ఈ నెలా రాగులు లేనట్టే
నేటి నుంచి రేషన్ సరకుల పంపిణీ

విశాఖపట్నం, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా రేషన్ డిపోల ద్వారా సరకులను మార్చి 1వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులకు బియ్యం, అర కిలో పంచదార, కిలో గోధుమపిండి ఇవ్వనున్నారు. గత మూడు నెలల నుంచి క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్న రాగులు ఈ నెలకు ఇచ్చే పరిస్థితి లేదు. జిల్లా అవసరాలకు తగ్గట్టుగా రాగులు రాలేదు. ఒడిశా నుంచి రావాల్సిన సరకు రాకపోవడంతో పంపిణీ చేయడం లేదు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ డిపోలు తెరిచే ఉంటాయని సంబంధిత అధికారులు తెలిపారు.

వైజ్ఞానిక ఉత్సాహం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పలు పాఠశాలల్లో శనివారం వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అరకులోయ బీవీకే పాఠశాలలో సౌరకుటుంబం నమూనాను ఆసక్తిగా పరిశీలిస్తున్న విద్యార్థులు

కొండెక్కిన సహకారం!

చింతపల్లి, అనంతగిరి, న్యూస్‌టుడే

గిరిజన సహకార సంస్థలో 'సహకారం' నేతిబీరకాయ చందంగా మారింది. గతంలో ఒక వెలుగు వెలిగిన గిరిజన సహకార సంస్థ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది.

గిరిజన సహకార సంస్థను (జీసీసీ) 1956లో స్థాపించారు. ఆరుగాలం శ్రమించి గిరిజనులు పండించే వ్యవసాయ ఉత్పత్తులు, కష్టపడి అడవుల్లో సేకరించే అటవీ ఉత్పత్తుల క్రయవిక్రయాల్లో దళారుల ప్రమేయాన్ని అరికట్టి రైతులకు గిట్టుబాటు ధరలను కల్పించడం కోసమే ప్రత్యేకంగా ఏర్పడింది. అలాంటి ఈ సంస్థ ఇప్పుడు క్రమేపీ రైతుల నమ్మకాన్ని కోల్పోతోంది. పేరుకు ప్రభుత్వ రంగ సంస్థే అయినా తామేమీ చేయలేమంటూ చాలా సందర్భాల్లో చేతులెత్తేస్తోంది.

మన్యంలో గిరిజన రైతులు పండించే కాఫీకి గిట్టుబాటు ధరలను కల్పిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకొనే జీసీసీ ధరల ప్రకటన తప్పితే వ్యాపారులతో పోటీపడి కాఫీని కొనుగోలు చేయలేని పరిస్థితి ఎదుర్కొంటోంది. ఈ ఏడాది సీజను ప్రారంభంలో అపెక్స్ కమిటీ నిర్ణయించిన మేరకు కాఫీ పార్చిమెంట్ ధర కేజీ రూ. 450, చెర్రీ ధర రూ. 270గా ప్రకటించారు. చింతపల్లి జీసీసీ డివిజన్ పరిధిలో గత ఏడాది 549 మెట్రిక్ టన్నుల కాఫీని కొనుగోలు చేశారు. ఈ ఏడాది 490 మెట్రిక్ టన్నుల లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికి 325 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. లక్ష్యాలు పూర్తి కాకపోయినా కాఫీ కొనుగోళ్లను అధికారులు తాత్కాలికంగా ఆపేశారు. దీంతో వ్యాపారులు, దళారులు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టుగా తయారైంది.

కొనుగోలు కేంద్రాలు లేక పర్యాటకులకు అటవీ ఉత్పత్తులు అమ్ముతున్న గిరిమహిళలు

అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లు అంతంతే... అడవితేనె, అడ్డాకులు, చింతపండు, సీకాయ, కోవెలజిగురు, నరమామిడిచెక్క, నల్లజీడి గింజలు పాతాళగరిడి ఇలా సుమారు 40కిపైగా ఉత్పత్తులను జీసీసీ కొనుగోలు చేసేది. ప్రత్యేకంగా వారపు సంతల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేది. కానీ ఇప్పుడు ఎంత వెతికినా కొనుగోలు కేంద్రాలు కనిపించడం లేదు. మొక్కుబడిగా కొన్ని చోట్ల వాటిని నిర్వహిస్తున్నారు. దీంతో గిరిజనులు కూడా గతంలోలా కాకుండా అటవీ ఉత్పత్తుల సేకరణను మానుకున్నారు.

తేనెశుద్ధి ఒట్టిమాటే... జీసీసీ మొత్తం వ్యాపారంలో 30 శాతం తేనెపైనే ఆధారపడి ఉండేది. గతంలో అరకులోయలో తేనెశుద్ధి కర్మాగారం ఉండేది. ఇది చాలాకాలం కిందటే దీన్ని చిత్తూరు జిల్లాకు తరలించారు. ప్రస్తుతం తేనె దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. గిరిజన ప్రాంతానికే ప్రత్యేకమైన రాజ్‌మా కొనుగోళ్లు, ఎగుమతి విషయంలోనూ జీసీసీ నిర్లక్ష్యాన్ని వహిస్తోంది.

వ్యాపారులతో కుమ్మక్కు... లక్ష్యసాధనలో పోటీ పడలేక జీసీసీ మన్యంలో అడ్డదారులు తొక్కుతోంది. కొందరు సిబ్బంది దళారులతో కుమ్మక్కవుతున్నారు. దళారులు సేకరించిన ఉత్పత్తులను జీసీసీ అడ్డదారిలో తాము కొనుగోలు చేసినట్టుగా చూపిస్తున్నారు. ఇందులో వ్యాపారులకు పర్సెంటేజీల రూపంలో ముట్టజెబుతున్నారు. గతంలో ఇలానే వ్యాపారుల నుంచి నాసిరకం కాఫీ గింజలను కొనుగోలు చేసి వాటిని రైతుల నుంచి కొనుగోలు చేసినట్టు అధికారులను తప్పుదోవ పట్టించారు. ఉన్నతాధికారుల విజిలెన్సు విచారణలో ఈ విషయాలు వెలుగుచూశాయి.

పూర్వ వైభవం తీసుకొస్తాం... జీసీసీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నాం. ఉద్యోగ విరమణ ద్వారా ఖాళీ అయ్యే స్థానాలను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని ఇటీవల గిరిజన సంక్షేమశాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాం. ఈ విషయం అసెంబ్లీలోనూ ప్రస్తావనకు వచ్చింది. సంతల్లో అటవీ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు కాఫీ కొనుగోలు చేశాం. కొనుగోలుకు అదనపు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరాం. భవనాల మరమ్మతులకు నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాశాం.
– శ్రావణ్‌కుమార్, ఛైర్మన్, జీసీసీ

త్రిశూలం ఆకారంలో ముల్లంగి

త్రిశూలం ఆకారంలో ముల్లంగి దుంప అందరినీ ఆకట్టుకుంది. అరకులోయ మండలం చినలబుడు పంచాయతీ మాలివలస గ్రామానికి చెందిన గిరి రైతు జోయో సాగు చేసిన ముల్లంగి తోటలో శనివారం మూడు దుంపలు ఒకే మొక్కకి వచ్చాయి.
– అరకులోయ, న్యూస్‌టుడే

స్థానికుల ఉపాధికి పెద్దపీట

బ్లూజెట్ హెల్త్‌కేర్ శంకుస్థాపనలో మంత్రి లోకేశ్

రాంబిల్లి, అచ్యుతాపురం న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. నిరుద్యోగ యువతకు భరోసా కల్పించేలా స్థానికుల ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తామని మంత్రి నారాలోకేశ్ పేర్కొన్నారు. రాంబిల్లి మండలంలోని సీతపాలెంలో ప్రముఖ ఫార్మా కంపెనీ 'బ్లూజెట్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్' కంపెనీ ఏర్పాటుకు శనివారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దేశంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం రాష్ట్రానికే వచ్చాయని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పరిశ్రమల నిర్మాణానికి స్థానికులు సహకరించాలని కోరారు. బ్లూజెట్ పరిశ్రమ యాజమాన్యం రెండేళ్లలో కంపెనీ నిర్మాణం పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభిస్తుందని చెప్పారు.

ఎంపీ సీ.ఎం. రమేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ యువ రాష్ట్రంగా తయారవుతోంది. మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో వేగంగా పారిశ్రామికాభివృద్ధి జరుగుతోందన్నారు. పీఎం మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ★ ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. పెట్టుబడులకు ఏపీ అనువైన రాష్ట్రం. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాలలో సమానంగా ముందుకు తీసుకెళ్తుంది. కూటమిపై నమ్మకంతోనే.. కంపెనీలు వరుస కడుతున్నాయి. అనకాపల్లి కంపెనీలకు అనువైన జిల్లా. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ రాష్ట్రాన్ని గ్రోత్ ఇంజిన్‌గా తీర్చిదిద్దుతున్నారు. ★ బ్లూజెట్ హెల్త్‌కేర్ మేనేజింగ్ డైరెక్టర్ శివన్ అరోరా మాట్లాడుతూ.. ఏపీలో యూనిట్ ఏర్పాటుకు అన్ని ప్రభుత్వ వ్యవస్థలు తమకు ఎంతగానో సహకరించాయని తెలిపారు. బ్లూజెట్ సంస్థ రాష్ట్రంలో పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు.

మ్యాప్ ద్వారా వివరాలు తెలుసుకుంటున్న లోకేశ్

బ్లూజెట్ కంపెనీ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులతో మంత్రి లోకేశ్

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్లతో ముఖాముఖి: జిల్లాలోని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్లతో మంత్రి నారా లోకేశ్ సభావేదిక వద్ద ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మొబైల్‌లో సోషల్ మీడియాను అధికంగా అనుసరిస్తున్నారని.. ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను వారికి చేరేలా చేయాలన్నారు. కూటమి ప్రభుత్వ పనితీరు గురించి అడిగితెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా సూచనలు ఏమైనా ఉంటే తెలపాలని కోరారు.

ఇక్కడే జాప్యమెందుకో?

భాషాపండితులు, పీఈటీల ఉన్నతీకరణలో తాత్సారం

పాడేరు/పట్టణం, న్యూస్‌టుడే

దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వని చందంగా ఉంది పాడేరు ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమాల్లో పని చేస్తున్న భాషాపండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల పరిస్థితి. దశాబ్దాల కాలంగా ఎన్నో పోరాటాల ఉద్యమాల అనంతరం సాధించుకున్న అప్‌గ్రెడేషన్ (ఉన్నతీకరణ) ఉత్తర్వులు లక్ష్యంగా కనిపిస్తున్నా తమ చేతికి అందకుండా ఊరిస్తుంటే అర్హులైన ఉపాధ్యాయుల్లో కలవరం మొదలైంది.

రాష్ట్రంలో ఉన్న ఎనిమిది సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థల్లో (ఐటీడీఏ) ఆయా ప్రాజెక్టు అధికారులు, గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తి చేసేయగా పాడేరు ఐటీడీఏలో మాత్రం ప్రక్రియ స్తంభించడానికి గల కారణాలు తెలియ రావడం లేదు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి శ్రీపూజ సెలవుపై వెళ్లేముందు రోజు ఉప సంచాలకుల ఆధ్వర్యంలో హడావుడిగా ఓ ఐదుగురు ఉపాధ్యాయులకు ఉత్తర్వులు అందజేసినట్లే చేసి సాంకేతిక సమస్య ఉందనే నెపంతో ఆయా ఉత్తర్వులన్నీ వెనక్కి తీసేసుకోవడం కొసమెరుపు. ఇదంతా చూస్తే ఉత్తర్వుల ప్రక్రియ ముందుకు సాగేనా అన్న అనుమానాలు నెలకొన్నాయి.

డీడీ కార్యాలయంలోనే ఉత్తర్వుల దస్త్రం... రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎనిమిది ఐటీడీఏల్లో గిరిజన సంక్షేమ ఆశ్రమాల్లో తెలుగు, ఆంగ్ల, హిందీ భాషా పండితులతోపాటు వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు) వేలాదిగా పని చేస్తున్నారు. వీరంతా ఎస్జీటీ హోదాలోనే పని చేస్తూ వస్తున్నారు. అన్నీ అర్హతలున్నా వీరంతా దశాబ్దాలుగా పదోన్నతులకు నోచుకోలేదు. దీంతో వీరంతా ఐక్యంగా తమకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించాలని డిమాండు చేస్తూ వస్తున్నారు. వీరి కోరుతున్నట్లుగా పాఠశాల సహాయకులుగా పదోన్నతి కల్పించేందుకు వివిధ సాంకేతిక సమస్యలు అడ్డు తగులుతుండటంతో ప్రభుత్వం సైతం వీరి దస్త్రం ముందుకు కదల్లేదు. గత వైకాపా పాలనలో ఎన్నో పర్యాయాలు అప్పటి విద్యాశాఖ మంత్రిని కలిసినా ఫలితం దక్కలేదు. కూటమి ప్రభుత్వంలో వీరికి న్యాయం జరిగింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తోపాటు గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి వీరి సమస్యను సానుకూలంగా స్పందించి పదోన్నతుల మాదిరిగానే ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడే అప్‌గ్రెడేషన్ చేసేందుకు వెసులుబాటు కల్పించారు. పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు అందే జీతం, ఇతర ప్రోత్సాహకాలు వీరికి వర్తిస్తాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రభుత్వం సైతం వీరికి ఉన్నతీకరణకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసి పదుల రోజులు గడిచిపోయాయి. పాడేరు మినహా ఇతర ఐటీడీఏల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయగా పాడేరు ఐటీడీఏలో ఈ ప్రక్రియ తాత్సారం జరుగుతుండటం పలు అనుమాలకు తావిస్తోంది. కలెక్టర్‌తోపాటు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారులు స్పందించి తమకు తక్షణమే ఉన్నతీకరణ (అప్‌గ్రెడేషన్) ఉత్తర్వులు అందించాలని అర్హులైన ఉపాధ్యాయులు కోరుతున్నారు.

- ■ పాడేరు ఐటీడీఏ పరిధిలో గిరిజన ఆశ్రమాలు : 118
- ■ గిరిజన ఆశ్రమాల్లో చదువుతున్న విద్యార్థులు : 36 వేలమంది
- ■ ఉన్నతీకరణకు అర్హులు : 250 మందికి పైగా

హుకుంపేట వారపు సంతలో విక్రయాలు కాకుండా ఉన్న క్యాబేజీ గంపలు

ధర లేక దిగాలు

హుకుంపేటలో శనివారం జరిగిన సంతలో కూరగాయల ధరలు భారీగా పతనమయ్యాయి. కాలీఫ్లవర్, క్యాబేజీ ధరలు ఒక్కసారిగా దిగజారాయి. సరకు ఎక్కువ రావడంతో ధరలు తగ్గాయి. రెండు వారాల క్రితం 40 కాలీఫ్లవర్స్ ఉండే గంప.. రూ.1200 నుంచి రూ.1500 వరకు పలికింది. ఈవారం రూ.200 నుంచి రూ.300 వరకు పలకటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. క్యాబేజీ 35 కేజీల బస్తా రూ.300, ముల్లంగి 25 కేజీల కావిడి రూ.150, వంకాయలు బస్తాలు రూ.200 నుంచి రూ.350 వరకు ఉండటంతో రైతులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. కనీసం గిట్టుబాటు ధరలు కూడా రాకపోవడంతో రైతులు ఆవేదన చెందారు. – హుకుంపేట, న్యూస్‌టుడే

మన్యాన్ని వీడని మంచు ముసుగు

మార్చి సమీపించినా మన్యాన్ని మంచు ముసుగు వీడటం లేదు. ఉష్ణోగ్రతల్లో స్వల్పమార్పులు చోటు చేసుకుంటున్నా.. వేకువజామున, సాయంత్రం చలి తీవ్రత కొనసాగుతోంది. శనివారం అరకులోయలో 12.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ అప్పలస్వామి తెలిపారు. – చింతపల్లి, న్యూస్‌టుడే

చింతపల్లి సమీపంలో దట్టంగా అలుముకున్న పొగమంచు

పాడేరులో ఆక్రమణల తొలగింపు

పాడేరు, న్యూస్‌టుడే: పాడేరు మెయిన్ రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలను శనివారం రెవెన్యూ, పంచాయతీ అధికారులు తొలగించారు. ఆక్రమణలతో ట్రాఫిక్ అంతరాయంపై జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్ అసహనం వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాల మేరకు రోడ్లకు ఇరువైపులా ఆక్రమణల తొలగింపు చేపట్టారు. ఈఓ రమేష్, వీఆర్ఓ రామనాయుడు తదితరులు పాల్గొన్నారు.

EXPANDING REAL ESTATE GROUP
REQUIRED
❖Sr. LAND AGENTS
❖MARKETING TEAMS / ASSCOCIATES
Attractive Commissions + Growth Opportunity. Experienced / Aggressive Freshers Welcome
7997996785
VIZAG / VIJAYANAGARAM / SRIKAKULAM

WANTED
శ్రీనిజ ఓల్డేజ్ హోమ్‌లో పని చేయుటకు ఆయాలు, వార్డు బాయ్స్ నర్సులు కావలెను.
భోజనం, వసతి కలదు.
సంప్రదించగలరు: రామాటాకీస్, విశాఖపట్నం
8919106992

పింఛన్లతో ఆర్థిక భరోసా

పాడేరు, న్యూస్‌టుడే: అర్హులందరికీ ప్రతినెలా ఇంటి వద్దనే పింఛను అందజేస్తున్నట్లు కలెక్టర్ దినేష్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం ఉదయం మోదపల్లి గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే పింఛనుతో లబ్ధిదారులకు, కుటుంబానికి ఆర్థిక భరోసా ఉంటుందన్నారు. జిల్లాలో 74,062 మంది పింఛనుదారులకు రూ. 31.33 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలో 89.87 శాతం పంపిణీ చేసినట్లు వెల్లడించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ మురళి పాల్గొన్నారు.

మోదపల్లిలో పింఛను పంపిణీ చేస్తున్న కలెక్టర్ దినేష్‌కుమార్, చిత్రంలో డీఆర్‌డీఏ పీడీ మురళి

✦ ఎన్టీఆర్ భరోసా పింఛన్లతో వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు, వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి గౌరవం పెరిగిందని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. మోదపల్లి పంచాయతీలోని సంగోడి, పందిదొర్లు గ్రామాల్లో లబ్ధిదారులకు నగదు అందజేశారు. తెదేపా నాయకురాలు బొర్రా విజయరాణి, వెంకటరమణ, సర్పంచి పార్వతమ్మ, డిప్పల కుమారి, సర్పంచి అరుణ, రాజరత్నం, ఏఎంసీ సభ్యులు సుమతి అప్పలకొండ పాల్గొన్నారు.

స్వల్పకాలిక కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

అరకులోయ, న్యూస్‌టుడే: అరకులోయ ఆర్ఐటీఐలో స్వల్పకాలిక కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శంకరరావు ఓ ప్రకటనలో తెలిపారు. మూడు నెలల కాల పరిమితితో ఫీల్డ్ టెక్నీషియన్, వెబ్ డెవలపర్ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 7లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఏపీఎస్ఎస్‌డీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కోర్సుల్లో ప్రవేశానికి పదో తరగతి విద్యార్హతతో 16 ఏళ్లు నిండిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..!

నేడు అన్ని కులాల అవివాహిత వైద్యులకు 'ఈనాడు పెళ్లిపందిరి' ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదికైన 'ఈనాడు పెళ్లి పందిరి' అన్ని కులాల అవివాహిత వైద్యుల కోసం ఉచిత ప్రొఫైల్, రిజిస్ట్రేషన్ నిర్వహిస్తోంది. అక్కయ్య పాలెంలోని 'ఈనాడు' కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ★ వివాహం కోసం ఎదురు చూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (ఆదివారం, మార్చి 01న) ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పాల్గొని ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ★ మరిన్ని వివరాలకు 9154918858, 8008621414 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. ఫోన్ లేదా యాప్ ద్వారా కూడా ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బయోడేటా, ఫొటోలను పైన తెలియజేసిన వాట్సాప్ నంబర్లకు పంపవచ్చు.
– న్యూస్‌టుడే, విశాఖపట్నం

రంజాన్ వేళలు ఇఫ్తార్: ఆదివారం 6:13 గం॥లకు
సహరీ: సోమవారం 4.56 గం॥లకు

దంతెవాడ వరకే కిరండూల్ రైలు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: తూ.కో.రైల్వే కేకే లైన్‌లో కామలూర్-బచేలి సెక్షన్‌లో రెండో లైన్‌కు సంబంధించిన భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల నేపథ్యంలో పలు రైళ్లు దంతెవాడలో నిలిపివేయనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.పవన్‌కుమార్ తెలిపారు. ప్రయాణికులు గమనించి సహకరించాలని కోరారు. ★ మార్చి 1 నుంచి మార్చి 14 వరకు విశాఖ-కిరండూల్ (58501), కిరండూల్-విశాఖ (58502) రైళ్లు కిరండూల్‌కు బదులుగా దంతెవాడ నుంచి రాకపోకలు సాగించనున్నట్లు తెలిపారు. ★ ప్రయాణికుల అవసరాల దృష్ట్యా మచిలీపట్నం-జగదల్‌పూర్ మధ్య ఒక వైపు ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 28న రాత్రి 11 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి మర్నాడు ఉదయం 7.40 గంటలకు దువ్వాడ చేరుకొని అక్కడి నుంచి 7.42 గంటలకు బయలుదేరి అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు జగదల్‌పూర్ చేరుకోనున్నట్లు తెలిపారు.

★ హోలీ పండగ రద్దీ దృష్ట్యా తూర్పు కోస్తా రైల్వే పరిధిలో 132 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.పవన్‌కుమార్ తెలిపారు. మార్చి చివరి వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు.

(c) eenadu

నేడు మోదమాంబ తీర్థం

మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే: ఘాట్‌రోడ్డు కూడలిలో మోదమాంబ తీర్థమహోత్సవం ఆదివారం జరగనుంది. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, మధ్యాహ్నం అన్నసమారాధన, క్రికెట్ టోర్నమెంట్, గుర్రాల పరుగు పోటీలు, దీపాలంకరణ, కోలాటం, సాంస్కృతిక ప్రదర్శనలు కొనసాగనున్నాయి.

4 నుంచి దేవీ ఆలయ ఉత్సవాలు

మాడుగుల, న్యూస్‌టుడే: మాడుగులలో మార్చి 4 నుంచి మూడు రోజులపాటు దేవీ ఆలయ ఉత్సవాలు జరగనున్నాయి. 4న కలశ స్థాపన, 5న చండీయాగం, 6న కలశ ప్రతిష్ఠ, అమ్మవారి ఉత్సవ విగ్రహ ఊరేగింపు, అన్నదానం చేయనున్నట్లు కమిటీ సభ్యులు శనివారం చెప్పారు.

నైపుణ్యం సాధించు.. కొలువు వరించు..!

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఏదో ఉన్నత విద్య చదివేశాం.. పరీక్షలు రాసేశాం.. అంటే కొలువులు దక్కేది కష్టమే. ఆ చదువులో చూపిన ప్రతిభ.. చేసిన ప్రాజెక్టులు.. నవ్య ఆలోచనలు.. ఆవిష్కరణలు.. తదితర నైపుణ్యాలు ప్రస్తుతం ఉద్యోగార్జనలో కీలకంగా మారుతున్నాయి. గత నాలుగు నెలల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగిన ప్రాంగణ ఎంపికల్లో ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపించింది.

నాలుగు నెలల్లో 899 మందికి ఉద్యోగాలు

ఏయూ 'క్యాంపస్'కు 52 కంపెనీల రాక

కోర్సు	ఉద్యోగాలు
ఆర్ట్స్	58
సైన్స్	81
ఆర్ట్స్ అండ్ సైన్స్	30
ఇంజినీరింగ్	493
ఫార్మసీ, ఇతర	232

ఉద్యోగాలు పొందిన విద్యార్థులతో అధ్యాపకులు

★ గత ఏడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది జనవరి 31వరకు జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో 899 మంది విద్యార్థులు వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఎంపికలు కొనసాగుతున్నాయి.

అత్యధిక ప్యాకేజీ రూ.11.50లక్షలు

మొత్తం 52 కంపెనీలు పాల్గొని ఆర్ట్స్, సైన్స్, కామర్స్, ఫార్మసీ, ఇంజినీరింగ్ తదితర విభాగాల విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసుకున్నాయి. ఇందులో అత్యధికంగా రూ.11.5.లక్షల ప్యాకేజీ రాగా, అత్యల్పంగా రూ.2.5లక్షలు వచ్చింది. ఎంపికైన వారి సంఖ్య, ప్యాకేజీపై కృత్రిమ మేధ(ఏఐ) ప్రభావం చూపినట్లు చెబుతున్నారు. ప్రధానంగా టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, మోస్ చిప్ టెక్నాలజీస్, కియా ఇండియా, ఓషన్ లింక్ సీ సర్వీసెస్, రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ తదితర కంపెనీలతో పాటు పలు విద్యా సంస్థలు క్యాంపస్ డ్రైవ్‌లో పాల్గొన్నాయి.

ఎలా ఎంపిక చేస్తున్నారంటే..

పీజీలో రెండు, మూడో సెమిస్టర్ పూర్తయిన, బీటెక్‌లో నాలుగు, ఐదు సెమిస్టర్‌లు పూర్తయిన విద్యార్థుల్లో అత్యధిక మార్కులు సాధించిన వారి జాబితాను తయారు చేస్తారు. వీరికి క్యాంపస్ ఇంటర్వ్యూలు ఎలా జరుగుతాయి.. అక్కడ ఎలాంటి ప్రశ్నలను ఎదుర్కోవలసి ఉంటుంది తదితర విషయాలపై శిక్షణ ఇస్తారు. తర్వాత నమూనా ఇంటర్వ్యూలు నిర్వహించి ఆత్మవిశ్వాసం నింపుతారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఆయా కంపెనీల ప్రతినిధులు వచ్చి మూడు దశల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. ఇందులో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ముందుగా నిర్ణయించుకున్న మేరకు ప్యాకేజీలు ప్రకటిస్తాయి. ఏటా ఈ క్యాంపస్ డ్రైవ్ అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకు కొనసాగుతుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్లేస్‌మెంట్ అధికారి వి.ఆర్.రెడ్డి తెలిపారు.

పాఠశాలల్లో ప్రవేశాలకు పల్లెబాట

రోలుగుంట, న్యూస్‌టుడే: ప్రైవేటు, కార్పొరేట్ విద్య మోజులో పడి ప్రభుత్వ పాఠశాలలను విస్మరించొద్దని బి.బి.పట్నం జడ్పీ పాఠశాల ఉపాధ్యాయులు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకు కూటమి సర్కారు అందించే రాయితీలను వివరిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం బీబీ పట్నం జడ్పీ పాఠశాలలో 130 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ సంఖ్య 200కు పెంచాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు హెచ్‌ఎం చంద్రశేఖరరావు చెప్పారు.

జుత్తాడలో పుస్తకాలయం

గ్రామస్థుల కృషితో ఏర్పాటు

దాత అందజేసిన పుస్తకాలతో గ్రామ పెద్దలు, విద్యార్థులు

చోడవరం, న్యూస్‌టుడే: పుస్తక పఠనంపై ఉన్న ఆసక్తి సొంతంగా గ్రంథాలయం ఏర్పాటుకు పురిగొల్పింది. చోడవరం మండలం జుత్తాడలో పీలా దాలెమ్మ, అప్పలనాయుడు ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గ్రామస్థులు పౌర గ్రంథాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు శనివారం ఈ పుస్తకాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. విశ్రాంత ఉద్యోగులు పీలా సుబ్బారావు, అయ్యగారి సుబ్బరాయుడు గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేసిన వారిలో ఉన్నారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఉపయుక్తంగా ఉండేలా పుస్తక భాండాగారం ఏర్పాటు ముదావహమన్నారు. సుమారు రూ.3.5 లక్షల విలువ చేసే పుస్తకాలను అందజేసిన ట్రస్టు ప్రతినిధులను అభినందించారు. వీటిని భద్రపరిచేందుకు అవసరమైన ర్యాకులను సమకూర్చేందుకు రత్నం మెస్ నిర్వాహకుడు పీలా గణేష్ ముందుకొచ్చారు. పీఏసీఎస్ అధ్యక్షుడు దొడ్డి రామారావు, జడ్పీటీసీ పూర్వ సభ్యుడు కనిశెట్టి సన్యాసిరావు, దొడ్డి నాయుడు, కొణతాల నాయుడు, శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అందరూ ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక కసరత్తు

రోలుగుంట, న్యూస్‌టుడే: పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో విద్యార్థులు అందరూ ఉత్తీర్ణత సాధించేలా కేజీబీవీల్లో ప్రత్యేక కసరత్తు జరుగుతోంది. వంద రోజుల ప్రణాళిక అమలుతోపాటు అత్యధిక మార్కులొచ్చేలా అభ్యసనా సామగ్రి అందజేసి తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 20 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో పది, ఇంటరు విద్యార్థులు 2,168 మంది ఉన్నారు. ఇంటరు విద్యార్థులకు ఇప్పటికే పరీక్షలు ప్రారంభంకాగా, పదో తరగతి పరీక్షలు ఈ నెల 16 నుంచి జరగనున్నాయి. ఈ క్రమంలో రోజూ వేకువజామున 4 గంటలకు పాఠ్యాంశాల్లో సందేహాలను నివృత్తి చేసేందుకు విద్యార్థులకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తున్నారు. పరీక్షల సమయంలో ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ పోషకాహారం అందిస్తున్నట్లు జీసీడీవో జమీమా చెప్పారు.

పరీక్షల భయాన్ని తరిమికొట్టేయండి..!

పదో తరగతి విద్యార్థుల కోసం ఉచిత వెబినార్ 1న

ఈనాడు ప్రతిభ | శ్రీచైతన్య

ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో కీలకం. చదువుల్లో విద్యార్థి సామర్థ్యానికి టెన్త్ క్లాస్ ఒక ప్రమాణంగా నిర్దేశిస్తుంది. అందుకే పదో తరగతి వార్షిక పరీక్షలనగానే విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. అధిక మార్కులు సాధించాలనే లక్ష్యంతోపాటు తమపై తల్లిదండ్రులకు ఉండే అంచనాలను అందుకోవాలనే తపన ఆందోళనను పెంచేస్తుంది. పరీక్ష తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ కొందరిలో భయం పెరిగి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంటుంది. ఇలాంటి అనవసర భయాలను, ఆందోళనలను పోగొట్టి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు, 'ఈనాడు-ప్రతిభ' సంయుక్తంగా ఉచిత వెబినార్ నిర్వహిస్తున్నాయి. పరీక్షకు ఒత్తిడి లేని విధంగా ఎలా సిద్ధం కావాలో.. ఆత్మవిశ్వాసంతో మార్కులు సాధించడానికి ఈ వెబినార్ మార్గదర్శనం చేస్తుంది. ప్రముఖ సబ్జెక్టు నిపుణులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తక్కువ సమయంలో సిలబస్‌ను ఏ విధంగా రివిజన్ చేయాలో తెలియజేస్తారు. పరీక్షల భయాన్ని పోగొట్టి, మానసిక స్థితిని స్థిరపరిచేందుకు సైకాలజిస్టులు సూచనలు చేస్తారు. గత ఏడాది టాపర్లుగా నిలిచిన విద్యార్థులు తమ అనుభవాలను వివరించి స్ఫూర్తిని నింపుతారు. టెన్త్ విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులకు ఈ వెబినార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇదిగో ఈ అంశాలపైనే సూచనలు

- యాక్టివ్ రీకాల్, మైండ్ మ్యాపింగ్ ద్వారా కీలకమైన అంశాలను ఎలా గుర్తుంచుకోవాలి?
- గణితం, సైన్స్‌లో స్కోరింగ్ పాయింట్లు, ప్రజెంటేషన్ టిప్స్.
- ఏకాగ్రతను పెంచే చిన్న చిన్న వ్యాయామాలు.
- పరీక్ష గదిలో టైం మేనేజ్‌మెంట్.
- ఆరోగ్యం, ఆహార విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
- విద్యార్థులు అడిగే సందేహాలకు నిపుణుల సమాధానాలు.

జూమ్ మీటింగ్, యూట్యూబ్ లైవ్, ఈనాడు.నెట్ ద్వారా వెబినార్‌లో జాయిన్ కావచ్చు

వెబినార్ తేదీ: మార్చి 1, 2026 (ఆదివారం)

సమయం: ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు

జూమ్ మీటింగ్ కోసం... | యూట్యూబ్ లైవ్ కోసం...

Join from PC, Mac, iPad, or Android:

Zoom - https://hov.to/b2c7ec22

Youtube Live - https://hov.to/d4ce0f1a

Zoom ID - 953 5694 9081 Passcode: 115422

సాంకేతిక నైపుణ్యంతో ఉద్యోగావకాశాలు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: సాంకేతిక నైపుణ్యాన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని ప్రిన్సిపల్ విజయభారతి అన్నారు. ఆరిస్ అగ్రో లిమిటెడ్ ఆధ్వర్యంలో డ్రోన్ టెక్నాలజీపై శిక్షణ తీసుకున్న డిగ్రీ విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు టెక్నాలజీని ఉపయోగించుకుని.. ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. శిక్షకులు కృష్ణారావు, శ్రీకాంత్, దుర్గాప్రసాద్, పూర్ణారావు, ఉమ పాల్గొన్నారు. ★ కళాశాలలో ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో నేషనల్ సైన్స్ డే ఘనంగా నిర్వహించారు. సీవీ రామన్ జీవిత విశేషాలను వివరించారు.

విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేస్తున్న ప్రిన్సిపల్ విజయభారతి

ఎస్‌ఈ హనుమా బదిలీ

సీలేరు, న్యూస్‌టుడే: సీలేరు పంప్డ్ స్టోరేజీ పర్యవేక్షక ఇంజినీరు సి.హనుమాను పోలవరానికి బదిలీ చేస్తూ ఏపీ జెన్‌కో ఇన్‌ఛార్జి ఎండీ పుల్లారెడ్డి శనివారం ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది డిసెంబర్‌లో పోలవరం నుంచి పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు. తాజాగా ఈయన్ను పోలవరం ఎస్‌ఈగా నియమించారు. పంప్డ్ స్టోరేజీ ఎస్‌ఈ ఇన్‌ఛార్జి బాధ్యతలను ఎస్‌ఈ(సివిల్) జాకీర్‌హుస్సేన్‌కు అప్పగించారు.

ప్రణాళికాబద్ధంగా జన, కుల గణన

పాడేరు, న్యూస్‌టుడే: సమగ్ర జనాభా వివరాల సేకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు సహాయ కలెక్టర్ సాహిత్ తెలిపారు. జనగణన-2027పై కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం రెండో రోజు శిక్షణ తరగతులు కొనసాగాయి. జనగణనతోపాటు కుల గణన కూడా ప్రణాళికబద్ధంగా ఎలా చేపట్టాలో వివరించారు. దీనిపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఇన్‌ఛార్జి డీఆర్‌ఓ అంబేడ్కర్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్, డీఈఓ రామకృష్ణారావు, పాడేరు ఇన్‌ఛార్జి డీఎఫ్‌ఓ ఉమామహేశ్వరి, కలెక్టరేట్ ఏఓ ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.

శిక్షణ తరగతులకు హాజరైన సహాయ కలెక్టర్ సాహిత్, ఇన్‌ఛార్జి డీఆర్‌ఓ అంబేడ్కర్, అధికారులు

జగన్ అరకులోయ పర్యటన 4న

అరకులోయలో హెలిప్యాడ్ పరిశీలిస్తున్న ఎంపీ తనూజారాణి, మాజీ మంత్రి అమర్‌నాథ్ తదితరులు

పాడేరు, అరకులోయ, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 4వ తేదీన అరకులోయ రానున్నారు. ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహానికి ఆయన హాజరుకానున్నారు. శనివారం పాడేరులో ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం పర్యటన ఏర్పాట్లపై ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. అనకాపల్లి జిల్లా వైకాపా అధ్యక్షులు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. అధినేత పర్యటనను శ్రేణులు విజయవంతం చేయాలన్నారు. భారీ ఎత్తున జనసమీకరణ చేయాలని పేర్కొన్నారు. ఎంపీ తనూజారాణి, ఎమ్మెల్సీ రవిబాబు, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సుభద్ర, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గుణ, భాగ్యలక్ష్మి, నేతలు మత్స్యరాస బాలరాజు, బొడ్డేడ ప్రసాద్, చింతలపూడి వెంకటరామయ్య, ఏడువాక సత్యారావు, శోభా హైమావతిదేవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అరకులోయలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్, వివాహ ప్రాంగణం తదితరాలను నేతలు పరిశీలించారు.

ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతం చేయండి

గూడెంకొత్తవీధి, సీలేరు, న్యూస్‌టుడే: అల్లూరి జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతం చేయాలని ఏపీ రైతు సాధికారిక సంస్థ ఈడీ బాబూరావునాయుడు అన్నారు. రింతాడ పంచాయతీ నూతిబందలో శనివారం ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్టు మేనేజరు భాస్కరరావుతో కలిసి ఆయన పర్యటించారు. అక్కడ గిరిజన రైతు రాజేష్‌కుమార్ ఆచరిస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఒకే పొలంలో సుమారు 20 రకాల అంతరపంటలతోపాటు అదనపు ఆదాయం కోసం చేపల చెరువు నిర్వహిస్తున్న తీరును చూసి రైతును అభినందించారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో విత్తనాలను ఎలా సిద్ధం చేయాలో గిరిజన రైతులకు అవగాహన కల్పించారు. జీకేవీధి మండల రైతు సాధికారిక సంస్థ డివిజన్ ఎంటీ వెంకట్, ఎఫ్ఎంటీఎస్ సత్యనారాయణ, సిబ్బంది ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు అవగాహన కల్పిస్తున్న ఈడీ బాబూరావునాయుడు, డీపీఎం భాస్కరరావు

నూతనంగా ఎన్నికైన ఉత్సవ కమిటీ సభ్యులు

సీతారాముల కల్యాణోత్సవాలు 25 నుంచి

జి.మాడుగుల, న్యూస్‌టుడే: జి.మాడుగులలో సీతారాముల కల్యాణ మహోత్సవాలు ఈనెల 25 నుంచి మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త, మాజీ మంత్రి ఎం.బాలరాజు తెలిపారు. ఉత్సవ కమిటీని శనివారం ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా మాజీ మంత్రులు ఎం.బాలరాజు, ఎం.మణికుమారి, కమిటీ అధ్యక్షులుగా ఎం.మత్స్యరాజు, ఉపాధ్యక్షులుగా ఎం.సింహాచలంరాజు, ప్రధాన కార్యదర్శిగా ఎం.వి.జి.రాజు, సహాయ కార్యదర్శులుగా వెంకటరమణ, లక్ష్మీపతి రాజు, విజయ్, నాగబ్బాయి, కోశాధికారులుగా రాము, రెడ్డిబాబుతోపాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ ఏడాది సీతారాముల 100వ కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఏకలవ్య పాఠశాలల్లో నాణ్యమైన విద్య

అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: ఏకలవ్య పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు పేర్కొన్నారు. అనంతగిరి, అరకులోయ ఏకలవ్య పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులతో శనివారం ఆత్మీయ సమ్మేళనం ప్రిన్సిపల్ సన్యాసినాయుడు అధ్యక్షతన నిర్వహించారు. గంగరాజు మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి పౌరులని పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సర్పంచి సోమెల రూతు, విద్యాకమిటీ ఛైర్మన్ దీసరి దేముడమ్మ, ఉపాధ్యాయులు తిరుపతిరావు, మోహన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు

EENADU eClassifieds

AUTO

VEHICLES FOR SALE

EICHER TIPPERS FLEET for Sale Pro 6028T (500 CFT) 8Nos & Pro 2055T (100 CFT) 6Nos Good Condition. Ph: 9704699042.

BUSINESS SERVICES

BUSINESS OFFER

స్త్రీ/పు 2,50,000 పెట్టుబడితో మీ ఆఫీసు/ ఇంటివద్దే Dr.Tea/ Dr.Coffee/Dr.Cool Drink యొక్క ఫ్రాంఛైజ్ నిర్వహిస్తూ, ప్రతినెల 25,000/- ఫిక్స్‌డ్ అలవెన్సు + అన్‌లిమిటెడ్ వీక్లీ ఆదాయం కలదు. ✆ 7842002046/6309572064

REAL ESTATE

GENERAL

గుంటూరుసిటీలో, గోరంట్లలాం, JKCరోడ్డు, ఇన్నర్‌రింగ్‌రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు సంప్ర: 9399955545.

HOUSE FOR SALE

GENERAL

వేపగుంటదరి లక్ష్మీపురంలో E/N/F 116, 125, 130 చ॥గ॥లో ఇండివిడ్యువల్ ఇల్లులు అమ్మబడును. బ్యాంక్‌లోన్ సౌకర్యం & స్థలాలు అమ్మకం. 8143142265

LAND FOR SALE

GENERAL

సూరప్పగూడెం, భీమడోలు, ఏలూరు జిల్లా - 15 ఎకరాల కొబ్బరి తోట, 2 బోర్లు, డ్రిప్, NH-16 కి దగ్గరలో, ప్లాట్స్ /రియల్ ఎస్టేట్‌కి అనుకూలం. సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్: 9704322999, 7337228262.

JOBS

ఏపీలో ప్రముఖ మద్యం పంపిణీ సంస్థకు జిల్లా వారీగా అనుభవజ్ఞులైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అవసరం. జీతం:30వేలు, TA/DAతో సహా ✆ 92463 63624, jobsimfl@gmail.com

ఫీల్డ్ మేనేజర్స్, Gold వాల్యూయర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీస్టార్ గోల్డ్ కంపెనీకి కావలెను. ఏజ్: 22 to 35, ఫ్రెషర్స్ కూడా ✆ 62810 37879/ 90353 37879

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

చెక్‌డ్యాంలకు మరమ్మతులు చేయిస్తే మేలు

చింతపల్లి, న్యూస్‌టుడే: చింతపల్లి మండలంలో చెక్‌డ్యాంలకు మరమ్మతులు చేపట్టి.. పొలాలకు సాగునీరందించాలని ఎస్టీ, ఎస్సీ జిల్లా మోనటరింగ్ కమిటీ సభ్యులు వంతల దేవదాస్ కోరారు. శనివారం పెదబరడలో ఆయన పర్యటించారు. అక్కడ మరమ్మతులకు గురైన చెక్‌డ్యాం, సాగునీటి వనరులను పరిశీలించారు. రైతులు కేవలం వర్షాధారంగానే సాగు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. దీనివల్లే రబీలో పంట పొలాలన్నీ ఖాళీగా ఉంటున్నాయని పేర్కొన్నారు. పెదబరడలో చెక్‌డ్యాంకు మరమ్మతులు చేయిస్తే సుమారు 500 ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు వంతల రామచంద్రరావు, ఈశ్వరరావు, వరుణ్‌రాజ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

పెదబరడలో సాగునీటి వనరులను పరిశీలిస్తున్న జిల్లా ఎస్టీ, ఎస్సీ మోనటరింగ్ కమిటీ సభ్యుడు దేవదాసు

ఘనంగా దర్జీల దినోత్సవం

కొయ్యూరు, న్యూస్‌టుడే: మంప గ్రామంలోని అల్లూరి సీతారామరాజు స్మారక ఉద్యానంలో దర్జీల దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. టైలరింగ్ మిషన్‌ని మొట్టమొదటగా డిజైన్ చేసిన విలియం ఎలియస్ హువె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దర్జీలకు రాయితీ రుణాలందించాలని దర్జీలంతా విన్నవించారు. ఎన్.ప్రసాద్, కె.చిన్నారావు, పి.రాజు, ఎస్.శ్రీను, పి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పాడేరులో బాటసారులకు అన్నదానం చేస్తున్న టైలర్స్ సంఘం ప్రతినిధులు

పాడేరు, న్యూస్‌టుడే: పాడేరులో టైలర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. పేదలు, బాటసారులకు అన్నదానం చేశారు. టైలర్స్ సంఘ నాయకులు మహేష్, ఈశ్వరరావు, నారాయణరావు, నరసింగరావు, కృష్ణ, సత్తిబాబు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

మంపలో నివాళులు అర్పిస్తున్న దర్జీలు

చికిత్స పొందుతూ పాస్టర్ మృతి

బొండ్ల మోషే (పాత చిత్రం)

కొయ్యూరు, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న పాస్టర్ బొండ్ల మోషే (వెంకటస్వామి) (60) శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. మర్రివాడ పంచాయతీ గుడ్లపల్లి గ్రామానికి చెందిన మోషే గురువారం రాత్రి మైదాన ప్రాంతం నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వస్తూ.. చింతలపూడి సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో తీవ్రగాయాలపాలయ్యారు. ఆ వెంటనే రాజేంద్రపాలెం పీహెచ్‌సీకి, అక్కడినుంచి నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను విశాఖ కేజీహెచ్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈయనకు భార్య వెంకయమ్మ, ఆరుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రమాద ఘటనపై కొయ్యూరు ఎస్సై కిశోర్‌వర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాగునీరు వృథా.. ఎవరూ పట్టించుకోరు!

మాకవరపాలెంలో కొత్తవీధి వినాయకుడి ఆలయం వద్ద పైపులైను పగిలి నాలుగు రోజులుగా తాగునీరు వృథాగా పోతోంది. కుళాయిల నుంచి నాలుగైదు బకెట్లకు మించి నీరు రావడం లేదని మహిళలు వాపోతున్నారు. పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి పైపులైనుకు మరమ్మతు చేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, మాకవరపాలెం

ఘనంగా సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: వడ్డాది కొత్తూరులో పద్మనాభ సీతారామాలయంలో విగ్రహ, ధ్వజ స్తంభ ప్రతిష్ఠ మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే రాజు, హౌసింగ్ బోర్డు ఛైర్మన్ తాతయ్యబాబు, మాజీ మంత్రులు అమర్‌నాథ్, బూడి ముత్యాలనాయుడు, భాజపా నాయకుడు శ్రీరామ్మూర్తి స్వామి వారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్నసమారాధన కొనసాగింది. ★ వడ్డాది వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, అరకు ఎంపీ తనూజారాణి, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎమ్మెల్యే వెంకటరామయ్య స్వామివారిని దర్శించుకున్నారు.

అంగన్‌వాడీ కేంద్రాలతో భరోసా

మాకవరపాలెం, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహారం అందించడంతోపాటు ఆటపాటలతో పూర్వ ప్రాథమిక విద్య ద్వారా చిన్నారుల భవిష్యత్తుకు భరోసా లభిస్తుందని సీడీపీఓ మణి చెప్పారు. మాకవరపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం పిల్లల తల్లితండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చేర్పించి డబ్బులు వృథా చేసుకోకుండా ఐదేళ్ల వయసు నిండే వరకు అంగన్‌వాడీ కేంద్రాలకు పంపాలని సూచించారు. కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.

చిన్నారుల తల్లులతో మాట్లాడుతున్న రమణి

చెట్టు పైనుంచి పడి రైతుకు గాయాలు

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: మిరియాలు సేకరిస్తూ.. ప్రమాదవశాత్తూ నిచ్చెన పట్టు తప్పడంతో చెట్టుపైనుంచి జారిపడి గిరిజన రైతు గాయాలపాలయ్యాడు. పద్మాపురం పంచాయతీ దుమ్మగుడ కాలనీకి చెందిన దీసరి రఘునాథ్ మిరియాలు సేకరిస్తుండగా నిచ్చెన పట్టుతప్పింది. చెట్టు పైఎత్తులో ఉన్న రఘునాథ్ కింద పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న రైతును ఉప సర్పంచి భగత్‌రాం, సీపీఎం నాయకులు శనివారం పరామర్శించారు. అంబులెన్సుకు సమాచారం ఇచ్చినా అందుబాటులో లేకపోవడంతో ఆటోలో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వం మిరియాల రైతులకు బీమా సదుపాయం కల్పించాలని కోరారు. నాయకులు అర్జున్, సుంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఆ విపత్తు ఇక్కడ రాకుండా..!

కలెక్టర్ ఆదేశంతో కదిలిన యంత్రాంగం | ఈ-కోలి బ్యాక్టీరియా చేరకుండా చర్యలు

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: శ్రీకాకుళంలో రక్షిత తాగునీటిలో ఈ-కోలి బ్యాక్టీరియా కారణంగా పదుల సంఖ్యలో పౌరులు అతిసారం బారినపడిన ఘటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ ఆదేశాలతో పురపాలక సంఘాల్లో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. నర్సీపట్నంలో శనివారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

★ పట్టణ పరిధిలో 1,431 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు, 1,182 వీధి కుళాయిలు, 82 కి.మీ. మేర పైపులైన్లు ఉన్నాయి. మురుగు కాలువల్లో నుంచి ఎక్కడైనా పైపులైన్లు వెళ్తుంటే.. వాటిని తనిఖీ చేసి లీకేజీలు లేవని నిర్ధారిస్తున్నారు. ఎక్కడైనా లీకేజీలు ఉంటే 24 గంటల్లోనే అరికట్టాలని అధికారులు ఆదేశాలిచ్చారు.

కుళాయి నీటిని పరీక్షిస్తున్న సచివాలయ ఉద్యోగి

★ సచివాలయ సిబ్బంది వీధి కుళాయిల్లో నీటి నాణ్యతపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజల సమక్షంలోనే పరీక్షలు చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. కుళాయిల్లో సరఫరా అయ్యే నీటిలో అనుమతించిన పరిమాణానికి లోబడే క్లోరిన్ ఉందా, ఎక్కువగా ఉందా అన్నది పరిశీలిస్తున్నారు. గుర్తించిన అంశాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు.

★ పట్టణంలో తొమ్మిది మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలోని నీటిని పరీక్షలకు పంపి ఫలితాలను విశ్లేషించి నివేదిక ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. కుళాయిలకు ఎవరైనా మోటార్లు పెట్టి నీటిని పంపింగ్ చేస్తున్నారా అన్నది తనిఖీ చేయనున్నారు. ఇళ్లపైనున్న ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలని సూచిస్తున్నారు.



పాత వీరాజు థియేటరు ప్రాంతంలో కాలువలో పైపు

★ కమిషనర్ సురేంద్ర మాట్లాడుతూ.. ట్యాంకుల్లో నీరు సాధారణ వాడకానికి తప్ప తాగడానికి వినియోగించడం సురక్షితం కాదన్నారు. కాచి చల్లార్చిన నీటినే తాగునీటి అవసరాలకు వినియోగించాలన్నారు. సెప్టిక్ ట్యాంకుల్లోని నీరు కాలువల్లో కలవకుండా చూడాలని పేర్కొన్నారు. స్పెషల్ డ్రైవ్ వారం రోజులపాటు కొనసాగుతుందన్నారు.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	150	145
లైవ్	177	165
డ్రెస్డ్	257	300
స్కిన్‌లెస్	292	310

మేమున్నాం.. మీకు తోడుగా

పాడేరు 89853 66570 | అరకులోయ: 63034 86346 | చింతపల్లి: 94404 07658

చింతపల్లి, న్యూస్‌టుడే: లంబసింగి ఘాట్‌రోడ్డులో పలు చోట్ల రక్షణ గోడలు శిథిలమయ్యాయి. అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. – శ్రీను, లంబసింగి ✓ రక్షణ గోడలను పునర్నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. నిధులు విడుదలయితే పనులు ప్రారంభిస్తాం. –జయరాజు, ఆర్‌అండ్‌బీ జేఈ, చింతపల్లి

పెదబయలు, న్యూస్‌టుడే: గంపరాయిలో శిథిలస్థితికి చేరిన ఆయుర్వేద ఆసుపత్రిని ఇతర మండలాలకు తరలించారు. దీంతో ఇబ్బందులు పడుతున్నాం. కొత్త భవనం నిర్మించి వినియోగంలోకి తీసుకురావాలి – బాబూరావునాయుడు, గంపరాయి ✓ ఆసుపత్రిని పునఃప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం.– ఎల్‌.పూర్ణయ్య, పరిపాలనాధికారి, పెదబయలు

స్పందనకు వందనం

పాఠశాలలోనే మధ్యాహ్న భోజనం

జి.మాడుగుల, న్యూస్‌టుడే: గెమ్మెలి పంచాయతీ పొత్తడిగొంది ప్రాథమిక పాఠశాలలో కొందరు నిర్వాహకులు ఇంట్లో మధ్యాహ్న భోజనం పెడుతున్నారని గత నెల 24న 'ఈనాడు'లో 'మేమున్నాం.. మీకు తోడుగా' శీర్షికన వార్త ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఉపాధ్యాయులు, నిర్వాహకులు పాఠశాలలోనే భోజనాలు పెట్టడం ప్రారంభించారు. పాఠశాలలో వంట షెడ్డు అసంపూర్తిగా ఉండగా, వంటశాలకి ఆవరణం లేకపోవడంతో ఉపాధ్యాయుల అనుమతితో కొన్ని రోజులు ఇంట్లో వండి విద్యార్థులకు పెడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

పంట పండింది!

ఆశాజనకంగా పసుపు దిగుబడి, ధరలు

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: మన్యం బంగారంగా పేరుగాంచిన పసుపు రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఆశించిన దిగుబడితో పాటు మార్కెట్‌లో ధరలు ఆశాజనకంగా ఉండటంతో గిరి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎరువులు, పురుగు మందులు వినియోగించకుండా సాగుచేసిన సేంద్రియ పసుపు కొనుగోలుకు మైదాన ప్రాంతం నుంచి ఎక్కువమంది వ్యాపారులు ఆసక్తి కనబరుస్తుండటంతో డిమాండ్ పెరిగింది.

▼ ప్రకృతి సిద్ధంగా సాగుచేసిన పంట నాణ్యత, రంగు అధికంగా ఉండటంతో జాతీయ, అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. పాడేరు, అరకులోయ నియోజకవర్గాల్లోని ప్రధాన వాణిజ్య పంటల్లో కాఫీతో పాటు పసుపు కొమ్ము, దుంపలను మాదులుగా, అనకాపల్లి తరలిస్తున్నారు. అక్కడ వాటిని గ్రేడులుగా విభజించి ముంబయి పంపిస్తున్నారు. అక్కడి నుంచి విదేశాలకు పంపిస్తుండటంతో మన్యం బంగారానికి మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది.

మూడేళ్లలో రెట్టింపు..: పసుపు పంటకు గత మూడేళ్లు ఆశించిన ధర లేక రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. గత ఏడాది నుంచి ధర పెరుగుతుండటంతో రైతులు సాగుపై ఆసక్తి పెరిగింది. ఈ ఏడాది అల్లూరి జిల్లావ్యాప్తంగా 20 వేల హెక్టార్లలో ఈ పంట సాగు చేపట్టారు. 11 మండలాల నుంచి సుమారు 30 వేల మంది రైతులు దీన్ని పండిస్తున్నారు. రెండేళ్ల క్రితం కిలో రూ.60 నుంచి రూ.70 వరకు ఉండేది. గత ఏడాది కిలో రూ.90 నుంచి రూ.120కి పెరిగింది.

▪ ఈ ఏడాది కిలో రూ.130 నుంచి రూ.145 వరకు ఉండటంతో రైతులు పంట విక్రయాల్లో నిమగ్నమయ్యారు. పొలాల్లోని పసుపు తవ్వి, పచ్చి పసుపును ఉడకబెట్టి, రంగు వచ్చే వరకు ఆరబెడుతున్నారు. ముంచంగిపుట్టు మండలంలోని ఏనుగురాయి, కిలగాడ, జర్జుల, జర్రెల, కరిముఖిపుట్టు, బంగారుమెట్ట, బూసిపుట్టు, కుమడ, బాబుసాల ప్రాంతాల్లో రైతులు ఈ తవ్వకాల్లో బిజీగా ఉన్నారు. యంత్రాలు లేక కట్టెల పొయ్యిలో ఉడికించి ఆరబోసి విక్రయాలకు సాగిస్తున్నారు. ముంచంగిపుట్టు, పెదబయలు, హుకుంపేట, గుత్తులపుట్టు, కింసుమండ వారపు సంతల్లో ఈ పంట క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

కొండపడలో విక్రయానికి సిద్ధం చేస్తున్న పసుపు

అంబులెన్సులో ప్రసవం

కొయ్యూరు, న్యూస్‌టుడే: పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి 108 సిబ్బంది ప్రసవం చేశారు. బూదరాళ్ల పంచాయతీ సల్లిగెడ్డ గ్రామానికి చెందిన గర్భిణి వెన్నంగి నాగలమ్మ శనివారం ఉదయం పురిటినొప్పులు మొదలయ్యాయి. వెంటనే కుటుంబీకులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. సరైన రహదారి సౌకర్యం లేక సుమారు కిలోమీటరు దూరం డోలీపై మోసుకొచ్చారు. అక్కడినుంచి 108 అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువయ్యాయి. ఈఎంటీ ఈశ్వరరావు, పైలట్ హరిప్రసాద్.. అంబులెన్సును రోడ్డు పక్కన ఆపి ప్రసవం చేశారు. ఆడ బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. మెరుగైన వైద్యసేవల నిమిత్తం రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

బిడ్డను అందిస్తున్న 108 సిబ్బంది

ధారకొండలో వైద్య శిబిరం నేడు

సీలేరు, న్యూస్‌టుడే: ధారకొండలో ఆదివారం ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు ఆర్‌ఎస్ఎస్ కార్యకర్తలు పేర్కొన్నారు. శనివారం సమీప గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విశాఖకు చెందిన గీతం ఆసుపత్రి వైద్యనిపుణులతో ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

దుమ్ము రేగుతోంది..

పెదబయలు మండలం చిట్రాయిపుట్టు నుంచి సీకరి పంచాయతీ బంగారుమెట్ట వరకు విస్తరించిన రహదారిపై కాంక్రీటు వేసే పనుల వల్ల దుమ్ము రేగుతోంది. ద్విచక్రవాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి వెంటనే తారురోడ్డు నిర్మించాలని పలువురు కోరుతున్నారు. – పెదబయలు, న్యూస్‌టుడే

చినుకుపడితే చిత్తడే..

మన్యంలోని ప్రధాన గ్రామాలకు వెళ్లే రహదారులు చినుకు పడితే చిత్తడిగా మారుతున్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షానికి రోడ్లపై గుంతలు నీటితో నిండి ప్రమాదాలను ఆహ్వానిస్తున్నాయి. ముంచంగిపుట్టు నుంచి కుమడ వెళ్లే రహదారిలో అటవీశాఖ కార్యాలయం సమీపంలో గుంతలు ప్రమాదకరంగా తయారయ్యాయి. దేగలపుట్టు, కరిముఖిపుట్టు మధ్య ఇదే పరిస్థితి. కిలగాడ కూడలి నుంచి దారెల వరకు ఉన్న మూడు కి.మీ.ల రోడ్డు ఛిద్రమైంది. అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. – ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే

నిరుపయోగంగా టీవీలు

నాడు- నేడులో చేపట్టిన భవన నిర్మాణాలు పూర్తికాకపోవడంతో ఆయా పాఠశాలలకు మంజూరైన టీవీలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. బూదరాళ్ల పంచాయతీ నల్లబిల్లి, మర్రివాడ పంచాయతీ నిమ్మలగొంది ప్రాథమిక పాఠశాలలకు గత ప్రభుత్వ హయాంలో నాడు-నేడులో భాగంగా నూతన భవనాలు మంజూరు చేశారు. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. టీవీలు ఎంఈవో కార్యాలయంలో నిరుపయోగంగా ఉన్నాయి. భవన నిర్మాణాలు పూర్తిచేయడంతో పాటు టీవీలను వినియోగంలోకి తీసుకురావాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. – కొయ్యూరు, న్యూస్‌టుడే

చెట్టంత పుట్ట

బూసిపుట్టు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ పుట్ట చెట్టంత ఎత్తుకు ఎదిగింది. సాధారణంగా నేలపై మూడు అడుగుల ఎత్తు వరకే పుట్టలు కనిపిస్తుంటాయి. ఈ పుట్ట పది అడుగుల ఎత్తు వరకు పెరగడంతో స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. – ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే

వినియోగదారుల విసుగు

పెదబయలులో జీసీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న హెచ్‌పీ పెట్రోలు బంకులో మూడునెలలుగా ఒకే పంపు మాత్రమే పనిచేస్తోంది. ఒకే పంపు పనిచేస్తుండటంతో డీజిల్, పెట్రోలు కోసం వేచి చూడాల్సి వస్తోంది. నెల తరబడి బంక్ పంపు మూలకు చేరినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో వినియోగదారులు విసుగుచెందుతున్నారు. అధికారులు స్పందించి పంపునకు మరమ్మతులు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు. – పెదబయలు, న్యూస్‌టుడే

హక్కుల సాధనకు పోరాటం

సర్వీపట్టం, న్యూస్‌టుడే: ఆదివాసీ గ్రామాల్లో గిరిజన హక్కుల సాధనకు పోరాటం ఉద్ధృతం చేయనున్నట్లు సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పొలిట్ బ్యూరో సభ్యుడు శంకర్ చెప్పారు. ఎన్నికల సంఘ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. మార్చి నెలాఖరులో ఆర్డీవో కార్యాలయం ముట్టడి చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

రామాలయ నిర్మాణానికి భూమిపూజ

జి.మాడుగుల, న్యూస్‌టుడే: జి.మాడుగుల పంచాయతీ పెద్ద ఉరుము గ్రామంలో రామాలయ నిర్మాణానికి గ్రామస్థులు రాంబాబు దంపతులు శనివారం భూమిపూజ చేశారు. సుమారు రూ.20 లక్షలతో రామాలయం నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్థులు పాల్గొన్నారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: గిరిజన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆ సంఘ నూతన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కిల్లంగి ప్రసాద్, చింతల్ర మధుబాబు అన్నారు. స్థానిక గిరిజన ఉద్యోగ భవనంలో శనివారం మండల కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. మండల అధ్యక్ష, కార్యదర్శులుగా ప్రసాద్, మధుబాబు, గౌరవ అధ్యక్షుడిగా బోడ గంగరాజు, ఉపాధ్యక్షులుగా శెట్టి రామకృష్ణ, సాగిన రాజేష్, కార్యదర్శులుగా చంద్రవతి, కొరవతి, సంయుక్త కార్యదర్శులుగా వరలక్ష్మి, శోభన్, సహాధారులుగా సాగిన రామరాజుపడాల్, మత్స్యలింగం, కంకిపాటి వీరప్రసాదల్, కుడుముల వెంకటరమణ, కోశాధికారిగా గెమ్మెలి రామేశ్వర్రావు, అసోసియేట్ అధ్యక్షుడిగా సత్యనారాయణ ఎన్నికయ్యారు. అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధనలో రాజీపడకుండా పోరాటం చేస్తామని పేర్కొన్నారు. సంఘ జిల్లా అధ్యక్షుడు మువ్వ శేషాద్రి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు లోచలి రామకృష్ణ, యూవీ గిరి, వనుము కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ప్రమాణస్వీకారం చేస్తున్న నూతన కమిటీ సభ్యులు

ప్రజా సంక్షేమమే ధ్యేయం

చిలకలగెడ్డలో వృద్ధురాలికి పింఛను అందిస్తున్న జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్

అనంతగిరి, న్యూస్‌టుడే: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ఛైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ అన్నారు. చిలకలగెడ్డ పంచాయతీలో శనివారం సామాజిక పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చిలకలగెడ్డ, జీలుగులపాడు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. ఆయన తీసుకొచ్చిన చీరలను మహిళలకు అందించారు. తెదేపా ప్రధాన కార్యదర్శి నరేంద్ర, శ్యామ్, లక్ష్మణ్, శివ, నిర్మల, బుజ్జిబాబు, సురేష్ పాల్గొన్నారు.

అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: పింఛను మొత్తాన్ని రూ.4 వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిదేనని ఆర్టీసీ రీజియన్ ఛైర్మన్ దొన్నుదొర అన్నారు. గుమ్మకోటలో పింఛన్ల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గరుగుబిల్లిలో పర్యటించారు. పంచాయతీకి చెందిన వైకాపా నాయకులు, కార్యకర్తలు తెదేపాలో చేరారు. వారికి దొన్నుదొర కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో శతశాతం స్థానాలు విజయమే లక్ష్యంగా పనిచేయాలని పేర్కొన్నారు. తెదేపా నాయకులు రాంబాబు, పల్లె వీరస్వామి, పెంటయ్య, కన్నయ్య, భీమరాజు, బాబి, తదితరులు పాల్గొన్నారు.

అరకులోయ, డుంబ్రిగుడ, న్యూస్‌టుడే:

గుమ్మకోటలో పింఛను పంపిణీ చేస్తున్న ఆర్టీసీ రీజియన్ ఛైర్మన్ దొన్నుదొర

ఎండపల్లివలస గ్రామంలో ఎంపీడీవో లవరాజు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. డుంబ్రిగుడ మండలం పోతంగి పంచాయతీ బీజుమరవలస, అమలగుడ గ్రామాల్లో జరిగిన పింఛన్ల పంపిణీలో రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ సుబ్బారావు పాల్గొన్నారు. సొవ్వా, దేముడువలసలో తెదేపా అరకు పార్లమెంట్ కోశాధికారి నాగేశ్వరరావు, టీఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి స్వామి పింఛన్లు పంపిణీ చేశారు. మాజీ ఎంపీపీ దన్నేరావు, భాస్కరరావు, భీమరాజు పాల్గొన్నారు.

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: ముంచంగిపుట్టు మండలంలో 6031 మందికి పింఛన్లు అందించారు. కించాయిపుట్టు పంచాయతీలోని మర్రిపుట్టు గ్రామంలో తెదేపా మండల అధ్యక్షురాలు సన్యాసమ్మ పింఛన్లు పంపిణీ చేశారు. నాయకులు బలరామ్, శాస్త్రిబాబు పాల్గొన్నారు.

మోదపల్లి పంచాయతీలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి..

పిక్కలతో ఎంచక్కా!

పాఠశాలల్లో ఆటపాటలతో కూడిన విద్యను బోధిస్తుండటంతో చిన్నారుల్లో చదువుపై ఆసక్తి పెరుగుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో చిన్నారులకు మానసిక వికాసం పెంపొందిస్తూ.. ప్రతి అంశంలోనూ ఉత్తేజపరుస్తూ విద్యను అందిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో విద్యను అందిస్తున్నారు. పెదగుడ పంచాయతీలోని గలగండ, కె.వలస, రాములు, బోంద్రుగుడ గ్రామాల్లో ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్న వనరులతో విద్యను బోధిస్తున్నారు. పిక్కరాళ్లతో ఆంగ్ల అక్షరాలను పేర్చి చిన్నారులకు అక్షరాలపై పట్టు కల్పించారు. – ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే

పిక్కరాళ్లతో ఆంగ్ల అక్షరాలు నేర్చుకుంటున్న చిన్నారులు

రేపటి నుంచి ఓపెన్ ఇంటర్ పరీక్షలు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ ఇంటర్) ఇంటర్ పరీక్షలు మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నిర్వాహకుడు బాలరాజు తెలిపారు. చింతపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద శనివారం ఆయన మాట్లాడుతూ.. చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాల నుంచి పరీక్షలు రాసేందుకు 245 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. 13వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించామని వివరించారు.

విద్యార్థులకు హాల్‌టికెట్ అందజేస్తున్న పరీక్ష నిర్వాహకులు బాలరాజు

మాతాశిశు మరణాలకు ఆస్కారమివ్వొద్దు

సమావేశంలో డీఎంహెచ్ కృష్ణమూర్తినాయక్, వివిధ విభాగాల అధికారులు

పాడేరు, న్యూస్‌టుడే: జిల్లాలో మాతా, శిశు మరణాల రేటును సున్నాకు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా వైద్యాధికారి కృష్ణమూర్తినాయక్ ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం డీఎంహెచ్ఓ కార్యాలయంలో మాతా, శిశు మరణాల నియంత్రణపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గర్భిణుల నమోదు నుంచి ప్రసవం అయ్యేవరకు ప్రతి దశలోనూ ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా ఆసుపత్రి ప్రసూతి విభాగం వైద్య నిపుణులు నర్సింగరావు పాల్గొన్నారు.

క్యాన్సర్ నివారణే లక్ష్యం

పాడేరు, న్యూస్‌టుడే: క్యాన్సర్ నివారణే లక్ష్యంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని శనివారం దేశవ్యాప్తంగా ప్రారంభించారు. రాజస్థాన్ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాడేరులోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కృష్ణమూర్తినాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. కౌమార దశలో ఉన్న బాలికలకు ఉచితంగా ఈ టీకాలు వేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ ముప్పును తగ్గించవచ్చన్నారు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి గైనకాలజిస్ట్ నర్సింగరావు, స్టాఫ్‌నర్సులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

ఇంటి పన్నుల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్

బీరంలో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తున్న డీపీవో చంద్రశేఖరరావు, సిబ్బంది

చింతపల్లి, న్యూస్‌టుడే: ఇంటి పన్నుల వసూళ్లకు సంబంధించి జిల్లావ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి కె.చంద్రశేఖరరావు అన్నారు. శనివారం చింతపల్లి వచ్చిన ఆయన పంచాయతీకి పన్ను చెల్లించని ప్రభుత్వ కార్యాలయాల వద్దకు నేరుగా వెళ్లి డిమాండ్ నోటీసులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. మేజరు పంచాయతీ చింతపల్లిలో ఏటా సుమారు రూ. 68 లక్షలకు పైగా ఇంటి పన్నులు వసూలు కావల్సి ఉందన్నారు. ఇప్పటివరకూ రూ. 27 లక్షల వరకూ వసూలు అయ్యిందన్నారు. ఇంకా సుమారు రూ.4 0 లక్షలకుపైగా పన్నులు వసూలు కావాల్సి ఉందని పేర్కొన్నారు. ఇందులో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి బకాయిలు రూ. 18 లక్షల వరకూ ఉన్నాయన్నారు. ఇవి కాక చింతపల్లిలో గతం నుంచి రూ. 20 లక్షల మేర మొండిబకాయిలు ఉండిపోయాయని వివరించారు. మార్చి నెలాఖరులోగా ఈ బకాయిలన్నింటినీ వసూలు చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పంచాయతీ కార్యదర్శి వెంకటరావు, సిబ్బంది అంబేడ్కర్ పాల్గొన్నారు.

పరిశుభ్రతలో ప్రజల పాత్ర కీలకం

జి.మాడుగుల, న్యూస్‌టుడే: బీరం గ్రామంలో ఇంటింటా చెత్త సేకరణపై జిల్లా పంచాయతీ అధికారి కె.చంద్రశేఖరరావు శనివారం అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్త వేరు చేసే విధానాన్ని వివరించారు. గ్రామ పరిశుభ్రతలో ప్రజల పాత్ర కీలకమని తెలిపారు. సర్పంచి రత్నకుమారి, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: అంకితభావంతో పనిచేస్తే ఉద్యోగులకు గుర్తింపు ఉంటుందని ఎంపీపీ ఈశ్వరి, జడ్పీటీసీ సభ్యురాలు జానకమ్మ అన్నారు. మండల పరిషత్తు కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీఓ ప్రేమ్‌సాగర్ పదవీ విరమణ సభ శనివారం జరిగింది. మండల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు అభినందనీయమని కొనియాడారు. ప్రేమ్‌సాగర్ దంపతులను సత్కరించారు.

★ డుంబ్రిగుడ ఇన్‌ఛార్జి ఎంపీడీఓగా విశ్వనాథ్ బాధ్యతలు తీసుకున్నారు. మండల పరిషత్తు కార్యాలయంలో ఏవోగా విధులు చేపడుతున్న ఈయనను ఇన్‌ఛార్జి ఎంపీడీఓగా నియమిస్తూ జడ్పీ సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.

ఎంపీడీఓ ప్రేమ్‌సాగర్ దంపతులను సన్మానిస్తున్న ఎంపీపీ ఈశ్వరి, ప్రజా ప్రతినిధులు

హెచ్‌ఎంలకు సత్కారం

పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: పెదబయలు మండలంలో సుమారు 30 ఏళ్లుగా ఉపాధ్యాయులుగా పనిచేసి.. హెచ్‌ఎంలుగా పదోన్నతి పొందిన ఎస్‌బీఎల్ స్వామి, సల్లంగి జగన్నాథంలను యూటీఎఫ్ నేతలు శనివారం సత్కరించారు. ఎంఈవో కృష్ణమూర్తి, సత్యనారాయణ పాల్గొన్నారు.

జనసేన సభ్యత్వంతో భరోసా

సీలేరు, న్యూస్‌టుడే: జనసేన సభ్యత్వంతో కార్యకర్తలకు భరోసా ఉంటుందని ఆ పార్టీ అరకు పార్లమెంటు కార్యనిర్వాహక సభ్యుడు గొర్లె వీర వెంకట్ అన్నారు. గూడెంకొత్తవీధి మండలంలోని గాలికొండ, అమ్మవారి ధారకొండ పంచాయతీల పరిధిలో శనివారం పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదును విస్తృతంగా చేపట్టాలన్నారు.

సభ్యత్వ నమోదులో జనసైనికులు

అందరి సహకారంతో అగ్ని ప్రమాదాల నివారణ

పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ సహకరించాలని రేంజర్ పి.రవిబాబు పేర్కొన్నారు. ఈదులపుట్టులో శనివారం గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. అడవిలో నిప్పు పెట్టరాదని, జంతువులను వేటాడకూడదని పేర్కొన్నారు. వృక్షాలు నరకవద్దన్నారు. ఫారెస్టు ఎస్‌వో సుజన్యశ్రీ, గ్రామస్థులు పాల్గొన్నారు.

అవగాహన కల్పిస్తున్న రేంజర్ రవిబాబు, సిబ్బంది

సైన్స్‌లో రాణిస్తే మంచి భవిష్యత్తు

గూడెంకొత్తవీధి కేజీబీవీలో చిన్నారుల ప్రదర్శన

ముంచంగిపుట్టు, సీలేరు, న్యూస్‌టుడే: జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో సైన్స్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. విజ్ఞానశాస్త్రంలో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ముంచంగిపుట్టు ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్ మత్స్యరాజు అన్నారు. సీలేరు బాలికల ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు నాగశకుంతల, ఉపాధ్యాయులు.. సీవీ రామన్ చిత్రపటానికి నివాళులర్పించారు. జీకేవీధి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రధానోపాధ్యాయురాలు నాగలక్ష్మి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.

ముంచంగిపుట్టులో..

చింతపల్లి గ్రామీణం, కొయ్యూరు, న్యూస్‌టుడే: చింతపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో హెచ్‌ఎం బీఎస్ఎన్ రాజు సైన్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వార్డెన్ నూకరత్నం, సైన్స్ టీచర్ శారమ్మ, పీడీ వరలక్ష్మి పాల్గొన్నారు. మర్రిపాలెం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.సుధ మాట్లాడుతూ.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళల కృషి అభినందనీయమన్నారు. కొయ్యూరు ప్రభుత్వోన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎంఈవో రాంబాబు మాట్లాడుతూ.. సైన్స్ డే ప్రాముఖ్యతను వివరించారు.

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తి పెంచుకోవాలని అరకులోయ ప్రభుత్వ డిగ్రీ, మహిళా డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ నాయక్, చలపతిరావు అన్నారు. కళాశాలల్లో సైన్స్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందించారు. బీవీకే పాఠశాలలో విజ్ఞాన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

చింతపల్లిలో సీవీరామన్ చిత్రపటానికి నివాళి

గంజాయిపై ఉక్కుపాదం

కొయ్యూరు, న్యూస్‌టుడే: గంజాయి, అసాంఘిక కార్యక్రమాల నియంత్రణలో భాగంగా బూదరాళ్ల పంచాయతీ గరిమండ గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కొయ్యూరు సీఐ బి.శ్రీనివాసరావు, మంప ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏపీఎస్పీ సిబ్బంది ఇంటింటినీ సమగ్రంగా తనిఖీ చేశారు. వాహనాల రికార్డులను పరిశీలించారు. ఎటువంటి రికార్డుల్లేని నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ మాట్లాడుతూ.. గంజాయి సాగు, రవాణా, నిల్వ, విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఇవ్వాలని కోరారు.

గరిమండలో పోలీసుల తనిఖీలు

నూతన ఎంఈవోల బాధ్యతల స్వీకరణ

కొయ్యూరు, న్యూస్‌టుడే: కొయ్యూరు మండల విద్యాశాఖాధికారి-1గా పాటి సింహాచలం నియమితులయ్యారు. రావణపల్లి ప్రభుత్వ మోడల్ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంగా పనిచేస్తున్న ఈయన పదోన్నతిపై ఎంఈవోగా నియమితులై.. శనివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈయన్ను పీఆర్‌టీయూ, ఏపీటీఎఫ్ సంఘాల నేతలు వి.తలుపులు, సురేష్‌కుమార్, శరభకుమార్, సునీత, శ్రీదేవి, రఘువరన్, అచ్చిబాబు, నాగేశ్వరరావు, సత్యనారాయణ తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో విద్యాభివృద్ధికి కృషిచేస్తానని ఆయన తెలిపారు.

సీలేరు, న్యూస్‌టుడే: గూడెంకొత్తవీధి ఎంఈవోగా యు.అప్పలనరసింగరావు బాధ్యతలు స్వీకరించారు. చింతపల్లి ఎంపీయూపీ పాఠశాలలో పనిచేస్తున్న ఈయనను గూడెంకొత్తవీధి రెగ్యులర్ ఎంఈవోగా నియమిస్తూ జోన్-1 ఆర్‌జేడీ ఆదేశాలు జారీ చేశారు. ఈయన్ను ఎంఈవో-2 రామన్న, గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాశేశ్వరరావు, ఏపీటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సభ్యుడు వెంకటేశ్వర్లు, డీటీఎఫ్ జిల్లా కార్యదర్శి దేముడు తదితరులు కలిసి అభినందనలు తెలిపారు.

గూడెంకొత్తవీధిలో..

కొయ్యూరు ఎంఈవో సింహాచలంకు పుష్పగుచ్ఛం అందిస్తున్న పీఆర్‌టీయూ నేతలు

దేవదేవాయ.. దివ్య తేజాయ

తాడేపల్లి, మంగళగిరి, మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: మంగళగిరి శ్రీపానకాల లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజైన శనివారం హంస వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీనృసింహస్వామిని ఊరేగించారు. ఉదయం ఆలయ ముఖ మండపం వద్ద ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి రంగురంగుల పూల దండలతో అలంకరించారు. హారతి ఇచ్చిన అనంతరం స్వామివారిని ఆలయ ప్రదక్షిణ చేయించారు. రాజ్యలక్ష్మి అమ్మవారి దేవస్థానం వద్ద స్వామివారికి హారతిపట్టి గ్రామోత్సవానికి తోడ్కొని వెళ్లారు. రాత్రి 8 గంటలకు స్వామివారిని గజ వాహనంపై ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

92 శాతం మందికి పింఛన్ల పంపిణీ

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం లబ్ధిదారుల్లో 92 శాతం మందికి శనివారం పింఛన్లు అందజేశారు. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణ గ్రామ, వార్డుల సిబ్బందితోపాటు ఇతర శాఖల ఉద్యోగులు లబ్ధిదారుల గృహాలకు వెళ్లి నగదు అందజేశారు. గుంటూరు నగరం అంకమ్మనగర్‌లో వృద్ధ మహిళలకు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా పింఛను సొమ్ము అందజేశారు. జిల్లాలో మొత్తం 2,51,350 మందికి రూ.109.79 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. మొదటి రోజు 2,31,434 మందికి రూ.100.57 కోట్లు ఇచ్చారు. వివిధ కారణాలతో పింఛన్లు అందుకోని మిగిలిన వారికి మార్చి 2న పంపిణీ చేయనున్నారు.

మహిళకు నగదు అందజేస్తున్న కలెక్టర్ తమీమ్ అన్సారియా

పరీక్షల భయాన్ని తరిమికొట్టేయండి..!
పదో తరగతి విద్యార్థుల కోసం ఉచిత వెబినార్ 1న

ఈనాడు ప్రతిభ | శ్రీచైతన్య విద్యాసంస్థలు

ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో కీలకం. చదువుల్లో విద్యార్థి సామర్థ్యానికి టెన్త్ క్లాస్ ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. అందుకే పదో తరగతి వార్షిక పరీక్షలనగానే విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. అధిక మార్కులు సాధించాలనే లక్ష్యంతోపాటు తమపై తల్లిదండ్రులకు ఉండే అంచనాలను అందుకోవాలనే తపన ఆందోళనను పెంచేస్తుంది. పరీక్ష తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ కొందరిలో భయం పెరిగి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంటుంది. ఇలాంటి అనవసర భయాలను, ఆందోళనలను పోగొట్టి విద్యార్థుల్లో

ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు, 'ఈనాడు-ప్రతిభ' సంయుక్తంగా ఉచిత వెబినార్ నిర్వహిస్తున్నాయి. పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో వివరిస్తూ, అత్యుత్తమ మార్కులు సాధించడానికి ఈ వెబినార్ మార్గదర్శనం చేస్తుంది. ప్రముఖ సబ్జెక్టు నిపుణులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తక్కువ సమయంలో సిలబస్‌ను ఏ విధంగా రివిజన్ చేయాలో తెలియజేస్తారు. పరీక్షల భయాన్ని పోగొట్టి, మానసిక స్థితిని స్థిరపరిచేందుకు సైకాలజిస్టులు సూచనలు చేస్తారు. గత ఏడాది టాపర్లుగా నిలిచిన విద్యార్థులు తమ అనుభవాలను వివరించి స్ఫూర్తిని నింపుతారు. టెన్త్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకూ ఈ వెబినార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇదిగో ఈ అంశాలపైనే సూచనలు

- యాక్టివ్ రీకాల్, మైండ్ మ్యాపింగ్ ద్వారా క్లిష్టమైన అంశాలను ఎలా గుర్తుంచుకోవాలి?
- గణితం, సైన్స్‌లో స్కోరింగ్ పాయింట్లు, ప్రజెంటేషన్ టిప్స్.
- ఏకాగ్రతను పెంచే చిన్న చిన్న వ్యాయామాలు.
- పరీక్ష గదిలో టైం మేనేజ్‌మెంట్.
- ఆరోగ్యం, ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
- విద్యార్థులు అడిగే సందేహాలకు నిపుణుల సమాధానాలు.

జూమ్ మీటింగ్, యూట్యూబ్ లైవ్, ఈనాడు.నెట్ ద్వారా వెబినార్‌లో జాయిన్ కావచ్చు

వెబినార్ తేదీ: మార్చి 1, 2026 (ఆదివారం)
సమయం: ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు

జూమ్ మీటింగ్ కోసం... | యూట్యూబ్ లైవ్ కోసం...

Join from PC, Mac, iPad, or Android:
Zoom - https://hov.to/b2c7ec22
Youtube Live - https://hov.to/d4ce0f1a
Zoom ID - 953 5694 9081 **Passcode:** 115422

అత్యవసర వైద్యమా... ఇటు రాకండి!

నెలన్నర క్రితం: కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం వద్ద 216ఏ జాతీయరహదారిపై లారీ ఢీకొన్న ఘటనలో ద్విచక్రవాహనదారుడి తలకు తీవ్రగాయమైంది. బాపట్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి వైద్యులకు సమాచారం ఇచ్చి రప్పించేసరికి చాలా ఆలస్యమైంది. తాత్కాలికంగా కుట్లు వేసి జీజీహెచ్‌కు రెఫర్ చేశారు. పొన్నూరు సమీపంలో కొచ్చేసరికి ఆ యువకుడి ఊపిరి ఆగిపోయింది. బాపట్ల ఆసుపత్రిలోనే ఐసీయూలో అత్యవసర వైద్య సేవలు అంది ఉంటే అతని ప్రాణాలు నిలిచేవి.

నెలక్రితం: పల్నాడు జిల్లాకు చెందిన ఓ యువకుడు ద్విచక్రవాహనంపై వెళ్తూ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. నరసరావుపేట జిల్లా ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు సరిగా లేక. . యుద్ధప్రాతిపదికన జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. ఇక్కడ వైద్యులు అందుబాటులో లేక.. నర్సులు, సిబ్బంది ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. ఇద్దరు పీజీలు తాత్కాలిక వైద్యం అందించారు.

ఈనాడు – అమరావతి

ప్రమాదం జరిగిందంటే చాలు.. ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోంది. ప్రాథమిక వైద్యసేవలు అంతంతమాత్రంగానే అందుతుండగా.. అత్యవసర వైద్యం కలగా మారుతోంది. బాపట్ల, చీరాల ప్రాంతీయ వైద్యశాలలు సహా రేపల్లె, వేమూరు, పర్చూరు, మార్టూరు సీహెచ్‌సీల్లో అత్యవసర వైద్యం అందని పరిస్థితి. బాపట్ల, చీరాలలో ఐసీయూలున్నా వైద్య నిపుణులు లేరు. చీరాలలో రూ.23 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ ఎప్పటికి పూర్తవుతుందో తెలియడం లేదు. వైద్యుల ఖాళీలను భర్తీ చేయకపోవడం మరో సమస్య.

ఉమ్మడి జిల్లా ఆసుపత్రుల్లో అవస్థలు

రాత్రిపూట మరీ తీసికట్టు

గుంటూరు జీజీహెచ్‌లో రాత్రిపూట వైద్యం కోసం కష్టాలు

రాత్రిపూట ఈ ఆసుపత్రులకు క్షతగాత్రులను తరలించడానికి వెనుకాడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

పీజీలే దిక్కైతే ఎలా? జీజీహెచ్‌లో రాత్రి 8 గంటలైతే పరిస్థితి మారిపోతుంది. అత్యవసర విభాగంలో వైద్యులు ఉండరు. నర్సులు, ఇతర సిబ్బంది సేవలు కొరవడుతున్నాయి. యుద్ధప్రాతిపదికన వైద్యం అందించడం గగనమవుతోంది. వచ్చిన రోగులకు సరిపోను స్ట్రెచర్లపైనే చికిత్స చేయాల్సిన పరిస్థితి. వెంటిలేటర్లు, ఆక్సిజన్ బెడ్లు దొరకడం లేదు. ఆర్‌ఎంవోల పర్యవేక్షణ బాధ్యతలు రాత్రిపూట పీజీ విద్యార్థులకే అప్పగిస్తున్నారు. వెంటనే శస్త్రచికిత్స చేయాల్సిన కేసులకు మత్తువైద్య నిపుణులు అందుబాటులో ఉండడం లేదు.

గుంటూరు జిల్లాలోనూ దైన్యం

- ☛ పొన్నూరు, ప్రత్తిపాడు సీహెచ్‌సీల్లో సాయంత్రమైతే ఎవరూ కనిపించరు.
- ☛ తెనాలి జిల్లా ఆసుపత్రిలోనూ ఇదే పరిస్థితి.
- ☛ చిన్నపాటి గాయాలైనా జీజీహెచ్‌కు రెఫర్ చేస్తున్నారు.
- ☛ అత్యవసర సమయాల్లో ఈ నిర్లక్ష్యం క్షతగాత్రుల ప్రాణాల మీదకు తెస్తోంది.
- ☛ ఆమెమేపాలెం జీజీహెచ్‌ తీసుకొచ్చినా.. ఇక్కడా అదే పరిస్థితి.
- ☛ హైవే అంబులెన్సులు తక్కువగా ఉండడం, బాపట్లలో ఒక్కటే అందుబాటులో ఉండడం సమస్యగా మారింది.

సకల సౌకర్యాలు.. పచ్చందాలు

● ప్రతిష్ఠాత్మకంగా న్యాయ అకాడమీ నిర్మాణం ● శంకుస్థాపన నేడు

ఈనాడు – అమరావతి

ప్రజా రాజధాని అమరావతిలో ఏపీ న్యాయ అకాడమీ కార్యాలయ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన జరగనుంది. హైకోర్టు భవనం నుంచి కేవలం 5.7 కిలో మీటర్ల దూరంలోనే ఇది ఏర్పాటవుతోంది. 50 మీటర్ల వెడల్పు రహదారులతో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి అనుసంధానంగా ఉంటుంది. ప్రతి విభాగం స్వతంత్రంగా పని చేసేలా డిజైన్ చేశారు.

పరిశీలిస్తున్న ఏడీసీ ఛైర్‌పర్సన్ లక్ష్మీపార్థసారథి, సీఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబు

ప్రత్యేకతలు
☛ పిచ్చుకలపాలెం పరిధిలో 4.83 ఎకరాల్లో నిర్మాణం. ☛ అకడమిక్ బ్లాక్ జీ+3. ☛ హాస్టల్ భవనం బ్లాక్ జీ+8 ☛ 120 మంది న్యాయమూర్తులకు శిక్షణతోపాటు 60 మంది ఫ్యాకల్టీ, సిబ్బందికి వసతులు. ☛ విస్తీర్ణంలో 69% పచ్చదనానికే.

హాస్టల్ బ్లాక్‌లో..
☛ న్యాయాధికారులు, శిక్షణ న్యాయమూర్తులు, శిక్షణార్థులకు నిర్మిస్తున్నారు. ☛ లాంజ్, విశ్రాంతి ప్రదేశాలు

ఇండోర్ స్పోర్ట్స్, రిక్రియేషన్ బ్లాక్‌లో..
☛ డైనింగ్ హాల్, వీవీపీ డైనింగ్ హాల్, వంటశాల, స్క్వాష్ కోర్ట్, జిమ్, ధ్యానం, యోగా హాల్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ కోర్ట్, మల్టీపర్పస్ హాల్, స్విమ్మింగ్ పూల్

ఏమేం ఉంటాయంటే..
☛ అకడమిక్ బ్లాక్‌లో 500 సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియం. ☛ సెమినార్ హాల్, తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, ఫోరెన్సిక్ ల్యాబ్, గ్రంథాలయం, రీడింగ్ రూమ్ ☛ న్యాయమూర్తులకు విశాలమైన లాంజ్ ☛ డైరెక్టర్, పరిపాలన కార్యాలయాలు ☛ చర్చలకు వీలుపడేలా ఛాంబర్స్ ☛ బోధన సిబ్బందికి ప్రత్యేక గదులు ☛ హెల్త్ యూనిట్, శిశువులకు క్రెచ్ సదుపాయం ☛ 3 మీటర్ల వెడల్పుతో కారిడార్లు ☛ సెంట్రలైజ్డ్ లిఫ్ట్ లాబీలు

అత్యాధునిక వసతులు
☛ న్యాయమూర్తుల కోసం ఆధునిక సౌకర్యాలతో ప్రత్యేక అతిథి గృహం, క్లబ్ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. ☛ హైకోర్టుకు సమీపంలో సెంట్రల్ పార్కు పక్కన సుమారు 6,300 చదరపు గజాల విస్తీర్ణంలో రూ.69 కోట్లతో నిర్మిస్తున్నారు. ☛ భవనాలకు 20%, పచ్చదనానికి 80% విస్తీర్ణం కేటాయించారు. ☛ జీ+3 తరహాలో భవనం ☛ గ్రౌండ్ ఫ్లోర్‌లో సూపర్ మార్కెట్, ఈతకొలను, పురుషులు, మహిళలకు ప్రత్యేక స్పా సదుపాయాలు, లాంజ్, కిచెన్ ☛ మొదటి అంతస్తులో జిమ్, యోగా, ఏరోబిక్స్ హాల్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, ప్రీ-ఫంక్షన్ హాల్ ☛ రెండో అంతస్తులో 6 ప్రీమియం సూట్ గదులు, 2 డీలక్స్ గదులు, మూడో అంతస్తులో 4 ప్రీమియం సూట్ గదులు, 1 ప్రెసిడెన్షియల్ సూట్, 1 డీలక్స్ గది. ☛ మల్టీపర్పస్ హాల్

సీజేఐ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

తుళ్లూరు, న్యూస్‌టుడే: అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీ, హైకోర్టు అతిథి గృహం, క్లబ్ భవనాల నిర్మాణానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. ఏర్పాట్లను శనివారం కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఏపీ జ్యుడీషియల్ అకాడమీ గవర్నర్లు, బోర్డు సభ్యులు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.హరిహరనాథశర్మ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (అడ్మినిస్ట్రేషన్) శ్రీనివాస శర్మ, రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, సీఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబు, ఏడీసీ ఛైర్‌పర్సన్ లక్ష్మీపార్థసారథి, పోలీసు అధికారులు పరిశీలించారు.

అనుమతుల్లేకుండా వ్యాపారాలు చేస్తే చర్యలు

తుళ్లూరు: ప్రజా రాజధాని అమరావతి నగర పరిధిలో ప్రభుత్వ, ఏపీ సీఆర్డీఏ భూములు, రహదారులు, ఖాళీ స్థలాల్లో కంటైనర్లు, బండ్లు, కియోస్కులు, తాత్కాలిక షెడ్లు, ఇతర నిర్మాణాలతో అనుమతులు లేకుండా వ్యాపారాలు చేస్తున్న వారికి సీఆర్డీఏ హెచ్చరికలు జారీ చేసింది. అనధికారికంగా చేసిన ఆక్రమణలను తొలగించి ఆ ఖర్చును వారి నుంచే వసూలు చేస్తామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. మొబైల్ వ్యాన్‌లు, తోపుడు బండ్లు, రోజూ తరలించే విధానంలో ఉన్న వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని సీఆర్డీఏ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.

ANDHRA LOYOLA INSTITUTE OF ENGINEERING AND TECHNOLOGY
(Approved by AICTE, Recognized by Govt of A.P., Affiliated to JNTU, Kakinada)
GOVT.POLYTECHNIC POST, VIJAYAWADA-520008, Ph:0866-2476161

WANTED FACULTY

Applications are invited for the post of
- **Asst. Prof / Assoc.Prof - CIVIL, MECH, EEE, ECE, CSE.** Qualification : M.Tech
- **Asst. Prof / Assoc. Prof - MBA.** Qualification : MBA
- **Lab Technicians** - Qulifications : Diploma/B.Tech
- **Attenders/Gardeners**

Eligible candidates may submit their application along with a detailed resume, two passport-size photographs and photocopies of certificates so as to reach the under signed by 10.3.2026

Date : 1.3.2026 Sd/- SECRETARY

అసిస్టెంట్ సేల్స్‌మెన్ కావలెను

బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, పిడుగురాళ్ళ, మాచర్లలో **ఈనాడు దినపత్రిక** కొరకు ప్రకటనలు సేకరించుటకు చురుకైన, చొరవ కలిగిన యువకులు కావలెను.
జీతము రూ. **20,000/-** (అన్ని అలవెన్సులు కలిపి) మరియు ఆకర్షణీయమైన ఇన్సెంటీవ్స్ ఇవ్వబడును.
అనుభవం ఉన్నవారికి అర్హతను బట్టి వేతనం ఉంటుంది.

అర్హతలు: వయస్సు: 19 సం॥ - 30 సం॥ మధ్య
* 10th or ఇంటర్ పాస్
* తెలుగు, ఇంగ్లీషు చదవడం, రాయడం వచ్చియుండాలి.

ఆసక్తిగల అభ్యర్థులు తమ పూర్తి బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికేట్స్, 4 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో తేది. 02-03-2026 సోమవారం ఉదయం 10 గం॥ల నుండి 4 గం॥ల లోపు స్వయంగా సంప్రదించండి.

CIEL HR inspired by science
C/o. ఈనాడు ఆఫీస్, 9వ లైను, అరండల్‌పేట, గుంటూరు
Ph: 800085 10541
Email: gnt_hr@eenadu.net

ఇళ్ల సమీపంలోనే బాంబులు పేలుతున్నాయ్

ఈనాడు – అమరావతి, న్యూస్‌టుడే – తెనాలి టౌన్

'ఈనాడు'తో గల్ఫ్ దేశాల్లోని జిల్లా వాసులు

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం జిల్లాకు చెందిన పలువురిలో ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్... ఇజ్రాయెల్, అమెరికా మధ్య పరస్పర దాడులతో అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయని అక్కడ ఉంటున్న జిల్లావాసులు చెబుతున్నారు. బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నామని ఆవేదన చెందుతున్నారు. ఉపాధికి వెళ్లినవారితోపాటు పర్యాటక ప్రాంతాలకు చూసేందుకు వెళ్లిన వారు అక్కడే చిక్కుకుపోయారు. విమానాశ్రయాలను మూసేయడంతో బయటపడే అవకాశం లేకుండా పోయింది.

కుటుంబీకుల్లో కలవరం

గల్ఫ్‌లో చిక్కుకుపోయిన తమ వారి క్షేమ సమాచారం తెలుసుకునేందుకు ఉమ్మడి జిల్లాలోని వారి కుటుంబీకులు తంటాలు పడుతున్నారు. అక్కడ ఉన్నవారిలో కొంతమంది సెల్‌ఫోన్లు అందుబాటులోకి రాకపోవడంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న తాధికారులు గ్రామాలవారీగా ఎవరెవరు గల్ఫ్ దేశాల్లో ఉన్నారో సమాచారం సేకరిస్తున్నారు. మీడియా ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

అప్రమత్తమయ్యేలా...

యుద్ధం కారణంగా తలెత్తే పరిస్థితులను ఎలా ఎదుర్కొనాలో వివరిస్తూ కువైట్‌లోని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక భద్రత మార్గదర్శిని ఇచ్చిందని అక్కడే ఉంటున్న జిల్లావాసులు 'ఈనాడు'కు చెప్పారు.

పరిస్థితి ఆందోళనకరంగా ఉంది

ఖతార్‌లో మా కుమార్తె పర్వీన్ సుల్తానా, అల్లుడు బాజీ షేక్ ఇద్దరు పిల్లలతో ఉంటున్నారు. శనివారం నుంచి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. వారి ఇంటికి సమీపంలోనే బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించాయని మా కుమార్తె చెప్పింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఖతార్ ప్రభుత్వం ఆదేశించింది. అత్యవసర సైరన్ మోగితే ఇంటి కింది భాగానికి లేదా సమీపంలో ఉన్న బంకర్లోకి వెళ్లాలని సూచించింది. ప్రస్తుతం విమానాలు కూడా రద్దయ్యాయి. అందరం ఆందోళన చెందుతున్నాం, పరిస్థితి చక్కబడాలని కోరుకుంటున్నాం.

- ఎస్.ఎం.సుభాని, సైనిక సంక్షేమ సంఘం మాజీ గౌరవాధ్యక్షుడు, తెనాలి

ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది

కువైట్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఫైన్ ఆర్ట్స్ విభాగ హెచ్‌వోడీగా పనిచేస్తున్నా. గత 25 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నా. మన దేశం వారు చాలామంది ఇక్కడ ఉన్నారు. శనివారం ఉదయం నుంచి సమీప ప్రాంతాల్లో బాంబులు పేలుతున్నాయి. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, తాము ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని కువైట్ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ప్రమాద హెచ్చరికగా సైరన్ మోగినప్పుడు బేస్‌మెంట్‌కు వచ్చేయమన్నారు. ఇండియన్ ఎంబసీ హెల్ప్ లైన్ నంబర్లను ఇచ్చింది. పరిస్థితి ఎలా మారుతుందోనని ఆందోళన చెందుతున్నాం.

- అవనిగడ్డ శివనాగేశ్వరరావు, కువైట్

దళారులకు అమ్ముకోవద్దు.. దగా పడొద్దు

అపరాల రైతుకు అండగా ప్రభుత్వం

కనీస మద్దతు ధరకు కొనుగోలు

ఈనాడు – అమరావతి, న్యూస్‌టుడే – ప్రత్తిపాడు

శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజరు నరసింహారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి పద్మావతి

అపరాల రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. బహిరంగమార్కెట్లో ధరలు పతనం కావడంతో మార్క్‌ఫెడ్ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి తెల్ల శనగల ధరలు మద్దతు ధరకంటే తక్కువగా ఉండడంతో వాటిని కూడా సేకరిస్తోంది. కంది, పెసర ధరలు సైతం పతనమయ్యాయి. రైతులు.. దళారుల చేతుల్లో మోసపోకుండా చర్యలు తీసుకుంది. జిల్లాలో ఆయా పంటలు పండుతున్న మండల కేంద్రాలతోపాటు ఉత్పత్తి ఎక్కువగా ఉండే పెద్ద గ్రామాల్లోనూ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించారు. ఇప్పటికే కొన్ని కేంద్రాలు మొదలయ్యాయి. కొనుగోళ్లకు సంబంధించి విధి విధానాలను మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ నరసింహారెడ్డి 'ఈనాడు'కు ప్రత్యేకంగా వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

నాణ్యత ప్రమాణాలు (శాతాల్లో)..

	శ	మి
తేమ	14	12
వ్యర్థాలు	1	2
ఇతర పంట గింజలు	3	3
దెబ్బతిన్నవి	3	3
పాక్షికంగా దెబ్బతిన్నవి	4	4
రంగుమారినవి	2	3
పక్వానికి రానివి	6	3
పురుగుపట్టినవి	4	4

శ: శనగ, **మి:** మినుములు, కంది, పెసర

జిల్లాలో శనగ విస్తీర్ణం: 14,098 హెక్టార్లు

కనీస మద్దతు ధరలు రూపాయల్లో..

శనగ	5,875
కంది	8,000
పెసర	8,767
మినుము	7,800

తొలిదశలో కొనుగోళ్ల లక్ష్యం

పంట	టన్నుల్లో
శనగ	5,713
కంది	79
పెసర	4,230
మినుము	12,832

☛ లక్ష్యం పూర్తయితే అదనంగా కొనుగోలుకు కూడా అనుమతిస్తారు.

కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఎక్కడెక్కడంటే

శనగ: కాకుమాను, పెదనందిపాడు, పుసులూరు, పాలపర్రు, మల్లాయపాలెం, వట్టిచెరుకూరు, ఫిరంగిపురం, తాడికొండ, మేడికొండూరు.

కంది, మినుము, పెసర: తెనాలి, దుగ్గిరాల, మంగళగిరి, పెదకాకాని, పొన్నూరు, చేబ్రోలు.

రైతులకు సూచనలు

- ☛ ఈ-పంటలో నమోదు తప్పనిసరి.
- ☛ రైతుసేవాకేంద్రాల్లో సీఎంయాప్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి.
- ☛ ఏ తేదీలో ఉత్పత్తులు ఎక్కడికి తీసుకురావాలో చరవాణికి సందేశం వస్తుంది.
- ☛ పంటను బాగా ఆరబెట్టి శుభ్రం చేసి సొంత గోనెసంచుల్లో కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి.
- ☛ అక్కడ తూకాలు వేసి మార్క్‌ఫెడ్ గోనెసంచుల్లో నింపాక గోనెసంచులు వెనక్కి తీసుకెళ్లాలి.
- ☛ ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌తోపాటు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు నకలు ఇవ్వాలి.
- ☛ కొనుగోలు పూర్తయ్యాక రైతు ఖాతాకు సొమ్ము జమవుతుంది.
- ☛ రోజుకు ఒక రైతు నుంచి గరిష్ఠంగా 40 క్వింటాళ్లు, మిగిలింది తర్వాత రోజుల్లో కొనుగోలు చేస్తారు.

సునీల్‌నాయక్ అరెస్ట్ వారెంట్‌పై సోమవారం తీర్పు

గుంటూరు లీగల్, న్యూస్‌టుడే: బిహార్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్టు వారెంట్‌పై సోమవారం తీర్పు వెలువరిస్తామని గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ న్యాయస్థానం న్యాయమూర్తి జి.స్రవంతి ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్‌నాయక్‌ను ఫిబ్రవరి 23న అరెస్టు చేసినప్పటికీ ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసేందుకు బిహార్‌లోని స్థానిక న్యాయస్థానం అనుమతించలేదు. అరెస్టు వారెంట్ జారీ చేయాలని ఏపీ పోలీసులు గుంటూరు న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. వారెంట్ ఇస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించినా.. పోలీసులకు జారీ చేయలేదు. ఈలోగా సునీల్‌నాయక్ తరపు న్యాయవాదులు తమకు బిహార్‌లో స్థానిక కోర్టు సోమవారం వరకు రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని కోర్టుకు తెలిపారు. ఇక్కడి కోర్టు ఇచ్చిన వారెంట్‌ను రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు శనివారం గుంటూరు కోర్టులో ఇరువైపులా సుదీర్ఘ వాదనలు జరిగాయి. కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్ పోలీసులకు చేరకుండానే రద్దు కోసం పిటిషన్ వేయడం సరికాదని పోలీసుల తరపున ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ వి.రాజేంద్రప్రసాద్ వాదించారు.

చిరు వ్యాపారులకు చేయూత

సీఆర్డీఏ ఆధ్వర్యంలో అయిదు రోజుల శిక్షణ

మార్చి 9 నుంచి ప్రారంభం

తుళ్లూరు, న్యూస్‌టుడే: అమరావతిలోని ఏపీ ఎస్ఆర్ఎం, ఎంఎస్ఎంఈ హైదరాబాద్ సహకారంతో చిరు వ్యాపారులు, మహిళల కోసం సీఆర్డీఏ ఆధ్వర్యంలో 5 రోజుల మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ పూర్తిగా తెలుగు భాషలో నిర్వహించనున్నారు.

వీరు అర్హులు: డ్వాక్రా మహిళలు, స్వయం ఉపాధి పొందుతున్న మహిళలు, చిరువ్యాపారులు ఈ శిక్షణకు హాజరుకావచ్చు. మార్చి 9 నుంచి 13 వరకు మొత్తం 5 రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం జరగనుందని సీఆర్డీఏ కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

నేర్పించే అంశం: డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వ్యాపార అభివృద్ధి

శిక్షణకు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు శంకర్ 98484 24207, అఖిల్ 76720 62003, రాజేష్ 90008 27670 నంబర్లలో సంప్రదించవచ్చు.

లక్ష్యం: చరవాణి, సోషల్ మీడియాను ఉపయోగించి చిన్న స్థాయి వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలను మరింత అభివృద్ధి చేసుకొనేలా చేయటమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. అమరావతి, విజయవాడ ప్రాంతాల్లోని చిరు వ్యాపారులు, గృహిణులు, ఆర్థిక ప్రగతి సాధించేందుకు ఏపీ సీఆర్డీఏ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

(c) eenadu

ఏర్పాటు చేసిన చలువ పందిరి

నృసింహుని కల్యాణం తిలకిద్దాం రారండి

★ 2వ తేదీ అర్ధరాత్రి నిర్వహణకు ఏర్పాట్లు ★ పట్టువస్త్రాలు సమర్పించనున్న నారా లోకేశ్ దంపతులు

తాడేపల్లి, మంగళగిరి, న్యూస్‌టుడే: బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీనృసింహస్వామి కల్యాణోత్సవాన్ని ఈ నెల 2వ తేదీ రాత్రి 12 గంటలకు నిర్వహించనున్నారు. సుమారు 2000 మంది భక్తులు కూర్చొని కల్యాణం తిలకించే విధంగా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. శాశ్వత కైంకర్యపరులు కల్యాణోత్సవంలో పాల్గొంటారు. పెండ్లి కుమార్తెలైన అమ్మవార్లకు, పుట్టింటివారైన పద్మశాలీ వర్గీయులు పట్టు వస్త్రాలను సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు స్వామి వార్లకు పట్టు వస్త్రాలు బహూకరించి ఉత్సవంలో పాల్గొంటారని ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన అర్చకులు దివి అనంత పద్మనాభాచార్యులు, మాల్యవంతం శ్రీనివాసదీక్షితులు, స్థానాచార్యులు, నల్లూరి శ్రీరామచంద్రభట్టాచార్యులు ఆధ్వర్యంలో కల్యాణ క్రతువు జరగనుంది.

నేడు పొన్నవాహన సేవ.. కల్యాణానికి ముందు రోజైన ఆదివారం పొన్నవాహన సేవకు విశేష ప్రాధాన్యం ఉంది. రాత్రి 9 గంటలకు జరిగే ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. గోపికలు స్నానమాచరిస్తున్న క్రమంలో వారి వస్త్రాలను స్వామి వారు పొన్నచెట్టుపై ఉండి అపహరించిన తీరును వివరిస్తూ వాహనాన్ని అలంకరిస్తారు. ముక్తికి శరీరంపై వ్యామోహం వదులుకోవాలన్నది ఈ వాహన సేవ అంతరార్థం అని అర్చకులు తెలిపారు. ★ చంద్రగ్రహణం నేపథ్యంలో మూడో తేదీ నిర్వహించాల్సిన రథోత్సవాన్ని రద్దు చేశారు. స్వామి వార్లను ఉదయం రథంపై కొలువుదీర్చి దర్శనం కల్పిస్తారు. అనంతరం తొమ్మిది గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు.

247 సెల్‌ఫోన్ల రికవరీ

చరవాణి అందిస్తున్న ఎస్పీ వకుల్‌జిందాల్

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: బాధితులు పోగొట్టుకున్న 247 ఫోన్లను పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించారు. వాటి విలువ రూ.50 లక్షల ఉంటుందని తెలిపారు. శనివారం పోలీసు కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ చేతుల మీదుగా బాధితులకు వాటిని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు సుమారు రూ. 8.14 కోట్ల విలువైన 4,074 సెల్‌ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి బాధితులకు అందజేశామని చెప్పారు. ఫోన్ పోగొట్టుకున్నవారు వెంటనే సీఈఐఆర్ వెబ్‌సైట్‌కు, జాతీయ క్రైమ్ సహాయత నంబరు 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫోన్లను రికవరీ చేసిన ఐటీ కోర్ సీఐ నిసార్ బాషా, హెడ్ కానిస్టేబుల్ కిశోర్, కానిస్టేబుళ్లు శ్రీధర్, ఇమామ్ సాహెబ్, యాసిన్, అరుణ, మానస, సీసీఎస్ హెడ్ కానిస్టేబుళ్లు రమేష్, కరీముల్లాలను ఎస్పీ అభినందించారు.

గురుకుల విద్యాలయాల్లో ప్రవేశ పరీక్షలు నేడు

జిల్లాపరిషత్తు(గుంటూరు): ఉమ్మడి గుంటూరు జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అయిదో తరగతి, జూనియర్ ఇంటర్‌లో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు బ్రాగ్‌సెట్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు అయిదో తరగతికి ప్రవేశ పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల వరకు జూనియర్ ఇంటర్ పరీక్ష. అనంతరం 3 నుంచి 4.30 గంటల వరకు ఐఐటీ, నీట్ శిక్షణ కేంద్రాల్లో ప్రవేశాలకు పరీక్షలు జరగనున్నాయి. అయిదో తరగతికి 1,614 మంది, ఇంటర్‌కు 2,268 మంది, ఐఐటీ, నీట్ శిక్షణ కేంద్రాల్లో ప్రవేశాలకు 1,727 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మొత్తం 21 గురుకులాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

EICHER TIPPERS FLEET for Sale Pro 6028T (500 CFT) 8Nos & Pro 2055T (100 CFT) 6Nos Good Condition. Ph: 9704699042.

2020మోడల్ Ertiga VXI, పెట్రోల్, 56,000 kms తిరిగి మంచి కండిషన్‌లో ఉన్నది. 8.50 Lakh. నో బ్రోకర్స్. 99631 33466.

BUSINESS SERVICES

BUSINESS OFFER

Wanted Investors in Guntur for India's Fastest Growing Education Institutions. Contact: 9542513426

బుక్ డిస్ట్రిబ్యూటర్స్ కొరకు మీ ప్రాంతములో ప్రైవేట్ స్కూల్స్ పరిచయం ఉండి అనుభవమున్న వారికి ప్రాధాన్యత. ఉమా పబ్లిషర్స్, గుంటూరు @ 98493 70729.

స్త్రీ/పు 2,50,000 పెట్టుబడితో మీ ఆఫీసు/ ఇంటివద్దే Dr.Tea/ Dr.Coffee/Dr.Cool Drink యొక్క ఫ్రాంఛైజీ నిర్వహిస్తూ, ప్రతినెల 25,000/- ఫిక్స్‌డ్ అలవెన్సు + అన్‌లిమిటెడ్ వీక్లీ ఆదాయం కలదు. ✆ 78420 02046 / 63095 72064

నో పెట్టుబడి. మీ పని/ ఉద్యోగం చేసుకుంటూ ఖాళీ సమయంలో మా వెంచర్స్‌లో ప్లాట్స్ సేల్స్ చేయుచూ లక్షల్లో సంపాదించుకునే గొప్ప అవకాశం. ✆ 83175 28192

FOR SALE

గుంటూరులో వున్న మా కోళ్ళ ఫారం నందు గల కోళ్ళ ఎరువు, గోతాలు అమ్మబడును. గుంటూరు-7. ఫోన్: 9346227777.

BUILDING CONSTRUCTION

TDR
AP & TELANGANA
BONDS
BUY & SALE
KAMESH
92 92 15 15 15

కోటి పాత బిల్డింగ్స్, పెంకుటిల్లు, రేకులషెడ్లు పగలకొట్టి నేలమట్టం చేయబడును. పాత దర్వాజాలు, కిటికీలు, కలప, ఐరన్ కొనబడును. సెల్లార్ తీయబడును. 9949760367.

WATER PROOFING

బాత్‌రూమ్ లీకేజీ గోడలపై చెమ్మ,శ్లాబ్‌లీక్, సంప్‌లీక్, శ్లాబ్‌క్రాక్స్, వాల్‌క్రాక్స్, ఏలీకేజీనైనా గ్యారంటీతో కెమికలింగ్ చేయగలము. 80961 13137, 96424 58892.

BOREWELLS

నాగార్జున బోర్‌వెల్స్: బోర్‌వెల్స్ వేయబడును. గ్రౌండ్ వాటర్ సర్వే చేయబడును. సంప్రదించండి. దేవినేని ప్రసాద్: గుంటూరు 94901 14326.

EDUCATION

SSC Stenos Target Mains Skill Classes Raman Babu Short hand in 40 Days. Govt. Certificate. Gnt & Vij. 77990 61986.

HEALTH & CARE

మద్యపానం మానేయడం ఎలా? బరువు పెరుగుటకు, జాయింట్ పెయిన్స్‌కు, గుంటూరు- మాధవిగ్రాండ్ లాడ్జి ఆర్.టి.సి. బస్టాండ్ ఎదురుగా ప్రతినెల 1, 15 తేదీల్లో మందులు.

HOME NEEDS

PEST CONTROL

చెద పురుగుల నివారణ 10సంవత్సరాల గ్యారంటీ ISO సంస్థ యూనివర్సల్ పెస్టికంట్రోల్ ITCదగ్గర, గుంటూరు. ✆ : 90305 09880, 77021 27789.

MARRIAGE SERVICES

FUNCTION HALLS

ఈవెంట్స్ ఆర్గనైజర్‌కు అధిక ఆదాయం పొందటానికి శుభవార్త, తాడేపల్లి, నులకపేట సెంటర్‌లో 5,700 గ||లో ఉన్న SSSV AC & గార్డెన్ కళ్యాణ మండపము. అతిథుల కొరకు 15 AC రూమ్స్, 100 కార్ల పార్కింగ్ స్థలం, ఈవెంట్స్ ఆర్గనైజర్స్‌కు ప్రత్యేక తగ్గింపు. ✆ 94935 02289, 99499 11302

REAL ESTATE

GENERAL

గుంటూరుసిటీలో, గోరంట్లలాం, JKC రోడ్డు, ఇన్నర్‌రింగ్‌రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు సంప్ర: 93999 55545.

గుంటూరు - భ్రమరాంబకాలనీ పెదకాకాని, వెనిగండ్ల, G.P.R. పెదకాకాని ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు అమ్మాలన్నా, కొనాలన్నా - 93466 47202, Retd టీచర్.

అమరావతి రాజధానిలో గల ల్యాండ్ పూలింగ్ ప్లాట్లు, పొలాలు విజయవాడ - గుంటూరు మధ్య అన్నివెంచర్లలో ప్లాట్లు అమ్మదలచిన, కొనదలచిన Ph: 77949 12324.

గుంటూరు సిటీ, గోరంట్ల, రెడ్డిపాలెం, లాం, అగతవరప్పాడు, వెనిగండ్ల, నంబూరు, పెదకాకాని, కొప్పురావూరు, కంతేరు, కాజాలలో ప్లాట్లు అమ్మాలన్నా / కొనాలన్నా ✆: 7382396677.

గుంటూరు టౌన్‌కు అత్యంత సమీపములో ఉన్న ప్రీమియం లొకేషన్‌లో సైట్ మరియు కన్‌స్ట్రక్షన్ నిర్మాణంపై సుమారు 2కోట్ల 50లక్షలపెట్టుబడి సంవత్సరానికి 50లక్షల వరకు రెంటల్ ఆదాయం 35సం|| వరకు పొందవచ్చును. 65% వరకు బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. ✆: 93937 63666, 83670 33399.

FLAT FOR SALE

TADEPALLI

తాడేపల్లి: CSR కళ్యాణ మండపం & ఆశ్రమం రోడ్డులో 2 BHK (1233 S.Ft.) ఫ్లాట్ అమ్మకం. 100% వాస్తు, Car పార్కింగ్. ✆ 90000 64949.

BRODIPET

గుంటూరు, 6/18 బ్రాడీపేట, భవ్య ఓరియన్ అపార్ట్‌మెంట్ నార్త్‌ఫేస్ 100% వాస్తు ప్రతి ఫ్లోర్ 2000 Sft ఫుల్లీ ఫర్నిచర్డ్ 1st & 5th ఫ్లోర్స్ అమ్మబడును. ✆:93962 72999; 92487 13999.

GORANTLA

గుంటూరులో 2BHK 1225 Sft E/F ఫుల్ ఫిన్షింగ్ ఫ్లాట్‌అమ్మబడును. 1stFloor. వెంకటాద్రి నిలయం, సొసైటీ ఆఫీస్‌రోడ్ గోరంట్ల, GNT. ✆: 94940 62831, 98850 55180.

INNER RING ROAD

గుంటూరు, ఇన్నర్ రింగ్‌రోడ్, ఈస్ట్ ఫేసింగ్. 2300 Sft అపార్ట్మెంట్‌లో డూప్లెక్స్ అమ్మకానికి కలదు. సంప్ర: 94909 60449.

VIDYANAGAR

విద్యానగర్ 3 వలైన్ 3B/R 2300Sft. తూర్పు, 2B/R 1225Sft. పడమర. 4 & 5 Flrs. సూపర్ డీలక్స్ రెడీ టు మూవ్ 98857 00115, 97041 39333.

గుంటూరు నవభారత్‌నగర్ 4వ లైన్, అపార్ట్మెంట్ నందు 4BHK, 3150Sft నార్త్‌ఫేస్, కార్ పార్కింగ్ గల ఫ్లాట్ అమ్మకమునకు కలదు. 98481 10230.

GENERAL

2BHK E/F Flat for sale: 403, 4th floor Sri Sai Teja Towers, 5/3 Lane, Chandramouli Nagar, Guntur. No Car Parking. Contact ✆ 94929 33474.

గుంటూరులోని విద్యానగర్ 1 లైనులోని నిర్మలనివాస్ అపార్టుమెంట్ ఫ్లాట్‌నెం: 302, 1200 చ||అ|| గల పడమర ఫేస్ ఫ్లాట్ అమ్మకం. Ph: 8374550999.

గుంటూరు, గుంటగ్రౌండ్స్ ప్రక్కన, సూర్యహనుమా అపార్ట్మెంట్ లోపల, వీర నరసింహ, G-1, 2B/R, 42 చ||గ||, E/F ఫ్లాట్ అమ్మకం. నోబ్రోకర్స్. 97031 17969.

Ready to occupy flat. గుంటూరు సాయిబాబారోడ్డు 2nd బ్రాన్ వద్ద GVRSకాలేజీ రోడ్డు & కొరిటెపాడు వినాయకగుడిరోడ్డు రెండు వైపుల రోడ్డు గల అపార్ట్మెంట్‌లో 1st ఫ్లోర్ E/F 2910 Sft ఫ్లాట్ అమ్మబడును. 5 ఫ్లోర్లు 5 ఫ్యామిలీస్. ✆: 9177955344.

HOUSE FOR SALE

AMARAVATHI ROAD

గుంటూరు అమరావతిరోడ్, ద్వారకానగర్ 6వలైన్, 200చ||గ|| G+2, ఒక్కొక్క ఫ్లోర్ 1600 చ||అ|| GF- 1B/R, 1st & 2nd ఫ్లోర్ విశాలమైన 2B/R, లిఫ్ట్, సోలార్, కారు పార్కింగ్ గల హౌస్ అమ్మకం. 9441423239.

గుంటూరు సిటీ, గోరంట్ల కొత్తగా నిర్మించిన ఇండిపెండెంట్ గృహము 215 చ.గ. సిద్ధముగా ఉన్నది. వాటర్, బ్యాంక్‌లోన్, 2కార్ల పార్కింగ్. ✆ 98495 10021.

BRODIPET

గుంటూరు, బ్రాడీపేట 6/19, D.No: 5-62-9 ప్రక్కన సందులో 60 చ||గ|| N/F డాబా ఇల్లు (5 రూమ్స్) అమ్మకము. ✆ 98663 27255 & 80741 32048.

KORITEPADU

గుంటూరు కొరిటపాడులో 190 చ||గ||లలో నూతనంగా నిర్మించిన నెలకు 25 వేలు అద్దె వచ్చు పడమర ఇల్లు అమ్మబడును. ✆ 94405 42667.

PATTABHIPURAM

గుంటూరు పట్టాభిపురం ఆర్మీ ECHS హాస్పిటల్ ఎదురు ఇండిపెండెంట్ 208 చ.గ. సౌత్‌ఫేస్ ఇల్లు అమ్మకమునకు కలదు. 95738 93789.

గుంటూరు, కృష్ణనగర్ 7వ లైను పారెన్ట్ ఆఫీసర్స్ కాలనీలో 340చ||గ||లో నిర్మించిన తూర్పు ఫేసింగ్ డాబా ఇల్లు అమ్మబడును. డైరెక్ట్ పార్టీస్ ✆ 9866127490.

PONNURU

పొన్నూరు టౌన్, నిడుబ్రోలులో 2BHK 360 చ||గ|| గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకం కలదు. ✆ 97037 06498.

TENALI

Independent House. South facing 250 Sq. Yards, Near Muthabavi, Gandhi Nagar, Nandulapeta, TENALI. Contact: 8790667557.

తెనాలి సెంటర్, నాజరుపేటలో 500 చ||గ||లో పడమర ఫేసింగ్ 2 అంతస్తుల డాబా యిల్లు అమ్మబడును. ✆: 79957 59851.

GENERAL

HURRY * Hurry 95 sq.y. House Sale. Only Rs.40Lakhs.(Negotiate) - 14 Ward. Narasaraopet (Money Required) ✆ 99498 58727.

2 Floors 4 Portions House for Sale 160 Sq.Yards North Facing, Monthly 20K rental income at Sitaram Nagar 4th Lane, Guntur. Contact: 99483 44759, 94403 03820.

గుంటూరు గోరంట్ల, నెక్ట్‌జెన్ స్కూల్‌వెనుక, సాయిచరణ్ కాలనీలో నార్త్‌ఫేస్ (నార్త్/వెస్ట్ రోడ్స్) 100 చ.గ.లలో న్యూ 2BHK ఇండిపెండెంట్ హౌస్ అమ్మకమునకు కలదు. ✆ 91778 32679.

గుంటూరు నగరం వారాహి వెంచర్ దగ్గర GV పాలెంలో 347 గ||లో తూర్పుఫేసింగ్ గల RCC డాబా రీజనబులకే అమ్మకము. సంప్ర: 99086 99742.

HOUSE FOR SALE
గుంటూరులోని Premium Locality సిద్ధార్థనగర్, 3వ అడ్డరోడ్డు (KLP School Road) 4BHK ఇల్లు 293 చ.గజాల్లో అమ్మకానికి కలదు.
9440555657
9440944133

గుంటూరు-పొన్నూరు రోడ్ కరెంట్ ఆఫీసు, బొమ్మరిల్లు అపార్ట్మెంట్ ప్రక్కన 109గ|| పాత 2BHK గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్ అమ్మబడును. బ్యాంకులోన్ సౌకర్యం. 97040 49199.

LAND FOR SALE

CHILAKALURIPETA

భూమి అమ్మకము
చిలకలూరిపేట బైపాస్ నుండి 3 కి.మీ., బొప్పూడి గ్రామం 2 కి.మీ. నుండి కోటప్పకొండకు వెళ్లే రోడ్డు ఫేస్ రాజపేట శివారు రెవెన్యూ నందు 20 ఎకరాలు దీనికి ఉత్తరంగా 1/2 కి.మీ దూరంలో మరో 15 ఎకరాలు భూమి పారిశ్రామిక లేదా వ్యవసాయ అవసరాలకు అనువైన పొలం అమ్మకానికి కలదు.
98493 75181

OLD GUNTUR

Guntur - Chowdavaram, NH Road, SBI Backside, Nr.RVR Engg. College Opp. 2.05 Acers W/F for urgent Sale ✆ 8309494629, 9885180930

GENERAL

సూరప్పగూడెం, భీమడోలు, ఏలూరు జిల్లా - 15 ఎకరాల కొబ్బరి తోట, 2 బోర్లు, డ్రిప్, NH-16 కి దగ్గరలో, ప్లాట్స్ /రియల్ ఎస్టేట్‌కి అనుకూలం. సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్: 97043 22999, 73372 28262.

పేరేచర్ల అమీనాబాద్ గ్రామం, కొండవీడు రోడ్డు, మంచినీటి బోరు, ఫెన్సింగ్‌తో 2 ఎకరాలు అమ్మకం. 60అ" రోడ్డు (ప్రకృతి వనం దగ్గర). ✆ 73309 16499.

బాపట్ల, కంకటపాలెం రోడ్డు దగ్గర, అమ్మకానికి 50 సెంట్ల భూమి. ✆ 9553322081, 9553322091.

బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం, అమర్తలూరు గ్రామంలో 7.5 ఎకరాల మాగాణి భూమి అమ్మబడును. ✆ 82473 35468.

విజయవాడ -అమరావతి ప్రాంతాలలో పొలాలు, ప్లాట్లు, విజయవాడ హైవే పరిటాల, కంచికచర్ల, నందిగామలలో 10, 20 ఎకరాల పొలాలు, బిట్లు కలవు. 8121714569.

రాఘవనగర్-గుంటూరులో 292 చ.గజాలు (ఉ), గుంటూరు-చిలకలూరిపేట NH16హైవే 4.6 ఎకరాలు అమ్మకానికి కలవు. NEXTGEN Infra 78930 05559.

PLOT FOR SALE

CHILAKALURIPETA

చిలకలూరిపేటసెంటర్ నుండి నరసరావుపేటరోడ్డులో 5.కి కావూరు దగ్గర 50ఎ|| వెంచర్ ప్రక్కన రోడ్డుకి 2ఎ|| తర్వాత 4ఎ|| వెంచర్‌లో 33అ||రోడ్లులో 100గ||, 200గ|| ప్లాట్లు గ|| 6వేలు&తూర్పు 600గ||, 1200గ|| అపార్ట్‌మెంట్స్‌కు. ✆ 9908685888.

INNER RING ROAD

ఇన్నర్ రింగ్‌రోడ్డు ఫేస్-1 అతిదగ్గరలో సాయినాథ్ కాలనీ 2వలైన్ నార్త్‌ఫేస్ 30" రోడ్డు గల 277చ.గ. ఖాళీస్థలము కలదు. చ.గ. 54,000. ✆ 9849351256.

612 చ.గ, ఇన్నర్ రింగ్ రోడ్ భాష్యం స్కూల్స్ దగ్గర, అపార్ట్మెంట్ కట్టుకోటానికి అనుకూలమైన స్థలం అమ్మకానికి. 91820 05184.

VIDYANAGAR

గుంటూరు, నవభారత్ నగర్‌లో 1000 గజాల నివాస స్థలం ఔట్‌రేట్‌కి అమ్మకానికి కలదు. బిల్డర్స్/ కొనుగోలుదారులు సంప్రదించండి: ✆ 9704894583.

GENERAL

గుంటూరు, శుభమ్ కళ్యాణ మండపం ఎదురు లైన్, ప్రైమ్ ఏరియా, సిద్ధార్థ నగర్, క్లియర్ టైటిల్, 41'x62' = 280 గ||, నార్త్ ఫేస్, రూ: 1.10 లక్ష/గ||. 94402 08170

మంగళగిరి మం నవులూరు గ్రా 280Y క్లియర్ టైటిల్ ప్లాట్ అమ్మకానికి కలదు. @ కాంటాక్ట్: 9920063735

హైవే సర్వీస్ రోడ్‌కి 200 అడుగుల దూరం నడిపాలెం రోడ్ ఆనుకొని ఉన్న200 గజాల పంచాయతీ ప్లాట్ అమ్మకమునకు కలదు. ఫోన్: 7032916689

గుంటూరు మార్కెట్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో పొత్తూరులో నేషనల్ హైవే దగ్గరలో 360 గజాలు, 7 1/2 సెంట్లు స్థలం అమ్మబడును. ✆ 95504 98827.

గుంటూరునగరంలో గుజ్జనగుండ్ల ఏరియాలో ఉత్తరం ఫేసింగ్ 112 చ.గ స్థలం రెసిడెన్షియల్ ఏరియాలో అమ్మకానికి కలదు. 96523 69676, 81259 06036.

ప్లాట్స్ అమ్మకానికి కలవు నల్లపాడులో చ.గ. 14,000/ కొప్పురావూరు రోడ్డులో 17000 డైరెక్ట్ పార్టీ. సంప్ర. ✆ 93478 15466.

AP CRDA పరిధిలో అమరావతి నుండి అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే ఫేసింగ్‌తో ఓపెన్ ప్లాట్స్ అమ్మబడును. చదరపు గజం కేవలం 9000/- మాత్రమే. స్పాట్ రిజిస్ట్రేషన్. 73962 46599, 91826 68447.

తెనాలి-GNTరోడ్ రత్నకన్వెన్షన్ ఏరియా పినపాజరోడ్‌లో E/F గల 202గ|| రెడీ టు కన్‌స్ట్రక్షన్ ప్లాట్ గ||17వేలుకే సేల్ ✆99663 24977/ 95427 56666

గోల్డెన్ సాండ్స్ బాపట్ల బీచ్ రిసార్ట్స్ నందు గల ప్లాట్ నెం.44 క్లబ్ హౌస్ దగ్గర 444.4 చ.గ.ల ప్లాట్ అమ్మకమునకు కలదు. సంప్ర: 98851 88899.

NH-16 (బాపట్ల జిల్లా) కనగాల బైపాస్ దాటాక గూడపల్లి మొదట్లో 707చ||గ|| (14.5 సెంట్లు) కమర్షియల్ ప్లాటు అమ్మకానికి కలదు. గజం రూ.11,000/- మాత్రమే. సంప్ర: 70133 78115.

గుంటూరు-నరసరావుపేటరోడ్, పేరేచర్ల వద్ద 30 ఎకరాల CRDA & RERA అప్రూవ్ వెంచర్‌లో ప్లాట్లు. స్పాట్ రిజిస్ట్రేషన్‌తో. లోన్ సౌకర్యం. ✆ 9849886249.

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో 33 అ|| R&B రోడ్ పడమర ఫేసింగ్‌తో 19సెంట్ల స్థలము అమ్మకం. సంప్ర ✆ 82475 88099.

గుంటూరు, నెహ్రూనగర్ 4వ లైనులో (20x66) కొలతలు కల్గిన 147 చ||గ|| స్థలం అమ్మకమునకు కలదు. వివరాలకు సంప్ర: ✆ 99859 33630.

చిలకలూరిపేట DTCP అప్రూవ్ లేఔట్ నందు ఓపెన్ ప్లాట్లు, బ్యాంకు లోన్/EMI సౌకర్యం కలదు. స్పాట్ రిజిస్ట్రేషన్. 280 ప్లాట్లు, 20 ఎకరాలు. 89859 66069.

స్థలములు అమ్మబడును
తెనాలి-నాజరుపేట, పులిపాకవారి వీధిలో దక్షిణం ఫేసింగ్‌తో చ.గ. 83.1లు & చ.గ. 220.0లు మరియు తెనాలి టు బుర్రిపాలెం మెయిన్ రోడ్డునకు దగ్గరలో తూర్పు ఫేసింగ్‌తో చ.గ. 192.4లు స్థలములు అమ్మబడును.
సెల్: 83091 85345

COMMERCIAL SPACE FOR SALE

GENERAL

గుంటూరు బస్‌స్టాండ్ దగ్గర మంగళగిరి రోడ్డులో పద్మజ పెట్రోల్ బంకు ఎదురుగా అన్నపూర్ణ హోల్‌సేల్ క్లాత్ మార్కెట్‌లో 148వ నెంబర్ షాపు అమ్మబడును. ✆ 82475 88099.

LEASE

GENERAL

Tadikonda "X" Roads, Ponnekallu Near Amaravati Highway Road. Prime Commercial Land for Lease. 3,000 Sq.yds with Water Facility, 3 Phase Power, Generator Backup for Warehouse, Godown, Shed Etc. Rent 50,000 PM. Contact: 83097 82405, 99716 60494.

గుంటూరు విజయవాడ National హైవే పక్కన సర్వీస్ రోడ్‌లో కాకాని గుడి దగ్గర ఎండోమెంట్స్ office పక్కన అర ఎకరం కార్ showrooms మరియు కంపెనీ గోడౌన్ కొరకు కలదు కాంటాక్ట్ నెంబర్: 9849827022

LEASE
సత్తెనపల్లి నడిబొడ్డున మెయిన్ రోడ్‌లో రన్నింగ్ ఉన్న సినిమా థియేటర్ శ్రీనివాసమహల్. పొడవు 120అ, వెడల్పు 125అ ఉన్నది ఉన్నట్లుగా థియేటర్ బిజినెస్ వారికి గాని, కమర్షియల్ షాపింగ్ మాల్స్, కార్పొరేట్ సెక్టార్ ఆఫీసులకు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు అనువైనది, లీజు పద్ధతిపై అద్దెకు ఇవ్వబడును. ఆసక్తిగల వారు వివరములకు సంప్రదించండి
PH. 9491148225
9440134008

FOR LEASE
గుంటూరు జిల్లా, యడ్లపాడు హైవే ఆనుకొని కరెంట్, వాటర్ మరియు ఆఫీస్ స్పేస్ సౌకర్యములతో గల 36000 చ||అ||ల విస్తీర్ణం గల వేర్‌హౌస్ (గోడౌన్) 6500 చ||అ||ల షెడ్డుతో పాటు లీజుకు ఇవ్వబడును.
✆ 80082 45858
98487 06678

TO LET

గుంటూరు, శ్యామలనగర్ 3వ లైన్, బాలకుటీర్ స్కూల్ ప్రక్కన సందులో సింగిల్ బెడ్‌రూమ్ హౌస్ అద్దెకు ఇవ్వబడును. 92473 36433.

అమరావతి రోడ్డు ప్రక్క 4200 చ||గ||ల స్థలములో భవనము నిర్మించి అద్దెకు ఇవ్వబడును. ✆: 9949827656, 9177959529.

COMMERCIAL

OFFICE Premises is available in Sailok Complex, 1st Floor at 6/1 Arundelpet, Guntur. With fecilities of AC, Lift & Bath Room, Contact Cell 92484 94407.

Commercial space in Brodipet 4th line centre, Tolet 1stfloor 1500Sq feet Office&finance office 94418 48757, 98483 34551.

గుంటూరు అరండల్‌పేట 10వలైన్ స్వగృహ ఫుడ్స్ ప్రక్కన 1st ఫ్లోర్ 1400 sft ఆఫీసులకు అద్దెకు కలదు. ✆ 96665 57718, 79894 29984.

బ్రాడీపేట 4/18వ లైను 3 ఫ్లోర్స్ బిల్డింగ్ సెల్లార్ పార్కింగ్‌తో each ఫ్లోర్ 2300sft ఎడ్యుకేషన్, జిమ్, సూపర్‌మార్కెట్, ఆఫీసులకు అనువైన బిల్డింగ్ అద్దెకు గలదు. Ph 87907 77111, 63003 66306.

గుంటూరు, బృందావన్‌గార్డెన్స్ 1వలైన్, (శృతి హాస్పిటల్) పూర్తి పరికరాలతో సర్జరీ చేయుటకు అనుకూలమైన హాస్పిటల్ / కమర్షియల్ అద్దెకు కలదు. 98482 29948.

AP సెక్రటేరియట్‌కి 1/2 KM మందడంలో ఫుల్లీ ఫర్నిష్డ్ 1800 Sft. Plug & Play కార్పొరేట్ ఆఫీసులకు అద్దెకు ఇవ్వబడును. ✆ 90591 90929

3000 చ||అ||ల కమర్షియల్ స్పేస్ బ్యాంకులకు/ హాస్పిటల్స్‌కు అద్దెకు ఇవ్వబడును. రిషీ వాల్యు హోమ్స్, జి.టి. రోడ్, ✆: 93941 01244, 93908 27957.

గుంటూరు లక్ష్మీపురం 3వలైనులో కమర్షియల్ బిల్డింగ్ 2ఫ్లోర్స్ ఈచ్ ఫ్లోర్ 1740sft. బ్యాంక్స్/సాఫ్ట్‌వేర్, కార్పొరేట్ ఆఫీసు/షోరూంలకు అద్దెకు. ✆ 9849900303.

JOBS

Urgent recruitment Collection Field Executives for Banking recovery Collection fixed salary + Allowance + Incentive, Guntur Town, Chilakaluripeta. ✆ 89780 42035.

Wanted Tally Data Entry Operators-2 & Marketing Executives-4 Min 2year's Experience Send Resumes to wtsup 9139233333. vkaoffice555@gmail.com

Field Assistants (Male) for Banking work. Only Guntur local Persons Contact: 63095 33476.

Wanted an employee with : Excel, Power Point, Video Editing Freshers & Exp with Good Salary, More Benefits ✆ 98499 89951.

Wanted Incharge, PROs, with Good Communication at Surekha Educational Services, Lakshmipuram, Guntur. 9391575078.

Wanted Teachers Qual: B.Sc, B.A, Hindi, B.Ed, D.Ed, Sal 10k to 15k NTR U.R Vidya Mission, Guntur. 99859 96591, 96423 94248.

Wanted Female MBA Graduate to work as Mktg Manager in a reputed real estate company for their site office in Lam, Guntur. Age below: 30 Yrs & exp. ✆ 95531 55743.

URGENTLY Required "Computer Operators" (M/F) to work in Advocate Office in Guntur. ✆ 98663 04725, 94942 55324.

Wanted Accountant for Gold Show Room at Guntur. Should have experience at least 3 years. ✆ 72074 32943.

Micro Lab, Guntur is hiring experienced Microbiology Technician and Sample Collection Boy. Salary: 35k / 18k. Cont:9441356804.

WANTED Proof Readers. Qua: Any Degree with Eng. Medium, Maxmuller Publication, Gorantla, Guntur. ✆ 94941 61313.

Wanted Operators. Qul: Diploma Civil / Inter / Degree. Pass / Fail for DGPS Survey works at Guntur Dist 70322 81628, 73965 74652.

Wanted Male JLs best salary, Food & Accommodation. S.B.PU College (J.P. Academy) Kalwara, Karnataka. ✆ 94821 31501, 92467 57595.

Wanted Faculty Fulltime with Good Teaching Skills in MS-Office, Con: Motive Computer Education. Guntur. ✆ 99122 74446.

Wanted local Civil Engineer 5 to 10 years exp. Chandrakala Infra Structures, Opp. Nagarjuna University, Guntur. Contact ✆ 94401 90574.

Wanted Jr.Accountant, Q:B.Com, Exp: 2Yrs with Tally Prime and GST working knowledge, SBA & Co, 98480 18386.

PROs, Marketing Managers Required. Salary: 27,500/- NTR Circle, Vijayawada ✆ 63043 28479

Wanted Sales Executive (M/F) Pomplets Distribution Boys for Coaching Centre Contact: 98481 28173, 63034 97656.

నిరుద్యోగ యువతకి సువర్ణావకాశం. డా.రెడ్డీస్ ఫౌండేషన్ వారిచే కమ్యూనికేషన్ ఇంటర్వ్యూ, స్కిల్స్, కంప్యూటర్ కోర్స్‌లో 60రోజుల ఉచిత శిక్షణ, ఉద్యోగం కల్పించబడును. వ: 18-28, 9063817157

TATA కంపెనీలో లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ మరియు టీమ్‌లీడర్లు కావలెను. మీ శ్రమకు తగిన ఆదాయం + ఫారిన్ ట్రిప్స్ కలవు. ✆ 9908985109.

గుంటూరు నగరంలో ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పనిచేయుటకు MBA మార్కెటింగ్ అభ్యర్థి, సివిల్ టెక్నికల్ సూపర్వైజర్, సివిల్ నాన్‌టెక్నికల్ సూపర్వైజర్స్ మరియు ఆఫీస్ బాయ్ కావలెను. గుంటూరు లోకల్ వారు సొంత బైక్ తప్పనిసరి. 7386333589.

గుంటూరు లోకల్ హోల్‌సేల్ మెడికల్ షాప్ నందు పని చేయుటకు అనుభవం గల బాయ్స్ స్టాఫ్ 2 వీలర్ తప్పనిసరి. జీతం: 13,500 టైమింగ్స్: 9:30am టు 8:30pm అర్హత: టెన్త్ / ఇంటర్ గుంటూరు లోకల్ వారికి ప్రాధాన్యత. 81421 04680.

గాయత్రి హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలు చేయుటకు Exp. స్త్రీ / నర్సులు / పురుషులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- వరకు ఇవ్వబడును ✆ 7569103916.

పట్టాభిపురంలో శ్రీ గిరిజ శంకర్ సెలెక్షన్ షాపు నందు పని చేయుటకు M/F స్టాఫ్ కావలెను. Q: 10th క్లాస్. జీతం: 8-15K. @ 98481 13734.

ఆఫీస్ స్టాఫ్, నర్సెస్(MPHW) కావలెను. కొత్తవారికి కూడా ప్రాధాన్యత. అహల్యా నర్సింగ్ హోమ్, శివాలయం వెనుక, కొత్తపేట, గుంటూరు. ✆ 92464 27459.

గుంటూరు టౌన్‌లో కోడి గ్రుడ్ల షాపు నందు క్యాషియర్, కోళ్ళఫారం నందు ఎలక్ట్రీషియన్, వ్యాన్ డ్రైవర్, సూపర్ వైజర్స్ కావలెను. నెం 38, NTR స్టేడియం, బృందావన్ గార్డెన్స్, గుంటూరు-7. నం: 93462 27777.

పల్లపాడు, బేతాళ్‌పురం, రావెల, పొన్నెకల్లు, జొన్నలగడ్డ, మల్లాది, అమరావతి, కర్లపూడి, మోతడక, నిడుముక్కల, తుళ్ళూరు, బడేపురం, తాడికొండ, నంబూరు, కంతేరు, కొప్పురావూరు, వెనిగండ్ల, దొండపాడు, అనంతవరప్పాడు, నెక్కల్లు మరియు పరిమి గ్రామాలలో ప్రముఖ విద్యాసంస్థ కోసం పని చేయుటకు టీమ్ లీడర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. ఆకర్షణీయమైన జీతం + ఇన్సెంటివ్. సంప్ర: 8712618882, గుంటూరు.

ఏపీలో ప్రముఖ మద్యం పంపిణీ సంస్థకు జిల్లా వారీగా అనుభవజ్ఞులైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అవసరం. జీతం: 30వేలు, TA/DAతో సహా ✆92463 63624, jobsimfl@gmail.com

MS Office, Excel, టైపింగ్‌లో అనుభవం గల కంప్యూటర్ ఆపరేటర్స్ (M) కావలెను. ✆ 8977254736, 9490157852 ఆటోనగర్, తెనాలి.

గుంటూరు ఆయుర్వేదిక్ హాస్పటల్లో పనిచేయుటకు రిసెప్షనిస్ట్, స్టాఫ్ (స్త్రీలు, పురుషులు) కావలెను. 10th పాస్, జీతం: 15000 వరకు + బోనస్. ✆ 94408 70099.

రాజధాని రాయల్ భూమి డెవలపర్స్ నందు మార్కెటింగ్ చేయుటకు మార్కెటింగ్ ఎంప్లాయీస్ కావలెను. 10th పాస్ / ఫెయిల్, జీతం: 13000 to 60000 & ఇన్సెంటివ్. ✆ 70137 05436.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు వార్డెన్స్ మరియు క్లాస్ ఇన్‌ఛార్జ్‌సగా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతం: 12000 నుండి 14000 వరకు ఇవ్వబడును. (నాన్‌లోకల్ వారికి ఉచిత భోజన వసతి కల్పించబడును) విద్యార్హతలు: ఇంటర్ నుండి డిగ్రీ వరకు, వయస్సు: 22సం||రాల నుండి 40 సం||రాలు ఉండవలెను. వివరాలకు సంప్ర. ఫోన్: 9248733320.

గుంటూరు మాస్టర్‌మైండ్స్ కాలేజీలో ఉద్యోగ ఖాళీలు: సీనియర్ బ్యాచ్ ఇన్‌ఛార్జీలు, లింగం: పురుషులు మాత్రమే, విద్యార్హతలు: ఇంటర్ నుండి డిగ్రీ వరకు, వయస్సు: 25 సం||ల నుండి 45 సం||రాల మధ్య ఉండవలెను. నెలకు జీతం: 16000 వరకు ఇవ్వబడును. వివరాలకు సంప్రదించగలరు. ఫోన్: 9248722246.

కెమెరామెన్ & లేడీయాంకర్ You Tube Channel నందు ఫుల్‌టైమ్ పనిచేయుటకు గుంటూరుటౌన్ వారు కావలెను. ఆకర్షణీయమైన జీతం. ✆ 8978928817

సీసీటీవీ కెమెరా ఫిట్టింగ్‌కి ఫ్రెషర్స్ కావలెను (ఫీల్డ్ వర్క్) శాలరీ 15000/ & etc- ఆఫీస్ (గుంటూరు & హైదరాబాద్). ✆ 9731722666, 9731567105

గుంటూరు, బ్రాడీపేటలో ఇమిటేషన్ జ్యువలరీ షాపునందు Tally + GST + MS ఆఫీస్ నందు 1 సం|| అనుభవమున్న అకౌంటెంట్ (ఫీమేల్) కావలెను. 9701486105.

WANTED
◆ Telecallers-10
◆ Counselors-4
◆ Process Associates-10
◆ Marketing Associates-6
OUR GLOBAL OVERSEAS
6/13, Brodipet, Guntur
✆ 7675005008

గుంటూరులో కొత్తపేట ప్రొఫెషనల్ కొరియర్ నందు పని చేయుటకు లేడీ రిసెప్షనిస్ట్, పికప్ & డెలివరీ కొరకు బాయ్స్ కావలెను. 8885511214, 9912979579.

కమ్మ 70 సం|| ఒంటరి మనిషికి ఇంట్లో ఉండి వంట చేయుటకు & ఇల్లు చూసుకొనుటకు చదువుకొన్న O.C స్త్రీమూర్తి (50 సం||) కావలెను. ✆ 98852 79349.

గుంటూరు రెడ్‌క్రాస్ బ్లడ్ సెంటర్ నందు పని చేయుటకు డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన కారు డ్రైవర్ కావలెను. సంప్ర: 91008 19588. redcrossguntur@yahoo.co.in

గుంటూరు మాస్టర్‌మైండ్స్ కాలేజి నందు వార్డెన్స్, హాస్టల్ ఇన్‌ఛార్జ్‌సగా పనిచేయుటకు స్త్రీలు కావలెను. జీతము: 10000/- నుండి 13000/- వరకు ఇవ్వబడును. ఉచిత భోజనము వసతి కల్పించబడును. విద్యార్హతలు: ఇంటర్ మరియు డిగ్రీ, వయస్సు: 22 సం||లపైన ఉండవలెను. వివరములకు సంప్ర: 92487 33329.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేయుటకు స్త్రీలు మరియు పురుషులు కావలెను. జీతము: 13000/- నుండి 15000/- వరకు ఇవ్వబడును. విద్యార్హతలు: ఇంటర్ మరియు డిగ్రీ, వయస్సు: 22 సం||లపైన ఉండవలెను. వివరములకు సంప్రదించగలరు. ఫోన్ నెంబర్: 9154693478.

NABLలో ల్యాబ్‌లో పని చేయుటకు కంప్యూటర్ నాలెడ్జి గల B.Sc కెమిస్ట్రీ /B.Sc ఫిజిక్స్ చదివిన అభ్యర్థులు కావలెను. ✆ 94901 57852, తెనాలి.

గుంటూరు మాస్టర్‌మైండ్స్ కాలేజి నందు క్లాస్ ఇన్‌ఛార్జ్ మరియు క్యాంపస్ ఇన్‌ఛార్జ్‌సగా పని చేయుటకు పురుషులు కావలెను. జీతము: 14000/- నుండి 21000/- వరకు ఇవ్వబడును. వయస్సు: 22 సంవత్సరాలు నుండి 45 సం||ల వరకు ఉండవలెను. గుంటూరు లోకల్ వ్యక్తి అయ్యి ఉండాలి. వివరములకు సంప్ర: ✆ 89784 80429.

గుంటూరు పరిధిలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో పని చేయుటకు Degree చదివిన DTP cum Clerk (Male) కావలెను. Ph: 93944 47117, 92477 45046.

ప్రముఖ T.V.షాపు నందు పనిచేయుటకు లేడీ కంప్యూటర్ ఆపరేటర్, సేల్స్‌గర్ల్స్ మరియు Male T.V.టెక్నీషియన్ కావలెను. మంచి జీతం: 80740 63144.

గుంటూరు మెడికల్ హోల్‌సేల్ షాపుకు గూడ్స్ డెలివరీకు బాయ్స్ కావలెను. ఫుల్ టైం/పార్ట్ టైం. టైమింగ్స్ (10AM-3PM) (4PM-8PM) సంప్ర. 7675805858.

హైదరాబాద్‌లోని టిఫిన్ సెంటర్‌లో పని చేయుటకు స్టాల్‌బాయ్స్, క్లీనింగ్ స్టాఫ్ (జీ.18K. 12గం|| రూం + భోజనం. వర్కర్స్‌ను సప్లయ్ చేసే ఏజెంట్స్ కావలెను. మంచి కమీషన్ ఇవ్వబడును. 9666934949 / 9573446770

అంజన్న హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలు చేయుటకు Exp స్త్రీ / పు / నర్సులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- Hydలో 9966568882 / 9963489661

ఫీల్డ్ మేనేజర్స్. Gold వాల్యుయార్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీస్టార్ గోల్డ్ కంపెనీకి కావలెను. ఏజ్: 22 to 35, ఫ్రెషర్స్ కూడా ✆ 62810 37879/ 90353 37879

సేల్స్ మరియు సర్వీస్ కొరకు ఇంజినీర్స్ మరియు ఎగ్జిక్యూటివ్స్ ప్రముఖ ఎయిర్ కంప్రెషర్స్ కంపెనీ వారికి కావలెను. అర్హత: ఏదైనా ఇంజినీరింగ్‌లో డిగ్రీ / డిప్లొమా లేదా ITI సంప్ర ✆ 98481 13083, Mail: coastguru@gmail.com

గుంటూరు, కొత్తపేటలో అపార్ట్మెంట్ నందు పని చేయటానికి వాచ్‌మెన్ ఫ్యామిలీ (భార్య, భర్త) కావలెను. శాలరీ 10,000/-. 92464 80963.

గుంటూరు, కొత్తపేట, మెడికల్ హోల్‌సేల్ షాప్‌లో ప్యాకింగ్ మరియు డెలివరీ చేయుట కొరకు బాయ్స్ / గర్ల్స్ కావలెను. 8000/- to 10000/- వర్క్ టైమ్: 10 AM-9.30 PM. లంచ్ టైమ్: 2 PM-3 PM. 9848126760.

సోలార్ కంపెనీలో పనిచేయుటకు, విజయవాడ, గుంటూరు పరిధిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టెక్నీషియన్స్ కావలెను. మంచి జీతం + ఇన్సెంటివ్ + అలవెన్స్. ✆ 77939 33878, 2వీలర్ తప్పనిసరి.

గుంటూరు టౌన్ & ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో కృషి డైరికు చెందిన పాలు, పెరుగు, నెయ్యి, పచ్చళ్ళు డోర్ టు సేల్స్ కోసం 5-10 సం|| అనుభవం గల సేల్స్ ప్రమోటర్స్ కావలెను. ఫీల్డ్ సేల్స్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత, అలాగే 5-10 సం||ల అనుభవం గల షిఫ్ట్ ఆపరేటర్స్ కావలెను. ఆకర్షణీయమైన జీతం + ఇన్సెంటివ్. వాట్సప్: 9177045044.

అకౌంట్స్ మేనేజర్ కావలెను. బికాం, 5 సం||లు అకౌంట్స్‌పై అనుభవం, ఇన్‌కంటాక్స్, GST రిటన్స్ వేయగలిగిన వారు kamathamjob@gmail.comకు పంపగలరు.

గుంటూరు సిటీలో ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలో పనిచేయుటకు అనుభవం కలిగిన టెలికాలర్స్ (F) కావలెను. కొరిటపాడు, గుంటూరు. 90323 79333.

G-B Bottlers వారి మంజీర & హైరిచ్ మినరల్ వాటర్ కంపెనీలో జోనల్ మేనేజర్ & డిస్ట్రిబ్యూటర్స్‌గా అనుభవం కలవారు కావలెను. ✆ 92473 57279

విజన్ ఆటోమొబైల్స్ అపె ఆటో షోరూం కృష్ణా జిల్లాలో విజయవాడ, నందిగామ, నూజివీడు, కైకలూరు, మచిలీపట్నం, గుడివాడ, తిరువూరు, మైలవరం, గుంటూరు జిల్లాలో గుంటూరు సిటీ, పిడుగురాళ్ళ, మంగళగిరి, తెనాలి, నరసరావుపేట, బాపట్ల నందు పని చేయుటకు 3 వీలర్ మార్కెట్ నందు కనీసము 5సం|| అనుభవం ఉన్న ★ సేల్స్ మేనేజరు-5 ★ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ -18 ★ అకౌంటెంట్లు-2 (విజయవాడ సిటీ) ★ మెకానిక్‌లు - 10 అనుభవమును బట్టి జీతం. ✆ 77999 09045, 77999 09050. Email: visionauto.jobs@gmail.com

కంతేరులో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను 12 Hrs Duty ఆసక్తి గలవారు సంప్రదించగలరు. శ్రీనివాస్: 8830536175, రవి: 8099941234

సంపత్‌నగర్ కొబ్బరి తోటల్లో E/F 216 గ|| 2 స్థలాలు & అయ్యప్ప స్వామి గుడి రోడ్డు 230 గ|| 3 స్టేర్ బిల్డింగ్ అమ్మబడును. 99496 46419.

గుంటూరు లక్ష్మీపురం LG సర్వీస్ సెంటర్ నందు పనిచేయుటకు CCO's కావలెను. 90597 38104, 79812 16947.

కావలెను
గుంటూరు జిల్లా సోలార్ ప్రాజెక్ట్ నందు పని చేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, సోలార్ టెక్నీషియన్స్ కావలెను.
7997704999
9912421539

ACCOUNTING

Learn GST, TDS, EPF, ESI returns in 9 sundays with live examples (online zoom classes). ✆ 9292959527, 9640054074

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం..
ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి:
8008510541

గుంటూరు తూర్పు

విజేతలతో డీఈవో సలీంబాషా తదితరులు

శాస్త్రీయ ఆవిష్కరణలతో సత్తా చాటండి

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: వికసిత్ భారత్ కోసం విద్యార్థి దశ నుంచే అందరూ శాస్త్రీయ ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని డీఈవో సలీంబాషా పేర్కొన్నారు. శనివారం జిల్లా సమగ్ర శిక్షా, ఏపీ నేషనల్ గ్రీన్ కార్ప్స్ సౌజన్యంతో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు హబీబా, రిసోర్సు పర్సన్లు అప్పారావు, శివశంకరరావు, వెంకటేశ్వరరావు, భాస్కరరావు, శాంతిప్రియ, వసుంధర, జాకీర్‌హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ☛ చౌత్రా కూడలిలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ఎక్స్‌పో నిర్వహించారు. హెచ్‌ఎం వి. పద్మజ ప్రతిభ చూపిన విద్యార్థినులను అభినందించారు.

బుడంపాడులో... గుంటూరు విద్య: విజ్ఞానం మన జీవితాలను మార్చేస్తుందని ప్రొడిజి విద్యాలయం డైరెక్టర్ ఎం.శ్రీనివాసరావు అన్నారు. శనివారం బుడంపాడులోని ప్రొడిజి విద్యాలయంలో జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు సైన్స్ మోడల్స్ ప్రదర్శించారు. కార్యక్రమంలో విద్యాసంస్థల కరస్పాండెంట్ సూర్యకుమారి, ప్రిన్సిపల్ రధిని చౌదరి తదితరులు పాల్గొన్నారు.

భాజపా అభ్యర్థికి మద్దతుగా ప్రచారం

ప్రచారంలో పాల్గొన్న భాజపా నేతలు

గుంటూరు నగరం: ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా భాజపా బలపరిచిన అభ్యర్థి ఈమని మాధవరెడ్డికి మద్దతుగా శనివారం భాజపా నేతలు ప్రచారం నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పోటీ చేస్తున్న మాధవరెడ్డిని గెలిపించాలని నేతలు పిలుపునిచ్చారు. భాజపా సీనియర్ నాయకుడు జూపూడి రంగరాజు, జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు, పార్టీ నేతలు రవికుమార్, శ్రీనివాసరెడ్డి, సత్యనారాయణ, రామకృష్ణ, శ్రీనివాస్ యాదవ్, దుర్గాప్రసాద్, శ్రీదేవి, వాణి వెంకట్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.

3న పీడీఎస్‌యూ జాతీయ సభలు

గుంటూరు నేరవార్తలు: మార్చి 3, 4 తేదీల్లో విజయవాడలో నిర్వహించనున్న ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) జాతీయ మహాసభలు జయప్రదం చేయాలని జాతీయ నాయకుడు గనిరాజు పిలుపునిచ్చారు. శనివారం గుంటూరులోని కార్యాలయంలో గోడప్రతులు విష్కరించారు.

'పవన్‌కల్యాణ్ న్యాయం చేయాలి'

నగరపాలక సంస్థ: జనసేన నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య తన భూమిని కబ్జా చేసి ఇబ్బంది పెడుతున్నారంటూ గుంటూరు నగరానికి చెందిన ఓ మహిళ ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఓ వీడియో ద్వారా విన్నవించుకున్నారు. చాలా రోజులుగా ఈ సమస్యపై పోరాడుతున్నాను, తనకు న్యాయం జరగడంలేదని ఆమె తెలిపారు. పవన్ కల్యాణ్ స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.

పరువు హత్యలు అరికట్టేందుకు చర్యలు తీసుకోండి

గుంటూరు నేరవార్తలు: పరువు హత్యలు అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పద్మ, అరుణ శనివారం ఒక ప్రకటనలో కోరారు. ద్వారపూడిలో డిప్యూటీ తహసీల్దారు సంధ్య భర్తను రాళ్లతో కొట్టి చంపిన నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

కార్మికుల సంక్షేమ బోర్డు పునఃప్రారంభం హర్షణీయం

గుంటూరు నేరవార్తలు: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును మార్చి 1 నుంచి ప్రభుత్వం పునః ప్రారంభించడం హర్షణీయమని ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రాధాకృష్ణమూర్తి, భవన నిర్మాణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు. శనివారం కార్మికశాఖ ఉపకమిషనర్ గాయత్రీదేవిని కలిశారు.

రాయితీపై వైద్య పరీక్షలు

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రాయితీపై మహిళలకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ సేవకుమార్ శనివారం తెలిపారు. మార్చి 1 నుంచి 31 వరకు బ్రాడీపేటలోని సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ స్పెషాలిటీ ల్యాబ్స్‌లో పరీక్షలు చేస్తామని తెలిపారు.

రోడ్డెక్కిన తాగునీరు.. పట్టని అధికారుల తీరు

న్యూస్‌టుడే - నగరపాలక సంస్థ

ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో నగరవాసుల తాగునీటి అవసరాలు పెరుగుతున్నాయి. శివార్లతో పాటు రిజర్వాయర్లకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో, పైపులైన్లు లేని చోట్ల మంచినీటి కోసం ఇబ్బందులు తప్పడంలేదు. మరోవైపు నగరంలో పలుచోట్ల కుళాయి పైపులైన్లకు లీకేజీలు ఏర్పడ్డాయి. భారీగా నీరు లీకవుతోంది. ఇంజినీరింగ్ అధికారులకు అవేమీ పట్టడం లేదు. ఇటీవల తక్కెళ్లపాడు నుంచి నగరానికి వచ్చే ప్రధాన పైపులైనుకు సీతానగర్ వద్ద మరమ్మతులు చేశారు. ఇందుకోసం రెండు రోజులపాటు నగరంలో నీటి సరఫరా నిలిపేశారు. అదే సమయంలో మిగిలిన మరమ్మతులను పూర్తి చేయాల్సి ఉన్నా.. పట్టించుకోలేదు.

☛ సంజీవయ్యనగర్ ప్రధాన రోడ్డులో పలుచోట్ల లీకుల కారణంగా భారీగా తాగునీరు వృథాగా పోతోంది. గతంలో పలుమార్లు మరమ్మతులు చేసినా తిరిగి అవే ప్రాంతాల్లో లీకులు ఏర్పడడం గమనార్హం.

స్వర్ణభారతినగర్ ప్రధానరోడ్డు మలుపు వద్ద లీకేజీతో రహదారిపై నిలిచిన నీరు

☛ శారదాకాలనీ ప్రధానరోడ్డులో గత పాలకవర్గం సమయంలో ప్రధాన రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. పర్యవేక్షణ లేకపోవడంతో ప్రధాన తాగునీటి పైపులైనుకు అనేక చోట్ల లీకేజీలు ఏర్పడ్డాయి. ట

☛ జేకేసీ కాలేజీ రోడ్డు స్వర్ణభారతినగర్ ప్రధానరోడ్డులో నాగేంద్రస్వామి ఆలయం ఎదుట నుంచి టిడ్కో గృహాలు, రాజీవ్‌గృహకల్ప సముదాయాలకు వెళ్లే పైపులైనుకు ఏర్పడిన లీకులతో నెలరోజులుగా భారీగా నీరు వృథాగా పోతోంది.

కలుషితం కాకుండా చర్యలేవీ?

అంతర్గత, ప్రధాన సరఫరా పైపులైన్లకు లీకేజీల కారణంగా శుద్ధ జలం కలుషితం అవుతుందేమో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది శారదాకాలనీ, శ్రీనగర్ తదితర ప్రాంతాల్లో ఈ సమస్యలు వచ్చాయి. ఇప్పటికైనా అధికారులు లీకేజీలపై దృష్టి సారించాల్సి ఉంది. నగరంలో వేసవి కార్యాచరణ ప్రణాళికపై ఇంజినీరింగ్ విభాగం నుంచి ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. డివిజన్ స్థాయిలో ఏఈ, డీఈ స్థాయి అధికారులు తాగునీటి సరఫరా వ్యవస్థను మొత్తం మౌలిక సదుపాయాల కార్యదర్శులకు వదిలేశారు.

రూ.5.50 కోట్ల పనులకు శంకుస్థాపన

శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్

ఎన్టీఆర్ సర్కిల్, న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వంలో పూర్తి నిర్లక్ష్యానికి గురైన అన్ని ప్రాంతాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నామని, ఎక్కడా రాజీ పడటం లేదని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో రూ.5.50 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. శ్రీనగర్‌లో రూ.10.4 లక్షలతో మంచినీటి పైపులైను, వాసవినగర్‌లో రూ.24 లక్షలతో సీసీ రోడ్లు, బాలాజీ నగర్‌లో రూ.1.99 కోట్లతో సీసీ డ్రెయిన్, అయ్యప్పనగర్‌లో రూ.39 లక్షలతో సీసీ డ్రెయిన్, రోడ్ల నిర్మాణం తదితర చేపడుతున్నామన్నారు.

☛ పాతగుంటూరులోని రెడ్ల బజార్‌లో పేదల ఇంటింటికీ వెళ్లి ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పింఛన్లు పంపిణీ చేశారు.

సమావేశంలో ఏసీ ఓబులేసు, ఎన్నికల అధికారి డీసీ శ్రీనివాస్

ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గం ఎన్నిక నేడు

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: జీఎంసీ ఎన్టీఆర్ స్టేడియం స్విమ్మింగ్ పూల్ సొసైటీ పాలకవర్గం ఎన్నికకు ఆదివారం పోలింగ్ జరగనుంది. ఈ మేరకు నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 2,160 మంది ఓటు హక్కు వినియోగించుకుంటారు. బృందావన్‌గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియంలో మూడు బూత్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అనంతరం ఓట్లు లెక్కిస్తారు. ఎన్నికల ఏర్పాట్లపై ఎన్టీఆర్ స్టేడియం ఎక్స్‌అఫీషియో వైస్‌ప్రెసిడెంట్, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డీసీ, ఎన్నికల నిర్వహణ అధికారి సీహెచ్ శ్రీనివాస్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఓబులేసు మాట్లాడుతూ ఓటర్లు తప్పనిసరిగా స్టేడియం సభ్యత్వ కార్డు, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు. గుర్తింపుకార్డులు లేనివారిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతించరని తెలిపారు.

కొవ్వొత్తులతో నిరసన

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెరలో మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలోకి ప్రవేశించిన రజకులపై దాడి చేయడంతో రెండు నెలల చిన్నారి మృతికి కారకులైనవారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఏపీ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకుడు వెంకటనరసయ్య, అంజయ్య, న్యాయవాది శ్రీధర్ డిమాండ్ చేశారు. ఏపీ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో శనివారం గుంటూరు చంద్రమౌళినగర్‌లోని చిట్యాల ఐలమ్మ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఘనంగా పాఠశాల వార్షికోత్సవం

గుంటూరు విద్య: విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు నిరంతర క్రమశిక్షణతో ఉండాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం బ్రాడీపేట ఎల్ఈఎం పాఠశాల ప్రాంగణంలో ఆక్స్‌ఫర్డ్ ఐఐటీ స్కూల్ 27వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రగతి నివేదికను డైరెక్టర్ విజయభాస్కర్‌రెడ్డి వివరించారు. కార్యక్రమంలో ఛైర్మన్ ఫ్రాన్సిస్‌రెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మన్ హరిబాబు, రాష్ట్ర సాంస్కృతిక కమిటీ ఛైర్మన్ పొడపాటి తేజస్విని, పాఠశాల వైస్‌ఛైర్మన్ ఆరోన్‌రెడ్డి, డైరెక్టర్ జోసఫ్‌రెడ్డి, ప్రిన్సిపల్ రత్తయ్య, అకడమిక్ డీన్ కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

చెత్త పారబోస్తే జరిమానా

మాట్లాడుతున్న కమిషనర్ మయూర్ అశోక్

నగరపాలక సంస్థ: బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేసేవారిపై అపరాధ రుసుం విధించాలని కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశించారు. శనివారం ప్రజారోగ్య విభాగం అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ కార్మికుల హాజరు పట్ల అధికారుల పర్యవేక్షణ పక్కాగా ఉండాలన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన 26 క్లస్టర్ కంపోస్టు యూనిట్లను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీఎంవోహెచ్ డాక్టర్ శాంతికళ, ఎస్ఈ వెంకటేశ్వరరావు, సీపీ రాంబాబు, ఎంహెచ్‌వో డాక్టర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు

ఉద్యోగ విరమణ సత్కారం

వెంకటేశ్వర్లు, ఖాదర్ బాషా, సలాహుద్దీన్‌లను సత్కరించిన ఏఎస్పీ హనుమంతు, డీఎస్పీ సుంకరయ్య

గుంటూరు నేరవార్తలు: పోలీసుశాఖలో పని చేసిన ఆర్ఎస్సై వెంకటేశ్వర్లు, ఏఎస్సై ఖాదర్ బాషా, ఏఎస్సై ఎస్‌కె మొహమ్మద్ సలాహుద్దీన్ శనివారం ఉద్యోగ విరమణ చేశారు. వారిని పోలీసు కార్యాలయంలో ఏఆర్ ఏఎస్పీ హనుమంతు, డీఎస్పీ సుంకరయ్య సత్కరించారు. ఆర్ఐలు సురేష్, శివరామకృష్ణ, పోలీసు అధికారుల సంఘం ఉపాధ్యక్షుడు సాంబశివరావు, సంయుక్త కార్యదర్శి లక్ష్మయ్య, సభ్యులు కరీముల్లా, పీఆర్వో శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సాంక్రమిక వ్యాధుల నియంత్రణపై అవగాహన

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: సాంక్రమిక వ్యాధుల నియంత్రణ, సమర్థ పర్యవేక్షణ చర్యలను బలోపేతం చేసే దిశగా జిల్లా నిఘా విభాగం (డీఎస్‌యూ) సిబ్బందికి హాయ్‌ల్యాండ్ రిసార్ట్స్‌లో శిక్షణ ఇచ్చారు. గుంటూరు వైద్య కళాశాల సాధారణ వైద్య విభాగాధిపతి ప్రొఫెసర్ ఉషారాణి వివరాలు తెలియజేశారు. పాముకాటు కేసుల చికిత్స విధానాలపై మార్గదర్శకాలు వివరించారు. సిద్ధార్థ మెడికల్ కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ విభాగానికి చెందిన రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ నీలిమ, గుంటూరు వైద్య కళాశాల మైక్రో బయాలజీ విభాగానికి చెందిన డాక్టర్ శివసాంతి, డీసీపీ డాక్టర్ సుబ్రమణ్యేశ్వరి పాల్గొన్నారు.

'మెడికల్ మాఫియాను అడ్డుకోండి'

నెహ్రూనగర్, న్యూస్‌టుడే: ఔషధ నియంత్రణ శాఖలో అవినీతి పెరుగుతోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సమితి సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు. శనివారం డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుడూ ట్రేడ్ సంఘాల మాఫియా, ఫార్మా, మెడికల్ మాఫియాల దోపిడీ దేశ ప్రజారోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెడుతోందన్నారు. మెడికల్ దుకాణాల నుంచి ప్రతి ఆరు నెలలకు రూ. 15 వేల నుంచి రూ. 25 వేల వరకు అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ మెడికల్ రంగంలో లంచాల సంస్కృతి సామాన్య ప్రజలను తీవ్రంగా దెబ్బతీస్తోందన్నారు. ఔషధ నియంత్రణశాఖ, డీఎంహెచ్‌వో కార్యాలయాల్లో పర్యవేక్షణాధికారులకు వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో మాల్యాద్రి, అరుణ్‌కుమార్, హనుమంతరావు, సత్యనారాయణ, శివశంకర్ పాల్గొన్నారు.

పోలీసు కుటుంబాలకు చేయూత

చెక్కులు అందిస్తున్న ఎస్పీ వకుల్‌జిందాల్

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: జిల్లాలో పని చేసిన హెడ్ కానిస్టేబుల్ మురహరిరావు, కానిస్టేబుల్ అబ్దుల్ ఉస్మాన్ ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులకు శనివారం ఎస్పీ వకుల్ జిందాల్ చేతుల మీదుగా చేయూత పథకం ద్వారా రూ. లక్ష విలువైన చెక్కులను అందజేశారు. పోలీసు అధికారుల సంఘం జిల్లా కార్యదర్శి సీఐ శివప్రసాద్, ఉపాధ్యక్షుడు ఏఎస్సై సాంబశివరావు, సంయుక్త కార్యదర్శి పీసీ లక్ష్మయ్య, సభ్యులు హెచ్‌సీ కరీముల్లా పాల్గొన్నారు.

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

గుంటూరు నేరవార్తలు: ఇళ్లు, పాఠశాలల్లో అనుకోకుండా అగ్నిప్రమాదాలు సంభవిస్తే మంటలు ఏ విధంగా ఆర్పాలి? అగ్నిప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తూర్పు అగ్నిమాపకశాఖ అధికారులు శనివారం బొమ్మిడాలనగర్‌లోని సత్యసాయి సిటీ స్కూల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫైర్ స్టేషన్ అధికారి శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.

సమాజ ప్రగతికి శాస్త్రవేత్తల అవిరళ కృషే కారణం

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల అవిరళ కృషి కారణంగా నూతన ఆవిష్కరణలతో సమాజ ప్రగతి సాధ్యమైందని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా హిందూ ఇంజినీరింగ్ కళాశాలలో వుయ్ ఆర్ విత్ యు, రోటరీ క్లబ్, జనవిజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటమ్స్ సైన్స్ ఎగ్జిబిషన్-26 శనివారం ప్రారంభించారు. వివిధ విద్యాసంస్థల విద్యార్థులు 80కి పైగా ప్రాజెక్టులను ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. ఎంక్యూరీ రచించిన ఆధునిక భారత శాస్త్రవేత్తల పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. ఈ ఎగ్జిబిషన్‌లో పెరల్స్ హైస్కూల్‌కు ప్రథమ బహుమతి, వేములూరుపాడు జిల్లా పరిషత్ హైస్కూల్‌కు ద్వితీయ, పట్టాభిపురం హైస్కూల్‌కు తృతీయ బహుమతులు దక్కాయి. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ హిందూ కళాశాల విశ్రాంత వృక్ష శాస్త్ర ఆచార్యులు డాక్టర్ దుర్గాప్రసాద్, ప్రధానోపాధ్యాయులు వీరప్పయ్య న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. లక్ష్మణరెడ్డి, అయ్యప్ప, డాక్టర్ వీరరాఘవరావు, డాక్టర్ నీలిమ, మలినేని విద్యాసంస్థల అధినేత డాక్టర్ పెరుమాళ్లు మలినేని, ధనుంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సమస్యల పరిష్కారంలో సీఏలదే కీలకపాత్ర

పట్నంబజారు: ఆర్థిక సమస్యల పరిష్కారంలో సీఏలు కీలకపాత్ర పోషిస్తున్నారని గుంటూరు బ్రాంచి మాజీ ఛైర్‌పర్సన్ వంగల భార్గవి అన్నారు. శ్రీనివాసరావుతోటలోని ఐసీఏఐ భవన్‌లో శనివారం ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ బ్రాంచి ఆధ్వర్యంలో ఆర్థిక బిల్లు-2026పై సెమినార్ నిర్వహించారు. బ్రాంచి ఛైర్మన్ రుద్రవరపు భరద్వాజ్, వనిమిరెడ్డి వెంకటనరేష్, కన్నెగంటి మృత్యుంజయరావు, నాగబీరు రాజశేఖర్, .చింతా రఘునందన్, దేసు సంపత్ పాల్గొన్నారు.

ట్రాన్స్‌జెండర్లను ఆదుకోవాలి

పట్నంబజారు: ట్రాన్స్‌జెండర్, హిజ్రా వర్గాలను ప్రభుత్వం ఆదుకోవాలని నేషనల్ నెట్ వర్క్ ఆఫ్ ట్రాన్స్‌జనరల్ పర్సన్స్ అడ్వయిజరీ బోర్డు సభ్యులు ముద్రబోయిన రచన కోరారు. సెయింట్ జోసెఫ్ జనరల్ ఆసుపత్రిలో శనివారం జేఎంజే సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. బీసీ కార్పొరేషన్ వైస్ ఛైర్‌పర్సన్ లక్ష్మీ శైలజ, డాక్టర్‌విజయ, వెంకటరాయప్ప, శరత్, డాక్టర్ మేరీ గ్లోరీ, హైకోర్టు అడ్వకేట్ బి.ఎం. లీలాకుమారి పాల్గొన్నారు.

వేలం ప్రకటన

In The Court of the Hon'ble IIIrd Addl. Junior Civil Judge, Guntur
E.P. No. 264/2023 in A A/CF No. 994/2021

Between: M/s. Margadarsi Chit Fund Pvt. Ltd., Bala Nagar, Branch **... Decree Holder**
and
Mr. M.Srivarama Krishna Reddy and Others **... Judgement Debtors**

పై నెంబరు E.P. లో Decree Holder కు రావలసిన బాకీ నిమిత్తము Mr. Siva Rama Krishna Reddy, S/o. M. Sambasiva Reddy ...JDR-1 కి చెందిన ఈ దిగువ షెడ్యూల్ దాఖలా స్థిరాస్థి ది. 18-03-2026 తేదిన పై కోర్టు ఉత్తర్వుల మేరకు వేలం జరిపించుటకు ఉత్తర్వులు పొంది యున్నారు. ది. 18-03-2026 తేదిన శ్రీ కోర్టు వారి ఎదుట వేలం జరుగునని వేలంలో పాల్గొన దలిచినవారు పై కోర్టు వారి ఎదుట హాజరు అయి వేలపు షరతులకు లోబడి పాల్గొనవచ్చునని ఇందుమూలముగా తెలియజేయడమైనది.

Document No. 3831/2015, Dated 22-06-2015, SRO, Koretipadu.

షెడ్యూలు: All that Dilapitated (Condition), House No. 4-5-60/14 Asst. No. 5261/B/2 admeasuring 195.44 Sq. Yds in D.No. 34/1, Situated at Sai Baba Road area, Koretipadu Village & Mandal, Guntur Sub-Urban, Guntur Town, Guntur Dist, and Boundaries as follows: **North:** Property of N.Govindamma, **South:** 20' Ft Wide Road left by M.Sambhi Reddy, **East:** Boundary of Property of A. Sambaiah, **West:** Property of A. Uday Kumari.
D.H.R. Value **Rs. 40,00,000/-**
Amin Value **Rs. 58,00,000/-**

వేలం వాయిదా Date: **18-03-2026**
(శ్రీ కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం)

ఇట్లు, Smt. **D.S.K. Kumari**, Mr. **K.Srineevas**, Mr. **K.Seetha Ramaiah**, Advocate for D.H.R., 1/5 Brodipet, Guntur. Mobile Nos. **96039 11172, 80085 36566**

ది ఏలూరి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్
డి.నెం.5-37-175, 4/11, బ్రాడీపేట, మెయిన్ రోడ్, గుంటూరు-2. ఫోన్: 0863-2230888, 7282923737
10.75%
డివిడెండు రిజర్వు బ్యాంకు అనుమతితో "ప్రిఫరెన్సు షేర్లు" జారిచేస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఏలూరి బ్యాంక్ ఒక్కటే ఇస్తుంది.
కావున అందరూ వినియోగించుకోవలసిందిగా కోరుచున్నాము.
కనీస పెట్టుబడి రూ.10,000/-
గరిష్ఠ పెట్టుబడి రూ.18,00,000/-
ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే
ఆసక్తి కలవారు సంప్రదించండి
8712319239

36వ వర్ధంతి
మరణం: 01.03.1990

కీ॥శే॥శ్రీ బండ్లమూడి సుబ్బయ్య గారు
వ్యవస్థాపక అధ్యక్షులు: RVVN కాలేజి, ధరణికోట, అమరావతి
మీరు మా నుండి దూరమై 36 సంవత్సరములు గడిచిననూ
మీ మధురస్మృతులు మా మదిలో సదా పదిలం.
మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...
కుటుంబ సభ్యులు

ప్రథమ వర్ధంతి
ఎప్పుడూ నవ్వుతూ
అందరినీ నవ్విస్తూ,
ఉన్నత విద్యనభ్యసించి,
ఉన్నత స్థాయికి ఎదిగి
మాకు తోడుగా వున్న నీవు
మా నుండి దూరమై
సంవత్సరకాలం గడిచిననూ
నీ జ్ఞాపకాలు మరువలేకున్నాము.
నీ ఆత్మకు శాంతి కలగాలని
భగవంతుని ప్రార్థిస్తూ...
సదా నీ జ్ఞాపకాలతో...
కీ॥శే॥ శ్రీ యడ్లపల్లి ఈశ్వర్‌చంద్ర
జననం : 06-02-1987 మరణం : 12-03-2025
నాన్న - అమ్మ
యడ్లపల్లి దశరథరామయ్య - సుధారాణి
మరియు
కుటుంబసభ్యులు
& బంధుమిత్రులు

యన్.టి.ఆర్. స్టేడియం
పాలకవర్గ ఎన్నికలు - 2026
పోలింగ్ తేది : 01-03-2026 ఆదివారము
సమయం : ఉ॥గం॥ 7.00 నుండి మ॥గం॥ 2.00 వరకు
టి.డి.పి, జనసేన, బి.జె.పి ప్యానల్ అభ్యర్థులు

బ్యాలెట్ నెం.	అభ్యర్థి పేరు	
2.	వజ్జా రామకృష్ణ సెక్రటరీ అభ్యర్థి	✓
3.	ఇనుకొల్లు వెంకట రత్తయ్య ఈ.సి.మెంబర్ (పురుషుల) అభ్యర్థి	✓
11.	హనుమంత రావు గోనుగుంట్ల ఈ.సి.మెంబర్ (పురుషుల) అభ్యర్థి	✓
1.	గుంటుపల్లి యామిని శివజ్యోతి ఈ.సి.మెంబర్ (మహిళా) అభ్యర్థి	✓
2.	లగడపాటి అంజలి ఈ.సి.మెంబర్ (మహిళా) అభ్యర్థి	✓

గౌరవనీయులైన యన్.టి.ఆర్. స్టేడియం సభ్యులు తమ అమూల్యమైన ఓటును టి.డి.పి, జనసేన, బి.జె.పి కూటమి ప్యానల్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించ ప్రార్థన.
గమనిక : గౌరవ సభ్యులు మెంబరుషిప్ కార్డ్ లేని ఎడల ఆధార్ కార్డ్‌తో పాటు ఏదైన ఫోటో గుర్తింపు కార్డుతో ఓటు వేయవచ్చు.
గౌరవ సభ్యులు పేరు ప్రక్కన ✓(టిక్) గుర్తువేసి ఓటు వేయుగలరు.

FURNITURE & LIFESTYLE EXPO
సగం ధరకు ఫర్నిచర్ అమ్మకం
టైమింగ్ : 10.30 AM - 8.30 PM

1, 2 మార్చి - 2026
ఎ కన్వెన్షన్ సెంటర్, గుంటూరు
అమరావతి రోడ్, హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఎదురుగా
2 రోజులు మాత్రమే • ఉచిత ప్రవేశం

PROMPT | VISITORS ENQUIRY : 8925517412 | 7845769332

(c) eenadu

తెనాలి
• తెనాలి • పొన్నూరు

3న ఆలయం మూసివేత

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: ఈ నెల 3న చంద్రగ్రహణం సందర్భంగా స్వామి వారి అర్చన అనంతరం ఉదయం 8.10 గంటల నుంచి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు వైకుంఠపురంలోని లక్ష్మీపద్మావతీ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ ఈవో అనుపమ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 4న శుద్ధి కార్యక్రమం అనంతరం ఉదయం 8 గంటల నుంచి భక్తులు దర్శించుకోవచ్చన్నారు.

భవన నిర్మాణం పూర్తి చేయాలి

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: మున్సిపల్ కార్యాలయం సమీపాన చేపట్టిన మూడంతస్తుల భవన నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని పట్టణ స్వర్ణకార సంఘ సభ్యులు కోరారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ తాడిబోయిన రాధికను శనివారం కలిసి ఈమేరకు వినతి పత్రం అందజేశారు.

పంచాయతీ భవనాలకు నూతన శోభ

ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు: కూటమి ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తోంది. శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ భవనాల నిర్మాణంపై దృష్టిసారించింది. డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌కల్యాణ్ గ్రామ పంచాయతీలను బలోపేతం చేసేందుకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో శిథిలావస్థకు చేరిన 2 గ్రామ పంచాయతీలకు నూతన భవనాల నిర్మాణానికి రూ.64 లక్షలు మంజూరు చేస్తూ జిల్లా కలెక్టరు తమీమ్ అన్సారియా పరిపాలనపరమైన ఉత్తర్వులు ఇటీవల జారీ చేశారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్‌జీఎస్‌ఏ) పథకం ద్వారా రూ.25 లక్షలు, ఉపాధి పథకం ద్వారా రూ.7 లక్షలు కలిపి ఒక్కో భవనానికి రూ.32లక్షల నిధులను మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో కొల్లిపర మండలం సిరిపురం, వట్టిచెరుకూరు మండలం కాట్రపాడు గ్రామ పంచాయతీకి నూతన భవనాలు నిర్మించనున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

తెనాలి : 80085 73125 పొన్నూరు : 80085 73144

? తెనాలి - లారీల నుంచి జారిన కంకర వల్ల గుంటూరు వంతెనపై ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలు అదుపు తప్పుతున్నాయి. - **శేషగిరిరావు, తెనాలి** ✔ సత్వరం కంకర తొలగింపజేస్తాం. - **సాంబశివరావు, త్రీ టౌన్ సీఐ**

? తెనాలి పట్టణ కొత్తపేట వెంకటకృష్ణారావు నాయుడు వీధిలో మురుగు కాలువల్లో పారుదల లేదు, దోమలు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నాం. - **మల్లేశ్వరి, కొత్తపేట** ✔ పూడికలు తీయించి, దోమల నివారణ చర్యలు తీసుకుంటాం. - **రామ అప్పలనాయుడు, మున్సిపల్ కమిషనర్** - న్యూస్‌టుడే, తెనాలి టౌన్

పురపాలికలో నీటి దొంగలు!

న్యూస్‌టుడే, తెనాలి(కొత్తపేట)

గుత్తేదారు సేవలో మున్సిపల్ నీటి ట్యాంకరు

పురపాలిక ఇంజినీరింగ్ విభాగంలో నీటి దొంగలు తయారయ్యారు. నీటి ట్యాంకర్లను వినియోగించుకున్న వారి నుంచి వసూలు చేసే నగదులో అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇలా ఏడేళ్లుగా జేబులు నింపుకొంటున్నా.. ఉన్నతాధికారులు గుర్తించడం లేదా.. వారికీ వాటాలు పోతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పురపాలిక ట్రాక్టర్‌కు నీటి ట్యాంకు బిగించి పట్టణ పరిధిలో నీటి కొరత ఉన్న వార్డుల్లో జనానికి పంపిణీ చేస్తుంటారు. పట్టణ గాంధీ ఇర్విన్ పార్కు విశ్రాంతి ప్రాంగణంలోని బోరు నీటిని ట్యాంకులో నింపి సరఫరా చేస్తుంటారు. ఇదే ట్యాంకులను వివిధ అభివృద్ధి పనులు చేపట్టే గుత్తేదారులు తమ అవసరాలకు తెప్పించుకుంటారు. ఇలా ప్రైవేటు వారికి నీటిని ఇచ్చినందుకు ఒక్కో ట్యాంకరుకు రూ.500 వసూలు చేస్తుంటారు. ఈ మొత్తం చలానా తీసి మున్సిపల్ ఖజానాకు జమ చేస్తుండాలి. కానీ ఈ విభాగంలో ముగ్గురు ఉద్యోగులు తమ అక్రమాలకు తెరతీశారు. రోజుకు ఐదారు ట్యాంకర్లు సరఫరా చేస్తూ నెలకు ఐదింటికే చలానా తీసి జమ చేస్తున్నారని గుర్తించారు. నెలకు సుమారు రూ.లక్ష వసూలు చేస్తే జమచేసేది రూ.మూడు వేలు మాత్రమే. ఏడాదికి రూ.పది లక్షలు వెనకేసుకుంటున్నా గుర్తించకపోవడం దారుణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఈ నీటి వ్యాపారం నేటికీ యథేచ్ఛగా సాగుతోంది. నీటి ట్యాంకరు ఉన్న వాహనానికి రోజుకు ఎంత ఇంధనం వినియోగించిందీ తెలియటానికి రీడింగు పరికరం అమర్చాలని ఆడిట్ అధికారులు సూచించినా, అలా చేస్తే దొరికిపోతామని అమర్చకుండా ముడుపులు ఇచ్చి బిల్లులు చేయించుకోటం పరిపాటయింది. ✪ దీనిపై మున్సిపల్ కమిషనర్ రామఅప్పలనాయుడుని వివరణ 'న్యూస్‌టుడే' వివరణ కోరగా.. సంబంధిత ఇంజినీర్లను, ట్యాంకరు చోదకుని పిలిపించి మాట్లాడతామని, లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

పేరులో ఎక్స్‌ప్రెస్.. సేవల్లో తుస్..!

ఇది తెనాలి జిల్లా ఆసుపత్రిలోని **తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనం.** ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణులకు ఉచిత వైద్య పరీక్షలు చేయడమేగాక, కాన్పు అయ్యాక తల్లీ బిడ్డను ఇంటికి ఉచితంగా ఇందులో తీసుకెళుతుంటారు. తెనాలి జిల్లా ఆసుపత్రిలోని వంద పడకల తల్లీపిల్లల విభాగంలో ఏటా 1,500 మంది గర్భిణులకు కాన్పులు చేస్తున్నారు. ఈ ఆసుపత్రికి 5 వాహనాలు మంజూరు కాగా మూడు మాత్రమే ఉన్నాయి. బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన గర్భిణులు ఇక్కడికి వస్తుంటారు. వైద్యుల సూచన మేరకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తల్లీ బిడ్డను ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లడంలో వీటి సేవలు అందుబాటులో ఉండటం లేదని పేదలు వాపోతున్నారు. వీటి నిర్వహణ సక్రమంగా లేక లబ్ధిదారులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందంటున్నారు. ఈ ఏడాది జనవరిలో 88 మంది జిల్లా ఆసుపత్రిలో ప్రసవం కాగా 30 మంది మాత్రమే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు వినియోగించుకున్నారంటే వీటి సేవలు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. ✪ ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ సౌభాగ్యవాణిని న్యూస్‌టుడే వివరణ కోరగా.. తల్లీబిడ్డను ఉచితంగా వాహనాల్లో ఇంటికి తీసుకెళ్తారని వైద్య సిబ్బంది బాలింతలకు చెబుతారని, ఆసక్తి చూపిన వారిని ఆ వాహనాల్లో తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు.

- న్యూస్‌టుడే, తెనాలి (కొత్తపేట)

ఫార్మసీ కళాశాలలో ముగిసిన సదస్సు

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఫార్మసీ కళాశాలలో నిర్వహిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ ఇన్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఈ సమావేశానికి రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సదస్సుకు పరిశోధన పత్రాలు పంపించిన వారికి రిజిస్ట్రార్ ధ్రువపత్రాలు అందించారు. డేటా అనలిస్ట్ డాక్టర్ నాగ స్రవంతి, సదస్సు సంచాలకులు డాక్టర్ సుజన, డాక్టర్ చిట్టూరి నీలిమ తదితరులు పాల్గొన్నారు.

ఏఎన్‌యూ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం

సన్మానం పొందిన వారితో ఆచార్య గంగాధర్

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అభివృద్ధిలో బోధనా సిబ్బంది పాత్ర ఎంత ఉందో, బోధనేతర సిబ్బంది అంతే కృషి చేస్తున్నారని ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య గంగాధర్ తెలిపారు. శనివారం ఉద్యోగ విరమణ చేసిన డీఈఈ సుబ్బారావు, డ్రైవర్ చిట్టిబాబు దంపతులను ఆయనతో పాటు వికాస అధ్యక్షుడు నీలం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి జవ్వాజీ శ్రీనివాసరావు సత్కరించారు. సీఈ ఆలపాటి శివప్రసాద్, నూతక్కి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

డైరీ ఆవిష్కరణ.. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అధికారిక డైరీని ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య గంగాధర్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఉద్యోగులు, అధ్యాపకులకు సంబంధించిన విలువైన సమాచారాన్ని ఇందులో పొందుపరిచామని చెప్పారు. రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం, సీడీఈ సంచాలకులు ఆచార్య వెంకటేశ్వర్లు, సీడీసీ డీన్ ఆచార్య రవికుమార్, ఓఎస్‌డీ ఆర్ రవిశంకర్, ప్రిన్సిపల్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య వీరయ్య, ఆచార్య పద్మావతి, డాక్టర్ శేఖర్ పాల్గొన్నారు.

విద్యార్థులకు అందుబాటులో సైన్స్ ల్యాబ్

వివరాలు వెల్లడిస్తున్న ఫౌండేషన్ ప్రతినిధులు

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: విద్యార్థులు వివిధ ప్రయోగాల్లో ఉచితంగా శిక్షణ, సాధన చేయడానికి అనువుగా సైన్స్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఛైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు, వైస్ ఛైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం తెలిపారు. తెనాలి కుమార్ పంప్స్ భవనంలో ల్యాబ్‌ను వారు శనివారం ప్రారంభించారు. తొలుత చెంచుపేటలోని డాక్టర్ యలవర్తి నాయుడమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాయపాటి శివనాగేశ్వరరావు, నన్నపనేని సునీల్‌కుమార్, యలవర్తి పవన్‌కుమార్, నాగపవన్‌కుమార్, కె.వెంకటేశ్వరరావు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఇఫ్తార్ విందులో కేంద్ర మంత్రి

నంబూరు (పెదకాకాని), న్యూస్‌టుడే : నంబూరులో తెదేపా రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి మోమిన్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌లో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్‌తో కలిసి పాల్గొన్నారు. మనసు, శరీరం, ఆత్మశుద్ధి చేసుకునేందుకు పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండేందుకు అల్లా ఇచ్చిన వరమని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండేందుకు తాను ఏ పని చేసేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర సహాయ మంత్రి తెలిపారు.

బహుమతులు ప్రదానం చేస్తున్న శ్రీనివాస బాబు, అధ్యాపకులు

ఆటలతో క్రీడా స్ఫూర్తి పెంపు

పొన్నూరు, న్యూస్‌టుడే : ఆటలు విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తాయని విజ్ఞాన్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.శ్రీనివాస బాబు అన్నారు. వడ్లమూడిలోని విజ్ఞాన్ ఫార్మసీ కళాశాలలో క్రీడోత్సవం- 2026 పేరుతో నిర్వహించిన క్రీడా ఉత్సవాలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా పోటీల్లో 13 కళాశాలల నుంచి 400 మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభ చాటారని చెప్పారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన వారికి ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపికలు అందజేశారు. పలు విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.

మరిన్ని శిక్షణ తరగతులు

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే : విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులకు ఉపాధి లభించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని.. మరిన్ని శిక్షణ తరగతులు నిర్వహిస్తామని రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం చెప్పారు. ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు నిర్వహిస్తున్న ఏడు రోజుల శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేశారు. ప్రిన్సిపల్ ఆచార్య లింగరాజు, వైస్ ప్రిన్సిపల్స్ గోపీకృష్ణ, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

ఔషధ రంగంతో మెరుగైన సేవలందించే అవకాశం

అతిథిని సత్కరిస్తున్న కరస్పాండెంట్, ప్రిన్సిపల్

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: ఔషధ రంగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి (కడప) ఈశ్వర్ వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. తెనాలి ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలల్లో శనివారం నిర్వహించిన ఫార్మా డీ విద్యార్థుల ఆత్మీయ స్వాగత, వీడ్కోలు వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో సందడి చేశారు. విద్యాసంస్థల ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, కరస్పాండెంట్ అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి, ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటరమణ మాట్లాడారు.

ప్రాంగణ ఎంపికల్లో 47 మందికి ఉద్యోగాలు

విద్యార్థులతో శివకుమార్, రాంచంద్ తదితరులు

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: టీసీఎస్ నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్న 47 మంది ఉద్యోగాలు సాధించినట్లు తెనాలి ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ప్రిన్సిపల్ డా. కొలసాని రాంచంద్ తెలిపారు. శనివారం ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు ఎంపిక పత్రాలు అందించి అభినందించారు.

జాబ్ మేళాలో పలువురికి ఉపాధి



నియామక పత్రాలు అందుకున్న వారితో రామకృష్ణ, ఈశ్వర్‌రావు

చేబ్రోలు, న్యూస్‌టుడే : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్కిల్ హబ్ నందు శనివారం నిర్వహించిన జాబ్ మేళాలో 21 మంది కొలువులు సాధించారని వైస్ ప్రిన్సిపల్ రామకృష్ణ తెలిపారు. ఇందులో పలు సంస్థల ప్రతినిధులు పాల్గొనగా 114 మంది నిరుద్యోగులు హాజరయ్యారని జిల్లా ఉపాధి కల్పనా అధికారి ఈశ్వర్‌రావు చెప్పారు. స్కిల్ హబ్ అధికారి హనుమంతురావు, సమన్వయకర్తలు రాంచందు, రాజేష్ పాల్గొన్నారు.

గుంతల చెంత.. ప్రమాదాల చింత

ప్రకాశంబజార్ నుంచి గంగానమ్మపేటకు వెళ్లే ప్రధాన మార్గంలో

పట్టణంలో అత్యంత రద్దీ మార్గాల్లోనూ రోడ్లు అధ్వానంగా ఉండటంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మలుపులు, అనుసంధాన మార్గాల వద్ద గుంతలు ద్విచక్ర వాహనదారులను కింద పడేస్తున్నాయి. గుంత నుంచి తప్పుకోవడానికి ఒక్కసారిగా వాహనాన్ని పక్కకు జరిపిన క్రమంలో వెనుక నుంచి వచ్చిన వారు ఢీ కొట్టడం, వాహనాలు అదుపు తప్పడం వంటి ఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. తెనాలిలోని బస్టాండు మార్గం నుంచి నాలుగు వరుసల రహదారికి వెళ్లే మలుపులో, ప్రకాశం బజారునుంచి గంగానమ్మ పేటకు వెళ్లే మార్గంలో గుంతలతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కీలక రద్దీ మార్గాల్లో అధికారులు దృష్టి సారించి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. **న్యూస్‌టుడే, తెనాలి టౌన్**

తొలగించని వ్యర్థాలు.. తొలగని అవస్థలు

పట్టణంలో నిర్మించిన రోడ్ల నాణ్యత దెబ్బతినకుండా సిమెంటు ఇసుక మిశ్రమంతో గడులు కట్టి నీరు నింపుతున్నారు గుత్తేదార్లు. వీరు నిర్ణీత రోజులు పూర్తయిన తరవాత వాటిని తొలగించి గుట్టగా పోసి వదిలేయటం పరిపాటి అయింది. ఇవి వాహనాల రాకపోకలకు చాలా ఇబ్బందిగా మారాయి. వీటిని గుత్తేదార్లు తొలగించేలా మున్సిపల్ కమిషనర్, ఇంజినీర్లు తగు చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. **న్యూస్‌టుడే, తెనాలి (కొత్తపేట)**

నందులపేటకు వెళ్లే రోడ్డులో..

నిబంధనలొద్దు.. అభినందనలే ముద్దు

తహసీల్దార్ కార్యాలయం ముందు మున్సిపల్ రోడ్డుపై ఏర్పాటు చేసిన శాశ్వత ప్రకటనల బోర్డులు

మున్సిపల్ రోడ్ల పక్కన మురుగు కాలువల ఇవతల శాశ్వత నిర్మాణాలు, బోర్డులేర్పాటు చేయడం నిబంధనలకు వ్యతిరేకం. కానీ ఓ అధికారి ప్రజాప్రతినిధుల మెప్పు పొందేందుకు నిబంధనలకు తూచ్ అనేశారు. పట్టణ తహశీల్దారు కార్యాలయం గోడ బయట మున్సిపల్ రోడ్డుపై శాశ్వత ఇనుప ప్రకటనల బోర్డులు ఏర్పాటుచేశారు. ఇదే రోడ్డులో సబ్ రిజిస్ట్రార్, అగ్నిమాపక, గ్రామీణ పోలీసు స్టేషన్, పట్టణ రెండో పోలీసు స్టేషన్, న్యాయస్థానం, నిర్మాణంలోని సబ్ జైలు, ఉపఖజానా, తహసీల్దారు కార్యాలయం, మున్సిపల్ బాలుర పాఠశాల ఉన్నాయి. వీటికి వచ్చి వెళ్లేవారితో నిత్యం రద్దీగా ఉంటుంది ఈ రహదారి. ఈ బోర్డుల వద్ద కొందరు వాహనాలు పార్కింగ్ చేయటం పరిపాటి అయింది. దీంతో ఇరుకుగా మారింది. **-న్యూస్‌టుడే, తెనాలి(కొత్తపేట)**

ఘనంగా ఆరమండ్లమ్మ అమ్మవారి తిరునాళ్లు

ప్రత్యేక పూజలో పాల్గొన్న మహిళలు

పొన్నూరు: మండల పరిధి ఆరమండ్ల గ్రామంలోని ఆరమండ్లమ్మ అమ్మవారి తిరునాళ్ల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం మహిళా భక్తులు దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.

పసుపు గౌరి ఊరేగింపు.. తెనాలి (కొత్తపేట), న్యూస్‌టుడే: బాలాజీరావుపేట అయ్యప్ప దేవాలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా శనివారం అష్ట భుజ దుర్గమ్మ సన్నిధిలో మహిళలు కుంకుమ పూజలు చేశారు. అమ్మవారిని పసుపు గౌరిగా అలంకరించి పురవీధుల్లో ఊరేగించారు.

వైభవంగా వేంకటేశ్వర గానామృతం.. బాలాజీరావుపేటలోని ఏడు కొండల స్వామి సన్నిధిలో శనివారం నిర్వహించిన వేంకటేశ్వర గానామృతం కార్యక్రమం వైభవంగా సాగింది.

మహిళలు శాస్త్ర రంగంలో ముందంజలో నిలవాలి

మాట్లాడుతున్న ఇస్రో శాస్త్రవేత్త ప్రసాద్

పొన్నూరు, న్యూస్‌టుడే : మహిళలు శాస్త్ర రంగంలో ముందంజలో నిలవాలని ఇస్రో శాస్త్రవేత్త కేఎంవీ ప్రసాద్ అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ సైన్స్ అప్లైడ్ సైన్స్ హ్యూమానిటీస్ విభాగం భౌతిక శాస్త్రం ఆధ్వర్యంలో శనివారం 'ఉమెన్ ఇన్ సైన్స్ కాటలైజింగ్ వికసిత్ భారత్' అనే ఇతి వృత్తంతో సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతులు పరిశోధన, ఆవిష్కరణలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు సందేహాలను ఆయన నివృత్తి చేశారు. పలు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. యూనివర్సిటీ డీన్లు, ఆయా విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆవిష్కరణలు...అభినందనలు

గంగానమ్మపేట శ్రీచైతన్య ఉన్నత పాఠశాలలో బహుమతులందుకున్న విద్యార్థులు

తెనాలి టౌన్: తెనాలిలోని పాఠశాలల్లో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తమ పాఠ్యాంశాల్లోని అంశాలకు సృజన జోడించి చక్కటి ఆవిష్కరణలు చేసి అభినందనలు, బహుమతులు అందుకున్నారు. ఉపాధ్యాయులు పర్యవేక్షించారు.

ఆవిష్కరణలు.. నైపుణ్యాలు

పెదకాకాని : నంబూరులోని వివా ది స్కూల్లో శనివారం ఇంటర్నేషనల్ బాకలారియేటు పీవైపీ(ప్రైమరీ ఇయర్స్ ప్రోగ్రామ్) చివరి ఏడాది విద్యార్థులు(ఐదో తరగతి) ఇప్పటి వరకు అభ్యసించిన అంశాల్లో చేసిన పలు నైపుణ్యాలను తల్లిదండ్రుల సమక్షంలో ప్రదర్శించారు. వివా డైరెక్టర్ కేఎస్ రావు, ప్రిన్సిపల్ డాక్టర్ సరళ తదితరులు పాల్గొన్నారు.

★ పెదకాకానిలోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్ సీబీఎస్ఈలో శనివారం నిర్వహించిన 'సైన్స్ నోవా ఫెస్ట్-2026'కి ముఖ్య అతిథిగా ఏఎన్‌యూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సీహెచ్ లింగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎగ్జిబిషన్‌లో విద్యార్థులు చేసిన పలు ఆవిష్కరణలను హెచ్‌ఎం సిస్టర్ సంధ్యారాణితో కలిసి ఆయన పరిశీలించారు.

సైన్స్ క్విజ్ పోటీల్లో ద్వితీయ స్థానం

చేబ్రోలు : జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గుంటూరులో జిల్లా స్థాయిలో నిర్వహించిన సైన్స్ క్విజ్ పోటీల్లో నారాకోడూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానం సాధించారని పాఠశాల హెచ్‌ఎం ఏడుకొండలు తెలిపారు. తమ పాఠశాలకు చెందిన కె.హారిక, ఎం.పార్థు, కె.శశికళ, వెలగా అన్వేష్ బృందం ద్వితీయ స్థానంలో నిలిచి డీఈవో సలీం భాష చేతుల మీదుగా జ్ఞాపిక అందుకున్నారని చెప్పారు.

★ జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నారాకోడూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎంఈవో సుబ్బారావు సీవీ రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సైన్స్ ఉపాధ్యాయుడు హరిప్రసాద్ నేతృత్వంలో 40 నమూనాలను విద్యార్థులు ప్రదర్శించగా ప్రతిభావంతులైన వారికి బహుమతులు అందజేశారు.

మహిళల పాత్ర కీలకం

పొన్నూరు: శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్యార్థులు పరిజ్ఞానం పెంచుకోవాలని విజయ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షురాలు శాంతమూర్తి అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మండలంలోని దొప్పలపూడి జడ్పీ ఉన్నత పాఠశాలలో విజయ ఎడ్యుకేషనల్ సొసైటీ, చిల్డ్రన్స్ స్పేస్ క్లబ్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా శనివారం శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో మహిళల పాత్ర అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. హెచ్‌ఎం జ్యోతిర్మయి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విజ్ఞాన ప్రదర్శనలో వల్లభాపురం విద్యార్థులు

విజ్ఞాన ప్రదర్శనలు

కొల్లిపర, న్యూస్‌టుడే : జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వల్లభాపురం, మున్నంగి నమూనా పాఠశాలలో విద్యార్థులు రూపొందించిన వైజ్ఞానిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మండల విద్యాశాఖాధికారి ఝాన్సీలత, ప్రధానోపాధ్యాయులు పిఎస్‌ఖాన్, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా దర్జీల దినోత్సవం

చేబ్రోలు, న్యూస్‌టుడే : దర్జీలకు రాయితీపై రుణాలు అందజేసి ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ టైలర్స్ ఐక్యవేదిక చేబ్రోలు మండల అధ్యక్షురాలు షేక్ రహమతున్ అన్నారు. శనివారం టైలర్స్‌డేను పురస్కరించుకుని కుట్టు మిషన్ సృష్టికర్త విలియం ఎలియాస్ హోవ్, రాష్ట్ర దర్జీల సంఘం మాజీ ఉపాధ్యక్షుడు ముస్తఫా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ సర్పంచి సాంబశివరావు, తెదేపా నాయకుడు నరేష్ తదితరులు పాల్గొన్నారు.

సీనియర్ టైలర్‌కు సత్కారం

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: శనివారం సీనియర్ టైలర్ మాస్టర్ ఖాసింఖాన్‌ను ఘనంగా సత్కరించారు. క్లబ్ వ్యవస్థాపకులు కాకరపర్తి సుబ్రహ్మణ్యం, నేరెళ్ళ వెంకటకృష్ణమోహన్‌రావు, రామ్ ప్రసాద్, డాక్టర్ పల్లవి, వరప్రసాద్, రమేష్‌కృష్ణ, మల్లేశ్వరరావు, దీపక్ తదితరులు పాల్గొన్నారు.

రైలు ఢీకొని ఒకరి మృతి

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: మల్లెపాడు వద్ద పట్టాలు దాటుతున్న గుర్తు తెలియని సుమారు 45 సంవత్సరాల వ్యక్తిని రైలు ఢీ కొట్టడంతో మృతి చెందినట్లు తెనాలి రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని వైద్యశాలకు తరలించి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: పట్టణంలో శనివారం రాత్రి తెనాలి త్రీ టౌన్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. పలు కేసులు నమోదు చేశారు.

దుకాణంలో చోరీ

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: అంగలకుదురు గ్రామంలో వైన్స్ షాపు దగ్గర ఉన్న సిగరెట్ల దుకాణంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి తర్వాత దుకాణ తాళం పగులగొట్టి రూ.2 వేల విలువ చేసే సిగరెట్లు, కొన్ని ఇతర వస్తువులు చోరీ చేసినట్లు నిర్వాహకులు ఫిర్యాదు చేశారని గ్రామీణ పోలీసులు శనివారం తెలిపారు.

వితంతు పింఛన్ల పంపిణీ

పెదకాకాని : పింఛన్లు అందుకున్న వారితో అధికారులు, తెదేపా నాయకులు

పెదకాకాని, న్యూస్‌టుడే : స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం పెదకాకాని, తక్కెళ్లపాడు, ఉప్పలపాడు, కొప్పురావూరు, వెనిగండ్ల గ్రామాలకు చెందిన 14 మందికి వితంతు పింఛన్లను ఎంపీపీ దొడ్డక శిరీష పంపిణీ చేశారు. వైస్ ఎంపీపీ కామినేని శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీనివాసరావు, తెదేపా మండల అధ్యక్షుడు వలివేటి మురళీకృష్ణ, నాయకులు పాల్గొన్నారు.

చేబ్రోలు, న్యూస్‌టుడే : మండలంలో మార్చి నెలకు సంబంధించి 17 వితంతు పింఛన్లు విడుదల అయ్యాయని ఎంపీడీవో ఊహారాణి తెలిపారు. వీరికి శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో తెదేపా నాయకులు మైలా రామరాజు, వీరంకి రంగారావు, తాటి శంకర్ తదితరులు నగదు అందజేశారు.

బీసీ కాలనీలో పోలీసుల తనిఖీలు

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: పట్టణ బీసీ కాలనీలో శనివారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు నిర్వహించారు. డ్రోన్ ద్వారా నలువైపులా దృష్టి సారించడంతో పాటు పలు నివాస గృహాలను పరిశీలించారు. సమస్యలపై స్థానికులతో ఆరా తీశారు. సరైన ధ్రువపత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలు, నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని సూచించారు. సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. డీఎస్పీ బి.జనార్దనరావు, సీఐలు రాముల నాయక్, మల్లికార్జునరావు, నాయబ్‌రసూల్ పర్యవేక్షించగా ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

సంకల్ప ప్రతిజ్ఞ చేయిస్తున్న డీఎస్పీ, సీఐలు

వైకుంఠ రథం కొనుగోలుకు రూ.5 లక్షలు వితరణ

దుగ్గిరాల: ప్రవాస భారతీయుడు డాక్టర్ చింతమనేని పిచ్చయ్య చౌదరి తన తల్లిదండ్రులు అప్పారావు, అప్పమాంబల జ్ఞాపకార్థం రూ.5 లక్షలు దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్‌కు వితరణగా శనివారం అందించారు. గ్రామంలో ఎవరైనా మృతి చెందితే వారి పార్థివ దేహాన్ని తీసుకెళ్లేందుకు వైకుంఠ రథం కొనుగోలు చేయాలని దోస్త్ సంఘం భావిస్తోంది. తాను ఇచ్చిన నగదును ఆ వాహనం కొనుగోలుకు ఉపయోగించాలని పిచ్చయ్యచౌదరి కోరారు.

క్రైస్తవ శ్మశాన వాటికకు స్థల సేకరణ

తెనాలి టౌన్, న్యూస్‌టుడే : ప్రణాళికలో భాగంగా సంఘాల ప్రతినిధులు శనివారం సంబంధిత స్థలాన్ని పరిశీలించారు. రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఉన్న సమాధుల తోట నిండిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైనంపై ఇప్పటికే ప్రజాప్రతినిధులు, అధికారులకు అర్జీలు ఇచ్చామని తెలిపారు. ఈ క్రమంలో స్థలం ఇవ్వడానికి స్థానికులు ముందుకు రావడంతో పరిశీలించినట్లు వివరించారు. విద్యాసాగర్, ప్రభాకరరావు, సుందర్‌సునీల్‌కుమార్, రవికుమార్, అశోక్ కుమార్, ప్రసన్నకుమార్, శ్యామ్‌కుమార్ తదితరులు ఉన్నారు.

క్రీడాకారుడికి అభినందన

వినుకొండకు చెందిన షేక్ అబ్దుల్లా జాతీయ, అంతర్జాతీయ పరుగు పోటీల్లో పలు పతకాలు సాధించారు. ప్రస్తుతం తెనాలి త్రీ టౌన్ సీఐగా ఉన్న సాంబశివరావు వినుకొండలో విధులు నిర్వహిస్తున్న సమయంలో అబ్దుల్లాకు తన వంతు తోడ్పాటు అందించేవారు. ఈ నేపథ్యంలో త్వరలో బెంగళూరులో జరుగనున్న పోటీలకు హాజరవుతున్న అబ్దుల్లా శనివారం తెనాలి రాగా సీఐ సాంబశివరావు, ఎస్సై కరిముల్లా అతన్ని అభినందించి ఆర్థిక చేయూత అందించారు.

- న్యూస్‌టుడే, తెనాలి టౌన్

(c) eenadu

మంగళగిరి

• మంగళగిరి • తాడికొండ • ప్రత్తిపాడు

జయ నారసింహా..

మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి గజవాహనంపై భక్తులకు దర్శనమిస్తున్న స్వామివారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

మంగళగిరి: 80085 73111 ప్రత్తిపాడు: 99596 89564 తాడికొండ: 97053 99233

స్పందన: **మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే:** నీరుకొండ గ్రామ బస్‌స్టాండ్ వెనుక భాగంలో డ్రైనేజీ స్తంభించిందని 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా పంచాయతీ అభివృద్ధి అధికారి సత్యసాయి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి పూడిక తీయించారు. ❖ నిడమర్రు గ్రామ కొత్తూరు సమీపంలో డ్రైనేజీ పూడిక తీయలేదని పంచాయితీ అభివృద్ధి అధికారి ఇందు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి పూడిక తీయించారు.

మంత్రి లోకేశ్ భరోసా

దుగ్గిరాల, న్యూస్‌టుడే: అనారోగ్యంతో బాధపడుతున్న దుగ్గిరాల ముర్తుజానగర్‌కు చెందిన షేక్ రేష్మకు మంత్రి నారా లోకేశ్ ఆదేశాలతో రూ.10 వేలు పింఛను మంజూరైంది. తొలి నెల పింఛనును శనివారం తెదేపా నాయకులు వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, వల్లూరు నరసింహారావు, పఠాన్ జున్నుఖాన్, బాషా తదితరులు అందజేశారు. తన అనారోగ్య విషయం తెలుసుకుని గత నెలలో రూ. లక్ష నగదు అందించారని, ఇప్పుడు పింఛను మంజూరు చేశారంటూ రేష్మ మంత్రి లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

పాల విక్రయ కేంద్రాల్లో తనిఖీలు

తనిఖీ చేస్తున్న అధికారులు

మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: మంగళగిరి పట్టణంలోని పాల విక్రయ కేంద్రాలను ఆహార భద్రత అధికారి బి.నరసింహుడు శనివారం తనిఖీలు నిర్వహించారు. మూడు కేంద్రాలను పరిశీలించి నమూనాలు సేకరించామని, వాటిని హైదరాబాద్ ల్యాబ్‌కు పంపిస్తామని వెల్లడించారు. డెయిరీ ఉత్పత్తులు విక్రయించే వారు తప్పనిసరిగా అనుమతి పత్రాలు పొందాలన్నారు. లైసెన్సు పొందకుంటే రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తామన్నారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎన్.వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

అడగరని.. ఆపరని..

లాంలో యథేచ్ఛగా కొండపోరంబోకు భూముల ఆక్రమణ

తాడికొండ, న్యూస్‌టుడే

తాడికొండ మండలం లాం గ్రామంలో కొండపోరంబోకు భూముల ఆక్రమణ విపరీతంగా పెరిగిపోతోంది. గత వైకాపా హయాంలో ఇష్టారాజ్యంగా 70కిపైగా నకిలీ పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారు. పేద ప్రజల సొంతింటి కలను ఆసరాగా చేసుకుని రూ.కోట్లు వసూలు చేశారు. దీనిపై తెదేపా నాయకుల ఫిర్యాదుతో న్యాయస్థానం ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక నకిలీ పట్టాలతో నిర్మించిన ఇళ్లను కూల్చివేశారు. దీంతో పలు పేద కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. అప్పట్లో దీనిపై తాడికొండ పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ లాం, తాతిరెడ్డి పాలెం రహదారి వెంబడి సర్వే నంబరు 199-ఎలో ఆక్రమణలు పెరుగుతూనే ఉండడం గమనార్హం.

నగరానికి దగ్గరగా ఉండడంతో.. గుంటూరు నగరానికి కూతవేటు దూరంలో ఉండటంతో ప్రభుత్వ భూములపై వైకాపా నాయకుల కన్నుపడింది. వారిలో కొంతమంది అక్రమ కట్టడాలు నిర్మించి వాటికి విద్యుత్తు మీటర్లు సైతం ఏర్పాటు చేశారు. వివిధ ప్రైవేటు వ్యాపారులకు అద్దెలకు ఇచ్చి జేబులు నింపుకొంటున్నారు. ఈ దందాకు పలువురు రెవెన్యూ అధికారుల అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాతిరెడ్డిపాలెం రోడ్డులో ఉన్న లాం గ్రామ సచివాలయానికి ఈ రహదారి గుండా అధికారులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రధాన రహదారి కూడలి వద్ద విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై మాత్రం దృష్టిసారించడం లేదని స్థానికులు వాపోతున్నారు. భారీ మొత్తంలో ముడుపులు ముట్టినందునే మిన్నకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. లాం గ్రామంలో వైకాపా నాయకులకు ఆ ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాను రద్దు చేసేందుకు జిల్లా ఉన్నతాధికారుల వరకు దస్త్రాలు కదిలించారు. దానిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని తాడికొండ తహసీల్దార్ కార్యాలయానికి ఫైల్‌ను పంపారు. ప్రస్తుతం ఆ దస్త్రాలు కార్యాలయంలో మాయమయ్యాయి. కూటమి ప్రభుత్వంలో అక్రమ నిర్మాణాలకు తెరపడడంతోనే గుంటూరు-లాం రహదారి పక్కనే నిర్మాణాలకు తెరలేపారన్న విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి అక్రమార్కులతోపాటు వారికి కొమ్ముకాస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై తాడికొండ తహసీల్దారు మోహర్‌కుమార్ మాట్లాడుతూ ఆక్రమణలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, విచారణ చేసి ప్రభుత్వ భూముల్లోని అక్రమ కట్టడాలను తొలగిస్తామని చెప్పారు.

తాతిరెడ్డిపాలెం వెళ్లే రోడ్డులో ఆక్రమించి కట్టిన దుకాణ సముదాయాలు

'స్వచ్ఛ మంగళగిరి' సాకారం చేద్దాం

మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థను పరిశుభ్రంగా, ఆరోగ్యంగా, అందంగా తీర్చిదిద్దేందుకు 'స్వచ్ఛ మంగళగిరి 2.0' కార్యక్రమాన్ని ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు నగరపాలక కమిషనర్ అలీంబాషా తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వీధులు, కాలువలు, పార్కులు, ప్రజా స్థలాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. తడి, పొడి చెత్త సేకరణ, ప్లాస్టిక్ అనర్థాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

విద్యుత్తు సరఫరాకు అంతరాయం నేడు

మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: ఆటోనగర్ విద్యుత్తు ఉపకేంద్రంలో మరమ్మతుల నిమిత్తం ఆదివారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ సురేష్‌బాబు శనివారం తెలిపారు. టిప్పర్ల బజార్, మార్కండేయ కాలనీ, రాజీవ్ గృహకల్ప, టిడ్కో గృహాలు, కుబేర రైస్‌మిల్ బజార్, ఆల్ఫా హోటల్, రాయల్ కన్వెన్షన్ ఏరియా, ఆటోనగర్, ఎన్నారై వెనుక అపార్ట్‌మెంట్స్ ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా ఉండదని పేర్కొన్నారు.

పెదనందిపాడు, న్యూస్‌టుడే: పెదనందిపాడు విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్తు శాఖ ఏఈ డి.మురళీకృష్ణ చెప్పారు.

బాధ్యతల స్వీకరణ

వట్టిచెరుకూరు, న్యూస్‌టుడే: వట్టిచెరుకూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం పరిపాలన అధికారిగా కోవెలమూడి సురేష్‌బాబు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు.

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో క్యాన్సర్‌కు అడ్డుకట్ట

మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: మహిళలకు సవాలుగా మారిన గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ను నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాయని డీఎంహెచ్‌వో విజయలక్ష్మి తెలిపారు. ఆత్మకూరు ఇందిరానగర్‌లోని యూపీహెచ్‌సీని శనివారం ఆమె సందర్శించి హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా 22,176 మంది బాలికలకు మొత్తం 83 కేంద్రాల ద్వారా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. మూడు నెలలపాటు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు. తల్లిదండ్రుల అనుమతితో బాలికలకు అందిస్తామని తెలిపారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి శ్రావణ్‌బాబు, యూపీహెచ్‌సీ డాక్టర్ పి.అనూష పాల్గొన్నారు.

కొట్లాట ఘటనలో నలుగురిపై కేసు

చమ్రుబండ్లపాలెం(వట్టిచెరుకూరు): కొట్లాట ఘటనలో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రామనాయక్ తెలిపిన వివరాల మేరకు.. ఫిబ్రవరి 26న మట్టి కోసం గ్రామానికి చెందిన అన్నవరపు సోమయ్య, రామకృష్ణ ట్రాక్టర్, మందాల గోపి, నాగయ్య ట్రాక్టరుతో చెరువులోకి వెళ్లారు. వరుసలో నిలిపే విషయంలో వీరి మధ్య వివాదం జరిగింది. పరస్పరం దాడులు చేసుకోవడంతో నలుగురు గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో నలుగురిపై రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

గోదాదేవికి వెండి కిరీటం బహూకరణ

తుళ్లూరు, న్యూస్‌టుడే: అనంతవరం వేంకటేశ్వర స్వామి తిరునాళ్లు శనివారం వైభవంగా జరిగాయి. వడ్డమాను గ్రామానికి చెందిన తూమాటి శశాంక్, హారిక దంపతులు ఆలయంలోని గోదా దేవికి 1.20 లక్షల విలువైన (396 గ్రాములు) వెండి కిరీటాన్ని బహూకరించారు. శనివారం ఆలయం వద్ద హారిక తండ్రి మాదల శ్రీనివాసరావు తితిదే సూపరింటెండెంట్ మల్లికార్జునరావుకు ఆభరణాన్ని అందజేశారు.

కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం, అభివృద్ధి

దుగ్గిరాల, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వంతోనే అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని ఎంపీపీ ... అన్నారు. శనివారం ఈమనిలో రూ.72 లక్షలతో నిర్మించనున్న రెండు హెల్త్, వెల్నెస్ కేంద్రాలకు శనివారం ఆయన కూటమి నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. మంత్రి నారా లోకేశ్ కృషితో మంగళగిరి రూపు రేఖలు మారుతున్నాయని నాయకులు పేర్కొన్నారు. సర్పంచి సిద్దెల శ్రీవాణి జ్వలహరిణి, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యురాలు గేరా నిర్మల, సీనియర్ నాయకుడు అంచే మారు తీవరప్రసాద్, కాబోతు దేవదాసు, బుల్లెయ్య, ఎంపీడీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.

విద్యార్థుల నృత్య ప్రదర్శన

అంబరాన్నంటిన సంబరం

మేడికొండూరు, న్యూస్‌టుడే: మండలంలోని విశదల వద్ద ఉన్న ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో జరుగుతున్న 'సంతమ్ టూకే-26' సంబరాలు అంబరాన్నంటాయి. శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు ఉత్సాహం, వినోదభరితంగా సాగాయి. ఈటీవీ జబర్దస్త్ నటులు బుల్లెట్ భాస్కర్, నరేష్, ప్రైమా, జీతేంద్ర నవ్వులు పండించారు. ... విద్యార్థులు సినిమా పాటలకు చేసిన డ్యాన్స్ అలరించాయి. వివిధ రకాల ఆటల పోటీల్లో విజేతలకు ఈ సందర్భంగా బహుమతులు అందించారు. తొలుత కళాశాల సీఈవో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శరత్ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తిలక్‌బాబు, ప్రిన్సిపల్ సంజయ్, వైస్ ప్రిన్సిపల్ శ్రీహరిరావు, ఏవో సీతారామయ్య, అధ్యాపకులు పాల్గొన్నారు.

హాజరైన విద్యార్థులు

పంచాయతీ భవనాలకు నూతన శోభ

ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, న్యూస్‌టుడే

కూటమి ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తోంది. శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ భవనాల నిర్మాణంపై దృష్టిసారించింది. డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ... గ్రామ పంచాయతీ భవనాలు బలోపేతం చేసేందుకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో శిథిలావస్థకు చేరిన 2 గ్రామ పంచాయతీలకు నూతన భవనాల నిర్మాణానికి రూ.64 లక్షలు మంజూరు చేస్తూ జిల్లా కలెక్టరు తమీమ్ అన్సారియా పరిపాలనపరమైన ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్‌జీఎస్‌ఏ) పథకం ద్వారా రూ.25 లక్షలు, ఉపాధి పథకం ద్వారా రూ.7 లక్షలు కలిపి ఒక్కో భవనానికి రూ.32లక్షల నిధులను మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో కొర్నెపాడు మండలం సిరిపురం, వట్టిచెరుకూరు మండలం కాట్రపాడు గ్రామ పంచాయతీలకు నూతన భవనాలు నిర్మించనున్నారు.

ఒకటిలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

ప్రత్తిపాడు: మండలంలోని ప్రైవేటు పాఠశాలల్లో 2026-27 విద్యాసంవత్సరంలో ఉచిత విద్యను అభ్యసించేందుకు ఒకటో తరగతిలో ప్రవేశానికి ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎంఈవోలు రమాదేవి, లీలారాణి శనివారం చెప్పారు. మార్చి 10 లోపు స్వర్ణ గ్రామ కార్యాలయం లేదా ఎంఈవో కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.

అందిన పింఛను.. ఆనందం పెంచెను

తాడికొండ, న్యూస్‌టుడే: తాడికొండ మండలంలోని దామరపల్లి, ఫణిదరం గ్రామాల్లో ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎమ్మెల్యే ...

దామరపల్లిలో నగదు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్

చేతుల మీదుగా పింఛన్లు అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దామరపల్లి గ్రామంలో రూ.5 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించే నూతన సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్వచ్ఛరథాన్ని ప్రారంభించారు. మండల స్థాయి అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

మేడికొండూరు, న్యూస్‌టుడే: మండలాలవారీగా ఫిరంగిపురం 92.80 శాతం, మేడికొండూరు 92.47, తాడికొండ 88.98, తుళ్లూరు 90.38 శాతం మేర పింఛన్ల పంపిణీ పూర్తయిందని అధికారులు తెలిపారు.

పెదనందిపాడు, న్యూస్‌టుడే: మండలంలో 90శాతం పింఛన్లు పంపిణీ చేసినట్లు ఎంపీడీవో లక్ష్మీదేవి చెప్పారు. మొత్తం 6564 పింఛన్లు ఉండగా, 5864 మంది సచివాలయ సిబ్బందితో పింఛన్లు అందించినట్లు ఎంపీడీవో తెలిపారు.

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: ప్రత్తిపాడు మండలంలో శనివారం 91 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేసినట్లు ఎంపీడీవో కె.శివపార్వతి చెప్పారు. మొత్తం 6987 పింఛన్లు ఉండగా, 6357 మంది పింఛన్‌దారులకు పంచాయతీ, స్వర్ణగ్రామ సిబ్బంది ద్వారా నగదు అందించినట్లు తెలిపారు.

అన్న క్యాంటీన్ వచ్చేస్తోంది..!

తుళ్లూరు, న్యూస్‌టుడే: అమరావతిలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం ఎదుట నూతనంగా నిర్మిస్తున్న అన్న క్యాంటీన్ నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. మరో 10 రోజుల్లో పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిత్యం వేల మంది ప్రజలు, ఉద్యోగులు వివిధ పనులపై సీఆర్డీఏ, పురపాలకశాఖ కార్యాలయాలకు రాకపోకలు సాగిస్తున్నారు. వారికి త్వరలో రుచి, శుచికరమైన భోజనం అందుబాటులోకి రానుంది.

ఈ రోడ్డు ఇంతేనా?

మండలంలోని నాగులపాడు ఎస్సీ కాలనీలో రహదారిపై మురుగు నీరు నిలిచిపోవడంతో స్థానికులు అసౌకర్యానికి గురవుతున్నారు. దుర్గంధం వెదజల్లి, దోమల బెడత ఎక్కువ ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, పెదనందిపాడు**

పంప్ హౌస్ ఉన్నా.. ఉపయోగం సున్నా

బేజాత్‌పురంలో తాగునీటి సరఫరాకు ఉపయోగపడే పంప్ హౌస్ శిథిలమైంది. తాగునీటి సమస్యతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, తాడికొండ**

వ్యర్థాలు తొలగించరూ..

నిడుముక్కల గ్రామ శివారులో ప్రధాన రహదారికి ఇరువైపుల వ్యర్థాలు పేరుకుపోయి వాహనచోదకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యర్థాల్లో శునకాలు తిరుగుతూ ప్రయాణికులకు ఆటంకం కలిగిస్తున్నాయి. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రాంతవాసులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, తాడికొండ**

36వ వర్ధంతి

మరణం: 01.03.1990

కీ॥శే॥శ్రీ బండ్లమూడి సుబ్బయ్య గారు

వ్యవస్థాపక అధ్యక్షులు: RVVN కాలేజి, ధరణికోట, అమరావతి

మీరు మా నుండి దూరమై 36 సంవత్సరములు గడిచినను మీ మధురస్మృతులు మా మదిలో సదా పదిలం.

మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...

కుటుంబ సభ్యులు

బహిరంగ ప్రకటన

నా క్లయింటు ఆకుల వీరయ్య గారి భార్య ఏకాంబరేశ్వరి, డోర్ నెం. 4-110, హైస్కూల్ రోడ్డు, ఎర్రబాలెం, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా-522503 వారి సంజాయిషీ పొంది యావన్మందికి ఈ బహిరంగ ప్రకటన ద్వారా తెలియజేయునది ఏమనగా!

నా క్లయింటుకు షెడ్యూలు దాఖలా ఆస్తిని డా. కె.లక్ష్మీప్రసాద్ గారి భార్య నందివాడ విజయ్ శ్రీ గారి నుండి కొనుగోలు చేయుటకు ది.12-02-2026న విక్రయ ఒప్పందం చేసుకొనియున్నారు. సదరు విజయ్ శ్రీ గారికి షెడ్యూలు దాఖలా ఆస్తి వారసత్వ రీత్యా తన తండ్రి నందివాడ నారాయణ హరిరావు గారి మరణానంతరం సంక్రమించినది. సదరు నారాయణ హరిరావు గారికి షెడ్యూలు దాఖలా ఆస్తి విక్రయ ద.నెం.2496/1981, తేదీ.05-06-1981, యస్.ఆర్.ఒ. మంగళగిరిగా రిజిస్టర్ పొందియున్నారు.

మొదటగా షెడ్యూలు దాఖలా ఆస్తి నందివాడ నారాయణ హరిరావు గారికి విక్రయ ద.నెం.2496/1981 ద్వారా రిజిస్టర్ పొందియున్నారు. తదుపరి సదరు నారాయణ హరిరావు మరియు తన భార్య యస్.ఆర్.లక్ష్మీగారు ఇంటస్టేటుగా మరణించినారు. వారి కుటుంబ సభ్యులు వారి మరణ ధృవీకరణ పత్రం మరియు కుటుంబసభ్యుల ధృవీకరణపత్రంలు సంబంధిత అధికారుల నుండి తీసుకొనియున్నారు. సదరు నారాయణ హరిరావు గారి తల్లి విజయరావమ్మ తన కుమారుడికన్నా ముందే సుమారు 1960 సంవత్సరంలో మరణించియున్నారు. సదరు నారాయణ హరిరావు గారికి నందివాడ విజయ్ శ్రీ గారు మాత్రమే వారసురాలు అయివున్నారు. పై తెలిపిన వారు తప్ప సదరు ఆస్తికి వేరే వారసులు లేరని, ఆవిధంగా షెడ్యూల్ దాఖలా ఆస్తి వారసత్వరీత్యా విజయ్ శ్రీ గారి సంపూర్ణ స్వాధీన హక్కుభుక్తములలో వున్నదని, సదరు ఆస్తి నిర్వివాద ఆస్తి అని, సదరు విషయములు వాస్తవములని, నా క్లయింటును నమ్మించి ది.12-02-2026న నా క్లయింటుతో విక్రయ ఒప్పందం చేసుకొనియున్నారు.

సదరు విషయములు నమ్మి నా క్లయింటు సదరు ఆస్తిని విక్రయం పొందుట లేదా ఏదయినా నేషనలైజెడ్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, ఇతర ఋణసంస్థల నుండి గానీ, వ్యక్తుల నుండిగానీ ఋణమును పొందగోరుచున్నారు. సదరు ఆస్తి విక్రయం, తనఖాపైన ఎవరికైనా ఎటువంటి అభ్యంతరములు వున్ననూ ఈ బహిరంగ ప్రకటన తేదీ నుంచి వారం రోజులలోగా నాకు లిఖిత పూర్వకంగా తెలియజేయవలెను. తదుపరి క్లైములు నా క్లయింటును గానీ, సదరు ఋణదాతలైన నేషనలైజెడ్ బ్యాంక్, కార్పొరేట్ / ప్రైవేట్ బ్యాంక్, ఇతర ఋణ సంస్థలనుగానీ, వ్యక్తులనుగానీ బైండు చేయజాలవు.

షెడ్యూలు

గుంటూరు డి, మంగళగిరి సబ్ డి వారి యిలాకా, మంగళగిరి మండలం, నవులూరు గ్రామ పంచాయితీ ఏరియాలో చేరిన నవులూరు గ్రామం తాలూకు ఆర్.యస్. నెం.199/ఎ, 199/బి ర్లు, ప్లాట్ నెం. 12, 13ర్లు దాఖలా చ.గ.600ల ఖాళీ నివేశన స్థలమునకు హద్దులు:- తూర్పు: అ.24లు వెడల్పు గల అందరికీ జాయింటు రోడ్డు హద్దు అ.90-0లు, దక్షిణం: నందివాడ ఉమామహేశ్వరరావు గారి ప్లాట్ నెం.14రు స్థలం హద్దు అ.60-0లు, పడమర: ప్లాట్ నెం.18, 19ర్లు దాఖలా స్థలం హద్దు అ.90-0లు, ఉత్తరం: దుర్గి వెంకటకోటేశ్వరరావు గారి ప్లాట్ నెం.11రు స్థలం హద్దు అ.60-0లు.

మంగళగిరి
తేది:01.03.2026

వాకా రామగోపాల్‌గౌడ్, న్యాయవాది
డోర్ నెం.I-443, కొత్తపేట, మంగళగిరి. సెల్: 9848116475

అవీ ఇవీ

విద్యార్థులకు దాతల చేయూత

పెదనందిపాడు, న్యూస్‌టుడే: విద్యార్థులు దాతల సహకారం సద్వినియోగం చేసుకోవాలని వక్తలు పేర్కొన్నారు. వరగానికి చెందిన బొల్లేపల్లి బాజిబాబు, నాగేంద్రబాబు సోదరులు తమ తండ్రి శ్రీనివాసరావు జ్ఞాపకార్థం శనివారం స్థానిక పీఎంశ్రీ జడ్పీ ఉన్నత పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులకు విద్యాసామగ్రి అందజేశారు. ఎంఈవోలు రమేష్‌బాబు, జాకబ్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు.

బస్‌షెల్టర్‌కు రంగులు

రేవేంద్రపాడు(దుగ్గిరాల), న్యూస్‌టుడే: ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో భాగంగా కేఎల్‌యూ సీఎస్ఈ-3 విద్యార్థులు శనివారం రేవేంద్రపాడు బస్‌షెల్టర్‌కు రంగులు వేశారు. ప్రజలు బస్సుల కోసం వేచి ఉండే ప్రదేశంలో పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా ఈ సేవా కార్యక్రమం చేపట్టారని సమన్వయకర్త పి.శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.

21 టన్నుల శనగల కొనుగోలు

తిమ్మాపురం(ప్రత్తిపాడు), న్యూస్‌టుడే: మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పాతమల్లాయపాలెం సొసైటీ పరిధిలో తిమ్మాపురంలో కేంద్రంలో కొనుగోలు చేసిన 21 టన్నుల (420 బస్తాలు) శనగల లారీని శనివారం దుగ్గిరాలలోని గిడ్డంగికి పంపారు. తెదేపా మండల అధ్యక్షుడు జీ.శివరామ ప్రసాద్, మల్లాయపాలెం సొసైటీ అధ్యక్షుడు కుర్రి సుబ్బారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

పాఠశాలకు కుర్చీల వితరణ

రేవేంద్రపాడు(దుగ్గిరాల), న్యూస్‌టుడే: కేఎల్‌యూ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు రేవేంద్రపాడు జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాలకు 13 కుర్చీలు వితరణగా ఇచ్చారు. వీటిని హెచ్‌ఎం బీవీ కృష్ణారావుకు శనివారం అందజేశారు.

5కే ఫ్రెండ్లీ వాక్ నేడు

పెదనందిపాడు: పెదనందిపాడు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం7 గంటలకు 5కె ఫ్రెండ్లీ వాక్ ఏర్పాటు చేసినట్లు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. శేషగిరిరావు తెలిపారు. మహిళలు, పురుషులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పెదనందిపాడు శ్రీనివాస పబ్లిక్ స్కూల్ నుంచి కాకుమాను శ్రీనివాస స్పిన్నింగ్ మిల్ వరకు వాక్ ఉంటుందన్నారు.

న్యాయమూర్తికి సత్కారం

తాడేపల్లి, న్యూస్‌టుడే: నందిగామలోని స్పెషల్ జ్యుడీషియల్ కోర్టులో ద్వితీయశ్రేణి న్యాయమూర్తిగా నియమితులైన మంగళగిరికి చెందిన బుల్లా విజయరాఘవను గుడ్ షఫర్డ్ కాన్వెంట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు శనివారం సత్కరించారు. డోలాస్ నగర్ వద్ద ఉన్న గుడ్ షఫర్డ్ కాన్వెంట్‌లో ఈ కార్యక్రమం జరిగింది. చాలీస్ ప్రాజెక్టు డైరెక్టర్ సిస్టర్ లత, సుపీరియర్ సిస్టర్ మెర్సీ జార్జి, సిస్టర్ నీరజ, సిస్టర్ వసుంధర, సిబ్బంది పాల్గొని అభినందించారు.

రామాలయంలో పూజలు

పెదనందిపాడు: స్థానిక కోదండ రామస్వామి ఆలయంలో శనివారం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామ జన్మ నక్షత్రం (పునర్వసు) సందర్భంగా అర్చకుడు నళినీకాంత్ భట్ విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

మిరపలో సస్యరక్షణపై అవగాహన

ఫిరంగిపురం: మిరప సస్యరక్షణ చర్యలపై రైతులకు ఉద్యానశాఖ ఆధ్వర్యంలో శనివారం పొనుగుపాడు, యర్రగుంట్లపాడు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు జరిగాయి. శాస్త్రవేత్త డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ తామర పురుగు, బొబ్బర తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆయిల్‌పామ్ తదితర పంటలకు ప్రభుత్వం అందించే రాయితీల గురించి ఉద్యానధికారి సి. హెచ్ జనని వివరించారు.

మేడికొండూరు: పేరేచర్ల ఇంటెల్ పాఠశాలలో సైన్స్ ప్రాజెక్టులు

మంగళగిరి మోడల్ లైబ్రరీలో..

పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో..

ఉత్సాహంగా సైన్స్ డే

న్యూస్‌టుడే బృందం: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శనివారం నియోజకవర్గాల వ్యాప్తంగా పలు కళాశాలలు, పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ చిత్రపటాలకు అధ్యాపకులు, ఉపాధ్యాయులు పూలమాలలేసి నివాళులర్పించారు. విద్యార్థులకు క్విజ్, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ❖ మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాల ఐటీ విద్యార్థినులకు టెకిబోట్ సహకారంతో నాలుగు రోజుల బూట్‌క్యాంప్ ఆన్ ఐవోటీ, ఏఐపై, 36 గంటల ఇన్నోవేటివ్ ఐడియాస్ హ్యాకథాన్ జరిగింది. 150 మంది విద్యార్థినులు 30 బృందాలుగా ఏర్పడి అనేక సమస్యలకు పరిష్కారాలను గుర్తించారు. విజేతలకు కళాశాల ఛైర్మన్ మలినేని పెరుమాళ్లు బహుమతులు ప్రదానం చేశారు. ❖ వింజనంపాడు కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఐఐసీ ఆధ్వర్యంలో ఇన్నోవెస్టా2026 జాతీయస్థాయి ప్రాజెక్టుల ప్రదర్శన నిర్వహించారు. 43 బృందాలు పాల్గొన్నాయి. ఐఎఫ్ఎస్ అధికారి విజయ్‌కుమార్, ఏఎన్‌యూ రెక్టార్ ఆర్. శివరామ్‌ప్రసాద్, జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకుడు బ్రహ్మారెడ్డి, సీఎఫ్‌వో సంచాలకులు కార్తీక్‌నామా, మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ, కిట్స్ ఛైర్మన్ కోయి సుబ్బారావు, కార్యదర్శి కోయిశేఖర్, ప్రిన్సిపల్ పి.బాబు, సంచాలకులు హరిబాబులు పాల్గొన్నారు.

వింజనంపాడు కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఐఎఫ్ఎస్ అధికారి విజయ్‌కుమార్

గాంధీకి నగదు అందిస్తున్న జంపాల రాజ్యలక్ష్మి

వైకుంఠ రథం కొనుగోలుకు రూ.5 లక్షల వితరణ

దుగ్గిరాల, న్యూస్‌టుడే: ప్రవాస భారతీయుడు డాక్టర్ చింతమనేని పిచ్చయ్యచౌదరి తన తల్లిదండ్రులు అప్పారావు, అప్పమాంబల జ్ఞాపకార్థం రూ.5 లక్షలు దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్‌కు వితరణగా శనివారం అందించారు. గ్రామంలో ఎవరైనా మృతి చెందితే వారి పార్థివ దేహాన్ని తీసుకెళ్లేందుకు వైకుంఠ రథం కొనుగోలు చేయాలని దోస్త్ సంఘం భావిస్తోంది. తాను ఇచ్చిన నగదును ఆ వాహనం కొనుగోలుకు ఉపయోగించాలని పిచ్చయ్యచౌదరి కోరారు. ఈ నగదును దాత సోదరి జంపాల రాజ్యలక్ష్మి ద్వారా దోస్త్ అధ్యక్షుడు మిక్కిలినేని గాంధీకి అందజేశారు.

టైలర్ల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

మంగళగిరి గ్రామీణం, పెదనందిపాడు, దుగ్గిరాల, మేడికొండూరు, న్యూస్‌టుడే: టైలర్స్ డే వేడుకలను మంగళగిరి పట్టణంలోని ఈద్గా షాదీ మహల్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర టైలర్ ఫెడరేషన్ ఛైర్మన్ ఆకాశపు స్వామి మాట్లాడుతూ.. టైలర్ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం టైలర్ల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. ఏపీఎంఎస్ఐడీసీ చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కులవృత్తులను కాపాడుకునే బాధ్యత అందరిపైనా ఉందన్నారు. తాడేపల్లి జనసేన పార్టీ అధ్యక్షుడు మునిపాటి మారుతీరావు, మాజీ ఆప్కో ఛైర్మన్ గంజి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ● పెదనందిపాడులో టైలరింగ్ అసోసియేషన్ నాయకులు వెంకటేశ్వర్లు, బాషిద్, జార్జి, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. ● దుగ్గిరాల మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల(నార్త్)లోని 20 మంది బాల బాలికలకు దుస్తులు పంపిణీ చేశారు. విద్యా సామగ్రి, మిఠాయిలు అందజేశారు. ఈ సందర్భంగా షేక్ అస్గర్‌వలి అధ్యక్షుడిగా నూతన కమిటీ ఏర్పాటైంది. కార్యదర్శిగా సయ్యద్ ఈసుల్, ఉపాధ్యక్షుడిగా సిలార్ బుడే ఎన్నికయ్యారు. ● మేడికొండూరులో టైలర్స్ సంఘం గ్రామ అధ్యక్షుడు ఘఫార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.

మంగళగిరి గ్రామీణం: మాట్లాడుతున్న చిల్లపల్లి

మేడికొండూరులో...

గుంటూరు పశ్చిమ

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: ఉమ్మడి గుంటూరు

ఆర్డర్ 21 రూల్ 54 నోటీసు

మహారాజశ్రీ గుంటూరు స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఫర్ మొబైల్ వారి కోర్టులో

E.P.No.121/2020 in Dis.No.18/2015

బిట్వీన్:
మెస్సర్స్ కల్పతరువు చిట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ తరపున ఫోర్ మెన్ యస్.శ్రీనివాస రెడ్డి. ...డి.హెచ్.ఆర్

మరియు

షేక్ దస్తగిరి వగైరాలు. ...జె.డి.ఆర్స్ లు,

1వ జె.డి.ఆర్: షేక్ దస్తగిరి, తండ్రి.సైదా, నివాసం: 7-17-316/10, 7/7శ్రీనగర్, గుంటూరు.

పై నెంబరు ఇ.పి.లో 1వ జె.డి.ఆర్. అయిన మీకు ఆర్డర్ 21 రూల్ 54 నోటీసు నిమిత్తం ది.16-03-2026నకు వాయిదావేసినారు. కావున వాయిదా రోజు ఉ.గం.10-30ని.లకు పైకోర్టు వారి యెదుట హాజరై మీకు గల అక్షేపణలు తెలుపుకొనగలరు.
(శ్రీ కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం)
వాయిదా తేది:16-03-2026

కళ్యాణం కృష్ణ మూర్తి, డి.హెచ్.ఆర్.తరపు అడ్వకేట్, సీతారామ్ నగర్ 5వలైను, గుంటూరు, సెల్.94402 60914

వేలం ప్రకటన

IN THE COURT OF THE I ADDL. CIVIL JUDGE (SENIOR DIVISION): GUNTUR
E.P. 17/2025 in O.S. 27/2021

Between:
Patan Mahaboob Subhani. ....D.Hr
And
Akkumahanthi Pandu Ranga Prasad ..J.Dr

పై నెంబరు ఇ.పి.లో యస్టిహారు జారీకాబడి జప్తు ఖాయమైన జె.డి.ఆర్. తాలుకు దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తిని వేలం వేయుటకు శ్రీ కోర్టు వారు ది.17-03-2026కి వాయిదా వేసినారు. కావున వేలంలో పాల్గొనదలచిన వారు వాయిదా రోజు ఉ.గం.10-30ని.లకు పై కోర్టు వారి యెదుట హాజరై వేలంలో పాల్గొని పాట పాడుకొనవచ్చును.

A' Schedule: Guntur Dt., Nallapadu Sub-Dt., within the limits of Guntur Municipal Corporation Area, N.G.O.Colony, Extention Area, Venkatarao Nagar colony, D.No.121/3, 121/4, Door No.26-44-78 in Nallapadu(V) in an extent of 508sq.yds of site in which an apartment by name "SRI KRISHNA GOKULAM" being bounded by: East: 60Feet Municipal Road, South: Property of Mukkala Sadhasiva Reddy, Kamalaiah and others, West: Property of Yenireddy Subba Reddy and others, North: Property of Property of Tramkleen.

'B' SCHEDULE: In the above total extent an extent of 50.8sq.yards=42.47square meters of site consisting of Apartment by name 'SRI KRISHNA GOKULAM' a Flat in the Second floor, Flat No.301 within the below boundaries in 1550Sq.Ft., East: Common Corridor, Lift and Stair Case, South: Open to sky, West: Open to sky, North: Open to sky. With all appurtenances and common rights & Car Parking.
(శ్రీ కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం)

డి.హెచ్.ఆర్.విలువ:30,00,000/-
అమీను విలువ:50,00,000/-
మార్కెట్ విలువ:39,52,500/-
వేలం తేది:17-03-2026,
ధర్ సెల్ హయముకు:24-03-2026

బి. మురళీధర్, డి.హెచ్.ఆర్ తరపు అడ్వకేట్, నగరంపాలెం, గుంటూరు, సెల్ : 9849519808

26 మందికి ఉద్యోగోన్నతి

జిల్లాలో 26 మందికి జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు నుంచి సీనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించి పోస్టింగ్స్ ఇస్తూ జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జిల్లాలో 12, పల్నాడు 11, బాపట్ల ముగ్గురికి పదోన్నతి కల్పించారు.

వాడేస్తారు.. పడేస్తారు..!

కాలువల్లో గుట్టలుగా పేరుకుపోతున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు

గుంటూరు నగరం, న్యూస్‌టుడే

నగర పరిధిలో ప్లాస్టిక్ భూతం పెనుముప్పుగా మారుతోంది. నగరపాలక సంస్థలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు తూతూమంత్రంగా ఉండడంతో వ్యాపారులు సంబంధిత సామగ్రిని బహిరంగంగానే విక్రయిస్తున్నారు. ప్రజలు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, టీస్టాల్స్, మాంసం, చికెన్ విక్రయ దుకాణాల్లో ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ బాటిళ్లను వినియోగిస్తున్నారు. చివరికి మందులు దుకాణాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రజలు, వ్యాపారులు వీటిని వాడిన అనంతరం ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. దీంతో ప్రధాన మురుగు కాల్వలు, అంతర్గత వీధులు, రహదారుల పక్కన టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి.

మొక్కుబడి దాడులతో సరిపెట్టి...

నగరంలో మురుగునీటితోపాటు వరద నీరు ప్రవహించే కాల్వల్లో ఎక్కడ చూసినా నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు గుట్టలుగా పేరుకుపోయి ఉంటున్నాయి. దీంతో మురుగు ముందుకు కదలడం లేదు. ఫలితంగా కాలువల నుంచి దుర్వాసన వెదజల్లుతోంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలు నియంత్రించాల్సిన నగరపాలక సంస్థ అధికారులు మొక్కుబడిగా దాడులు చేస్తున్నారు తప్ప.. కఠిన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో వ్యాపారులు నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను బహిరంగంగా విక్రయిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు.

ఇంటింటి చెత్త సేకరణలో చిత్తశుద్ధి కొరవడి... పీకలవాగులో ఎక్కడ చూసినా నిసేధిత ప్లాస్టిక్ వస్తువులు పేరుకుపోయి దర్శనమిస్తున్నాయి. బ్రాడీపేట, కోబాల్ట్ పేట, అంకమ్మనగర్ తదితర ప్రాంతాల పరిధిలో ఉన్న వాగులో టన్నుల కొద్దీ వ్యర్థాలు చేరుతున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు వీటిని తొలగించిన రెండు రోజులకే మళ్లీ వస్తున్నాయి. ఇంటింటి చెత్త సేకరణ పూర్తిస్థాయిలో అమలు జరగకపోవడంతో వ్యర్థాల సమస్య వేధిస్తోంది. నివాసగృహాల నుంచి పారిశుద్ధ్య కార్మికులు రోజూ వ్యర్థాలు తీసుకెళ్లకపోవడంతో ప్రజలు సమీపంలోని మురుగు కాల్వలు, రోడ్ల పక్కన పడేస్తున్నారు. వీటిని మూగజీవాలు తిని మృత్యువాత పడుతున్నాయి. స్వచ్ఛాంధ్ర పేరుతో కార్యక్రమాలు చేస్తున్నా.. ఆచరణలో చిత్తశుద్ధి కనిపించడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి పెట్టి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పీకలవాగులో ప్రవాహానికి అడ్డుపడుతున్న వ్యర్థాలు

'రాష్ట్రంలో ప్రజాసమస్యలేమీ లేవా'

కలెక్టరేట్: రాష్ట్రంలో కల్తీ లడ్డూ తప్ప.. ప్రజల సమస్యలు లేవా అని ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ ప్రశ్నించారు. గుంటూరులో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ విభజన హామీల అమలుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, ప్రతిపక్ష వైకాపా పోరాడకపోవడం దురదృష్టకరమన్నారు. తెలుగు రాష్ట్రాల సమస్యలపై ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోసం పదకొండేళ్లుగా ప్రయత్నిస్తున్నా దొరకడం లేదన్నారు. సమావేశంలో డాక్టర్ టి. సేవా కుమార్, పన్నాల సత్యనారాయణమూర్తి, తాటికొండ నరసింహారావు, రవితేజ పాల్గొన్నారు.

ఉత్తమ మార్కులు సాధిస్తే విహారయాత్రకు తీసుకెళ్తా

మాట్లాడుతున్న ఎమ్మెల్యే గళ్లా మాధవి

పట్టాభిపురం: పశ్చిమ నియోజకవర్గం నుంచి 1328 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. ఉత్తమ మార్కులు సాధించిన 50 మందిని ఎంపిక చేసి విహారయాత్రకు తీసుకువెళ్తామని ఎమ్మెల్యే గళ్లా మాధవి పేర్కొన్నారు. ఎస్‌కేబీఎం పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక మోటివేషన్ కార్యక్రమం జరిగింది. మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే పబ్లిక్ పరీక్షలను ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎలా ఎదుర్కోవాలో విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. శ్రీ భ్రమర టౌన్‌షిప్స్ అధినేత గళ్లా రామచంద్రరావు మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.

PASSPORT LOST

I **Majeti Saivalli Lakshmi Seershika D/o Srinivasa Murthy**, Aged about 25 years, R/o 2-14-307, 8th Lane, Syamala Nagar, towards Railway Track, Guntur, A.P. I have Lost my **Passport No. V3161266**, Issued Dt.12-10-2021 & Expiry Dt.11-10-2031. I am going from my House Pattabhipuram Area for Xerox purpose.
If Found please Call
9177467947

ది ఏలూరి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్
డి.నెం.5-37-175, 4/11, బ్రాడీపేట, మెయిన్ రోడ్, గుంటూరు-2. ఫోన్స్: 0863-2230888, 7282923737

10.75%
డివిడెండు రిజర్వు బ్యాంకు అనుమతితో "ప్రిఫరెన్సు షేర్లు" జారిచేస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఏలూరి బ్యాంక్ ఒక్కటే ఇస్తుంది.
కావున అందరూ వినియోగించుకోవలసిందిగా కోరుచున్నాము.

కనీస పెట్టుబడి రూ.10,000/-
గరిష్ట పెట్టుబడి రూ.18,00,000/-
ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే
ఆసక్తి కలవారు సంప్రదించండి:
8712319239

పనితీరు మెరుగుపర్చుకోండి

గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు, రేషన్ డీలర్లకు జేసీ సూచన

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: ఐవీఆర్ఎస్ సర్వేలో ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చేలా గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు, చౌకధర దుకాణదారులు పనితీరు మెరుగుపర్చుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ సూచించారు. కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్.శంకరన్ హాలులో శనివారం గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు, రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీల గురించి ప్రజల నుంచి తక్కువగా స్పందన వస్తుందని, సిలిండర్ల సరఫరా చేసే సిబ్బంది వినియోగదారుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, అటువంటి ప్రక్రియ పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. ఇటువంటివి మళ్లీ పునరావృతమైతే వారిని తొలగించాలని సూచించారు. చౌకధర దుకాణాలలో కూడా ప్రజల నుంచి ప్రతికూల స్పందన ఉందని, తద్వారా జిల్లాకు చెడ్డపేరు వస్తుందన్నారు. విభిన్నప్రతిభావంతులు, వృద్ధుల ఇంటివద్దకే వెళ్లి రేషన్ సరకులు అందించాలని, దుకాణాల నిర్వహణలో సమయపాలన పాటించాలని సూచించారు. కార్యదర్శులతో డీలర్లు మర్యాదగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో డీఎస్‌వో పి.కోమలిపద్మ పాల్గొన్నారు.



మాట్లాడుతున్న జేసీ అశుతోష్ శ్రీవాస్తవ

మేలైన యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించండి

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: అభ్యాసపూర్వక అనుభవ జ్ఞానంతో విద్యార్థులు సేద్యంలో రైతులకు ఎదురవుతున్న సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనవచ్చని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం ఏడీఆర్ డాక్టర్ ఎన్వీవీఎస్ దుర్గాప్రసాద్ అన్నారు. 2025-26 ఏడాదిలో రబీ సీజన్‌కు బాపట్ల, సీఏస్ పురం, మార్కాపురం వ్యవసాయ కళాశాలలకు చెందిన విద్యార్థులు గుంటూరు జిల్లాలోని 9 మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో గ్రామీణ అవగాహన కృషి అనుభవ కార్యక్రమంలో పాల్గొన్నారు. శనివారం గుంటూరులోని లాంఫాం ఆడిటోరియంలో గుంటూరు ఏరువాక కేంద్రం సమన్వయకర్త ఎ.మనోజ్ అధ్యక్షతన అవగాహన సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గ్రామాల్లో రైతుల పరిస్థితులను, సాగు విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించి మేలైన యాజమాన్య పద్ధతులు, వంగడాలు, ఉత్పత్తులకు విలువ జోడించే అవకాశాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. 100 రోజుల కార్యక్రమంలో ఎంతో అనుభవం పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. లాంఫాం మొక్కల జన్యుశాస్త్ర శాస్త్రవేత్త సీహెచ్.రాజ్, విద్యార్థులు పాల్గొన్నారు.

ఏడీఆర్ దుర్గాప్రసాద్, శాస్త్రవేత్తలు మనోజ్, రాజ్‌లతో విద్యార్థినులు

36వ వర్ధంతి

మరణం: 01.03.1990

కీ.శే. శ్రీ బండ్లమూడి సుబ్బయ్య గారు
వ్యవస్థాపక అధ్యక్షులు: RVVN కాలేజి, ధరణికోట, అమరావతి

మీరు మా నుండి దూరమై 36 సంవత్సరములు గడిచిననూ మీ మధురస్మృతులు మా మదిలో సదా పదిలం. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...

కుటుంబ సభ్యులు

వేలం ప్రకటన

In The Court of the Hon'ble IIIrd Addl. Junior Civil Judge, Guntur
E.P. No. 264/2023 in A A/CF No. 994/2021

Between: M/s. Margadarsi Chit Fund Pvt. Ltd., Bala Nagar, Branch ... Decree Holder
and
Mr. M.Srivarama Krishna Reddy and Others ... Judgement Debtors

పై నెంబరు E.P. లో Decree Holder కు రావలసిన బాకీ నిమిత్తము Mr. Siva Rama Krishna Reddy, S/o. M. Sambasiva Reddy ...JDR-1 కి చెందిన ఈ దిగువ షెడ్యూల్ దాఖలా స్థిరాస్థి ది. 18-03-2026 తేదిన పై కోర్టు ఉత్తర్వుల మేరకు వేలం జరిపించుటకు ఉత్తర్వులు పొందియున్నారు. ది. 18-03-2026 తేదిన శ్రీ కోర్టు వారి ఎదుట వేలం జరుగునని వేలంలో పాల్గొన దలచినవారు పై కోర్టు వారి ఎదుట హాజరు అయి వేలపు షరతులకు లోబడి పాల్గొనవచ్చునని ఇందుమూలముగా తెలియజేయడమైనది.

Document No. 3831/2015, Dated 22-06-2015, SRO, Koretipadu.

షెడ్యూలు: All that Dilapitated (Condition), House No. 4-5-60/14 Asst. No. 5261/B/2 admeasuring 195.44 Sq. Yds in D.No. 34/1, Situated at Sai Baba Road area, Koretipadu Village & Mandal, Guntur Sub-Urban, Guntur Town, Guntur Dist, and Boundaries as follows: **North:** Property of N.Govindamma, **South:** 20' Ft Wide Road left by M.Sambhi Reddy, **East:** Boundary of Property of A. Sambaiah, **West:** Property of A. Uday Kumari.

D.H.R. Value **Rs. 40,00,000/-**
Amin Value **Rs. 58,00,000/-**
వేలం వాయిదా Date: **18-03-2026**
(శ్రీ కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం)

ఇట్లు, Smt. **D.S.K. Kumari**, Mr. **K.Srineevas**, Mr. **K.Seetha Ramaiah**, Advocate for D.H.R., 1/5 Brodipet, Guntur. Mobile Nos. **96039 11172, 80085 36566**

ఆరోగ్యకర సమాజ నిర్మాణమే లక్ష్యం..

పట్టాభిపురం, న్యూస్‌టుడే: ఆరోగ్యకర సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే గళ్లా మాధవి పేర్కొన్నారు. పీ-4 కార్యక్రమంలో భాగంగా మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్.అగ్రహారంలోని బాలాజీ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలో 19,000 బంగారు కుటుంబాలను గుర్తించామని, 11,000 కుటుంబాలకు విద్య, వైద్యం, ఉపాధి వంటి రంగాల్లో మార్గదర్శకుల ద్వారా దత్తత తీసుకుని సహాయం అందిస్తున్నామన్నారు. ఉచిత వైద్య శిబిరంలో పేదలకు ఉచిత ఓపీ సేవలతోపాటు అవసరమైన వారికి మందులు, పరికరాలు అందజేస్తున్నామన్నారు. ఎంతో విలువైన ఎండోస్కోపిక్, ఈసీజీ పరీక్షలను కూడా ఉచితంగా చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు పంపుమర్తి కల్పన, సంగమేశ్వరరావు, సంజూష, అజయ్, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఛైర్మన్ పావులూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ★ 60వ సచివాలయం పరిధిలోని అడపా బజార్‌లో ఎమ్మెల్యే గళ్లా మాధవి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసారు. కార్పొరేటర్ నిమ్మల రమణ, తెదేపా నాయకులు సింహాద్రి కనకాచారి, ఉప్పుతల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

పీడీఎస్‌యూ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

గోరంట్ల, న్యూస్‌టుడే: విజయవాడలో మార్చి 3, 4 తేదీల్లో జరగనున్న పీడీఎస్‌యూ జాతీయ మహాసభల పోస్టర్లను గుంటూరు అరండల్‌పేటలోని మాదాల నారాయణ స్వామి భవన్‌లో శనివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు యు.గనిరాజు, బాల, కె.ఆనంద్, త్రినాథ్, గంగారావు, జ్ఞానప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

సృజనాత్మకతకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం

సెయింట్ ఆన్స్ మహిళా కళాశాలలో ప్రదర్శనలు తిలకిస్తున్న ప్రిన్సిపల్ సంధ్య

చైతన్యపాఠశాలలో నమూనాలు చూసి విద్యార్థినులతో మాట్లాడుతున్న ఏజీఎం నూతలపాటి అంజయ్య

జడ్పీ ప్రాంగణంలోని శ్రీసత్యసాయి విద్యావిహార్ పాఠశాలలో..

న్యూస్‌టుడే బృందం: విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు దోహదం చేస్తాయని వక్తలు పేర్కొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శనివారం నగరంలోని వివిధ కళాశాలలు, పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నమూనాలు రూపొందించి ప్రదర్శించారు.

జేకేసీ కళాశాలలో..

ప్రాడిజి పాఠశాలలో విద్యార్థుల ప్రదర్శన

ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గం ఎన్నిక నేడు

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: జీఎంసీ ఎన్టీఆర్ స్టేడియం స్విమ్మింగ్ పూల్ సొసైటీ పాలకవర్గం ఎన్నికకు ఆదివారం పోలింగ్ జరగనుంది. ఈ మేరకు నగరపాలకసంస్థ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 2,160 మంది ఓటు హక్కు వినియోగించుకుంటారు. బృందావన్‌గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియంలో మూడు బూత్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అనంతరం ఓట్లు లెక్కిస్తారు.

ఘనంగా బ్రహ్మోత్సవాలు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: స్థానిక బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయం 27వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం హనుమత్ వాహనంపై శోభాయాత్ర, డాక్టర్ కోగంటి వెంకట రంగనాయకి ఆధ్వర్యంలో లలిత సహస్రనామ పారాయణ, సాయంత్రం గరుడ వాహన సేవ జరిగాయి. ఆధ్యాత్మిక సభా కార్యక్రమాల్లో సీతారామానుజాచార్యస్వామి, కాకినాడ ప్రణవాశ్రమం సుమిత్రానంద సరస్వతి మాతాజీ అనుగ్రహభాషణం చేశారు. ఈదర రత్నారావు రచించిన పంచ భూతాత్మక శైవ క్షేత్రాలు పుస్తకాన్ని బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు ఆవిష్కరించారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, గుదిమెళ్ల కూర్మానాథస్వామి, మాదల రత్నగిరిబాబు, కొత్త సుబ్రహ్మణ్యం, కారంశెట్టి లోకేశ్‌గుప్త, చిలుకూరి నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న అతిథులు, నిర్వాహకులు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: స్థానిక మారుతీనగర్ కంచి కామకోటి పీఠ మారుతీదేవాలయ ప్రాంగణంలో శనివారం సిద్ధిబుద్ధి సమేత గణపతిస్వామి కల్యాణం జరిగింది. 40 మంది దంపతులు కల్యాణం నిర్వహించారు. అనంతరం అన్న సంతర్పణ జరిగింది. కార్యక్రమాలను ఆలయ పాలకమండలి కార్యదర్శి తంగిరాల శ్రీనివాస్ పర్యవేక్షించారు.

విఘ్నేశ్వరస్వామి కల్యాణం

అంబటి రాంబాబుకు పరామర్శ

కలెక్టరేట్ న్యూస్‌టుడే: మాజీ మంత్రి అంబటి రాంబాబును శనివారం పలువురు వైకాపా నేతలు పరామర్శించారు. వైకాపా మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, తెల్లం బాలరాజు, గుంటూరు నగర వైకాపా అధ్యక్షురాలు నూరిఫాతిమా అంబటిని పరామర్శించారు.

ఆకట్టుకున్న పౌరాణిక పద్య నాటకాలు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: స్థానిక వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి సౌజన్యంతో గుంటూరు పౌరాణిక కళాకారుల సాంస్కృతిక సంక్షేమ సంఘం 29వ వార్షికోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలుత డాక్టర్ ఫణికుమార్ బృందం పాత తెలుగు చలనచిత్రాల్లోని మధుర గీతాలను ఆలపించింది. అనంతరం గణపతి మహాత్యం నాటక ప్రదర్శన జరిగింది. గయోపాఖ్యానంలో యుద్ధ సన్నివేశం, రామాంజనేయ యుద్ధం నాటకంలో యుద్ధ ఘట్టం, సత్యహరిశ్చంద్ర నాటకం ప్రదర్శించారు. కార్యక్రమాలను సంఘం అధ్యక్షుడు నల్లక శ్రీనివాసరావు పర్యవేక్షించారు.

ప్రథమ వర్ధంతి

ఎప్పుడూ నవ్వుతూ
అందరినీ నవ్విస్తూ,
ఉన్నత విధ్యనభ్యసించి,
ఉన్నత స్థాయికి ఎదిగి
మాకు తోడుగా వున్న నీవు
మా నుండి దూరమై
సంవత్సరకాలం గడిచిననూ
నీ జ్ఞాపకాలు మరువలేకున్నాము.
నీ ఆత్మకు శాంతి కలగాలని
భగవంతుని ప్రార్ధిస్తూ...
సదా నీ జ్ఞాపకాలతో...

నాన్న - అమ్మ
యడ్లపల్లి దశరధరామయ్య - సుధారాణి
మరియు
కుటుంబసభ్యులు
& బంధుమిత్రులు

కీ॥శే॥ శ్రీ యడ్లపల్లి ఈశ్వర్‌చంద్ర
జననం : 06-02-1987 మరణం : 12-03-2025

యన్.టి.ఆర్. స్టేడియం
పాలకవర్గ ఎన్నికలు - 2026
పోలింగ్ తేది : 01-03-2026 ఆదివారము
సమయం : ఉ॥గం॥ 7.00 నుండి మ॥గం॥ 2.00 వరకు
టి.డి.పి, జనసేన, బి.జె.పి ప్యానల్ అభ్యర్ధులు

బ్యాలెట్ నెం.	అభ్యర్ధి పేరు	
2.	వజ్జా రామకృష్ణ సెక్రటరీ అభ్యర్ధి	✓
3.	ఇనుకొల్లు వెంకట రత్తయ్య ఈ.సి.మెంబర్ (పురుషుల) అభ్యర్ధి	✓
11.	హనుమంత రావు గోనుగుంట్ల ఈ.సి.మెంబర్ (పురుషుల) అభ్యర్ధి	✓
1.	గుంటుపల్లి యామిని శివజ్యోతి ఈ.సి.మెంబర్ (మహిళా) అభ్యర్ధి	✓
2.	లగడపాటి అంజలి ఈ.సి.మెంబర్ (మహిళా) అభ్యర్ధి	✓

గౌరవనీయులైన యన్.టి.ఆర్. స్టేడియం సభ్యులు తమ అమూల్యమైన ఓటును టి.డి.పి, జనసేన, బి.జె.పి కూటమి ప్యానల్ అభ్యర్ధులను అఖండ మెజార్టీతో గెలిపించ ప్రార్థన.

గమనిక : గౌరవ సభ్యులు మెంబరుషిప్ కార్డ్ లేని ఎడల ఆధార్ కార్డ్‌తో పాటు ఏదైన ఫోటో గుర్తింపు కార్డుతో ఓటు వేయవచ్చు.

గౌరవ సభ్యులు పేరు ప్రక్కన ✓(టిక్) గుర్తువేసి ఓటు వేయుగలరు.

FURNITURE & LIFESTYLE EXPO™

సగం ధరకు ఫర్నిచర్ అమ్మకం
టైమింగ్ : 10.30 AM - 8.30 PM

1, 2 మార్చి - 2026
ఎ కన్వెన్షన్ సెంటర్, గుంటూరు
అమరావతి రోడ్, హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఎదురుగా

2 రోజులు మాత్రమే • ఉచిత ప్రవేశం

PROMPT | VISITORS ENQUIRY : 8925517412 | 7845769332

(c) eenadu

15 లోగా పనులు పూర్తి చేయాల్సిందే

ఏప్రిల్ 1 నుంచి వీబీ జీ రామ్ జీ అమలు

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే

కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీ రామ్ జీ పథకాన్ని తీసుకురావడంతో ఉపాధి పనుల పూర్తికి ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లాలో ఈ పథకంలో మెటీరియల్, లేబర్ కాంపోనెంట్ కింద చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాలతోపాటు ఇతర పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మార్చి 15 లోపు పనులు పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు ఆయా విభాగాల వారీగా నివేదికలు తయారుచేసే పనిలో నిమగ్నమయ్యారు.

గనికపూడిలో నిర్మించిన సీసీ రోడ్డు

సీసీ రోడ్లపై దృష్టి

జిల్లాలో 241 సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 29 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికి 120 రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 20 శాతం చివరి దశలో ఉన్నాయి. మిగిలిన పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పల్లె పండగ 2.0లో గ్రామీణ ప్రాంతాల్లో 256 పశువుల షెడ్లు నిర్మించేందుకు నిధులివ్వగా.. 125 యూనిట్లు పూర్తి చేశారు. 12 పంచాయతీ భవనాల నిర్మాణాలకు రూ.32 లక్షలు చొప్పున మంజూరు చేయగా.. వివిధ దశల్లో ఉన్నాయి. తాడికొండ, మంగళగిరి, ప్రత్తిపాడు, పొన్నూరు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గాల్లో సామాజిక పశువుల వసతిగృహాలను మంజూరు చేశారు. వీటికి ప్రభుత్వం స్థలాలు చూపాల్సి ఉండడంతో పనులు ప్రారంభించలేదు. జాబ్‌కార్డులు పొందిన శ్రామికులకు 2025-26 సంవత్సరంలో 20 లక్షలకు.. 18 లక్షల పనిదినాలు కల్పించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వీబీ జీ రామ్ జీ అమల్లోకి రానుండడంతో ఉపాధి హామీ స్థానంలో నూతన సాఫ్ట్‌వేర్ రానుంది. నిబంధనలూ మారనున్నాయి. వీటిపై అధికారులు, ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి అవగాహన కల్పిస్తారు. ప్రజలకు కలిగే ప్రయోజనాలపై విస్తృత ప్రచారం చేయనున్నారు.

రామోజీ ఫిల్మ్‌సిటీలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు

ఈ నెల 31 వరకు అవకాశం

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: రంగమేదైనా తమకు సాటి లేదని మహిళామణులు చాటిచెబుతున్నారు. వారి స్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకొనే వేళ రామోజీ ఫిల్మ్‌సిటీ మార్చి నెలను అతివలకు అంకితం చేస్తూ మాసోత్సవాలను నిర్వహిస్తోంది. నేటి నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక ఆఫర్లతో మహిళలు ఫిల్మ్‌సిటీని సందర్శించేందుకు వీలు కల్పించింది. వివిధ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని వయసుల మహిళలు సినీ ప్రపంచంలో వినోదం, విహారం, సినిమాటిక్ వైభవాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. రామోజీ స్టూడియో టూర్‌లో అద్వితీయ సినిమా సెట్ల వీక్షణం, లైవ్ షోలు, రైడ్స్, సాహసాల నెలవు సాహస్ సందర్శన, అలరించే పక్షుల పార్కు, సీతాకోకచిలుకల గార్డెన్, మోషన్ క్యాప్చర్, వర్చువల్ షూట్, మాయాలోక్ ఇలా ఎన్నో ఆకర్షణలను తిలకించవచ్చు.

సద్వినియోగం చేసుకోండి..

రామోజీ ఫిల్మ్‌సిటీ మహిళా దినోత్సవ ఆఫర్‌లో భాగంగా అన్ని వయసుల మహిళలకు ఒకరికి రూ.1111 + జీఎస్‌టీ, కనీసం 11 మంది బృందంగా వస్తే ఒక్కొక్కరికి రూ.999 + జీఎస్‌టీతో ప్రవేశ రుసుం ఉంటుంది. బృందాలుగా వచ్చి వేడుకలు మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి ఇదే మంచి తరుణం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళా మాసోత్సవాల్లో పాల్గొని మరిచిపోలేని మధురానుభూతి పొందండి.

మరిన్ని వివరాలకు..
www.ramojifilmcity.comలో లాగిన్ అవ్వండి. లేదా 76598 76598కు కాల్ చేయండి.

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా
అన్ని కులాల (డివోర్స్/విడో/విడోవర్) వధూవరులకు సువర్ణావకాశం
నేడు అన్ని కులాల (డివోర్స్/విడో/విడోవర్) వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, అన్ని కులాల (డివోర్స్/విడో/విడోవర్) వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు నేడు (1 మార్చి 2026) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.
మరిన్ని వివరాలకు 92475 20500 & 95501 28306 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.
ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్లో యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు పైన తెలిపిన ఫోన్ నెంబర్లను సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.
చిరునామా: ఈనాడు కార్యాలయం, 9వ లైను, పోలీసుస్టేషన్ ఎదురుగా, అరండల్‌పేట, గుంటూరు

దేశాన్ని మొదటి స్థానంలో నిలిపే బాధ్యత యువతదే

తుళ్లూరు, న్యూస్‌టుడే: యువత శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రతిభ చూపి దేశాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాలని ఇస్రో మాజీ ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. 2047 వికసిత భారత్ లక్ష్య సాధనకు సాంకేతిక ఆవిష్కరణలు అవసరమని ఆయన పేర్కొన్నారు. రాజధాని అమరావతిలోని వీఐటీ-ఏపీ వర్సిటీ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ఆధ్వర్యంలో జాతీయ విజ్ఞాన దినోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. 1957లో అరువు తీసుకొని మొట్టమొదటి శాటిలైట్‌ను ప్రారంభించిన భారతదేశం..ఇప్పుడు ఇతర దేశాల శాటిలైట్‌లను ప్రయోగించే స్థాయికి చేరిందన్నారు. చంద్రయాన్-4, మార్స్ ప్రాజెక్టులపై నిరంతరం పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. దేశానికి శాస్త్ర, సాంకేతిక రంగంలో సేవలందించిన సీవీ రామన్‌ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. గౌరవఅతిథి ప్రొ. ప్రశాంత కె. పాణిగ్రాహి (డైరెక్టర్ ఆఫ్ సెంటర్ ఫర్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్‌వోఏ యూనివర్సిటీ, భువనేశ్వర్) మాట్లాడుతూ.. దేశ ప్రగతిలో శాస్త్రవేత్తల కృషిని వివరించారు. వీసీ డా.పి ఆరుళ్మోళివర్మన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజన, ఆవిష్కరణ సామర్థ్యాలను పెంపొందించేందుకు కావాల్సిన సౌకర్యాలను వర్సిటీ కల్పిస్తోందన్నారు. కార్యక్రమంలో మాజీ డీఆర్‌డీవో శాస్త్రవేత్త ప్రొ.రావు తటవర్తి, డా.రాజ్‌కుమార్ ఎలగిరి రామలింగం (ఏ.ఐ గవర్నర్ లీడర్, ఎంఫాసిస్, బెంగళూరు), రిజిస్ట్రార్ డా.జగదీష్ చంద్ర ముదిగంటి, డీన్ ప్రొ.ఎస్.శ్రీనివాస్, కెమిస్ట్రీ విభాగాధిపతి డా.రమాకాంత్ ఇల్లా, కార్యక్రమ కన్వీనర్ డా.మన్మథరావు, డా.ఖాదీర్‌పాషా, ఎన్. డా.నాగార్జున్, అధ్యాపకులు పాల్గొన్నారు.

◆ గుంటూరు, విజయవాడ ప్రాంతాల నుంచి 30 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం అతిథులను వర్సిటీ యాజమాన్యం సత్కరించింది.

మాట్లాడుతున్న ఇస్రో మాజీ ఛైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్, వేదికపై అతిథులు, ఏపీ వీఐటీ యూనివర్సిటీ ప్రతినిధులు

నేటి నుంచి భవన నిర్మాణ కార్మిక పథకాల పునరుద్ధరణ

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన పలు పథకాలను పునరుద్ధరిస్తూ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి నిర్ణయించిందని కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎ.గాయత్రీదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 1వ తేదీ నుంచి భవన నిర్మాణ కార్మికులకు వివాహ కానుక, ప్రసూతి సహాయం(కాన్పు), సహజ మరణం, అంత్యక్రియలు వంటి పథకాలను తిరిగి ప్రారంభించిందని తెలిపారు. కార్మికులు తప్పనిసరిగా కార్మికశాఖ గుర్తింపు కార్డు పొందాలని, ఇప్పటికే కార్డు పొందిన వారు వాటిని నవీకరించుకోవాలన్నారు. పథకాల వర్తింపునకు గుర్తింపు కార్డు పొందడం, నవీకరించుకోవడం తప్పనిసరని తెలిపారు.

బేబీ కిట్ల ఊసే లేదు..!

బాలింతల ఎదురుచూపులు

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే

తెనాలి జిల్లా ఆసుపత్రిలో చంటిబిడ్డకు దుస్తులు చుట్టిన తల్లి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన శిశువుల సంరక్షణకు ఇచ్చే బేబీకిట్లు ఊసే లేదు. ఇక్కడకు కాన్పుకు వచ్చే వారంతా పేద మహిళలు. ఈ ఆసుపత్రిలో వసతులు బాగుంటాయని, అనుభవం గల వైద్యులు ఉన్నారని, అత్యాధునిక పరకరాలతో వైద్య సేవలందిస్తున్నారని పేరొందడంతో సుదూర ప్రాంతాల నుంచి గర్భిణులు వస్తున్నారు. నవజాత శిశు సంరక్షణ, పుట్టుకతో వచ్చిన లోపాలు గుర్తించి సరి చేసే కేంద్రాలు జిల్లా ఆసుపత్రికి అదనపు హంగులు. ఏటా ఈ ఆసుపత్రిలో 1,500 కాన్పులు జరుగుతున్నాయి. ఇక జిల్లాలోని పీహెచ్‌సీలలో గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు 1,250 మంది పిల్లలు పుట్టారు. బేబీ కిట్లు ఇవ్వకపోవడంతో బిడ్డలను సంరక్షించేందుకు తల్లులు పాత దుస్తుల్లో పడుకోబెడుతున్నారు. ఇలా చేయడం వల్ల ఒక్కొక్కసారి బిడ్డలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం లేక పోలేదు. వీరికి సురక్షితమైనవి బేబీకిట్లు. ఇవి బయట మార్కెట్‌లో అధిక ధర పలుకుతున్నాయి. శిశువుల రక్షణ కోసం గత తెదేపా ప్రభుత్వం ఎన్టీఆర్ బేబీ కిట్లను ఉచితంగా అందజేసింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం వీటిని అందజేస్తుందని పేద బాలింతలు ఎదురు చూస్తున్నారు.

ఎస్‌ఆర్‌ఎంలో ఇండో-జర్మన్ శాస్త్రవేత్తల సమావేశం

తుళ్లూరు, న్యూస్‌టుడే: అమరావతిలోని ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో శనివారం ఇండో-జర్మన్ శాస్త్రవేత్తల ప్రత్యేక సైంటిఫిక్ సమావేశం జరిగింది. నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకుని యూనివర్సిటీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వర్సిటీ బయోలాజికల్ సైన్స్ విభాగాధిపతి డా.జయశీలన మురుగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీసీ ఆచార్య సతీష్‌కుమార్, రిజిస్ట్రార్ ఆర్.ప్రేమ్‌కుమార్‌తో పాటు జర్మనీ నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు డా.థామస్ అల్టర్, డా.ఉవే రోస్లేర్, డా. రాబర్ట్‌క్లోప్ఫన్స్, డా.అనికప్రీలు హాజరయ్యారు. మైక్రోబియల్ ఫుడ్ సేఫ్టీ, మాలిక్యులర్ ఎపిడెమియాలజీ, వెటర్నరీ పాథాలజీలపై చర్చించారు. తొలుత ప్రఖ్యాత శాస్త్రవేత్త సీవీ రామన్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు.

సీవీ రామన్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న శాస్త్రవేత్తలు, వర్సిటీ ప్రతినిధులు

విభిన్నప్రతిభావంతుల వినతుల స్వీకరణ

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: విభిన్న ప్రతిభావంతుల నుంచి వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అన్నారు. కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్.శంకరన్ హాలులో శనివారం విభిన్న ప్రతిభావంతుల సమస్యలపై వినతులు స్వీకరించారు. తొలుత అర్జీదారుల వద్దకే వెళ్లి కలెక్టర్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి, ఇంటిస్థలాలు, వికలాంగుల పూర్తి స్థాయి పింఛను కోసం ఇచ్చిన వినతులను సంబంధిత అధికారులకు అందజేసి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. 46 అర్జీలు అందాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో ఎన్.ఎస్.కె.ఖాజావలి, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వెంకటరవణప్ప, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పొంతన లేని సమాధానాలు చెబుతున్న నీలాద్రి

◆ పవన్ అభిమానిగా గుర్తించిన పోలీసులు

◆ జనసేన కార్యాలయంలో కార్ల ధ్వంసం కేసులో పురోగతి

ఈనాడు, అమరావతి: మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలోకి ప్రవేశించి, రెండు కార్లను ధ్వంసం చేసిన నారద నీలాద్రిని శనివారం పోలీసులు లోతుగా విచారించారు. అతను పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. ఇంజినీరింగ్ విద్య అభ్యసించి, కంప్యూటర్ సెంటర్‌లో పనిచేసిన అనుభవం ఉండటంతో అతని వ్యక్తిగత, వృత్తిగత అంశాలపై పోలీసులు ఆరా తీశారు. సామాజిక మాధ్యమాలు, ట్విటర్, ఫేస్‌బుక్‌లలో అతని పోస్టులను పరిశీలించగా.. అతను నాలుగేళ్లుగా పవన్ కల్యాణ్‌కు అభిమానిగా ఉన్నట్లు గుర్తించారు. అతని స్నేహితులను ఆరా తీయగా మరికొన్ని విషయాలు తెలిశాయి. పవన్ కల్యాణ్ అభిమానిగా ఆయన్ను కలవడానికి వచ్చానని నీలాద్రి పోలీసులకు తెలిపినట్లు సమాచారం. తాను అసహనానికి గురై దాడి చేసినట్లు విచారణలో చెప్పాడని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.

సమాజహిత ఆవిష్కరణలు అవసరం

గుంటూరు రూరల్, న్యూస్‌టుడే: విద్యార్థులు ప్రముఖ శాస్త్రవేత్త సీవీ రామన్ స్ఫూర్తితో నూతన ఆవిష్కరణలు చేయాలని ప్రముఖ సాంకేతిక నిపుణులు, ఏఐ బయోటెక్నాలజీ ఫౌండర్ డాక్టర్ రామారావు కన్నెగంటి అన్నారు. ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన సైన్స్ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా వినూత్న ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలన్నారు. తొలుత సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కళాశాల అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు జాగర్లమూడి మురళీమోహన్, డాక్టర్ జగదీష్, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయపాటి గోపాలకృష్ణ, కోశాధికారి డాక్టర్ కొండబోలు గోపాలకృష్ణ, ప్రిన్సిపల్ డాక్టర్ కొల్లా శ్రీనివాస్, అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్లు రవీంద్ర, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సీవీ రామన్ చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న కళాశాల ప్రతినిధులు

ప్రభుత్వ వైద్య కళాశాలకు విరాళం

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ భాష్యం రామకృష్ణ జన్మదినం సందర్భంగా భాష్యం పేరమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ తరపున వైద్య కళాశాలకు రూ. 4.50 లక్షల విరాళాన్ని అందజేశారు. భాష్యం రామకృష్ణ కుమార్తె జనని, ప్రిన్సిపల్ హరిబాబు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారికి విరాళం చెక్కును అందజేశారు. ట్రస్ట్ తరపున ఏటా వైద్య కళాశాలకు సాయం అందజేస్తున్నామని గతేడాది జీజీహెచ్‌కి ఐదు శీతలీకరణ యంత్రాలను అందజేశామని ప్రిన్సిపల్ హరిబాబు చెప్పారు.

ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారికి చెక్కు అందజేస్తున్న భాష్యం జనని, హరిబాబు

'సమ్మె కాలాన్ని ఆన్‌డ్యూటీగా పరిగణించండి'

కలెక్టరేట్(గుంటూరు): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లోని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆప్కాబ్, సహకార శాఖ ఉన్నతాధికారులకు ఉద్యోగుల తరపున ఏపీ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐకాస రాష్ట్ర అధ్యక్షులు మొవ్వా వెంకటేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. పలుదఫాలుగా ఉద్యమాలు నిర్వహించాక ప్రభుత్వం తమను పిలిచి చర్చించి పలు సమస్యలను పరిష్కరించిందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులకు 20 శాతం మధ్యంతర భృతి మంజూరు, గ్రాట్యుటీ పరిమితిని రూ.4 లక్షలకు పెంచడం, ఉద్యోగులకు రూ. 5 లక్షల బీమా కల్పించడం హర్షణీయమన్నారు. ఈ అంశాలపై ప్రభుత్వం రాతపూర్వకంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. మరి కొన్ని డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. సమ్మె కాలాన్ని ఆన్‌డ్యూటీగా పరిగణించి వేతనం చెల్లించాలని కోరారు. పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణ క్రమంలో 2019లో నియమించిన ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు.

యువతి వీడియోలు తీసి బెదిరిస్తున్న మాజీ ప్రియుడిపై కేసు

పట్టాభిపురం, న్యూస్‌టుడే: యువతి వీడియోలు తీసి బెదిరింపులకు దిగుతున్న మాజీ ప్రియుడిపై గుంటూరు అరండల్‌పేట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా కొరిటెపాడుకు చెందిన ఒక యువతికి డెంటల్ కోర్సు చదివే సమయంలో ప్రకాశం జిల్లా గార్లపాడుకు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు యువకుడు వీడియోలు తీసుకున్నాడు. ఆతర్వాత వారి మధ్య గొడవలు రావడంతో విడిపోయారు. సదరు యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న మాజీ ప్రియుడు తన వద్ద ఉన్న యువతి వీడియోలను భర్తతోపాటు ఆమె తండ్రికి పంపి బెదిరిస్తున్నాడు. దీంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

91.9FM Vijayawada
ఈ FM 91.9 Mee FM
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్	ఉ. 7 - ఉ. 9
రాశి వాసి	ఉ. 9 - ఉ. 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ. 10 - మ. 2
ఈవారం అతిథి	మ. 2 - సా. 5
టెస్ట్ డ్రైవ్	సా. 5 - రా. 7
#హ్యాష్‌టాగ్	రా. 7 - రా. 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 9 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 80080 03297

ప్రజలకు మేలు చేసే ప్రభుత్వాన్ని గుర్తించాలి

పెదకాకాని, న్యూస్‌టుడే: రంజాన్ మాసంలో ముస్లింల కోసం నిర్మించే కమ్యూనిటీ హాలుకు శంకుస్థాపన చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శనివారం నంబూరులో పీ- 4లో భాగంగా రూ. 50 లక్షల సీఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ హాలు భూమిపూజలో దాతలు ఎన్ఆర్ఐ డాక్టర్ సూద్నగుంట రాఘవేంద్ర ప్రసాద్, కల్యాణి దంపతులతో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో పెమ్మసాని మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా రూ.4 కోట్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన తొమ్మిది నిర్మాణాల్లో ఎనిమిది భవనాలకు శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. నంబూరులో ఎమ్మెల్యేకు నాకంటే ఎక్కువ మెజార్టీ వచ్చినా ఇక్కడి ప్రజలు బాగుండాలని తాను ఈ అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. జనాలకు మేలు చేసే ప్రభుత్వాన్ని గుర్తించాలని కోరారు. తెదేపా రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి మోసిన్, జనసేన నేత వడ్రాణం మార్కండేయులు, ఎంపీపీ శిరీష, తెదేపా మండల అధ్యక్షుడు వలివేటి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

భూమిపూజలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, దాతలు

అర్జీలన్నింటినీ వేగంగా పరిష్కరించాలి

తుళ్లూరు, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన సమస్యలన్నింటినీ అధికారులు వేగంగా పరిష్కరించాలని సీఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబు ఆదేశించారు. శనివారం సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్‌డేలో రైతులు, రైతు కూలీలు, స్థానికులు కమిషనర్‌కు అర్జీలు అందించారు. ల్యాండ్ పూలింగ్, రిటర్నబుల్ ప్లాట్ల ప్రత్యామ్నాయ కేటాయింపులు, జరీబు, మెట్ట తదితర సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. కొండమరాజుపాలెం రెవెన్యూలో భూములు ఉన్న రైతులు గ్రీవెన్స్ డేకు హాజరై వినతులు అందించారు. తమ భూములను జరీబుగా పరిగణించి 3 ఏళ్ల కౌలు, పరిహారం అందించి ఆ తరువాత మెట్టగా మార్చటం అన్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం అర్హత ఉన్న తమ భూములను జరీబుగా పరిగణించాలని కోరారు. సమస్యను త్రీ మ్యాన్ కమిటీకి దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరిస్తామని కమిషనర్ తెలిపారు. అమరావతిలో భూమి వ్యవహారాలు 15, ప్లానింగ్ 2, అభివృద్ధి ప్రమోషన్ 1. మొత్తం 18 అర్జీలు వచ్చాయి. ఈ కార్యక్రమానికి ఏపీ సీఆర్డీఏ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆర్.గోపాలకృష్ణారెడ్డి, సీఆర్డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబుకు సమస్యలు తెలుపుతున్న కొండమరాజుపాలెం రైతులు

ఏపీ జేఏసీ జిల్లా ఛైర్మన్‌గా ఘంటసాల శ్రీనివాసరావు

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లా ఏపీ జేఏసీ ఛైర్మన్‌గా ఘంటసాల శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం కన్నావారితోటలోని ఏపీ ఎన్జీవో కల్యాణ మండపంలో జేఏసీ ఎన్నికలు జరిగాయి. జిల్లాలోని వివిధ ఉద్యోగ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, ప్రతినిధులు సమావేశంలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అనంతరం జేఏసీ నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఛైర్మన్‌గా ఏపీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షులు ఘంటసాల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా ఏపీటీఎఫ్-257 జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఖలీద్ ఎన్నికయ్యారు. కోఛైర్మన్లుగా ఎం.శ్రీనివాస రెడ్డి(ఆర్టీసీ సంఘం), షేక్ బాజీ (ఎస్టీయూ), ఎస్వీ రమణారావు (కమర్షియల్ టాక్స్ సంఘం), వైస్ ఛైర్మన్లుగా ఎం.కళాధర్(యూటీఎఫ్) కె.నరసింహారావు(జలవనరుల శాఖ ఉద్యోగ సంఘం), యశోదరదేవి(ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్) కె.పిచ్చయ్య(పెన్షనర్ల సంఘం), జె.పూర్ణచంద్రారెడ్డి(పంచాయతీరాజ్ మినిస్టీరియల్ సంఘం), సంయుక్త కార్యదర్శులుగా టి.మహేష్(స్వర్ణ వార్డ్, స్వర్ణ గ్రామ ఎంప్లాయీస్ అసోసియేషన్), ఎం.వెంకయ్య(ఆర్అండ్‌బీ సంఘం), పి సుజాత(ఏపీ ట్రెజరీ అసోసియేషన్), కె.రాంబాబు(వెటర్నరీ సంఘం), సి.హెచ్.కల్యాణ్‌కుమార్(కమర్షియల్ ట్యాక్స్ సంఘం), వై.పద్మజ(నర్సింగ్ అసోసియేషన్), జి.సుకుమార్(సీపీఎస్ ఎంప్లాయీస్ సంఘం), కె.సాంబశివరావు(పంచాయతీ సెక్రటరీ సంఘం), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎ.శ్యాంసుందర్ శ్రీనివాస్(ఏపీ ఎన్జీవో జిల్లా కార్యదర్శి), కోశాధికారిగా ఎల్.శ్రీధర్‌రెడ్డి(ఏపీ ఎన్జీవో సంఘం), పలువురు ఈసీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ ఛైర్మన్ ఘంటసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన, సంక్షేమ పరిరక్షణ కోసం జిల్లా స్థాయిలో అన్ని భాగస్వామ్య ఉద్యోగ సంఘాల నుంచి 30 మంది కార్యవర్గ సభ్యులతో బలమైన జేఏసీ ఏర్పడిందన్నారు.

ఐక్యత చాటుతున్న నూతన కార్యవర్గ సభ్యులు

రైతులకు సహకరించండి

మిర్చి ఎగుమతి వ్యాపారులతో ఛైర్మన్ కుర్రా అప్పారావు

వ్యాపారులతో సమావేశమైన మిర్చియార్డు ఛైర్మన్ కుర్రా అప్పారావు

మిర్చియార్డు, న్యూస్‌టుడే: మీరు రైతులకు అండగా ఉండాలి. మిర్చి ధరలు తగ్గకుండా... ధరల్లో కోత పెట్టకుండా సహకరించాలి. మీ సమస్యలను ప్రాధాన్య క్రమంలో పరిష్కరిస్తామని మిర్చియార్డు ఛైర్మన్ కుర్రా అప్పారావు తెలిపారు. మిర్చి ఎగుమతి సంఘాల నాయకులతో ఆయన సమావేశమయ్యారు. వ్యాపారులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. గేట్ పాస్‌లు ఇవ్వాలని కోరారు. ఇవి ఇస్తే త్వరగా సరకు వెలుపలకు తరలించేందుకు వీలుంటుందన్నారు. వేబిల్లులు, అసెస్‌మెంట్లకు గతంలో కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారని తెలిపారు. మిర్చి బస్తాలను లోడ్ చేసుకునేందుకు భారీ వాహనాలు యార్డు లోపలకు అనుమతించాలని విన్నవించారు. దీనికి ఛైర్మన్ అప్పారావు స్పందిస్తూ కూటమి ప్రభుత్వం వ్యాపారులను ప్రోత్సహిస్తుందన్నారు. అయితే రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. వారం, పది రోజుల్లో మిర్చి ధరలు బాగా ఎందుకు తగ్గాయని ఆరా తీశారు. ధరలు తగ్గకుండా మీ పరిధిలో మీరు ఏమి చేయాలో చేయండి. రైతులను ఇబ్బంది పెట్టకుండా సహకారం అందించాలన్నారు. కొందరు మిర్చి ధరల విషయంలో కోత పెడుతున్నట్లు మా దృష్టికి వచ్చిందని, అలా ఎవరూ చేయొద్దని సూచించారు.

వీక్షించింది 85,669 మంది

ముగిసిన జీఎంసీ రాష్ట్రస్థాయి వైద్య ప్రదర్శన

కేకు కోస్తున్న జీఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి, వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్ తదితరులు

ఈనాడు, అమరావతి: గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో 30 ఏళ్ల తరవాత నిర్వహించిన రాష్ట్రస్థాయి వైద్య ప్రదర్శన శనివారంతో ముగిసింది. 24 రోజులపాటు సాగిన ఈ ప్రదర్శనను 85,669 మంది సందర్శించారు. విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది. విజయవంతంగా ముగియడంతో జీఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి, వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్ తదితరులు కేకు కోసి సంబరాలు నిర్వహించారు. ప్రదర్శన నిర్వహణకు ప్రిన్సిపల్ చొరవ చూపించారు. నిర్వహణ బాధ్యత కమ్యూనిటీ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శివగోపాల్‌కు అప్పగించారు. ఆయన విద్యార్థులను సమన్వయం చేసుకుంటూ 35 విభాగాల నుంచి 32 ఎగ్జిబిషన్ స్టాల్స్, 350 ప్రదర్శనలు, వేల సంఖ్యలో నమూనాలు ప్రదర్శనలో ఉంచారు.

◆ సందర్శకుల్లో 65,669 మంది రుసుము చెల్లించగా.. 20 వేల మంది ఉచిత ప్రవేశం పొందారు.

◆ టికెట్ల ద్వారా రూ.66.91లక్షలు.. డొనేషన్లు, స్పాన్సర్ల ద్వారా రూ.11 లక్షలు, విభాగాల వారీగా నిర్వహించిన క్రీడల ద్వారా రూ.5 లక్షలు సమకూరినట్లు వైద్య కళాశాల వర్గాలు తెలిపాయి.

◆ ముగింపు సందర్భంగా జీఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి మాట్లాడుతూ.. 30 ఏళ్ల తరవాత జరిగిన ప్రదర్శనను 85 వేల మంది సందర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు.

'గ్రామసభల్లేకుండా భూములెలా తీసుకుంటారు?'

నెహ్రూనగర్, న్యూస్‌టుడే: ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో ఐదు జిల్లాల్లో 121 గ్రామాలకు చెందిన రైతుల భూములను ప్రభుత్వం సేకరిస్తోందని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య చెప్పారు. శనివారం సీఐటీయూ కార్యాలయంలో రైతులు, రైతు సంఘాల నాయకులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో అతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ స్పష్టమైన విధివిధానాలు తెలియజేయకుండా భూమిని సేకరిస్తుండడంతో రైతులు భయాందోళన చెందుతున్నారన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు ప్రైవేట్ ధర ప్రకారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఔటర్ రింగ్‌రోడ్డుకు 70 మీటర్ల వెడల్పుతో తీసుకోవాల్సి ఉండగా.. 250 మీటర్లకుపైగానే తీసుకోవాలని జాతీయ రహదారుల అథారిటీ మార్కింగ్ చేసిందన్నారు. గ్రామసభలు నిర్వహించకుండా, రైతుల అభిప్రాయం తెలియజేసే అవకాశం లేకుండా చేయడం దారుణమన్నారు. జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్‌కుమార్ మాట్లాడుతూ తరతరాల నుంచి కాపాడుకుంటున్న మూడు పంటలు పండే భూములను కారు చౌకగా ఇవ్వటానికి రైతులు సిద్ధంగా లేరని చెప్పారు. గ్రామ సభలు ఏర్పాటు చేయకపోతే మార్చి 9న పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని రైతులు, రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. సమావేశంలో శివశంకర్, రాధాకృష్ణమూర్తి, పాశం రామారావు, రామకృష్ణ, అప్పారావు, బాలరాజు, సాంబిరెడ్డి, శ్రీనివాసరావు, పద్మావతి, కోటేశ్వరరావు, లలిత పాల్గొన్నారు.

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 150, రిటైల్ ధర - 177, చికెన్ విత్‌స్కిన్ - 257, చికెన్ స్కిన్‌లెస్ - 292.

కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -150 రిటైల్ ధర 177 చికెన్ విత్ స్కిన్ - 257 చికెన్ స్కిన్‌లెస్ - 292.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 167, 176, 187 చికెన్ విత్ స్కిన్ - 324 చికెన్ స్కిన్‌లెస్ - 334.

అంబటికి నోటీసులు

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల విషయమై కల్యాణదుర్గంలో నమోదైన కేసులో పోలీసులు మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నోటీసులు ఇచ్చారు. శనివారం గుంటూరు సిద్ధార్థనగర్‌లోని అంబటి కార్యాలయానికి పోలీసు కానిస్టేబుల్ వచ్చి నోటీసులు ఇచ్చారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80085 10541
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 14589

యువ మేధస్సు.. నవ ఉషస్సు

భళా... సితార్-2026 టెక్నో ఫెస్టివ్

సాంకేతిక విద్యార్థులు.. సరికొత్త ఆవిష్కరణలతో భళా అన్పించారు. మేధస్సును రంగరించి.. సమాజంలో సమస్యల పరిష్కారానికి త్రికరణ శుద్ధిగా శ్రమిస్తున్నారు. నదుల స్వచ్ఛత.. ప్రమాదాల గుర్తింపుతో ప్రాణ రక్షణ.. ముచ్చటైన హరితదనం.. వాహన సామర్థ్యానికి వెన్నుదన్ను.. వనరుల పొదుపు వాడకంతో మేలు చేకూరే ప్రాజెక్టులను తీర్చిదిద్దారు. విజయవాడలోని పీవీపీ సిద్ధార్థలో శనివారం నిర్వహించిన సితార్- 2026 టెక్నోఫెస్టివ్‌లో సాంకేతిక విద్యార్థులు తమ వినూత్న ఆలోచనలతో ముచ్చటైన ప్రాజెక్టులను రూపొందించారు. సమస్యలను సాంకేతికతతో పరిష్కరించేలా వీరు తీర్చిదిద్దిన ప్రాజెక్టులు అబ్బురపరిచాయి. హోరాహోరీగా జరిగిన ఈ ప్రాజెక్టు ఎక్స్‌పోలో... సాంకేతిక సమరాన్ని చాటేలా తలపడ్డారు.

ఆటోమెటిక్ లాన్ మూవర్..

ఇంటి పరిసరాల్లో లేదా లాన్‌లో ఉండే గడ్డిని కత్తిరించే ఆటోమెటిక్ లాన్ మూవర్ రూపొందించారు... ఈఈఈ విద్యార్థులు భవానీ, స్నేహితలు. వీరు సీ... పైతాన్ ప్రోగ్రామ్‌లతోపాటు.. ఆర్డినో యూనోను పరికరాన్ని కంట్రోల్ చేయటానికి, అల్ట్రాసోనిక్ సౌండ్ సిస్టమ్ పరికరానికి దిశను నిర్దేశించటానికి వినియోగించారు. రూ.8 వేలతో తీర్చిదిద్దిన దీనిని లాన్‌లోకి వదిలి, దిశను నిర్దేశిస్తే దానంతట అదే అక్కడ గడ్డిని కత్తిరించేస్తుంది.

RAILWAY RECRUITMENT BOARD
ANNUAL CALENDAR RECRUITMENTS
Notification Released
GROUP-D 21997 VACANCIES
LAST DATE: 2-3-26
మా ప్రత్యేకతలు :
- 2000 పేజీల మెటీరియల్ (తెలుగు / ఇంగ్లీషులలో)
- తెలుగు మీడియంలో క్లాసుల నిర్వహణ
- అనుభవజ్ఞులైన విషయ నిపుణులచే బోధన
- ప్రతిరోజూ 8 గంటల చొప్పున కోచింగ్
- లైబ్రరీ సదుపాయం, ఆన్‌లైన్ మోడల్ టెస్ట్‌ల నిర్వహణ

తెలుగు మీడియం క్లాసులు ప్రారంభం 16-3-2026 (1.30 pm - 8.00 pm)
Sreedhar's® COLLEGE FOR COMPETITIVE EXAMS
Suryaraopet, VIJAYAWADA-2.
Cell : 9392668899
www.sreedharscce.com

బ్రేకులు పడాల్సిందే..

ఎలక్ట్రోమాగ్నెట్ బ్రేక్ అప్లైయింగ్ పరికరాన్ని రూపొందించారు మెకానికల్ విద్యార్థులు వినయ్, చక్రి. మామూలుగా బైకులు, కార్లు, బస్సులు బ్రేకులు వేసినప్పుడు కొంత ఉష్ణం వెలువడుతుంది. అది మిగిలిన వాటిపై ప్రభావం చూపుతుంది. దీనిని అధిగమించేలా బ్రేక్ సిస్టమ్‌ను రూపొందించారు. వీరు షాఫ్ట్, మోటారు, ఎలక్ట్రో మాగ్నటిక్ ఫోర్సు వినియోగించి.. రూ.5 వేలతో ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దారు.

ప్రమాదాలు గుర్తించే హెల్మెట్..

మైనింగ్ చేసే కార్మికులు భూమి లోపలకు వెళ్లినప్పుడు ప్రమాదకర గ్యాస్‌లతో ప్రాణాలు పోయే వీలుంది. లోపలకు వెళ్లేకొద్దీ ఆక్సిజన్ తగ్గి సమస్యలు తలెత్తుతాయి. వీటిని ముందే గుర్తించేలా స్మార్టు హెల్మెట్ రూపొందించారు ఈఈఈ విద్యార్థులు కావ్యశ్రీ, జయశ్రీ. దీని తయారీకి రూ.5 వేలు వెచ్చించి... ఎంక్యూ, టెంపరేచర్, హ్యూమిడిటీ, గ్యాస్‌సెన్సార్లు వాడారు. దీనిని కార్మికుడు ధరించి భూమి లోపలకు వెళ్లినప్పుడు ప్రమాదకర గ్యాస్‌లు ఉంటే బీప్‌సౌండ్ చేసి హెచ్చరిస్తుంది.

ఏసీ బిల్లు తగ్గించేద్దాం...

వేసవి వచ్చిందంటే ఏసీలు తిరగాల్సిందే.. బిల్లులు మోత మోగాల్సిందే. అలాకాకుండా కూలింగ్ ప్యానల్ ఫర్ ఎఫెక్టివ్ డొమెస్టిక్ కూలింగ్ ప్రాజెక్టు రూపొందించారు మెకానికల్ విద్యార్థులు భార్గవి, అంజలి. ఇందులో స్నెయిల్ షెల్‌పౌడర్, టెర్రాకాట్ స్ట్రక్చర్, హనీ జీఎంటీ స్ట్రక్చర్, కాయిర్‌ఫైబర్ స్ట్రక్చర్‌లు వాడారు. ఈ పరికరాన్ని ఏసీలో నిక్షిప్తం చేయాలి. ఏసీ ఆఫ్ చేసిన గంట వరకు కూడా ఈ పరికరం పనిచేస్తూ చల్లదనం ఇస్తుంది. దీంతో ఎక్కువ బిల్లురాదు. ఈ చిన్న పరికరం ఎక్కువసేపు చల్లదనం ఇవ్వటానికి ఉపకరిస్తుంది.

– న్యూస్‌టుడే – కానూరు, పోరంకి, తాడిగడప

సౌరశక్తిని ఒడిసిపట్టేద్దాం...

సౌరశక్తిని ఒడిసి పట్టే అధునాతన ప్రాజెక్టును తీర్చిదిద్దారు.. మెకానికల్ విద్యార్థులు ప్రదీప్, రామకృష్ణ. ఉదయం వేళ ఎక్కువ సౌరశక్తిని ప్యానెల్స్ గ్రహిస్తాయి. సూర్యుడి దశ దిశ మారేకొద్దీ సౌరశక్తిని ప్యానెల్స్ తక్కువగా గ్రహిస్తాయి. అందుకే సూర్యుడిని ట్రాకింగ్ చేసి ఎటుంటే అటు ప్యానెల్స్ తిరిగి పూర్తిస్థాయిలో సౌరశక్తిని గ్రహించేలా ప్రాజెక్టును రూపొందించారు. రూ.1,500 వెచ్చించి.. ఆర్డినో యూనో, 3డి ప్రింటింగ్ టెక్నాలజీ, డ్యూయల్ యాక్సెస్ ప్యానెల్స్ వాడారు.

రోబో చొరవతో.. మురిసి "నది"

నదులు చెత్తాచెదారంతో నిండిపోవటం సహజం. కొంతమేరకు మానవ వనరులు వీటిని తొలగిస్తాయి. నది మధ్యలో ఉండే చెత్త, వ్యర్థాలు తొలగించేలా రోబోను రూపొందించారు... ఈఈఈ విద్యార్థులు దివ్యతులసి, వీరేంద్రలు. వీరు ఈ రోబో రూపకల్పనకు సోలార్ ప్యానెల్, పీఐఆర్ సెన్సార్లు, కన్వేయర్ బెల్టు, మోటార్లు, బ్యాటరీ, బ్లూటూత్ వాడారు. రూ.7 వేలు ఖర్చు చేశారు. ఈ రోబోను నదిలో నీటి ఉపరితలంపై ఉంచితే అక్కడ ఉన్న చెత్తను ఇట్టే తొలగిస్తుంది.

సకల సౌకర్యాలు.. పచ్చందాలు

న్యాయ అకాడమీ నిర్మాణం ★ శంకుస్థాపన నేడు

ఏర్పాట్లు పరిశీలిస్తున్న అధికారులు

ఈనాడు, అమరావతి: ప్రజా రాజధాని అమరావతిలో ఏపీ న్యాయ అకాడమీ కార్యాలయ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన జరగనుంది. ఆధునిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని నిర్మించనున్నారు. హైకోర్టు భవనం నుంచి కేవలం 5.7 కిలోమీటర్ల దూరంలోనే ఇది ఏర్పాటవుతోంది. 50 మీటర్ల వెడల్పు రహదారులతో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి అనుసంధానంగా ఉంటుంది. ప్రతి విభాగం స్వతంత్రంగా పని చేసేలా డిజైన్ చేశారు.

ప్రత్యేకతలు.. పిచ్చుకలపాలెం పరిధిలో 4.83 ఎకరాల్లో నిర్మాణం ✪ బేస్‌మెంట్‌తో పాటు జీ+3 తరహాలో ఉంటుంది. ✪ హాస్టల్ భవనం బ్లాక్ జీ+8 ✪ ఇండోర్ స్పోర్ట్స్, అతిథుల బ్లాక్ జీ+3లో నిర్మిస్తారు. ✪ ఒకేసారి 120 మంది న్యాయమూర్తులకు శిక్షణతో పాటు 60 మంది ఫ్యాకల్టీ, ఇతర సిబ్బందికి వసతులు. ✪ విస్తీర్ణంలో 31% భవనాలకు, 69% పచ్చదనానికి

ఏమేం ఉంటాయంటే.... ✪ అకడమిక్ బ్లాక్‌లో 500 సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియం. ✪ సెమినార్ హాల్, తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, ఫోరెన్సిక్ ల్యాబ్, గ్రంథాలయం, రీడింగ్ రూమ్ ✪ న్యాయమూర్తులకు విశాలమైన లాంజ్ ✪ డైరెక్టర్, పరిపాలన కార్యాలయాలు ✪ చర్చలకు ఛాంబర్స్ ✪ బోధన సిబ్బందికి ప్రత్యేక గదులు ✪ హెల్త్ యూనిట్, శిశువులకు క్రెచ్ సదుపాయం ✪ 3 మీటర్ల వెడల్పుతో కారిడార్లు ✪ సెంట్రలైజ్డ్ లిఫ్ట్ లాబీలు

హాస్టల్ బ్లాక్‌లో.... ✪ న్యాయాధికారులు, శిక్షణ న్యాయమూర్తులు, శిక్షణార్థులకు నిర్మిస్తున్నారు. ✪ ప్రతీ అంతస్తులో లాంజ్, విశ్రాంతి ప్రదేశాలు, ప్యాంట్రీ.

ఇండోర్ స్పోర్ట్స్, రిక్రియేషన్ బ్లాక్‌లో... డైనింగ్ హాల్, వీఐపీ డైనింగ్ హాల్, వంటశాల, స్క్వాష్ కోర్టు, జిమ్, యోగా హాల్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ కోర్టు, మల్టీపర్పస్ హాల్, స్విమ్మింగ్ పూల్.

Exclusive SSC (Staff Selection Commission)
CGL / CHSL / MTS / GD CONSTABLES
and All other Competitive Exams
Batches on 23-3-2026 (1.30 pm - 8.00 pm)
Sreedhar's® COLLEGE FOR COMPETITIVE EXAMS
Suryaraopet, VIJAYAWADA-2.
Cell : 9392668899
www.sreedharscce.com

రంజాన్ వేళలు



ఇఫ్తార్: (ఆదివారం) సాయంత్రం: 6.19

సహరి: (సోమవారం) ఉదయం:5.08

BANK { Clerks POs
RRB (Railway Recruitment Board) SSC (Staff Selection Commission)
and All other Competitive Exams
Batches on 5-3-2026 (6.30 am - 9.30 am)
Sreedhar's® COLLEGE FOR COMPETITIVE EXAMS
Suryaraopet, VIJAYAWADA-2.
Cell : 9392668899
www.sreedharscce.com

దండిగా రండి..

వైబ్రెంట్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోయే ప్రపంచంలోనే అతి పెద్ద మాదక ద్రవ్యాల వ్యతిరేక ఉద్యమం దండి మార్చ్ 2.0 కోసం ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరుతూ ప్రకాశం బ్యారేజీపై 1.2 కి.మీ పొడవైన త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. - ఈనాడు, అమరావతి

నిర్లక్ష్యమే.. పెనునిప్పు

ఆవాసాల మధ్యే బాణసంచా నిల్వలు

★ దీపావళికి మించి.. ఏడాదంతా మోత మోగిస్తున్నారు...

‘**వి**జయవాడలోని గాంధీనగర్ జింఖానా మైదానంలో మూడేళ్ల కిందట బాణసంచా దుకాణాల్లో జరిగిన అగ్నిప్రమాదం నేటికీ కళ్ల ముందు కదులుతోంది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో నిద్రలో ఉన్న బ్రహ్మం, కాశయ్య సజీవ దహనమయ్యారు. సురక్షితం కాని ప్రదేశం, అనధికారిగా... నాణ్యత ప్రమాణాలు పాటించకుండా తయారుచేసిన నాటు చిచ్చుబుడ్లే దుర్ఘటనకు కారణం. అగ్నిమాపక, పోలీసు, నగరపాలక, విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడింది. మంటలు ఆకాశాన్ని తాకేలా ఎగిసిపడినా.. అదృష్టవశాత్తూ సమీపంలోని జనావాసాలు, పెట్రోల్ బంకు వరకూ రాలేదు. లేదంటే.. కనీవిని ఎరగని ఘోరం జరిగేది.’

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పట్టణాల నుంచి పల్లెల వరకు వేడుక ఏదైనా.. బాణసంచా మోత మోగిస్తున్నారు. దీంతో మతాబులకు గిరాకీ భారీగా పెరిగింది. గతంలో దీపావళి సందర్భంగా నాలుగైదు రోజుల విక్రయాలకు మాత్రమే బాణసంచాను పెద్దఎత్తున దిగుమతి చేసేవాళ్లు. దానిని గోదాముల్లో దాచి.. విక్రయించేవారు. తెచ్చిన సరకు ఆ ఏడాదికే అమ్మేవాళ్లు. అరకొర మిగిలితే గోదాముల్లో దాచేవాళ్లు. కానీ.. ప్రస్తుతం బాణసంచాకు డిమాండ్ పెరిగింది. అందుకే ఏడాది మొత్తం విక్రయాలు జరిపే దుకాణాలు పుట్టుకొచ్చాయి. వీటిలో వచ్చే లాభం కూడా 30-50 శాతం ఉండడంతో.. చాలామంది బాణసంచా వ్యాపారులు పుట్టుకొచ్చారు. ఒక్క పెనమలూరు వంటి నియోజకవర్గంలోనే ఏటా కనీసం రూ.10 కోట్ల మతాబుల విక్రయాలు కొనసాగుతున్నాయి.

మూడేళ్ల కిందట జింఖానామైదానంలో ప్రమాద తీవ్రత

విజయవాడ, మచిలీపట్నం శివార్లలో పలు ప్రాంతాల్లో రహస్య గోదాములు...

తాడిగడప, ఉయ్యూరు చుట్టుపక్కల నివాస గృహాల మధ్యే బాణసంచా నిల్వ చేస్తున్నారు. తారా జువ్వలు, ఆకాశంలోకి దూసుకుపోయి పేలే థౌజండ్ వాలాలు, భారీ శబ్దంతో పేలే బాంబులు.. లాంటివే అధికంగా ఉంటున్నాయి. అన్ని వేడుకల్లోనూ బాణసంచాకు ప్రస్తుతం ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయిస్తున్నారు. బాగా పేలాలి, ఆకాశంలోకి దూసుకెళ్లి మిరుమిట్లు గొలపాలని అడిగేవాళ్లే ఎక్కువ ఉండడంతో.. వ్యాపారులు సైతం అలాంటివే అధికంగా తెచ్చి.. కనీసం విద్యుత్తు సౌకర్యం కూడా లేని చీకటి గోదాముల్లో ఉంచుతున్నారు. కంకిపాడుకు చెందిన కొందరు వ్యాపారులు తమ ఇంటిలోనే బాణసంచా దాచేందుకు ప్రత్యేకంగా గదులను కేటాయిస్తున్నారు.

మామూళ్లు ఇస్తే చాలు..

రెవెన్యూ, పంచాయతీ, అగ్నిమాపక, పోలీస్‌శాఖల అనుమతితోనే బాణసంచా విక్రయాలు జరగాలి. కానీ.. దీపావళి రోజునే అధికార యంత్రాంగం.. హడావుడి కనిపిస్తోంది. మిగతా ఏడాదంతా ‘ఎంతైనా అమ్ముకోండి.. మాకు మామూళ్లు ఇవ్వండనేలా’ అధికారుల తీరు ఉంటోంది. అందుకే.. కనీస నిబంధనలను సైతం వ్యాపారులు పాటించడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే.. పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది.

–ఈనాడు, అమరావతి – కంకిపాడు, న్యూస్‌టుడే

ANDHRA LOYOLA INSTITUTE OF ENGINEERING AND TECHNOLOGY
(Approved by AICTE, Recognized by Govt of A.P., Affiliated to JNTU, Kakinada)
GOVT.POLYTECHNIC POST, VIJAYAWADA-520008, Ph:0866-2476161
WANTED FACULTY
Applications are invited for the post of
- Asst. Prof / Assoc.Prof - CIVIL, MECH, EEE, ECE, CSE. Qualification : M.Tech
- Asst. Prof / Assoc. Prof - MBA. Qualification : MBA
- Lab Technicians - Qulifications : Diploma/B.Tech
- Attenders/Gardeners

Eligible candidates may submit their application along with a detailed resume, two passport-size photographs and photocopies of certificates so as to reach the under signed by 10.3.2026
Date : 1.3.2026 Sd/- SECRETARY

B.Sc (నర్సింగ్), BPT కోర్సులలో చేరదలచిన విద్యార్థులకు సువర్ణావకాశం..!
G.O.M.S. No.26 Govt. of AP dated 17-2-2026 ప్రకారము 2026-2027 సం॥ము నుండి B.Sc (N) 4 సం॥ముల కోర్సుకు Admissions కొరకు NEET - UG Examination కు Appear అయితేచాలును. అనగా NEET - UG పరీక్ష వ్రాస్తేచాలును. Qualify అవ్వక్కరలేదు. B.Sc (N), BPT కోర్సులకు NATIONAL TESTING AGENCY కి ONLINE ద్వారా 08-03-2026 లోపు APPLY చేయవలెను.
సంప్రదించండి : 984812950
APNIMA - Honorary President

పరీక్షల భయాన్ని తరిమికొట్టేయండి..!

పదో తరగతి విద్యార్థుల కోసం ఉచిత వెబినార్ 1న

ఈనాడు ప్రతిభ | శ్రీచైతన్య విద్యాసంస్థలు

ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో కీలకం. చదువుల్లో విద్యార్థి సామర్థ్యానికి టెన్త్ క్లాస్ ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. అందుకే పదో తరగతి వార్షిక పరీక్షలనగానే విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. అధిక మార్కులు సాధించాలనే లక్ష్యంతోపాటు తమపై తల్లిదండ్రులకు ఉండే అంచనాలను అందుకోవాలనే తపన ఆందోళనను పెంచేస్తుంది. పరీక్ష తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ కొందరిలో భయం పెరిగి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంటుంది. ఇలాంటి అనవసర భయాలను, ఆందోళనలను పోగొట్టి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు, ‘ఈనాడు-ప్రతిభ’ సంయుక్తంగా ఉచిత వెబినార్ నిర్వహిస్తున్నాయి. పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో వివరిస్తూ, అత్యుత్తమ మార్కులు సాధించడానికి ఈ వెబినార్ మార్గదర్శనం చేస్తుంది. ప్రముఖ సబ్జెక్టు నిపుణులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తక్కువ సమయంలో సిలబస్‌ను ఏ విధంగా రివిజన్ చేయాలో తెలియజేస్తారు. పరీక్షల భయాన్ని పోగొట్టి, మానసిక స్థితిని స్థిరపరిచేందుకు సైకాలజిస్టులు సూచనలు చేస్తారు. గత ఏడాది టాపర్లుగా నిలిచిన విద్యార్థులు తమ అనుభవాలను వివరించి స్ఫూర్తిని నింపుతారు. టెన్త్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకూ ఈ వెబినార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇదిగో ఈ అంశాలపైనే సూచనలు

- యాక్టివ్ రీకాల్, మైండ్ మ్యాపింగ్ ద్వారా క్లిష్టమైన అంశాలను ఎలా గుర్తుంచుకోవాలి?
- గణితం, సైన్స్‌లో స్కోరింగ్ పాయింట్లు, ప్రజెంటేషన్ టిప్స్.
- ఏకాగ్రతను పెంచే చిన్న చిన్న వ్యాయామాలు.
- పరీక్ష గదిలో టైం మేనేజ్‌మెంట్.
- ఆరోగ్యం, ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
- విద్యార్థులు అడిగే సందేహాలకు నిపుణుల సమాధానాలు.

జూమ్ మీటింగ్, యూట్యూబ్ లైవ్, ఈనాడు.నెట్ ద్వారా వెబినార్‌లో జాయిన్ కావచ్చు

వెబినార్ తేదీ:	మార్చి 1, 2026 (ఆదివారం)
సమయం:	ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు

జూమ్ మీటింగ్ కోసం... | యూట్యూబ్ లైవ్ కోసం...

Join from PC, Mac, iPad, or Android:
Zoom - https://hov.to/b2c7ec22
Youtube Live - https://hov.to/d4ce0f1a
Zoom ID - 953 5694 9081 Passcode: 115422

సైబర్ నేరాల కట్టడికి.. మేముసైతం!

స్వచ్ఛంద సేవకు అ"విశ్రాంత" సేవ

విశ్రాంత పోలీసు అధికారులతో సమావేశమైన సీపీ

ఈనాడు, అమరావతి: రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్ నేరాల కట్టడికి విశ్రాంత పోలీసు అధికారులు తోడ్పాటు ఇవ్వనున్నారు. ఇప్పటికే నగర పోలీసులు ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించి.. బ్యాంకుల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే.. పెద్దమొత్తంలో నగదు లావాదేవీలు అనుమతిస్తున్నారు. అదనంగా పదవీ విరమణ చేసిన పోలీసు అధికారులతోనూ అవగాహన క్రతువు నిర్వహించనున్నారు. పోలీసు శాఖలో అధికారులుగా పనిచేసి రిటైరై నగరంలో స్థిరపడిన వారు 200 మంది వరకు ఉన్నారు. వీరికి రెండు సంఘాలు ఉన్నాయి. సర్వీసులో ఉండగా వివిధ హోదాల్లో పనిచేసిన వీరి సేవలను సైబర్ నేరాల నియంత్రణలో ఉపయోగించాలని సీపీ రాజశేఖరబాబు నిర్ణయించారు. ఈమేరకు ఇటీవల వారిని సంప్రదించగా.. ఇందుకు సమ్మతించారు. దీనికి కొనసాగింపుగా శనివారం విశ్రాంత అధికారులతో సమావేశమై.. వీరి సేవలను ఎలా వినియోగించుకోవాలనే దానిపై ప్రణాళిక సిద్ధం చేశారు.

‘సైబర్ సురక్ష’లో భాగస్వామ్యం... సైబర్ సురక్ష కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పోలీసు బృందాలు అవగాహన కల్పిస్తున్నాయి. ప్రతి స్టేషన్‌లో ఒక ఎస్సై ఆధ్వర్యంలో ఇద్దరు, ముగ్గురు కానిస్టేబుళ్లతో ‘సైబర్ టీమ్’ను వేశారు. వీరికి అదనంగా మరింత పక్కాగా కార్యక్రమాల నిర్వహణకు విశ్రాంత అధికారుల సాయం తీసుకుంటున్నారు. వీరుండే ప్రాంతాల్లో కొన్ని బ్యాంకులను కేటాయిస్తారు. బ్యాంకు సిబ్బంది, పోలీసులతో కలిసి వీరు సమన్వయంతో సాగుతారు. ఏఐ ఆధారంగా పనిచేసే వెబ్‌పై బ్యాంకులకు వచ్చే ఖాతాదారులకు వారి మొబైళ్లను తెరిచి అవగాహన కల్పిస్తారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు పెద్దఎత్తున నగదు బదిలీ చేసే వారిని గుర్తించి.. ఆ వెబ్‌సైట్‌లో అంశాలను చదివించి.. వారి అంగీకారాన్ని తీసుకుంటారు. విద్యాసంస్థలకూ వెళ్లి అవగాహన కల్పిస్తారు.

సీసీ కెమెరాల నిర్వహణలోనూ.. కమిషనరేట్‌లో సీసీ కెమెరాల నిర్వహణలోనూ విశ్రాంత ఉద్యోగులు సాయం చేయనున్నారు. ప్రతి స్టేషన్ పరిధిలో 600 నిఘా నేత్రాలున్నాయి. ఇవి మరమ్మతులు, సాంకేతిక సమస్యలు ఎదురైనప్పుడు విశ్రాంత అధికారులు.. సంబంధిత ఏజెన్సీలు, దాతల సాయంతో వీటిని సరిదిద్దుతారు.

పేదల గూడు.. పట్టని గోడు!

ఈనాడు డిజిటల్, మచిలీపట్నం – న్యూస్‌టుడే, కలెక్టరేట్

పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు అదనపు సాయం చేస్తున్నా.. ఆశించిన ప్రగతి కనిపించడం లేదు. ఉగాది నాటికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో 44,687 గృహాలు పూర్తి చేయాలనే లక్ష్యానికి జగనన్న కాలనీల్లో వసతుల లేమి అడ్డంకిగా మారింది. తరచూ కలెక్టర్లు సమీక్షిస్తున్నా.. పురోగతి కనిపించడం లేదు.

40 వేల గృహాల రద్దు

ఇళ్ల సమాచారం	ఎన్టీఆర్	కృష్ణా
మంజూరు	65,482	65,054
పూర్తయినవి	....	33,847
పురోగతిలో	62,414	29,367
మొదలుకానివి	3068	1840

★ వైకాపా ప్రభుత్వ హయాంలో కొంతమంది నాయకులు, అధికారుల అక్రమార్జన కోసం నిర్మాణానికి అనువుగా లేని భూములు కొని ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఊళ్లకు ఊళ్లే నిర్మిస్తున్నామని ఊదరగొట్టారు. కేంద్రం ఇచ్చిన రూ.1.80 లక్షలతో ఇల్లు కట్టుకోవాలని చెప్పి వదిలేశారు. మెరక పేరుతో దొంగ బిల్లులు పెట్టి రూ.కోట్లు కొల్లగొట్టారు. భవన నిర్మాణ సామగ్రి పక్కదారి పట్టించారు. దాదాపు అన్ని లేఔట్లు చెరువును తలపిస్తున్నాయి. కొందరు లబ్ధిదారులు అప్పు చేసి పనులు ప్రారంభించినా.. పునాదుల్లోనే వదిలేశారు. ఉమ్మడి జిల్లాలో వివిధ కారణాల వల్ల సుమారు 40 వేల గృహాలు రద్దయ్యాయి. ★ వైకాపా ప్రభుత్వంలో అవసరానికి మించి ఇష్టారీతిన నిర్మాణ సామగ్రి కొని వృథాగా పడేశారు. సొమ్ము మాత్రం లబ్ధిదారుల ఖాతాల నుంచి మినహాయించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక బీసీ, ఎస్సీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు అదనంగా ఇస్తోంది. అదనపు సాయం అందుతున్నా.. ఇళ్లు నిర్మించుకోలేని పరిస్థితి నెలకొంది. స్వల్ప వ్యవధిలో ఆర్థిక లబ్ధి పొందకుంటే.. అసంపూర్తి నిర్మాణాలకు గ్రహణం పట్టినట్టే.

గుడివాడలో అసంపూర్తిగా ఇళ్లు

గడువు దాటితే బిల్లులు పడవు

గృహ నిర్మాణ బిల్లులు మార్చి 31 లోపు అనుమతించే పరిస్థితి ఉంది. తరువాత బిల్లులు వచ్చే అవకాశం ఉండదు. లబ్ధిదారులు అప్రమత్తమై నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి. లేఔట్లలో సదుపాయాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. - **వెంకట్రావు, రజనీకుమారి, గృహ నిర్మాణ సంస్థ పీడీలు**

(c) eenadu

బోటనీ.. చరిత్ర పరీక్షలకు 186 మంది గైర్హాజరు

మాచవరం, న్యూస్‌టుడే : ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా శనివారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు బోటనీ, చరిత్ర సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 6,154 మందికిగాను.. 5,968 మంది విద్యార్థులు హాజరయ్యారు. 186 మంది గైర్హాజరయ్యారని ఇంటర్ విద్యాశాఖాధికారి బి.ప్రభాకరరావు తెలిపారు. ఎలాంటి మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదని ఆయన పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ దేవదాయ ధర్మదాయ శాఖ ఇ ప్రాక్యూర్‌మెంట్ నోటీసు

ఇ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయము, మోపిదేవి గ్రామము మరియు మండలం, కృష్ణా జిల్లా షాపింగ్ కాంప్లెక్స్ మరియు రూముల యందు ఫర్నిచర్ సరఫరా చేయుటకు Products పద్ధతిపై టెండరు పిలుచుట జరుగుచున్నది. ఇతర వివరములకు వెబ్‌సైట్ www.apeprocurement.gov.in నందు చూడగలరు.

సం/- డి.శ్రీరామ వరప్రసాదరావు
డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి

మహాకుంభాభిషేక ఏర్పాట్ల పరిశీలన

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: దుర్గగుడిలో మహాకుంభాభిషేక ఏర్పాటు పనులను ఈవో శీనానాయక్ శనివారం పరిశీలించారు. క్యూలైన్లో వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని తాగునీటిని భక్తులకు అందుబాటులో ఉంచాలన్నారు. కనకదుర్గానగర్ నుంచి రథం సెంటరు వరకు పార్కింగ్ సదుపాయాలను మెరుగు పరచాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవో వెంకటరెడ్డి, సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ట్రస్టుబోర్డు సభ్యులు శంకరబాబు తదితరులు పాల్గొన్నారు.

పనులు పరిశీలిస్తున్న ఈవో శీనానాయక్

రామోజీ ఫిల్మ్‌సిటీలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు

ఈ నెల 31 వరకు అవకాశం

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: రంగమేదైనా తమకు సాటి లేదని మహిళామణులు చాటిచెబుతున్నారు. వారి స్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకొనే వేళ రామోజీ ఫిల్మ్‌సిటీ మార్చి నెలను అతివలకు అంకితం చేస్తూ మాసోత్సవాలను నిర్వహిస్తోంది. నేటి నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక ఆఫర్లతో మహిళలు ఫిల్మ్‌సిటీని సందర్శించేందుకు వీలు కల్పించింది. వివిధ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని వయసుల మహిళలు సినీ ప్రపంచంలో వినోదం, విహారం, సినిమాటిక్ వైభవాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. రామోజీ స్టూడియో టూర్‌లో అద్వితీయ సినిమా సెట్ల వీక్షణం, లైవ్ షోలు, రైడ్స్, సాహసాల నెలవు సాహస్ సందర్శన, అలరించే పక్షుల పార్కు, సీతాకోకచిలుకల గార్డెన్, మోషన్ క్యాప్చర్, వర్చువల్ షూట్, మాయాలోక్ ఇలా ఎన్నో ఆకర్షణలను తిలకించవచ్చు.

సద్వినియోగం చేసుకోండి..

రామోజీ ఫిల్మ్‌సిటీ మహిళా దినోత్సవ ఆఫర్‌లో భాగంగా అన్ని వయసుల మహిళలకు ఒకరికి రూ.1111 + జీఎస్టీ, కనీసం 11 మంది బృందంగా వస్తే ఒక్కొక్కరికి రూ.999 + జీఎస్టీతో ప్రవేశ రుసుం ఉంటుంది. బృందాలుగా వచ్చి వేడుకలు మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి ఇదే మంచి తరుణం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళా మాసోత్సవాల్లో పాల్గొని మరిచిపోలేని మధురానుభూతి పొందండి.

మరిన్ని వివరాలకు..
www.ramojifilmcity.comలో లాగిన్ అవ్వండి. లేదా 76598 76598కు కాల్ చేయండి.

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా
అన్ని కులాల (బిజినెస్) వ్యాపార వర్గాల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు అన్ని కులాల (బిజినెస్) వ్యాపార వర్గాల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, నేడు అన్ని కులాల (బిజినెస్) వ్యాపార వర్గాల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. **విజయవాడ ఆటోనగర్‌లోని స్టాలిన్ కార్పొరేట్ బిల్డింగ్, బి బ్లాక్, 3వ అంతస్తులోని ఈనాడు కార్యాలయం వేదిక**గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు (1 మార్చి 2026)** ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ★ ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్లో యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు క్రింద తెలిపిన ఫోన్ నెంబర్లను సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

మరిన్ని వివరాలకు: 95501 28306 & 92475 20500 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

మహానంది దేవస్థానానికి రూ.30 లక్షల విరాళం

మహానంది, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానందిలోని ప్రధాన ఆలయానికి విజయవాడకు చెందిన దాత వైభవ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ బొప్పన యూన్సీ లక్ష్మీబాయి రూ.80 లక్షలు విరాళంగా ఇవ్వడానికి అంగీకరించారు. ముందస్తుగా శనివారం రూ.30 లక్షలను దేవస్థానం ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి, ఏఈవో ఎర్రమల మధుకు అందజేశారు. మహానందికి దైవదర్శనార్థం వచ్చారు. గంగా కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామివార్లకు అభిషేకాలు, కుంకుమార్చనలు, నామార్చనలు చేసుకున్నారు. విరాళంతో ఆలయంలో ఇత్తడి గేట్లు, గ్రిల్స్ ఏర్పాటు చేయించడానికి నిపుణులను రప్పించి పనులను ప్రారంభించారు.

మహానందిలో దాతను సత్కరిస్తున్న దేవస్థానం అధికారులు

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దౌర్జన్యం

విజయవాడ బస్టేషన్, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఆటో డ్రైవర్లు దౌర్జన్యం చేసిన ఘటన శనివారం సిటీ బస్ పోర్ట్ వద్ద చోటు చేసుకుంది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం ఆటోనగర్ నుంచి జక్కంపూడి కాలనీ వెళ్తున్న సిటీ బస్సు.. బస్ పోర్ట్ నుంచి బయటకు వచ్చే సమయంలో అడ్డదిడ్డంగా మలుపు తిరుగుతున్న ఆటోకు బస్సు రాసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన స్థానిక ఆటో చోదకులు బస్సు డ్రైవరు, కండక్టర్లపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో సిటీ బస్‌పోర్ట్‌లో గంటకు పైగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం డ్రైవర్ ఫిర్యాదు చేసేందుకు కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.

డ్రైవర్‌ను లాక్కెళుతున్న ఆటోడ్రైవర్లు

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -150 రిటైల్ ధర 177 చికెన్ విత్ స్కిన్ - 257 చికెన్ స్కిన్‌లెస్ - 292.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 175, 184, 195 చికెన్ విత్ స్కిన్ - 340 చికెన్ స్కిన్‌లెస్ - 350.

ఆత్మీయ వీడ్కోలు

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి.. చిత్తశుద్ధితో సేవలు అందించి ఉద్యోగ విరమణ చేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు పలికారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డీసీపీ కె.జి.వి.సరిత.. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను అభినందనలు తెలిపారు. ఆత్మీయంగా సత్కరించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఏఎస్పీలు కె.కోటేశ్వరావు, వి.జయమ్మ, ఏఎస్పీ పి.శ్రీనివాసరావు, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎన్. మధుబాబు, హోంగార్డు జ్యోతిలక్ష్మి శాలువాలు కప్పి సత్కరించారు.

ఉద్యోగ విరమణ చేసిన సిబ్బందితో సరిత, ఇతర అధికారులు

జలవనరుల శాఖ ఎస్ఈ..

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే : విజయవాడ జలవనరుల శాఖ సర్కిల్ ఎస్ఈ ఆర్. మోహనరావు శనివారం పదవీ విరమణ చేశారు. రైతు శిక్షణ కేంద్ర భవనం (ఎఫ్‌టీసీ)లో ఆయనను ఘనంగా సత్కరించి, ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మోహనరావు స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు.

ఎస్ఈ మోహనరావు

కుటుంబ కలహాలు.. భార్యపై గొడ్డలితో దాడి

జి.కొండూరు, న్యూస్‌టుడే : కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త భార్యపై దాడికి పాల్పడిన సంఘటన ఇది. పోలీసులు సమాచారం మేరకు.. మండలంలోని చెవుటూరు గ్రామానికి చెందిన నాగరాజు, వీరవల్లి మండలం జుజ్జూరుకు చెందిన భూలక్ష్మికి ఇరవై ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి జరిగిన గొడవలో నాగరాజు గొడ్డలితో దాడి చేసి గాయపరిచాడు. స్థానికులు గాయపడిన భూలక్ష్మిని మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నాగరాజును అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. నిందితుడిని నూజివీడు సబ్ జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

బాధితురాలిని విచారిస్తున్న ఎస్సై సతీష్ కుమార్

కాల్వలకు నీటి విడుదల కొనసాగింపు

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే : తెలుగు రాష్ట్రాల్లో ఆశాజనక వర్షాల ప్రభావంతో కృష్ణా నదిలో స్వల్పంగా వరద ప్రవాహం నెలకొంది. కృష్ణా డెల్టాలోని పంట కాలువలకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు. నగరంలోని ప్రకాశం బ్యారేజీ నుంచి శనివారం 3,520 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కృష్ణా తూర్పు ప్రధాన కాల్వకు 1,702, కృష్ణా పశ్చిమ ప్రధాన కాల్వకు 1,818 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కృష్ణా తూర్పు ప్రధాన కాల్వ నుంచి రైవస్‌కు 1,200, కేఈబీ 302, బందరు కాల్వకు 200 క్యూసెక్కుల మేర ఇస్తున్నారు. బ్యారేజీ వద్ద పూర్తి స్థాయిలో 12 అడుగుల నీటి మట్టం ఉంది.

రాష్ట్రంలో జాతీయ షూటింగ్ బాల్ పోటీలు

విజయవాడ (క్రీడలు), న్యూస్‌టుడే: జాతీయ జూనియర్, సబ్ జూనియర్ షూటింగ్ బాల్ పోటీల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ షూటింగ్ బాల్ సంఘానికి అవకాశం కల్పించినట్లు జాతీయ షూటింగ్ బాల్ సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. నగరంలోని ఒక హోటల్‌లో శనివారం జాతీయ షూటింగ్ బాల్ సమాఖ్య సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

91.9 FM Vijayawada — ఈఎఫ్ఎం కార్యక్రమాలు — ఆదివారం

కార్యక్రమం	ప్రసార వేళ
ఉదయ రాగం	ఉ. 5 - ఉ. 7
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్	ఉ. 7 - ఉ. 9
రాగ వాణి	ఉ. 9 - ఉ. 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ. 10 - మ. 2
ఈవారం అతిథి	మ. 2 - సా. 5
బెస్ట్ డ్రైవ్	సా. 5 - రా. 7
#హోమ్‌గార్	రా. 7 - రా. 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 9 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 8008003297

SHRIRAM Finance — శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
(పూర్వపు) శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్)
రిజిస్టర్డ్ కార్యాలయం : డి.నెం. 14ఎ, శ్రీ టవర్స్, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
జోనల్ ఆఫీస్ : శ్రీరామ్ ఫైనాన్స్ లి., డి.నెం. 29-37-141, 2వ అంతస్తు, రామమందిరం దగ్గర, ఏలూరు రోడ్డు, విజయవాడ - 520002

డిమాండ్ ప్రకటన
సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002లోని సెక్షన్ 13 (2) క్రింద డిమాండ్ ప్రకటన

...ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 క్రింద & సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని రూలు 3తో చదువబడు సెక్షన్ 13 (2) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధీకృత అధికారి సదరు ఖాతాను నిరర్థక ఆస్తిగా వర్గీకరించారు. నోటీసుల స్వీకరణ తేది నుండి 60 రోజులలోగా చెల్లింపు తేది వరకు నోటీసులలో తెలిపిన మొత్తంపై కాంట్రాక్టువల్ రేటున తదుపరి వడ్డీతోపాటు నోటీసులలో తెలిపిన మొత్తం మరియు అనుషంగిక ఖర్చులు, వ్యయాలు, ఛార్జీలు వగైరాలను చెల్లించవల్సిందిగా దిగువ తెలిపిన ఋణగ్రహీతలు / హామీదార్లు / తనఖాదారులను కోరుతూ సర్ఫేసీ చట్టం 2002 లోని సెక్షన్ 13 (2) క్రింద ఇందులో తెలిపిన సంబంధిత తేదీలలో డిమాండ్ నోటీసులు జారీచేశారు.
చివరిగా తెలిసిన వారి చిరునామాలోని వారికి జారీ చేయబడిన నోటీసులు అందచేయబడక తిరిగి వచ్చినందున సదరు విషయం గురించి బహిరంగ ప్రకటన రూపంలో వారికి సమాచారం ఇవ్వడమైనది. సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు లభించు సమయానికి సంబంధిత చట్టంలోని సెక్షన్ 13 యొక్క సబ్ సెక్షన్ (8) నిబంధనలను గమనించవల్సిందిగా ఋణగ్రహీతలకు విజ్ఞప్తి.

క్ర సం.	ఋణగ్రహీత (లు) / సహ-ఋణగ్రహీత (లు) / హామీదారు (లు) పేరు	NPA తేది / ఋణ మొత్తం	డిమాండ్ నోటీసు తేది / బకాయి మొత్తం
1	**1.సంబంగి కుమార స్వామి,** తండ్రి : ఎస్. లక్ష్మణరావు, డి.నెం. 40-25-32, బి1 లక్ష్మణ్ రెసిడెన్సీ, 2వ అంతస్తు, మస్జిద్ వీధి, ఎస్.వి.ఎస్. కల్యాణ మండపం దగ్గర, పటమటలంక, విజయవాడ, ఎన్‌టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్. 520010. **2. సంబంగి అరుణ,** భర్త : సంబంగి కుమారస్వామి, డి.నెం. 40-25-32/1, బి1 లక్ష్మణ్ రెసిడెన్సీ, 2వ అంతస్తు, మస్జిద్ వీధి, ఎస్.వి.ఎస్. కల్యాణ మండపం దగ్గర, పటమటలంక, విజయవాడ, ఎన్‌టీఆర్ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్. పిన్ కోడ్. 520010. **3.గన్నవరపు శ్రీనివాసరావు,** తండ్రి : జి సూర్యనారాయణ, డి.నెం. 21-138/6, జిఎఫ్-2, రక్షక రెసిడెన్సీ, పంటకాలువరోడ్, గొల్లపూడి, సాయిపురం కాలనీ దగ్గర, విజయవాడ. ఎస్.టి.ఆర్ జిల్లా. ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్. 521225	07-01-2026 / Rs. 35,00,000/-	18-02-2026 / చెల్లించవలసిన మొత్తం రూ. 32,33,778/- (అక్షరాలా ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు మాత్రమే)

ఎంటర్‌ప్రైజ్ ఫైనాన్స్ లోన్ అగ్రిమెంట్ నెం. IBPATTF2411230001

షెడ్యూల్ ఆస్తి శ్రీ సాంబంగి కుమార స్వామి గారికి చెందినది : ఎన్.టి.ఆర్. జిల్లా (గతంలో కృష్ణా జిల్లా), విజయవాడ రిజిస్ట్రేషన్ జిల్లా, ఇబ్రహీంపట్నం సబ్ డిస్ట్రిక్ట్, గతంలో గొల్లపూడి గ్రామ పంచాయతీ పరిధిలో, ప్రస్తుతం విజయవాడ మెట్రోపాలిటన్ ప్రాంతం పరిధిలో, గొల్లపూడి గ్రామం, ఆర్.ఎస్.నెం. 110/1, సబ్ డివిజన్ రీసర్వే నెం. 110/1బి3ఎ వద్ద ఎకరా 1.00 సెంట్లలోని 206.11 చ॥గ॥లు లేదా 172.33 చ॥మీ॥ల విస్తీర్ణంలోని ఖాళీ ఇంటి స్థలం, ఇది ప్లాట్ నెం. 21కి చెందినది ఇది విజిటియం ఉడా, విజయవాడ వారి ఆర్.ఎల్.పి. నెం. 495/2011, ఫైల్ నెం. సి.5 6281/2008. సరిహద్దులు: తూర్పు: 40-00 అడుగుల వెడల్పు సర్కార్ డొంక - 35-0 అ॥లు, దక్షిణం: ప్లాట్ నెం. 22 - 53-0 అ॥లు, పడమర : ప్లాట్ నెం. 18 - 35-0 అ॥లు, ఉత్తరం: 16-6 అడుగుల వెడల్పు గల బజార్- 53-0 అ॥లు. పైన తెలిపిన సరిహద్దుల మధ్య 206.11 చ॥గ॥లు లేదా 172.33 చ॥మీ॥ల విస్తీర్ణంలోని ఖాళీ ఇంటి స్థలం ప్లాట్ నెం. 21ని కలిగి ఉంది. (ఈ ఆస్తి ఎస్.ఆర్.ఓ. ఇబ్రహీంపట్నం యొక్క డాక్యుమెంట్ నెం. 731/1993కి అనుగుణంగా ఉంటుంది).

పైన చెప్పబడిన పరిస్థితుల దృష్ట్యా, ఈ నోటీసు ప్రచురణ తేది నుండి 60 రోజులలోగా భవిష్యత్ వడ్డీ మరియు వర్తించు ఛార్జీలతోపాటు పైన తెలిపిన విధంగా బకాయి మొత్తాలను చెల్లించవల్సిందిగా పైన తెలిపిన ఋణగ్రహీతలు, సహ ఋణగ్రహీతలు మరియు /లేదా వారి హామీదారుల (వర్తించినచోట) కు ఇందుమూలంగా నోటీసు ఇవ్వడమైనది. లేనిచో, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002లోని సెక్షన్ 13 (4) క్రింద మరియు ఇందులో వర్తించు నిబంధనల క్రింద ఋణగ్రహీతలు మరియు తనఖా ఋణగ్రస్తుల యొక్క సెక్యూర్డ్ ఆస్తులు స్వాధీనత చేపట్టడంతో కలుపుకొని సెక్యూర్డ్ అసెట్స్ మీద ఈ నోటీసు తేది నుండి 60 రోజుల అనంతరం తదుపరి చర్యలు చేపట్టబడును.

తేది : 18-02-2026, ప్రదేశం : ఇబ్రహీంపట్నం — అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్.

SHRIRAM Finance — శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
డిమాండ్ ప్రకటన

క్ర సం.	ఋణగ్రహీత (లు) / సహ-ఋణగ్రహీత (లు) / హామీదారు (లు) పేరు	NPA తేది / ఋణ మొత్తం	డిమాండ్ నోటీసు తేది / బకాయి మొత్తం
1	**1.కంకిపాటి హరీష్ కుమార్,** తండ్రి : కె. వెంకట కృష్ణార్జునరావు, డి.నెం. 23-10-13ఎ, పురుషోత్తం వీధి, సత్యనారాయణపురం, విజయవాడ, ఎన్.టి.ఆర్. జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్-520011. **2.కంకిపాటి లక్ష్మీ కుమారి,** భర్త : కె. వెంకట కృష్ణార్జునరావు, డి.నెం. 23-10-13ఎ, పురుషోత్తం వీధి, సత్యనారాయణపురం, విజయవాడ, ఎన్.టి.ఆర్. జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్-520011. **3. ఇంకులు రమాదేవి,** భర్త : ఐ. ఉమా సోమశేఖర్, డి.నెం. 23-10-13ఎ, పురుషోత్తం వీధి, సత్యనారాయణపురం, విజయవాడ, ఎన్‌టిఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్-520011. **4. నరికిమిల్లి శ్రీనివాసరావు,** తండ్రి : ఎన్. చెంచయ్య, డి.నెం. 30-18-303, ఐనవోలు వారి వీధి, సీతారాంపురం, విజయవాడ, ఎన్‌టిఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్-520004.	10-05-2025 / Rs. 40,00,000/-	23-02-2026 / చెల్లించవలసిన మొత్తం రూ. 36,17,663/- (అక్షరాలా ముప్పై ఆరు లక్షల పదిహేడు వేల ఆరు వందల అరవై మూడు రూపాయలు మాత్రమే)

ఎంటర్‌ప్రైజ్ ఫైనాన్స్ లోన్ అగ్రిమెంట్ నెం. VIJA3TF2312210010

షెడ్యూల్ ఆస్తి శ్రీమతి కాంకిపాటి లక్ష్మీ కుమారి & శ్రీ కాంకిపాటి హరీష్ కుమార్ గార్లకు చెందినది: ఐటెమ్ నెం. 1 : (రిజిస్టర్డ్ సెటిల్‌మెంట్ డీడ్ నెం. 1996/03, తేదీ. 17.03.2003) ఎన్‌టిఆర్ జిల్లా, విజయవాడ జిల్లా రిజిస్ట్రీ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా, సత్యనారాయణపురం, పురుషోత్తం వీధి, డోర్ నెం. 23-10-13, ప్రజెంట్ డిజిటల్ అసెస్‌మెంట్ నెం. 1073048816, పాత అసెస్‌మెంట్ నెం. 16759ఎ, 119371, ఎన్‌టిఎస్ నెం. 708, బ్లాక్ నెం. 25, రెవెన్యూ వార్డు నెం. 8, ప్రజెంట్ మున్సిపల్ వార్డు నెం. 27, సబ్‌సీక్వెంట్ నెం. 20/1, మున్సిపల్ వార్డు నెం. 20 వద్ద 40.6 చ॥గ॥లు లేదా 33.946 చ॥మీ॥ల విస్తీర్ణంలోని స్థలం అందలి నిర్మించిన గ్రౌండ్, మొదటి మరియు రెండవ అంతస్తు భవనంతో సహా. సరిహద్దులు : తూర్పు: మున్సిపల్ రోడ్ @ పురుషోత్తం వీధి-13.6 అ॥లు, దక్షిణం: కోట సీతారావమ్మ గారి ఆస్తి-27 అ॥లు, పడమర : శ్రీకాకుళపు శ్రీనివాసరావు గారి ఆస్తి-13.6 అ॥లు, ఉత్తరం: కంకిపాటి వెంకట కృష్ణార్జునరావు గారి ఆస్తి- 27 అ॥లు.
ఐటెమ్ నెం. 2 : (రిజిస్ట్రేషన్ సెటిల్‌మెంట్ డీడ్ నెం. 1997/03, తేదీ. 17.03.2003) ఎన్‌టిఆర్ జిల్లా, విజయవాడ జిల్లా రిజిస్ట్రీ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా, సత్యనారాయణపురం, పురుషోత్తం వీధి, డోర్ నెం. 23-10-13ఎ, ప్రజెంట్ డిజిటల్ ...

తేది : 23-02-2026, ప్రదేశం : విజయవాడ — అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్.

SHRIRAM Finance — శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
డిమాండ్ ప్రకటన

క్ర సం.	ఋణగ్రహీత (లు) / సహ-ఋణగ్రహీత (లు) / హామీదారు (లు) పేరు	NPA తేది / ఋణ మొత్తం	డిమాండ్ నోటీసు తేది / బకాయి మొత్తం
1	**1. షేక్ అబ్దుల్లా షరీఫ్,** తండ్రి : షేక్ అమీన్ షరీఫ్, ఆర్/ఓ. డి.నెం. 19-14/1-193, పాత రాజరాజేశ్వరిపేట, విజయవాడ, కృష్ణా జిల్లా., ఆంధ్రప్రదేశ్ - 520010. **2. షేక్ అమీన్ షరీఫ్,** తండ్రి : ఖాదర్ షరీఫ్, ఆర్/ఓ. డి.నెం. 19-14/1-193, పాత రాజరాజేశ్వరిపేట, విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 520010. **3. షేక్ నూర్జహాన్,** భర్త: లియాస్ అహమద్ షేక్, ఆర్/ఓ. డి.నెం. 19-13-31/ఎ, పాత రాజరాజేశ్వరిపేట, విజయవాడ, ఆంధ్రప్రదేశ్- 520001.	31-12-2020 / Rs. 10,00,000/-	13-02-2026 / చెల్లించవలసిన మొత్తం రూ. 41,21,780/- (అక్షరాలా నలభై ఒక్క లక్ష ఇరవై ఒక్క వేయి ఏడు వందల ఎనభై రూపాయలు మాత్రమే)

ఎంటర్‌ప్రైజ్ ఫైనాన్స్ లోన్ అగ్రిమెంట్ నెం. VIJA3TF1905300004

షెడ్యూల్ ఆస్తి శ్రీ షేక్ అమీన్ షరీఫ్ గారికి చెందినది : కృష్ణా జిల్లా, నూజివీడు సబ్-రిజిస్ట్రీలోని అగిరిపల్లి మండలం, వడ్లమాను గ్రామం మరియు గ్రామ పంచాయతీ ప్రాంతంలో ఉన్న ఆర్.ఎస్.నెం. 257/2ఎ, 259/2ఎ, 260 వద్ద ప్లాట్ నెం. 11 (150 చ॥గ॥లు), ప్లాట్ నెం. 12 (250 చ॥గ॥లు) వద్ద మొత్తం 400 చ॥గ॥లు లేదా 334.4 చ॥మీ॥ల విస్తీర్ణంలోని ఖాళీ నివాస స్థలం సరిహద్దులు : తూర్పు: ప్లాట్ నెం. 11 లోని మిగిలిన ఆస్తి - 62.5 అ॥లు, దక్షిణం: ఇతరుల ఆస్తి - 57.6 అ॥లు, పడమర : ప్లాట్ నెం. 13 - 62.5 అ॥లు, ఉత్తరం : 33 అ॥ల వెడల్పు రోడ్డు - 57.6 అ॥లు.

తేది : 13-02-2026, ప్రదేశం : విజయవాడ — అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్.

SHRIRAM Finance — శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
డిమాండ్ ప్రకటన

క్ర సం.	ఋణగ్రహీత (లు) / సహ-ఋణగ్రహీత (లు) / హామీదారు (లు) పేరు	NPA తేది / ఋణ మొత్తం	డిమాండ్ నోటీసు తేది / బకాయి మొత్తం
1	**1. వనమా కిషన్ కిరణ్,** తండ్రి : కిషోర్ కుమార్, ఆర్/ఓ. డి.నెం. 48-13-4, ఫ్లాట్ నెం. 404, వసంత్ నివాస్, శ్రీరామ చంద్ర నగర్, విజయవాడ అర్బన్, కృష్ణా జిల్లా., 520008, **2. వనమా జగతి కుమారి,** భర్త : వనమా కిషోర్ కుమార్, ఆర్/ఓ. డి.నెం. 1-130, వాటర్ ట్యాంక్ రోడ్, కొణిజర్ల, గంపలగూడెం, కృష్ణా జిల్లా- 521401. **3. బాసా శ్రీకాంత్,** తండ్రి : వెంకటేశ్వరావు, ఆర్/ఓ. డి.నెం. 18-160/ఎ, మురళీ నగర్, కానూరు, కృష్ణా జిల్లా., 520007	31-05-2020 / Rs. 13,00,000/-	16-02-2026 / చెల్లించవలసిన మొత్తం రూ. 65,41,049/- (అక్షరాలా అరవై ఐదు లక్షల నలభై ఒక్క వేయి నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే)

ఎంటర్‌ప్రైజ్ ఫైనాన్స్ లోన్ అగ్రిమెంట్ నెం. TIRV1TF1905310003

స్థిరాస్తి షెడ్యూల్ శ్రీ వనమ జగతి కుమారి గారికి చెందినది : కృష్ణా జిల్లా, తిరువూరు సబ్ రిజిస్ట్రీ, గంపలగూడెం మండలం, కొణిజర్ల గ్రామం మరియు గ్రామ పంచాయితీ ఏరియా, ఆర్.ఎస్.నెం. 45/1బి వద్ద ఎకరా 0.49 సెంట్లు సమానమైన 2371.6 చ॥గ॥ల విస్తీర్ణంలోని ఖాళీ రెసిడెన్షియల్ స్థలము. హద్దులు : తూర్పు: దేవభక్తుని పార్వతమ్మ గారి ఆస్తి, పెద్ది కనకదుర్గ సౌభాగ్య లక్ష్మి గారి ఆస్తి; దక్షిణం : దేవభక్తుని పార్వతమ్మ గారి ఆస్తి; పడమర : డొంక; ఉత్తరం : శ్రీ షిరిడీ సాయి సేవాశ్రమానికి బహుమతిగా ఇచ్చిన ఆస్తి.

పైన చెప్పబడిన పరిస్థితుల దృష్ట్యా, ఈ నోటీసు ప్రచురణ తేది నుండి 60 రోజులలోగా భవిష్యత్ వడ్డీ మరియు వర్తించు ఛార్జీలతోపాటు పైన తెలిపిన విధంగా బకాయి మొత్తాలను చెల్లించవల్సిందిగా పైన తెలిపిన ఋణగ్రహీతలు, సహ ఋణగ్రహీతలు మరియు /లేదా వారి హామీదారుల (వర్తించినచోట) కు ఇందుమూలంగా నోటీసు ఇవ్వడమైనది. లేనిచో, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002లోని సెక్షన్ 13 (4) క్రింద మరియు ఇందులో వర్తించు నిబంధనల క్రింద ఋణగ్రహీతలు మరియు తనఖా ఋణగ్రస్తుల యొక్క సెక్యూర్డ్ ఆస్తులు స్వాధీనత చేపట్టడంతో కలుపుకొని సెక్యూర్డ్ అసెట్స్ మీద ఈ నోటీసు తేది నుండి 60 రోజుల అనంతరం తదుపరి చర్యలు చేపట్టబడును.
సదరు చట్టంలోని సెక్షన్ 13 (13) క్రింద, సెక్యూర్డ్ క్రెడిటార్ యొక్క ముందస్తు, వ్రాత పూర్వక సమ్మతి లేకుండా నోటీసులో తెలిపిన అతని సెక్యూర్డ్ ఆస్తులను అమ్మకం, లీజు లేదా మరేదేని విధంగా ఏ ఋణగ్రహీత బదిలీ చేయరాదని గమనించగలరు.

తేది : 16-02-2026, ప్రదేశం : తిరువూరు — అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్.

తిరువూరు

• తిరువూరు • మైలవరం

ఉన్నత ఆశయాలతో ముందుకెళ్తేనే మేలు

కొండపల్లి: విద్యార్థులు ఉన్నత ఆశయాలతో ముందుకెళ్ల లని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ అన్నారు. కొండపల్లిలో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చదువులు పూర్తి చేయడం, డిగ్రీలు సంపాదించడంతోనే సరి పెట్టుకోకుండా సమాజానికి మన వల్ల ఎంత మేలు జరుగు తుందో గ్రహించుకొని దాన్ని నిర్వహించాలన్నారు. కొండపల్లి పురపాలిక వైస్ చైర్మన్ చిట్టిబాబు, కూటమి నాయకులు, రవీంద్ర భారతి పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు.

జమలాపురం మేజర్ కాలువలో రైతుల నిరసన

ఎ.కొండూరు: మండల పరిధిలోని జమలాపురం మేజర్ కాలువ చివరి వరకు సాగునీరు అందించాలని కోరుతూ శనివారం పలువురు రైతులు కాలువలో నిరసన చేపట్టారు. కౌలు రైతు సంఘం జిల్లా నాయకుడు వెంకటేశ్వరరావు, కేశవులు, బాబూరావు, రమేష్, రాజా, అలీషా, నవీన్ పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

10 AM to 1 PM

తిరువూరు: 98853 28820 మైలవరం: 80085 74705

స్పందన: ✤ తిరువూరు 5, 8 వార్డుల్లోని డ్రైనుల్లో వ్యర్థాలు పేరుకున్నాయని స్థానికులు నాగబాబు, రఘురామ్ సమస్యను 'ఈనాడు' 'మేమున్నాం'.. మీకు తోడుగా ద్వారా మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మున్సిపల్ శానిటరీ అధికారి విజయ్ పారిశుద్ధ్య సిబ్బందిని పంపి కాలువల్లో పూడిక తీయించారు. - న్యూస్‌టుడే, తిరువూరు

✤ నరసాపురం ఉప్పర బజారులో చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోందని పరిసరవాసుల సమస్యను 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా పంచాయతీ అధికారులకు తెలిపారు. ఈవో జి.స్వాతి స్పందించి పారిశుద్ధ్య కార్మికులను పంపించి శుభ్రం చేయించారు. - న్యూస్‌టుడే, విస్సన్నపేట

? వెల్లటూరు శివారు భీమవరప్పాడులో ప్రతియ ఇంటి సమీ పంలోని చేతి పంపు మరమ్మతులకు గురై నీటి కోసం అవ స్థలు పడుతున్నాం. - శివయ్య, గ్రామస్థుడు ✔ సమస్య తెలిసింది. సిబ్బందిని పంపి తక్షణమే మరమ్మతులు చేయించి నీటి సరఫరా పునరుద్ధరిస్తాం. - రామచంద్ర రావు, పంచాయతీ కార్యదర్శి - న్యూస్‌టుడే, జి.కొండూరు

రాజ్యాంగ పరిరక్షణకు కృషి

రాజేంద్రప్రసాద్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న దేవినేని

గొల్లపూడి: రాజ్యాంగ పరిరక్షణకు మాజీ రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ విశేష కృషి చేశారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామ హేశ్వరరావు అన్నారు. మాజీ రాష్ట్ర పతి రాజేంద్రప్రసాద్ వర్ధంతిని గొల్ల పూడిలోని కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

నకిలీ మందులతో ప్రజల ప్రాణాలకు ముప్పు

గంపలగూడెం, న్యూస్‌టుడే : ప్రభుత్వం మెడికల్ మాఫియాపై తక్షణ చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఎస్.కె.నాగు లమీరా కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ఆధ్వ ర్యంలో మండలంలోని ఊటుకూరులో ఆందోళన చేశారు. నకిలీ మందులతో జనాల ప్రాణాలు, ఆరోగ్యంతో చెల గాటం ఆడుతున్న ఆసుపత్రులు, మందుల మాఫియాపై దర్యాప్తు జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

ఊటుకూరులో ఆందోళన చేస్తున్న సీపీఐ నాయకులు

నిధుల కేటాయింపులే.. పనుల్లేవ్..!

జి.కొండూరు, న్యూస్‌టుడే

మండు వేసవి ఇంకా సమీపించనే లేదు.. అప్పుడే మండలంలోని గ్రామాల్లో ప్రజలు దాహం కోసం అవస్థలు పడుతున్నారు. దీంతో జలజీవన్ మిషన్ నిధులు కేటాయింపులే తప్పా పనులు చేసేందుకు అక్కరకు రావడం లేదని తెలుస్తోంది. మండలంలో ఒక వైపు కందులపాడు-గంగినేనిపాలెం-ఏరుపాలెం(కేజీపీ) ప్రధాన రహదారి విస్తరణ పనులు కొనసాగుతుండటమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గడ్డమణుగు, చెరువు మాధవరం, మునగపాడు, సున్నంపాడు, తెల్లదేవరపల్లి, గంగినేని, దుగ్గిరాలపాడు వరకు వెళ్లాల్సిన కృష్ణా జలాల సరఫరా నిలిచిపోయింది. ప్రత్యామ్నాయంగా ఆయా గ్రామాలకు ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరో వైపు వెల్లటూరు, గుర్రాజుపాలెం తదితర గ్రామాలకు నీటి సరఫరా అంతంత మాత్రంగానే ఉండని ప్రజలు మండిపడుతున్నారు. పలు చోట్ల పైపులైను లీకై ప్రధాన రహదారి వెంబడి అర కిలోమీటరు మేర నిరంతరం వృథాగా పోతూ దర్శనమిస్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ దాహార్తిని తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

జి.కొండూరు- వెల్లటూరు మధ్య వృథాగా పోతున్న కృష్ణా జలాలు

వారం రోజులుగా నీరందక..

గుర్రాజుపాలెంలో వారం రోజులుగా కృష్ణా జలాల సరఫరా నిలిచిపోయి అవస్థలు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. మైలవరం వైపు వెళ్లే కృష్ణా జలాలను గుర్రాజుపాలెం సంపులో నింపి మోటారుతో గ్రామంలో సరఫరా చేస్తున్నారు.

గ్రామాల్లో ఆరంభమైన దాహం కేకలు

వారం కిందట సంపులోని మోటారు కాలిపోవడంతో నీటి సరఫరా ఆగిపోయిందని వాపోతున్నారు. ఈ గ్రామంలో కొండరు సంపు మూత పగలకొట్టి నీరు ముంచుకొని వెళ్తున్నారు. సంపు ఎత్తు తక్కువగా ఉండడంతో మూత పగలకొట్టడం వల్ల నీరు కలుషితమవుతోందని చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సంపు మోటారుకు మరమ్మతులు చేయించాలని, సంపునకు పటిష్ఠమైన మూత ఏర్పాటు చేసి కృష్ణా జలాలు కలుషితమవ్వకుండా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు.

✤ ఈ సమస్యపై సంబంధిత సహాయక ఇంజినీర్ దయానందను 'న్యూస్‌టుడే' వివరణ కోరగా ఇలా స్పందించారు. మోటారుకు మరమ్మతులు చేయిస్తున్నామని, పూర్తి కాగానే నీటి సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.

వైద్య శిబిరంలో ఉచిత కంటి పరీక్షలు

నేత్ర పరీక్షలు చేస్తున్న సిబ్బంది

మైలవరం, న్యూస్‌టుడే : లయన్స్ క్లబ్ ఆఫ్ మైలవరం ఆధ్వర్యంలో స్థానిక శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం నిర్వ హించిన ఉచిత వైద్య శిబిరంలో వాసన్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో పలువురికి నేత్ర పరీక్షలు చేశారు. నాగభూషణం, వెంకటేశ్వరరావు, చంద్రం, విష్ణు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు బాగు చేయండి మహాప్రభో..

విస్సన్నపేట, న్యూస్‌టుడే : వేమిరెడ్డిపల్లి నుంచి పుట్రేల వెళ్లే రహదారికి మరమ్మతులు చేయాలని సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో శని వారం ఆందోళన నిర్వహించారు. నాగరాజు, రామారావు, ధనలక్ష్మి, కోటేశ్వరరావు, చెన్నారావు, ఆదాం తదితరులు పాల్గొన్నారు.

మత్తు పదార్థాలతో జీవితాలు చిత్తు

ప్రతిజ్ఞ చేస్తున్న ఎమ్మెల్యేలు కృష్ణప్రసాద్, మాలకొండయ్య, పోలీసు అధికారులు

కొండపల్లి, ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే : ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు యువత శ్రమించాలని మైలవరం, చీరాల ఎమ్మెల్యేలు కృష్ణప్రసాద్, మాలకొండయ్య అన్నారు. 'డ్రగ్స్‌పై దండయాత్ర' అవగాహన కార్య క్రమాన్ని కేతనకొండ ఆర్‌కే కళాశాలలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్‌ను సర దాకు అలవాటు చేసుకొన్న ఎందరో తమ జీవితా లను నాశనం చేసుకొన్నారని తెలిపారు. మహిళా పోలీసులు రేవతి, హైమావతి, తేజ, త్రివేణి, ఉషారాణి 36 రోజుల్లో 500 కి.మీ. సైకిల్ యాత్ర చేస్తూ మత్తు పదార్థాలపై అవగాహన కల్పించడం సంతోషకర విషయమన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. కూటమి నాయకులు, ఏసీపీ దుర్గారావు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

శ్రీనివాస స్వామికి ప్రత్యేక అలంకరణ

గంపలగూడెం, న్యూస్‌టుడే : మండలంలోని మెట్టగుట్టలో గజలక్ష్మి సమేత శేషాచల శ్రీనివాస స్వామి ఆలయంలో శనివారం ప్రధానార్చకుడు శ్యామ్‌సుందరాచార్యులు ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. వివిధ గ్రామాల భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. గుడి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పి.వెంకట్రావు, సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

మెట్టగుట్టలో..

వేణుగోపాల స్వామి

పాల్గొని పూజలు చేశారు. నాయకులు విజయబాబు, వేణు గోపాలరెడ్డి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలు ప్రారంభం

జి.కొండూరు: వెల్లటూరు వేణుగోపాల స్వామి ఆలయంలో శనివారం స్వామి వారి బ్రహ్మో త్సవాలు ప్రారంభమయ్యాయి. పాంచరాత్ర ఆగమ పారాయణం ఆధ్వర్యంలో కోమరి వెంకటాచార్యులు తెలిపారు. భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

వైభవంగా ఆరేటమ్మ తల్లి ఉత్సవాలు

రెడ్డిగూడెం, న్యూస్‌టుడే : మండల పరిధి కొత్త నాగులూరులోని శ్రీబాల ఆరేటమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలు వైభవంగా సాగాయి. అయిదు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా నిత్యం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శనివారం మైలవరం శాసన సభ్యుడు వసంత కృష్ణప్రసాద్

ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠ

ఎ.కొండూరు, న్యూస్‌టుడే : కంభంపాడులో శ్రీబాలేశ్వరి దేవి, ముత్యాలమ్మ తల్లి, పోతురాజు స్వామి విగ్రహాలు, ధ్వజ స్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఎ.కొండూరు ఎస్సై గంధం. మహాలక్ష్మణుడు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎన్టీఆర్ సామాజిక భరోసాతో భద్రత

కేతనకొండలో పింఛన్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కృష్ణప్రసాద్

తిరువూరులో ఎమ్మెల్యే శ్రీనివాసరావు..

న్యూస్‌టుడే బృందం : తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు శనివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ప్రతి కుటుంబానికి భద్రతలా మారిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా చేసుకొని పాలన సాగిస్తోందన్నారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల అందజేత

గంపలగూడెం, న్యూస్‌టుడే : మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే కె.శ్రీనివాసరావు పర్య టించి 11 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 8,93,385 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆ గ్రామాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.

'పోరాటం చేసినా ఫలితం శూన్యం'

కొండపల్లి, న్యూస్‌టుడే : సుదీర్ఘకాలం న్యాయ పోరాటం సాగించినా నేరస్థుల తప్పించుకోవడం విచారకరమని, ఆయేషా మీరా ఆస్థి కలు కాకుండా న్యాయాన్ని సమాధి చేశారని ముస్లిం మత పెద్దలు అల్తాఫ్ రజా అన్నారు. ఈ విషయమై ఆయన కొండపల్లిలో శనివారం మాట్లాడారు. సాంకేతిక రంగం ఇంతగా అభి వృద్ధి చెందిన రోజుల్లో ఫార్మసీ విద్యార్థినికి న్యాయం జరగకపోవడం దుర్మార్గమన్నారు.

అవకాశాలు అందిపుచ్చుకోవడంలోనే విజయం

మాట్లాడుతున్న జిల్లా పర్యాటక శాఖ అధికారిణి శిల్ప

కొండపల్లి, న్యూస్‌టుడే : అంతర్జాతీయ ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా గ్లోబల్ పరిధిని విస్తరించి కొయ్య బొమ్మలు ఎగుమతులను పెంచుకోవచ్చని జిల్లా పర్యాటక శాఖ అధికారిణి శిల్ప అన్నారు. శక్తి వృద్ధి, ఈ- కామర్స్ స్వీకరణ అవగాహన వర్క్‌షాపును కొండపల్లి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో శనివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మార్కెటింగ్ అవకాశాలను అందిపుచ్చుకోవడంలోనే కొంత విజయం దాగి ఉందన్నారు. వాల్‌మార్ట్ ఈ- కామర్స్ నిపుణులు, కొండపల్లి ఆర్ట్స్, క్రాఫ్ట్స్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

టెండర్ విధానాన్ని రద్దు చేయండి

మైలవరం, న్యూస్‌టుడే : మేజర్ పంచాయతీ మైలవరంలో పారిశుద్ధ్య కార్మికుల నిర్వహణకు నిర్వహిస్తున్న టెండర్ విధానాన్ని రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్ సుధాకర్ కోరారు. ఈ మేరకు శనివారం పంచాయతీ కార్మిక సంఘ నాయకులతో కలిసి ఎంపీడీవో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. వీరమ్మ, చంద్రరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

హద్దులు దాటిన.. రేషన్ మాఫియా

ఎ.కొండూరు, న్యూస్‌టుడే

పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న చౌక బియ్యం అక్రమంగా రేషన్ మాఫియా చేతుల్లోకి వెళ్తున్నట్లు ప్రతి నిత్యం మండలంలో ఏదో ఒక చోట నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనాలకు అందాల్సిన బియ్యం, పంచదార వంటి నిత్యావసర సరకులను కొందరు దళారులు మండల పరిధిలోని కొంత మంది రేషన్ డీలర్ల సాయంతో పక్కదారి పట్టిస్తున్నట్లు సమాచారం. మండలంలో మొత్తం 32 రేషన్ దుకాణాలు ఉండగా 250 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. కానీ వీటిలో చాలా వరకు లబ్ధిదారులకు అందడం లేదు. ఈ నేపథ్యంలో పలువురు కొంత బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. లబ్ధిదారులు బియ్యం తక్కువగా ఇచ్చారు? ఏమిటని ప్రశ్నిస్తే స్టాక్ తగ్గింది, సర్వర్ పని చేయడం లేదని డీలర్లు సమాధానం ఇస్తున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

పలు అంశాలు వెలుగులోకి..

ఇటీవల మండలంలోని కొన్ని గ్రామాల్లో అధికారులు తనిఖీలు చేసినప్పుడు చౌక బియ్యం నిల్వలు గోదాముల్లో కనిపించకపోవడం, రికార్డుల్లోని లెక్కలు సరిపోకపోవడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జనాలు కోరుతున్నారు. ప్రతి దుకాణంలో డిజిటల్ తూకాలు, నిఘా నేత్రాలు, స్టాక్ వివరాల ప్రదర్శన తప్పనిసరి చేయాలని, గ్రామ స్థాయిలో విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై పీడీయస్ డీటీ శ్వేతని 'న్యూస్‌టుడే' వివరణ కోరగా.. ఈ విషయం అధికారుల దృష్టిలో ఉందన్నారు. అక్రమంగా బియ్యం విక్రయించే వారు పక్కాగా దొరికితే వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామన్నారు. డీలర్ షిప్ రద్దు చేస్తామన్నారు.

పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యం

ఎ.కొండూరు, న్యూస్‌టుడే : స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల, కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని డీఈవో చంద్రకళ శనివారం తనిఖీ చేశారు. తుది పరీక్షలు సమీపిస్తున్నందున పది విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. ప్రతి పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.

విద్యార్థిని సామర్థ్యం పరిశీలిస్తున్న డీఈవో చంద్రకళ

ప్రతిభవంతురాలికి అధికారుల అభినందన

జి.కొండూరు : విజయవాడలోని సీవీఆర్ జీఎం ఉన్నత పాఠశాలలో డీఈవో చంద్రకళ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన భాషోత్సవాల్లో జి. కొండూరులోని ఎస్ఎస్ఆర్ఆర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మువ్వా దీపిక ప్రతిభ చాటి ద్వితీయ స్థానం పొందింది. ఈ మేరకు ఆమెకు డీఈవో చంద్రకళ జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేశారు. విద్యార్థినికి, ఆమెకు శిక్షణ ఇచ్చిన గైడ్ టీచర్ జక్కా రామకృష్ణకు హెచ్ఎం శ్రీలత, ఎంపీపీ లక్ష్మీతిరుపతమ్మ తదితరులు అభినందనలు తెలిపారు.

విద్యార్థులకు నగదు ప్రోత్సాహం

జి.కొండూరు, న్యూస్‌టుడే : వెలగలేరులో చనుమోలు పకీర్రాయుడు జడ్పీ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా చనుమోలు లక్ష్మీకాంతమ్మ వెంకట్రామయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ. 91 వేలు విలువైన నగదు బహుమతులను గతేడాది పదో తరగతిలో ప్రతిభ చాటిన 11 మంది విద్యార్థులకు అందజేశారు. వీటిని పాఠశాల అభివృద్ధి కమిటీ ఛైర్మన్ చనుమోలు అనిల్ కుమార్(బాబ్జీ), ట్రస్ట్ సభ్యురాలు విజయలక్ష్మి చేతుల మీదుగా అందజేసినట్లు పాఠశాల హెచ్ఎం పద్మ తెలిపారు.

గొల్లపూడి, న్యూస్‌టుడే : చనుమోలు లక్ష్మీకాంతమ్మ, వెంకటరామయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాలను శనివారం అందజేశారు. కొత్తూరు తాడేపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో గతేడాది పదో తరగతిలో ప్రతిభ చాటిన పలువురు విద్యార్థులకు నగదు బహుమతులు ఇచ్చారు. ట్రస్ట్ సభ్యులు చనుమోలు అనిల్ కుమార్, హెచ్ఎం కె.బాబూరావు, ఎస్ఎంసీ ఛైర్‌పర్సన్ కె. విజయ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన

నా క్లయింటు అయిన బెంగుళూరు నగరం గురురెడ్డి లేఅవుట్, 8వ క్రాస్ నెం.32 కాపురస్తులు పత్తిపాటి పాపయ్య గారి కుమారుడు పత్తిపాటి నరసింహారావు గారి సంజాయిషీ పొంది యావన్మందికీ తెలియజేయునది.

ఈ దిగువ షెడ్యూలు దాఖలా స్థిరాస్తిని గొల్లపూడి, సాయిపురం కాలనీ, సాయితేజ రెసిడెన్స్, ఫ్లాట్ నెం. ఎఫ్.ఎఫ్.2 కాపురస్తులు సూరపనేని వెంకట రామారావు గారి కుమారుడు సూరపనేని యోగేంద్రబాబు గారు అమ్మజూపగా, నా క్లయింటు అయిన పత్తిపాటి నరసింహారావు గారు సదరు ఆస్తిని కొనుగోలు నిమిత్తం కొంత సొమ్మును ఏక్సిస్ బ్యాంక్ చెక్కు నెం. 235101, ది.12.02.2026 న పార్టు పేమెంటుగా చెల్లించి, విక్రయ ఖరారు ఎగ్రిమెంటును చేయించుకునియున్నారు.

ఈరోజు లగాయతు 10 రోజులలోపు దిగువ షెడ్యూలు స్థిరాస్తిపై ఎవరికైనసూ, ఎటువంటి చెల్లదగిన ఆక్షేపణలుగాని, క్లయిములుగాని, హామీలు మరి ఏ యితరమైన చెల్లదగిన బాకీలు గాని ఉన్నయెడల దిగువ తెల్పిన అడ్రసుకు వ్రాత పూర్వకముగా తిరుగు రశీదుతో తెలియజేయగలరు. తదుపరి వచ్చు అభ్యంతరములు నా క్లయింటును బైండు చేయజాలవని యిందుమూలముగా తెలియజేయటమైనది.

షెడ్యూల్ : యన్.టి.ఆర్. జిల్లా, విజయవాడ జిల్లా రిజిస్ట్రార్ వారి పరిధిలోని సున్న సబ్ రిజిష్ట్రారు వారి యిలాకా, విజయవాడ రూరల్ మండలం, తాడేపల్లి గ్రామ పంచాయితీ ఏరియాలో చేరిన కొత్తూరు గ్రామ రీ సర్వే నెం. 23/2ఎ2, యల్.పి.నెం.1077 దాఖలా ప్రస్తుత రికార్డు ప్రకారం ఉన్న య. 1-97 శెంట్లు శేరి మెరక భూమికి హద్దులు తూర్పు : సప్లయి ఛానల్, దక్షిణం : చనుమోలు భాస్కరరావు గారు లోగడ యితరులకు విక్రయించిన భూమి, పడమర : చనుమోలు అనిల్ కుమార్ గారు లోగడ యితరులకు విక్రయించిన భూమి, ఉత్తరం : గూడూరు శివయ్య గారు లోగడ యితరులకు విక్రయించిన భూమి.

కాళేపల్లి చిరంజీవి, అడ్వకేటు
డోర్ నెం. 76-6-22, భగత్‌సింగ్ రోడ్, భవానీపురం,
విజయవాడ-520 012. సెల్ నెం. 95507 59010.

రీసర్వే తెచ్చిన తంటా..

మైలవరం, న్యూస్‌టుడే : వైకాపా హయాంలో అడ్డదిడ్డంగా సాగిన భూముల రీసర్వేలో.. సమస్యలే కాదు, సరిహద్దు దారుల మధ్య కొట్లాటలకు దారితీస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే. . మండలంలోని కనిమెర్ల తండాలో మూడు కృష్ణ, లక్ష్మి దంపతులకు, అజ్మీరా పవన్ కుటుంబానికి సర్వే నంబరు 321-5లో కొంత అసైన్డు వ్యవసాయ భూమి ఉంది. నాలుగేళ్ల కిందట రీసర్వే సమయంలో వారి పొలాలను కొలతలు వేసి, కృష్ణకు చెందిన కొంత భూమి పవన్ స్వాధీనంలో ఉందని రెవెన్యూ సిబ్బంది చెప్పారు. అప్పటి నుంచి సరిహద్దుదారుని ఆధీనంలోని భూమి తమదేనంటూ ఇరువర్గాలు తరచూ గొడవలు పడుతున్నారు. దీనిపై ఆరు నెలల కిందట స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం పొలానికి వెళ్లిన తనను, సరిహద్దుదారులైన పవన్, అతని కుమారుడు కృష్ణకుమార్ దాడి చేసి కొట్టి గాయపరిచారంటూ మూడు కృష్ణ భార్య లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయగా మరోసారి కేసు నమోదు చేశామని ఎస్సై కె.సుధాకర్ తెలిపారు. తరచూ గొడవలు పడుతున్నందున తహసీల్దార్ ఎదుట వారిని బైండోవర్ చేయనున్నట్లు చెప్పారు.

ప్రకటన

నా క్లయింటు అయిన బెంగుళూరు నగరం గురురెడ్డి లేఅవుట్ 8వ క్రాస్ నెం.32 కాపురస్తులు పత్తిపాటి పాపయ్య గారి కుమారుడు పత్తిపాటి నరసింహారావు గారి సంజాయిషీ పొంది యావన్మందికీ తెలియజేయునది.

ఈ దిగువ షెడ్యూలు దాఖలా స్థిరాస్తిని వెలగలేరు, కొల్లేటిగూడెం, డోర్ నెం. 4-28 కాపురస్తులు సూరపనేని వెంకట రామారావు గారి కుమారుడు సూరపనేని నాగేంద్ర గారు అమ్మజూపగా, నా క్లయింటు అయిన పత్తిపాటి నరసింహారావు గారు సదరు ఆస్తిని కొనుగోలు నిమిత్తం కొంత సొమ్మును [illegible]

... రీ సర్వే నెం.23/2ఎ2 యల్.పి.నెం.1076 దాఖలా ప్రస్తుత రికార్డు ప్రకారం ఉన్న య. 1-94 శెంట్లు శేరి మెరక భూమికి హద్దులు తూర్పు : సప్లయి ఛానల్, దక్షిణం : సూరపనేని యోగేంద్రబాబు గారి నుండి మీరు విక్రయ ఖరారు పొందిన భూమి హద్దు, పడమర : చనుమోలు అనిల్ కుమార్ గారు లోగడ యితరులకు విక్రయించిన భూమి, ఉత్తరం : గూడూరు పకీరమ్మ గారు లోగడ యితరులకు విక్రయించిన భూమి.

కాళేపల్లి చిరంజీవి, అడ్వకేటు
డోర్ నెం. 76-6-22, భగత్‌సింగ్ రోడ్, భవానీపురం,
విజయవాడ-520 012. సెల్ నెం. 95507 59010.

జి.కొండూరులో వెంకటేశ్వర్లు దంపతులను సత్కరిస్తూ..

సేవలు అభినందనీయం

జి.కొండూరు : జి.కొండూరు తహసీల్దార్ చాట్ల వెంకటేశ్వర్లు శనివారం పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా తహసీల్దార్ దంపతులను ఎంపీపీ వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ, సర్పంచి మండల అరుణ, వైస్ ఎంపీపీ పుప్పాల సుబ్బారావు సత్కరించారు. సేవలు అభినందనీయమని కొనియాడారు.

ఎ.కొండూరు, న్యూస్‌టుడే : కంభంపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం హెచ్ఎం ఆదిశేషు, ఎంఈవో కేశవరావు సమక్షంలో ఆంగ్లం, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు లక్ష్మీప్రసన్న, సత్యవేణి ఉద్యోగ విరమణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వీరిని ఘనంగా సన్మానించారు.

కంభంపాడులో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో..

ఘనంగా దర్జీల దినోత్సవం

గంపలగూడెం, న్యూస్‌టుడే : స్థానిక దర్జీల ఆధ్వర్యంలో గంపలగూడెం నుంచి తోటమూల వరకు శనివారం ప్రదర్శన నిర్వహించారు. సమీపంలోని మామిడితోటలో సమావేశమై కుట్టు మిషన్ రూపకర్త విలియన్స్ హోవే చిత్రపటానికి నివాళులర్పించారు. సీనియర్ దర్జీలు ఎస్.కోటేశ్వరరావు, జె.శ్రీనివాసరావును సత్కరించారు.

తిరువూరు, న్యూస్‌టుడే : తిరువూరు పట్టణ టైలర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య భవన్‌లో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు.

గొల్లపూడి, న్యూస్‌టుడే : గొల్లపూడి దర్జీల సంఘం ఆధ్వర్యంలో విలియన్స్ హోవే చిత్రపటానికి దర్జీలు నివాళులర్పించారు. సంఘం గౌరవ అధ్యక్షుడు ఆలపాటి సుబ్బారావు, సభ్యులు హనుమంతరావు, బాషా, ముస్తఫా, సాంబశివరావు, అలీ పాల్గొన్నారు.

జి.కొండూరు, న్యూస్‌టుడే : చెవుటూరు శివారు శివ సాయి హోటల్ ఎదురుగా ఉన్న మామిడి తోటలో జీవన జ్యోతి టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ దినోత్సవం జరుపుకొన్నట్లు అధ్యక్షుడు పజ్జూరు వెంకటేశ్వరరావు తెలిపారు. సీనియర్ టైలర్స్‌ను సన్మానించారు.

గంపలగూడెంలో దర్జీల ప్రదర్శన

గొల్లపూడిలో విలియన్స్ హోవే చిత్రపటానికి నివాళి

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు

Cell: 98496 97616

మైలవరం ఎల్బీఆర్‌సీఈలో విజేత జట్టుకు బహుమతి అందిస్తున్న నిర్వాహకులు

కొండపల్లిలో మాట్లాడుతున్న సీతారామయ్య

ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శనలు

జి.కొండూరులో ప్రదర్శన తిలకిస్తూ..

తిరువూరు మండలం మునుకుళ్లలో..

జాతీయ సైన్స్ దినోత్సవాన్ని తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

సత్యాలపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో..

ఆయా పోటీల్లో విజేతలైన విద్యార్థులకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.

- న్యూస్‌టుడే, బృందం

దేవదాయ ధర్మదాయ శాఖ

టెండర్-కమ్-బహిరంగ లీజు వేలం ప్రకటన

కొండపల్లి, ఎన్టీఆర్ జిల్లా శ్రీ గిరి వీరేశ్వర విశ్వేశ్వర స్వామి దేవస్థానమునకు సర్వ సంపూర్ణ భుక్తల గల ఈ దిగువ షెడ్యూల్ దాఖలా దేవాలయము ఆవరణ నందుగల రెండు షాపులకు ది.16-03-2026, సోమవారం ఉ॥ గం॥ 10.00 ని॥లకు దేవదాయ ధర్మదాయ శాఖ అధికారుల సమక్షమున దేవాలయ ఆవరణలో లీజు దరఖాస్తులకు టెండర్-కమ్-బహిరంగ వేలం పాట జరుపబడును.

వ. నెం.	షాపు నెం.	విస్తీర్ణము చ॥అ॥	ప్రథమ ధరావత్తు	లైసెన్స్ కాలపరిమితి
1.	1	12×15 (180 చ॥అ॥)	10,000/-	స్వాధీన పరచిన తేదీ నుంచి మూడు సంవత్సరముల కాలపరిమితికి
2.	2	11×15 (165 చ॥అ॥)	10,000/-	

మిగిలిన పాట షరతులు దేవాలయం నందు సంప్రదించి తెలుసుకోగలరు.

తేది : 01-03-2026

ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్
మద్దు వెంకట రామలింగేశ్వరరావు
సెల్ : 99890 86755

(c) eenadu

నందిగామ
• నందిగామ • జగ్గయ్యపేట

భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు

ఏర్పాట్లు పరిశీలిస్తున్న డీసీపీ లక్ష్మీనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: షేర్‌మహమ్మద్‌పేటలో వెలసిన స్వయంభూ శ్రీరాధారుక్మిణీ సత్యభామ సహిత శ్రీకృష్ణస్వామి ఆలయంలో మార్చి 2న రాత్రి 9:45 నిమిషాలకు కల్యాణం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కల్యాణ ఏర్పాట్లను డీసీపీ లక్ష్మీనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ సూర్యశ్రీనివాస్‌లు శనివారం పరిశీలించారు. స్వామివారి కల్యాణానికి వచ్చే భక్తులను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కమిటీ వారిని ఆదేశించారు.

విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలి

వైష్ణవిని సన్మానిస్తున్న విద్యార్థినులు, ఉపాధ్యాయులు

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: బలుసుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఇటీవల గ్రూప్-1లో విజేతగా నిలిచిన అంగజాల వైష్ణవి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రాజెక్టులు రూపొందించిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
జగ్గయ్యపేట: 8008 574714, నందిగామ: 8008 574713

స్పందన: ● చందర్లపాడులోని ఎస్సీ కాలనీలో, పడమట బజారు, ధర్మ చెరువు ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగడం లేదని అందిన ఫిర్యాదు మేరకు పంచాయతీ కార్యదర్శి సాయిరాం స్పందించారు. వెంటనే దీపాలు ఏర్పాటు చేయించారు. ● స్థానిక బండ స్థావరాలు, బీసీ కాలనీ, రెడ్డి బజారులోని పలు మురుగు కాలువలు పూడుకుపోయాయని పంచాయతీ కార్యదర్శికి సూచించగా.. పారిశుద్ధ్య కార్మికులతో పూడిక తీయించారు. - న్యూస్‌టుడే, చందర్లపాడు

సౌరశక్తి.. అనాసక్తి..!

గ్రామీణ వినియోగదారుల్లో పీఎం సూర్యఘర్‌కు స్పందన కరవు

మాగల్లులో ఓ ఇంటిపై సౌర పలకలు

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే

పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా కేంద్రప్రభుత్వం రాయితీలు ఇస్తున్నా వినియోగదారులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. దీనిపై గ్రామీణప్రాంత వినియోగదారుల్లో స్పందన కరవైంది. బ్యాంకు రుణాల ద్వారా వీటిని ఏర్పాటు చేసుకోవడంతో పాటు రాయితీ మంజూరు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఉచితంగా సౌర విద్యుత్తు పలకలు ఏర్పాటు చేస్తారు. ✪ వినియోగదారులు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత.. ప్రైవేట్ ఏజెన్సీలు (వెండర్స్) సౌర పలకలు.. వాటికి అవసరమైన పరికరాలను తీసుకువచ్చి ఏర్పాటు చేస్తారు. విద్యుత్తు ఏఈలు తనిఖీ చేసి రాయితీ మంజూరుకు సిఫార్సు చేస్తారు. నియోజకవర్గంలో 1535 సౌరకప్పులు ఏర్పాటు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 545 ఇళ్లపై ఏర్పాటు చేశారు. 35.50 శాతం లక్ష్యం పూర్తిచేశారు. సోలార్ కప్పు ఏర్పాటుకు 1.2 కిలోవాట్‌కు రూ.30 వేలు, 2.3 కిలోవాట్‌కు రూ.60 వేలు, 3 కిలోవాట్‌కు రూ.78 వేలు రాయితీని వినియోగదారుల బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు. సౌర పలకలకు నెట్ మీటరింగ్ విధానం స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేస్తారు. నెలవారీ ఎంత మొత్తం సౌర విద్యుత్తు ఉత్పత్తి చేశారనేది లెక్కకట్టి ఇందులో వినియోగదారుల విద్యుత్తు బిల్లు మినహాయిస్తారు. వినియోగం కంటే అదనంగా ఉత్పత్తి చేసిన విద్యుత్తుకు సొమ్మును లెక్కించి వినియోగదారుని బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.

35.50 శాతమే పూర్తి..

సద్వినియోగం చేసుకోవాలి
- శివకుమార్, నందిగామ విద్యుత్తు ఏడీఈ

వినియోగదారులు పీఎం సూర్యఘర్ పథకం రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి. దీనివల్ల వినియోగదారులకు నెలవారీగా బిల్లు భారం తగ్గుతుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఏజెన్సీ ద్వారా సౌరకప్పు ఏర్పాటు చేసి నెట్‌మీటర్ ఏర్పాటు చేస్తారు. దీని ప్రకారం నెలవారీ విద్యుత్తు ఉత్పత్తిని లెక్కకట్టి వినియోగదారుని బిల్లులో తగ్గిస్తాం. వాడుకున్న విద్యుత్తుకు అదనంగా సౌర విద్యుత్తు ఉత్పత్తిచేస్తే అంతమొత్తం వినియోగదారునికి తిరిగి చెల్లిస్తారు.

‘క్షేత్రస్థాయిలో లోపాలు గుర్తించాం’

జుజ్జూరు(వీరులపాడు), న్యూస్‌టుడే: క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పథకం నిర్వహణ కొంత మెరుగుపడాల్సిన అవసరం ఉందని పీడీ రాము అన్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో 2024-25 సంవత్సరం నిర్వహించిన ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదికను జుజ్జూరులోని తహసీల్దారు కార్యాలయం సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రూ.15.95 కోట్లు విలువైన పనులు చేపట్టగా, దాంట్లో మెటీరియల్ పనులు రూ.5 కోట్లు కాగా మిగిలినవి ఉపాధి హామీ వేతనాల కింద ఖర్చు చేసినట్లు తెలిపారు. వీటికి సంబంధించిన నివేదికలు పరిశీలించగా క్షేత్రస్థాయిలో పలు లోపాలు గుర్తించామన్నారు. సామాజిక తనిఖీలో రూ.7.32 లక్షలు రికవరీ చేయనున్నట్లు, రూ.11.92 లక్షలు జరిమానా రూపంలో విధించినట్లు పీడీ తెలిపారు. ఇవికాక రూ.9.30 లక్షల విలువైన వివిధ పనులు ఇంకా నిర్ధారించాల్సి ఉందని, వీటిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టి లోపాలు గుర్తించి రికవరీకి సిఫార్సు చేస్తామన్నారు. జిల్లా విజిలెన్స్ అధికారిణి బాలాజీ, ఏపీడీ లక్ష్మీకుమారి. ఎస్ఆర్పీ కనకారావు, ఏపీవోలు వెంకటేశ్వరరావు, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

జుజ్జూరు(వీరులపాడు), న్యూస్‌టుడే: ప్రతిభ ప్రేరణ జిల్లాస్థాయి పోటీల్లో జుజ్జూరు పీఎంశ్రీ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థి కావేటి జ్ఞాన మహేష్ ఉత్తమ ప్రదర్శన కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఎంఈవో పాల్ కెనడీ శనివారం తెలిపారు. ఫిబ్రవరి 26న విజయవాడలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో బాలుర విభాగంలో ఇద్దరిని, బాలికల విభాగంలో ఇద్దరిని ఎంపిక చేశారని చెప్పారు. మార్చిలో గుజరాత్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని తెలిపారు.

రామాలయంలో ప్రభుత్వ విప్ సౌమ్యను సత్కరిస్తున్న రత్నకుమారి

ముగిసిన రామకోటి ఉత్సవాలు

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: నందిగామ రామాలయంలో 6 రోజుల పాటు నిర్వహిస్తున్న 73వ రామకోటి ఉత్సవాలు శనివారం వైభవంగా ముగిశాయి. సీతారామనామ సంకీర్తన సంఘం ఆధ్వర్యంలో 6 వేల మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. కమిటీ సభ్యులు, భగవాన్‌సత్యసాయి సేవాసమితి సభ్యులు, వాసవీ లలితా జ్ఞానవాహిని మహిళలు సేవలు అందించారు. ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య, మున్సిపల్ ఛైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి స్వామి వారిని దర్శించుకున్నారు. దేవాలయ చైర్మన్ మహంకాళి వెంకట ఈవో నరసింహమూర్తి, సీతారామనామ సంకీర్తన సంఘం అధ్యక్షుడు డి.నాగేశ్వరరావు, కోశాధికారి గార్లపాటి పరబ్రహ్మచారి, దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్, తెదేపా పట్టణ అధ్యక్షుడు ఏమిరి రామ, భాజపా నాయకుడు తొర్లికొండ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.

మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: నియోజకవర్గానికి చెందిన 13 మంది యువతులు టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థలో ఉద్యోగాల్లో చేరేందుకు తమిళనాడులోని హోసూరు యూనిట్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య అభ్యర్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, వారు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకునేలా ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి పంపించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండి నాయకత్వం వహించాలని, ప్రతిభ చాటాలని పేర్కొన్నారు.

శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం

పరిటాల(కంచికచర్ల), న్యూస్‌టుడే: మద్దతు ధరకు శనగలు కొనుగోలు చేసేలా మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న శనగల కొనుగోలు కేంద్రాన్ని పరిటాలలో శనివారం ప్రారంభించారు. స్థానిక సహకార సంఘం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాన్ని సంఘం అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ప్రభుత్వం శనగలకు రూ.5875 మద్దతు ధర ప్రకటించిందని, రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.

గంజాయి సాగుచేస్తే కఠిన చర్యలు

మిర్చి తోటలో వెతుకుతున్న పోలీసులు

చందర్లపాడు, న్యూస్‌టుడే: లక్ష్మీపురం సమీపంలోని మిరప తోటల్లో గంజాయి సాగు చేశారేమోననే అనుమానంతో పోలీసులు డ్రోన్ కెమెరాతో నిశితంగా పరిశీలిస్తున్నారు. జటిలమైన మిర్చి పైరు మధ్యలో నిల్వ ఉంచిన 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమీపంలోని తోటల్లో శనివారం ఎస్సై దుర్గారాజు తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. గంజాయి సాగు చేసినా, విక్రయించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈశ్వరమ్మ కృషి ఎనలేనిది

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని ఐతవరం మెయిన్ ఎంపీపీ పాఠశాలలో ఉద్యోగ విరమణ చేసిన ఈశ్వరమ్మను శనివారం పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు షేక్ నజీర్‌జాని మాట్లాడుతూ.. 31 సంవత్సరాలపాటు ఆమె విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఎనలేని కృషి చేశారన్నారు. వైస్ ఎంపీపీ అస్సం పిచ్చయ్య, స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ బి.నరేంద్ర, పీఆర్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ముల్లంగి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి ఎం.రాధాకృష్ణమూర్తి, జిల్లా కౌన్సిలర్ మహ్మద్ రఫీ, మండల ప్రధానకార్యదర్శి పి.రామారావు తదితరులు పాల్గొన్నారు. నోబుల్ టీచర్స్ అసోసియేషన్ (ఎన్‌టీఏ) జిల్లా ప్రధాన కార్యదర్శి చింతా వెంకటేశ్వరరావు, ఏపీటీఎఫ్ (హెచ్) నాయకుడు బి.శ్యామ్‌ప్రసాద్, సీపీఎస్ జిల్లా కన్వీనర్ ముప్పాళ్ల శ్రీనివాసరావు, ఏపీటీఎఫ్ నాయకుడు షేక్ మౌలాలి, ఉపాధ్యాయులు కోటేశ్వరరావు, నాగరాజు ఆమెను సత్కరించారు.

పెనుగంచిప్రోలు: స్వామి పుల్లయ్య బాలికల ఉన్నత పాఠశాలలో..

మాగల్లులో సైన్స్ చిత్రాలు వేస్తున్న విద్యార్థులు

లింగాలపాడులో..

నందిగామ జడ్పీహెచ్‌ఎస్‌లో ..

ఆకట్టుకున్న సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శన

న్యూస్‌టుడే, బృందం: నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులు సైన్స్ నమూనాలను ప్రదర్శించారు. పల్లగిరి శ్రీవిద్య విద్యాలయం (సీబీఎస్‌ఈ) ఆంగ్లమాధ్యమ పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ నమూనాల ప్రదర్శనను నందిగామ అదనపు సివిల్ జడ్జి వందన ప్రారంభించారు. విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని సూచించారు. డీవైఈవో యు.గురునాథం, ఎంఈవో-2 ఎం.పద్మ పరిశీలించి విద్యార్థులను అభినందించారు.

జుజ్జూరులోని పీఎంశ్రీలో...

పల్లగిరి శ్రీవిద్యలో ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తున్న అదనపు సివిల్ జడ్జి వందన

జగ్గయ్యపేట: బాలుర ఉన్నత పాఠశాలలో..

పండగలా పింఛన్ల పంపిణీ

న్యూస్‌టుడే, బృందం: నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో మార్చి నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ సొమ్ములను శనివారం ముందస్తుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉదయం నుంచే ఇంటింటికీ తిరిగి వీటిని ఇచ్చారు. నందిగామ మండలంలో 7835 మందికి రూ.3.40 కోట్ల పింఛన్ సొమ్ము పంపిణీ చేశారు.

సంక్షేమ పథకాల అమల్లో నెంబర్ వన్..: **నందిగామ, న్యూస్‌టుడే:** దేశంలో సంక్షేమ పథకాల అమలులో ఏపీ నెంబర్ వన్‌గా ఉందని ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య అన్నారు. స్థానిక ముక్కపాటి కాలనీలో శనివారం ఎన్టీఆర్ సామాజిక భద్రత భరోసా పింఛన్లను ఆమె ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు. సౌమ్య మాట్లాడుతూ.. అర్హులందరికీ కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని చెప్పారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, ఏఈ ఫణి శ్రీనివాసరావు, తెదేపా పట్టణ అధ్యక్షుడు రామకృష్ణ, ప్రధానకార్యదర్శి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

వృద్ధురాలికి పింఛను అందిస్తున్న ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య

జగ్గయ్యపేటలో కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురాం

ఏఈ సుందరరామయ్య దంపతులను సన్మానిస్తున్న ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య

సుందరరామయ్య సేవలు స్ఫూర్తిదాయకం

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: పంచాయతీరాజ్ శాఖలో నిబద్ధతతో పని చేసిన ఏఈ ఆదిరాజు సుందరరామయ్య సేవలు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య కొనియాడారు. స్థానిక ఆర్.కె ఫంక్షన్‌హాలులో శనివారం సుందరరామయ్య ఉద్యోగ విరమణ సందర్భంగా ఘనంగా సన్మానించారు. జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలకు చెందిన నాయకులు, అధికారులు హాజరై ఆయనకు శాలువాలు కప్పి సత్కరించారు. గ్రామ సర్పంచి వేల్పుల పద్మకుమారి, మాజీ ఎంపీపీలు వేగినేటి గోపాలకృష్ణమూర్తి, గూడపాటి శ్రీనివాసరావు, తెదేపా మండల అధ్యక్షులు చింతల వెంకటసీతారామయ్య, వడ్లమూడి రాంబాబు, వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్, మాజీ సర్పంచి జిల్లేపల్లి సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలి

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: జగ్గయ్యపేట నియోజకవర్గంలో మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు శనివారం ఆందోళన చేశారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి శివాజీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మెడికల్ మాఫియా ఆగడాలు పెరిగిపోయాయన్నారు. జగ్గయ్యపేట ప్రాంతంలో సైతం వైద్యం వికటించి మృతి చెందిన సంఘటనలు ఉన్నాయన్నారు.

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి

నందిగామ, న్యూస్‌టుడే: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని దళిత బహుజన రిసోర్స్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ శామ్యూల్ అనీల్‌కుమార్ సూచించారు. స్థానిక బాబూ జగ్జీవన్‌రాం ఫంక్షన్‌హాలులో శనివారం డీబీఆర్సీ ఆధ్వర్యంలో వ్యర్థాలు సేకరించే వారు, హెయిర్ పికర్స్ కమ్యూనిటీ సభ్యులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. డీబీఆర్సీ జిల్లా కో ఆర్డినేటర్ రమాదేవి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. వీధుల వెంట తిరిగి వ్యర్థాలు సేకరిస్తూ వాటిని విక్రయించి జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వ పథకాలు అందించాలని కోరారు. మున్సిపల్ ఏఈ ఫణిశ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆయా వర్గాల వారు నివసించే ప్రాంతాల్లో 15 రోజుల్లో వీధి దీపాలు ఏర్పాటు, తాగునీటి సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. నందిగామ, కంచికచర్ల డిప్యూటీ తహసీల్దార్లు రాజేంద్రప్రసాద్, శ్రీరాములు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్, ఏఎల్‌వో శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

సరోజిని మృతి తీరనిలోటు

కంచికచర్ల, న్యూస్‌టుడే: ఎన్ఆర్ఐ, తానా ఉపాధ్యక్షుడు వెంకట్ కోగంటి తల్లి సరోజిని ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య వెంకట్ కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించారు. తన పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో సరోజిని పాత్ర ఎనలేనిదన్నారు. ఆమె మరణం వారి కుటుంబ సభ్యులకు తీరనిలోటని అన్నారు. కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కోగంటి బాబు, పలువురు నాయకులు ఆమెతో పాటు ఉన్నారు.

ఆన్‌లైన్ చెల్లింపుల్లో మోసాలు..!

ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

హుజూర్‌నగర్ గ్రామీణం, న్యూస్‌టుడే: ఆన్‌లైన్ చెల్లింపుల్లో పలువురిని మోసం చేసిన ఇద్దరిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సీఐ చరమంద రాజు కథనం మేరకు... సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోనుగడు క్రాస్ రోడ్డు వద్ద ఉదయం అరైవ్ - అలైవ్ కార్యక్రమంలో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కారు నంబర్ కనిపించకుండా స్టిక్కర్ వేసి వస్తుండగా ఆపారు. విచారించగా కారులో ఉన్న ఇద్దరు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణం తోరగుంటపాలెం వీధికి చెందిన ముత్యాల గోపీకళ్యాణ్, మిర్యాలగూడకు చెందిన సిద్ధాపురం కార్తీక్‌లుగా గుర్తించామన్నారు. కార్తీక్‌ది మిర్యాలగూడ కాగా ప్రస్తుతం జగ్గయ్యపేటలోని కృష్ణంపేటలో ఉంటునట్లు తెలిపారు. వీరి వద్ద రూ.1.26 లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్లు పట్టుకున్నారు. సెల్‌ఫోన్లను పరిశీలించగా ఆన్‌లైన్ చెల్లింపులకు సంబంధించి నకిలీ యాప్ కనిపించింది. విచారించగా అసలువిషయం బయటపడింది. సులభంగా డబ్బు సంపాదించే ఉద్దేశంతో గోపీకల్యాణ్ స్నేహితుల ద్వారా నకిలీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీనిద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. పది రోజుల వ్యవధిలో హుజూర్‌నగర్‌లోని రెండు ప్రాంతాల్లో, గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఓ కిరాణం దుకాణంలో, మఠంపల్లి, మిర్యాలగూడ, త్రిపురారం, మేళ్లచెరువు గ్రామాల్లో ఈయాప్‌ను ఉపయోగించి మోసాలకు పాల్పడ్డారు. గరిడేపల్లిలోని కిరాణం దుకాణంలో రూ.26 వేల సరకులు కొనుగోలు చేసి ఆన్‌లైన్ ద్వారా చెల్లించినట్లు చూపించి సరకులతో ఉడాయించారు. ఈయాప్ ద్వారా స్కాన్‌చేస్తే డబ్బులు చెల్లించినట్లు చూపిస్తుంది. కానీ చెల్లింపులు జరగవు. అత్యంత రద్దీగా ఉన్న దుకాణాలను ముందుగానే గుర్తించి వీరు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలా వ్యాపారులను మోసం చేసి రూ.2,06,747 కిరాణం సరకులు తీసుకెళ్లి తక్కువ ధరకు విక్రయించి ఆ డబ్బులతో జల్సాలు చేస్తున్నట్లు తెలిపారు. వారి నుంచి రూ.1.26 లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్లు, ఓ కారును స్వాధీనం చేసుకున్నామని.. నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ పేర్కొన్నారు. ఈ సమావేశంలో హుజూర్‌నగర్ ఎస్సై మోహన్‌బాబు, గరిడేపల్లి ఎస్సై నరేష్, ఐడీ పార్టీ సిబ్బంది శంభయ్య, నాగరాజు, అవినాష్ పాల్గొన్నారు.

ఆక్రమణలు అడ్డుకోండి

కంచికచర్ల, న్యూస్‌టుడే: స్థానిక అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ వెనుక భాగంలో కొందరు అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని, వాటిని అడ్డుకోవాలని కోరుతూ అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులు పంచాయతీ కార్యదర్శి ప్రియాంకకు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ కమ్యూనిటీ హాల్ తమ ప్రాంతంలోని పలు కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని, ఆక్రమణల కారణంగా పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి ఆక్రమణలకు అడ్డుకట్ట వేసి కమ్యూనిటీ హాలును కాపాడాలని కోరారు.

గంజాయి తాగుతున్న యువకులకు కౌన్సెలింగ్

వీరులపాడు, న్యూస్‌టుడే: గంజాయి విక్రయించినా, తాగినా కఠిన చర్యలు తీసుకుంటామని వీరులపాడు ఎస్సై అభిమన్యు హెచ్చరించారు. మండల పరిధిలోని అల్లూరు, పెద్దాపురం గ్రామానికి చెందిన కొందరు యువకులు గంజాయి తాగుతున్నారనే అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. తాగుతున్నట్లు వారు అంగీకరించడంతో.. తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో శనివారం కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం తహసీల్దారు కార్యాలయంలో ఉప తహసీల్దారు వెంకటేశ్వరావు ముందు హాజరుపరిచారు.

సాగర్ ఎడమ కాలువలో వ్యక్తి గల్లంతు

హాలియా, న్యూస్‌టుడే: తన పిల్లల ఆకలి తీర్చడానికి తాగునీటి కోసం కాల్వలోకి దిగి ప్రమాదవశాత్తు కాలుజారి సాగర్ ఎడమ కాల్వలో ఓ వ్యక్తి గల్లంతైన ఘటన శనివారం నల్గొండ జిల్లా హాలియా వద్ద చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. పెనుగంచిప్రోలు మండలం శనగపాడుకు చెందిన తేజావత్ గోపినాయక్(30) ఆరు నెలలుగా గుర్రంపోడులోని ఓ కోళ్లఫారంలో భార్య గాయత్రితో కలిసి పనిచేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. మూడు రోజుల క్రితం గోపినాయక్ కుటుంబంతో కలిసి తన అత్తగారి ఇళ్లు జమలాపురం గ్రామానికి వెళ్లి శనివారం ఉదయం గుర్రంపోడుకు ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో మధ్యాహ్నం సమయంలో తన పిల్లలకు ఆకలి వేయడంతో హాలియా వద్ద సాగర్ ఎడమ కాల్వ కట్ట పక్కన ఉన్న బ్రహ్మంగారి గుడి వద్ద ఆగారు. తమ వెంట తెచ్చుకున్న అన్నం తినడానికి నీటి కోసం గోపినాయక్ సమీపంలో ఉన్న మెట్ల ద్వారా కాల్వలోకి దిగారు. నీటిని తీసుకునే సమయంలో ప్రమాదవశాత్తు జారి కాల్వలో పడ్డాడు. కాల్వలో కొట్టుకుపోతున్న గోపినాయక్‌ను చూసిన భార్య, పిల్లలు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న వారు అతడిని కాపాడటం కోసం ప్రయత్నం చేసినా నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో గల్లంతయ్యాడు. గోపినాయక్ భార్య గాయత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

16 గ్రాముల బంగారం.. వెండి చోరీ

అల్లూరు(వీరులపాడు): ఇంట్లో ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బీరువా పగలగొట్టి చోరీకి పాల్పడిన ఘటన అల్లూరులో చోటుచేసుకుంది. ఎస్సై అభిమన్యు తెలిపిన వివరాల మేరకు.. అల్లూరు గ్రామానికి చెందిన గోరట్ల నిర్మల పని నిమిత్తం బయటకు వెళ్లి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి వచ్చేలోగా బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. 16 గ్రాముల బంగారం, 5 గ్రాముల వెండి చోరీకి గురైనట్లుగా గుర్తించి సదరు మహిళ పోలీసులకు సమాచారం అందించారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి అభిమన్యు తెలిపారు.

విజయవాడ తూర్పు

మహిళా ఉత్సవ్ ప్రారంభం

మొగల్రాజపురం(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : మహిళలు వివిధ వ్యాపారాలు, పరిశ్రమలు నెలకొల్పి ఆర్థికంగా వృద్ధి చెందాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. జనశిక్షణ సంస్థాన్ విజయవాడ ఆధ్వర్యంలో ఈ నెల 8 వరకు మొగల్రాజపురం మధుచౌక్‌లోని మొగల్‌హాల్‌లో నిర్వహించే మహిళా ఉత్సవ్‌ను శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. డీఆర్డీఏ ప్రాజెక్టు జిల్లా డైరెక్టర్ ఏఎన్‌వీ నాంచారరావు జనశిక్షణ సంస్థాన్ డైరెక్టర్ ఎ.పూర్ణిమ మాట్లాడుతూ ఉత్సవ్‌ను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నగర స్వచ్ఛత.. అందరి బాధ్యత

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగర స్వచ్ఛత... అందరి బాధ్యత అని, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, విద్యార్థులు బాధ్యతగా వ్యవహరించాలని నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం పిలుపునిచ్చారు. కమిషనర్ మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్ష రాసిన తర్వాత బయటకు వచ్చి పుస్తకాలు చింపి రహదారులపై పడేస్తున్నారని, ఫలితంగా శుభ్రతకు భంగం కలుగుతోందని పేర్కొన్నారు. రహదారులపై చెత్త పేరుకుపోయి పారిశుద్ధ్య కార్మికులపై అదనపు భారం పడుతుందని తెలిపారు. విద్యాసంస్థల యాజమాన్యాలు... విద్యార్థులు, తల్లిదండ్రులకు స్పష్టమైన సూచనలు చేయాలన్నారు. పత్రాలను చెత్త బుట్టల్లోనే వేయాలని కోరారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
80085 74652

స్పందన: 3వ డివిజన్ గుణదల ప్రభుత్వ ఆస్పత్రి, సిద్ధార్థ వైద్య కళాశాల ఆవరణలో దోమల బెడద ఎక్కువగా ఉందని స్థానిక నివాసి రాహుల్ 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా మలేరియా అధికారి శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సిబ్బందితో దోమల నివారణ పొగ పెట్టించారు.

శుభ్రం చేస్తున్న సిబ్బంది

స్పందన: మూడో డివిజన్ కరెన్సీ నగర్‌లో 3-14/14 విద్యుత్ స్తంభానికి ఉన్న దీపం వెలగడం లేదని స్థానిక నివాసి బాలాజీ 'మేమున్నాం...మీకు తోడుగా' ద్వారా ఏఈ ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కొత్త దీపాన్ని ఏర్పాటు చేయించారు.

స్పందన: నాలుగో డివిజన్ సీటీఓ కాలనీ రెండో రోడ్డులో మురుగు డ్రైనేజీ పొంగుతుందని స్థానిక నివాసి రాజేశ్వరరావు 'మేమున్నాం...మీకు తోడుగా' ద్వారా ఏఈ డిక్లిట్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సిబ్బందితో పూడిక తీయించారు. - న్యూస్‌టుడే, కరెన్సీనగర్

నిరుపయోగంగా శుద్ధి జలయంత్రాలు

న్యూస్‌టుడే, విజయవాడ సిటీ

బుడిబుడి నడకలతో వచ్చే భావి పౌరుల ఆరోగ్య రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు శుద్ధి జలయంత్రాలు సరఫరా చేసింది. సిబ్బంది వచ్చి బిగించారు. వాటర్ ట్యాంక్, పైపు లైన్ ఉన్న చోట మాత్రమే ఇవి వినియోగంలో ఉన్నాయి. నియోజకవర్గంలో శాశ్వత భవనాలు ఉన్న చోట ఇవి అందించగా, వాటిలో వాటర్ ట్యాంక్, నీటి సరఫరా చేసే పైపులైన్లు ఉన్న ఎనిమిది చోట్ల మాత్రమే పనిచేస్తున్నాయి. ఇక్కడ చదివే చిన్నారులకు మాత్రం సురక్షిత తాగునీరు అందుతోంది. లేని చోట నిరుపయోగంగా మారాయి. రూ.కోట్లు వెచ్చించిన ప్రభుత్వం లక్ష్యం నెరవేరడం లేదు. ఈ సమస్యపై అధికారులు స్పందించాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

లబ్బీపేట అంగన్‌వాడీ కేంద్రంలో అలంకారప్రాయంగా

నియోజకవర్గంలో ఇలా	
అంగన్‌వాడీ కేంద్రాలు:	93
వస్తున్న చిన్నారులు:	4919
గర్భిణులు, బాలింతలు:	1630
సక్షం కేంద్రాలు:	13
శుద్ధి జలయంత్రాలు అందినవి:	8

పైపులైన్లు, ట్యాంకులు ఏర్పాటులో జాప్యం...

బెత్లెహామ్ నగర్, క్రిస్టియన్ పేట, గుణదల 2, 4, లబ్బీపేట, శాంతినగర్ ప్రాంతాల్లో శుద్ధి జలయంత్రాలు అలంకారప్రాయంగా మారాయి. వీటికి ట్యాంకులు ఏర్పాటు చేయాలి. ట్యాంకులు నుంచి శుద్ధ యంత్రాలకు నీరు సరఫరా చేసేందుకు పైపులైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. శుద్ధిజల యంత్రాలు సరఫరా అయి కొన్ని నెలలవుతున్నా ట్యాంకులు, పైపులైన్లు ఏర్పాటు చేయకుండా జాప్యం చేస్తున్నారు..దీంతో చిన్నారులకు సిబ్బంది బయట నుంచి తాగునీరు తీసుకొస్తున్నారు. కొన్ని చోట్ల బోరు నీటిని వినియోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ట్యాంక్, పైపు లైను ఏర్పాటు చేయడానికి గ్రామీణ నీటి సరఫరా విభాగానికి అప్పగించారు. నగరంలోని కేంద్రాల్లో వీటి నిర్వహణ బాధ్యత ఎవరికి అప్పగించలేదు. వీటికి ఎప్పుడు ఏర్పాటు చేస్తారో అనేది ప్రశ్నార్థకంగా ఉంది. వేసవి కాలం వచ్చింది. ఎండ వేడిమి తట్టుకోలేక చిన్నారులు ఎక్కువ సార్లు తాగునీరు తీసుకుంటారు. జలుబు సమయంలో శుద్ధి జలం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

☛ సక్షం అంగన్‌వాడీ కేంద్రానికి రూ.19 వేలు చొప్పున నిధులు మంజూరవుతాయి. వాటితో వాటర్ ట్యాంక్, పైపులైన్లు ఏర్పాటు చేసి వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని సీడీపీఓ పి.భానుమతి తెలిపారు.

రాష్ట్ర ఆర్చర్లకు పతకాలు

విజయవాడ క్రీడలు: పుదుచ్చేరిలో గత నెల 27 నుంచి జరుగుతున్న ఖేలో ఇండియా ఎన్టీపీసీ సౌత్ జోన్ ఆర్చరీ టోర్నీ(స్త్రీ, పురుషుల)లో రాష్ట్ర రికర్వ్ ఆర్చర్లు పతకాలు కైవసం చేసుకున్నారని రాష్ట్ర విలువిద్య సంఘం ఛైర్మన్ చెరుకూరి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బెవర వెంకట రమణ తెలిపారు. నగరంలోని ఓల్గా ఆర్చరీ అకాడమీకి చెందిన 14 సంవత్సరాల వయసు గల చెరుకూరి డాలీ శివాని రికర్వ్ ర్యాంకింగ్ రౌండ్‌లో రజత పతకాన్ని అందుకుంది. పతకంతోపాటు రూ.15వేల నగదు పురస్కారాన్ని సొంతం చేసుకుందని పేర్కొన్నారు. పురుషుల విభాగంలో పి.రాజేష్ (నెల్లూరు) కాంస్య పతకం సొంతం చేసుకోవడంతోపాటు రూ.10వేల నగదు పురస్కారాన్ని అందుకున్నాడని పేర్కొన్నారు. పి.భువన రాజేశ్వరి 4వ స్థానంలో నిలిచి రూ.5వేల నగదు పురస్కారాన్ని సొంతం చేసుకుందని పేర్కొన్నారు. పతకాలు సాధించిన ఆర్చర్లను వీరు అభినందించారు.

క్రీడాకారులతో సత్యనారాయణ, బీవీ రమణ, కృష్ణకుమారి, విజయ భరద్వాజ

అంతర్ వర్సిటీ చెస్ పోటీలకు 'ఎన్టీఆర్' క్రీడాకారులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: తమిళనాడు రాష్ట్రం తిరుచురాపల్లిలోని భారతీదాసన్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు జరిగే దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయాల పురుషుల చెస్ పోటీల్లో పాల్గొనే డాక్టర్ ఎన్టీఆర్ వర్సిటీ జట్టును వర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఇ.త్రిమూర్తి శనివారం వెల్లడించారు. జట్టుకు జె.రాము (పీడీ, సిద్ధార్థ వైద్య కళాశాల, విజయవాడ) మేనేజరుగా నియమితులయ్యారు. జట్టులో కె.సాయిరాజ్ గోపాల్ (రంగరాయ వైద్య కళాశాల, కాకినాడ), కె.లోకేష్, బి.దీపక్ (ప్రభుత్వ వైద్య కళాశాల, అనంతపురం), టి.వెంకట సాయితేజ, పి.సత్యనారాయణ (సిద్ధార్థ వైద్య కళాశాల, విజయవాడ), నావెద్ ఫజల్ (నిమ్రా వైద్య కళాశాల, ఇబ్రహీంపట్నం) స్థానం సాధించారు. ఎంపికైన సభ్యులను శనివారం వర్సిటీ ఉపకులపతి డాక్టర్ పి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ టి.సాయి సుధీర్, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ సీహెచ్ శ్రీకాంత్, సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎ.ఏడుకొండలు అభినందించారు.

నగరంలో 91 శాతం పింఛన్ల పంపిణీ

ప్రక్రియను పరిశీలిస్తున్న కమిషనర్ ధ్యానచంద్ర

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: పింఛనుదారులకు ఇబ్బందులు తలెత్తకుండా.. వారి ఇంటికి వెళ్లి పింఛన్లు అందిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. పటమట, దొంక రోడ్డు, హైస్కూలు రోడ్డు, మహాత్మాగాంధీ రోడ్డు తదితర ప్రాంతాల్లో శనివారం కమిషనర్ పర్యటించి పింఛన్ల పంపిణీని పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ.. మార్చి ఒకటి ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇంటి వద్దకే వెళ్లి డబ్బులు ఇవ్వడంతో పింఛనుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. సర్కిల్-1 పరిధిలో 19,991 పింఛన్లకు గాను 18,300, సర్కిల్-2లో 25,496 పింఛన్లకు గాను 23,219, సర్కిల్-3 పరిధిలో 20,076 పింఛన్లకు గాను 18,187 పంపిణీ చేసినట్లు తెలిపారు. ఒక్క రోజే 91 శాతం పంపిణీ చేసినట్లు చెప్పారు. జోనల్ కమిషనర్ కె.షమ్మీ, సీఎంవోహెచ్ సంజయ్ రత్నకుమార్, సీఎంహెచ్ కె.అర్జునరావు, తదితరులు పాల్గొన్నారు.

పటమట, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం దేశంలోనే అతి పెద్ద సామాజిక భద్రత కార్యక్రమంగా నిలిచిందని, కూటమి ప్రభుత్వం చేతల ప్రభుత్వమని ఎన్టీఆర్ జిల్లా తెదేపా అధ్యక్షురాలు గద్దె అనురాధ అన్నారు. శనివారం 13వ డివిజన్ డొంకరోడ్డు ఏరియాలో గద్దె అనురాధ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్‌తో కలిసి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు.

పేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి

బండ్లు అందుకున్న లబ్ధిదారులతో తెదేపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తదితరులు

పటమట, న్యూస్‌టుడే: పేదలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న సీఎం చంద్రబాబు ఆశయానికి అనుగుణంగా ఎగ్ కార్ట్స్(ప్రైడ్ స్పైస్ బండ్లు) పంపిణీ చేపట్టినట్లు ఎన్టీఆర్ జిల్లా తెదేపా అధ్యక్షురాలు గద్దె అనురాధ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. శనివారం ఆటోనగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నేషనల్ ఎగ్ కో-ఆపరేటివ్ కమిటీ(నెక్) వారి ఆధ్వర్యంలో 25 మందికి రూ.17.5 లక్షల విలువ చేసే 25 బండ్లు పంపిణీ చేశారు. నెక్ ప్రతినిధి కుటుంబరావు మాట్లాడుతూ పౌల్ట్రీ పరిశ్రమలోని రైతులకు గిట్టుబాటు ధర రావాలనే లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పాటైందన్నారు. కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, నాయకులు వెలగపూడి శంకర్‌బాబు, గద్దె ప్రసాద్, సాయిబాబు, గల్లా రవి, నెక్ ప్రతినిధులు గోకుల కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రం నుంచి త్వరలో అత్యుత్తమ జల క్రీడల జట్లు

విజయవాడ క్రీడలు: రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యుత్తమ జల క్రీడల జట్లు తయారుకానున్నాయని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి పేర్కొన్నారు. రాష్ట్ర రోయింగ్, కెనోయింగ్ సంఘం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ప్రకాశం బ్యారేజీ వద్ద జరుగుతున్న ఖేలో ఇండియా సీనియర్, జూనియర్ రోయింగ్, కెనోయింగ్ లీగ్ పోటీల ప్రారంభోత్సవానికి శనివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ జల క్రీడ వనరులను సమర్థంగా వినియోగించుకోవడానికి శాప్ చేపట్టిన చర్యల్లో భాగంగానే ఈ పోటీలను నగరంలో నిర్వహిస్తున్నారన్నారు. శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు కూడా పాల్గొన్నారు. పర్యాటకశాఖ జనరల్ మేనేజర్ సిహెచ్.నాంచారయ్య, రాష్ట్ర కయాకింగ్, కెనోయింగ్ సంఘం అధ్యక్షుడు బి.బలరామ్ నాయుడులతో కలిసి శాప్ ఎండీ భరణి జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. రాష్ట్ర కయాకింగ్, కెనోయింగ్ వ్యవస్థాపకుడు టి.సారంగి వారెడ్డి, పలు జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు.

పోటీలను ప్రారంభిస్తున్న భరణి, బలరామ్‌నాయుడు, నాంచారయ్య

లయోల వార్షికోత్సవం

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: ఆంధ్రా లయోలా కళాశాల వార్షికోత్సవం శనివారం ఫాదర్ డేయాస్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. తెలుగు విద్య సంవత్సర వార్షిక నివేదికను ప్రిన్సిపల్ ఫాదర్ మిల్కీయోర్ వెల్లడించారు. కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో అతి పెద్ద బృందంగా 37 మంది విద్యార్థులు సౌత్‌జోన్, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంటులో విశ్వవిద్యాలయం తరపున ప్రాతినిధ్యం వహించారని పేర్కొన్నారు. వేడుకలకు ముఖ్యఅతిధిగా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారు కె.పి.సి.గాంధీ, గౌరవ అతిధిగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు హాజరయ్యారు. జాతీయ సమైక్యతను చాటుతూ విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. కరస్పాండెంట్ ఫాదర్ రెక్టర్ ఏంటోనీ, రెక్టర్ జి సెబాస్టియన్, సమన్వయకర్త సహాయ భాస్కరన్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న బృంద నృత్యం

తెదేపా నాయకుల వ్యాఖ్యలు అభ్యంతరకరం

కృష్ణలంక, న్యూస్‌టుడే: సీపీఎం నిర్వహించిన ధర్నాపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, తెదేపా నాయకులు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్ అన్నారు. ఆపార్టీ ఆధ్వర్యంలో శనివారం రాజీగారితోటలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ ఉండటం వల్ల తాము పోరాటాలు చేపట్టడం లేదని, ఏపార్టీ అధికారంలో ఉన్నా ప్రజా సమస్యలపై 1964 నుంచి సీపీఎం పోరాడుతూనే ఉందన్నారు. ఇచ్చిన హామీల అమలు కోసం ప్రశ్నించడం తప్పెలా అవుతుందని, తూర్పు నియోజకవర్గంలో అనేక సమస్యల పరిష్కారానికి 20 ఏళ్లుగా ప్రజలతో కలిసి పనిచేస్తున్నామన్నారు. క్రెడిట్ కోసం వెంపర్లాడాల్సిన అవసరం సీపీఎం నాయకులకు లేదన్నారు. తూర్పు నగర కార్యదర్శి పుప్పాల కృష్ణ పాల్గొన్నారు.

దోమలను బుట్టలో పడేస్తుంది!

కరెన్సీ నగర్ 14వ సచివాలయం సామాజిక భవనంలో మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు 'మస్కిటో ఎలిమినేషన్ ట్రాప్' యంత్రాన్ని శనివారం ఏర్పాటు చేశారు. రూ.2.13 లక్షల విలువైన ఈ యంత్రం దాదాపు 250- 300 మీటర్ల దూరంలోని దోమలను ఆకర్షించి బుట్టలో పడేస్తుందని కార్పొరేషన్ బయాలజిస్ట్ బి.కామేశ్వరరావు తెలిపారు. గుంటూరులో ఈ యంత్రం అద్భుత పనితీరు చూశామని, శివారు ప్రాంతంలో ఏర్పాటుచేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. శానిటరీ అధికారి ఆంథోనీ, మలేరియా అధికారి హెచ్.శ్రీనివాసరావు యంత్రం పని తీరును పరిశీలించారు.
- న్యూస్‌టుడే, కరెన్సీనగర్

వ్యర్థాలు.. వ్యాధుల కారకాలు

19వ డివిజన్‌లోని ఎ కన్వెన్షన్ వెనుక వైపున్న రహదారి పక్కన, డ్రెయిన్‌పై వ్యర్థాలు నెలకొన్నాయి. దీంతో ఆ ప్రాంతం వ్యాధులకు నిలయంగా ఉంటోంది. వీటి వల్ల దోమలుఉద్ధృతంగా ఉంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. వీటిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, లబ్బీపేట (విజయవాడ సిటీ)

రహదారిపైకి నీరు.. ఆపేదెవరు!

ఏడో డివిజన్‌లోని మధుచౌక్ నుంచి నెహ్రూనగర్, ఉడ్‌పేటకు వెళ్లే రహదారి కింద ఏర్పాటు చేసిన పైపులైన్లు లీకయ్యి కొద్ది రోజులుగా తాగునీరు వృథాగా పోతోంది. రహదారిపై నీరు నిలిచిపోవడం వల్ల అటుగా రాకపోకలు సాగించే వాహనదారులు, పాదచారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

-న్యూస్‌టుడే, మొగల్రాజపురం (విజయవాడ సిటీ)

మొక్కల తీగలు తొలగించరూ..

బస్ స్టేషన్ ప్రవేశ ద్వారం సమీపంలో రహదారికి పక్కగా ఉన్న విద్యుత్తు స్తంభాలకు పిచ్చి మొక్కల తీగలు అల్లుకుని..ఎండిన స్థితిలో ఉన్నాయి. స్తంభాల వద్ద ఏమాత్రం మంటలు రేగినా.. వీటికి అంటుకొని వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు అప్రమత్తమై.. ఎండిన పిచ్చి తీగలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, కృష్ణలంక

రోడ్డుపై కుప్పలు తొలగించరూ..

కృష్ణలంక 22వ డివిజన్ పరిధిలోని సర్వీసు రోడ్డులో పలువురు భవన నిర్మాణదారులు వ్యర్థాలను తెచ్చి రోడ్డులో కుప్పగా పోస్తున్నారు. రోడ్డు మరింత ఇరుకుగా మారి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. వ్యర్థాలను తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, కృష్ణలంక

ఆలోచనలే ఆవిష్కరణలకు నాంది

లబ్బీపేట(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : ప్రతి విద్యార్థి వినూత్నంగా ఆలోచిస్తూ నూతన ఆవిష్కరణలను రూపొందించాలని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం కమ్యూనికేషన్, ఇంజనీరింగ్ విభాగాధిపతి కె.ఎ.సునీత అన్నారు. జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా సిద్ధార్థ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శనను శనివారం ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వి.వి.సుబ్రహ్మణ్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.

✤ సిద్ధార్థ ఫార్మసీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎ.అమృతవల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఆచంటి సునీత పాల్గొన్నారు. ✤ పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులోని నలంద విద్యానికేతన్‌లో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను ప్రొఫెసర్ కె.నరసింహ రాజు ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాదల పద్మజ పాల్గొన్నారు. విద్యార్థులు పర్యావరణ హిత, కృత్రిమ మేధ, బయో, స్మార్ట్ టెక్నాలజీ ప్రాజెక్టులను ప్రదర్శించారు. ✤ ఇటీవల నగరంలో సైన్స్‌సిటీ నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో మొగల్రాజపురంలోని వీరమాచనని పద్దయ్య సిద్ధార్థ పబ్లిక్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న మహమ్మద్ రాహిల్ జైన్ ప్రదర్శించిన వాహన చోదకుల మత్తు ప్రాజెక్టుకు జిల్లా తరపున రాష్ట్ర స్థాయి ప్రతిభా పత్రాన్ని అందజేశారని ప్రిన్సిపల్ మేడా సీతారామయ్య తెలిపారు.

నలంద విద్యానికేతన్‌లో ప్రదర్శనను పరిశీలిస్తున్న నరసింహరాజు, పద్మజ

లయోల ఇంజినీరింగ్‌లో..

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: ఆంధ్రా లయోలా ఇంజినీరింగ్ కళాశాలలో ఐక్యూఏసీ, సైన్స్ అండ్ హ్యూమానిటీస్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, ఆవిష్కరణా సామర్థ్యాన్ని పెంపొందించే పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రాజెక్టులకు ముఖ్యఅతిథి మోతుపల్లి శ్రీదేవి బహుమతులు అందజేశారు. ప్రిన్సిపల్ ఒ.మహేష్, పరీక్షల నియంత్రణాధికారి ఫాదర్ ఎస్.ఇమ్మాన్యుయేల్, సిస్టర్ క్యాండీ డి.కున్నా, ఎ.రాజేష్, వై.సుధాకర్ పాల్గొన్నారు.

ఘనంగా సైన్స్ దినోత్సవం

పటమట, న్యూస్‌టుడే: బెంజ్‌సర్కిల్ సమీపంలోని నాస్తిక కేంద్రంలో గోరా సైన్స్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ సమరం మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో, వైద్య ఆరోగ్య రంగాల్లో, వ్యవసాయం రంగాల్లో ఎన్నో కొత్త ఆవిష్కరణలు రావాలన్నారు. గోరా సైన్స్ సెంటర్ డైరెక్టర్ నియంత పాల్గొన్నారు. ఈసందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో పాల్గొని విజేతలైన వారికి బహుమతులు అందజేశారు.

విద్యార్థులతో డాక్టర్ సమరం, నియంత తదితరులు

వేగ నిరోధకం ఏర్పాటు చేయండి

ఎన్టీఆర్ జంక్షన్ వద్ద నాలుగు వైపుల నుంచి వాహనాలు ఒకే సారి వస్తుండటం ప్రమాదకరంగా మారింది. ఎన్టీఆర్ సర్కిల్‌కు కలిసే ప్రాంతంలో పంట కాలువ రహదారిని ఇటీవల విస్తరించారు. దీంతో ఆ రోడ్డు నుంచి బందరు రోడ్డులోకి వచ్చే వాహనాలు వేగంగా వస్తున్నాయి. పంటకాలువ రోడ్డు వద్ద వేగ నిరోధకం ఏర్పాటు చేస్తే అనువుగా ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. - న్యూస్‌టుడే, పటమట

వాహనాలు వేగంగా వస్తున్న ప్రాంతం

ఉచిత కుట్టు శిక్షణ తరగతులు

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: పేద, మధ్య తరగతి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఈ నెల 5 నుంచి ఏప్రిల్ 4 వరకు ఉచితంగా కుట్టు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు విజయవాడ ఇంపాక్ట్ లోకల్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు జేసీ విజయ్ కొల్లేటి అన్నారు. ఎంజీరోడ్డులోని ఓ హోటల్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ విజయవాడ ఇంపాక్ట్, తాడిగడప పి.ఎస్.క్రియేషన్స్‌కు చెందిన జేసీ ప్రసన్న శ్రీనివాస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ పూర్తి చేసిన వారికి ఉచితంగా కుట్టుమిషన్లు అందజేస్తామన్నారు. ఆసక్తిగల వారు 97017 66819 నంబరును సంప్రదించాలని కోరారు.

గౌరవనీయులైన 14వ అదనపు జిల్లా న్యాయమూర్తి గారి న్యాయస్థానం, విజయవాడలో
GWOP No. 96/2025
1. షేక్ అఫ్రా ఫాతిమా, 2. ఎం.డి.అజాన్ అనాత్, పిటిషనర్లు 1 మరియు 2 మైనర్లు కావున, వారి తల్లి/సహజ సంరక్షకురాలు నస్రీన్ బేగం గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
VS
1. శ్రీమతి అరిఫా సుల్తానా, 2. శ్రీ మహమ్మద్ ఖలీలుల్లా, 3. శ్రీమతి ఆసిఫా సుల్తానా, 4. శ్రీమతి అసియా మునీర్, 5. శ్రీమతి అస్మా సుల్తానా అమ్జద్, 6. శ్రీ మహమ్మద్ షఫియుల్లా, 7. కందుకూరి నరసింహారావు, 8. అడ్డగర్ల ప్రసాద్ ... ప్రత్యర్థులు
నోటీసు
మైనర్లు అయిన పిటిషనర్లు తమ తల్లి/సహజ సంరక్షకురాలి సంరక్షణలో వుండి, తమ తండ్రి మృతుడు శ్రీ ఎం.డి.రహమతుల్లా గారి మరణానంతరం షెడ్యూల్ ఆస్తిలో తమ తల్లితో కలిసి హక్కు మరియు వాటాను పై పేర్కొన్న ప్రతివాదులు 1 నుండి 6 కలిసి సుమారు 2000 చదరపు గజాల స్థల విస్తీర్ణం, ప్లాట్ నంబర్లు 154, 155, 178 మరియు 179, ఆర్.ఎస్. నెం. 496, గుణదల, జవహర్ ఆటోనగర్ ప్రాంతం, విజయవాడలో ఉన్న ఆస్తిపై సంయుక్త హక్కులు కలిగి ఉన్నారు.
మొత్తం వారసుల సంఖ్య అసలు 8 మంది ఉండగా, వారి వంశముల లోని ఇతర వారసులు కూడా అధిక సంఖ్యలో ఉన్నందున, పై ఆస్తిని విభజించి స్వంతంగా వినియోగించుకోవడం సాధ్యంకాని విషయం. విభజించిన పక్షంలో చిన్నచిన్న భాగాలుగా మారి తగిన ఆదాయం రాకుండా ఉండియున్నది. అందువల్ల, మైనర్ల ప్రయోజనార్థం, వారి తల్లి/సహజ సంరక్షకురాలు పై ఆస్తిని ప్రతివాదులు 1 నుండి 6తో పాటు ప్రతివాదులు 7 మరియు 8 వారికి విక్రయించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయమై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నచో, వారు వ్యక్తిగతంగా గాని లేదా తమ న్యాయవాది ద్వారా గాని గౌరవనీయ న్యాయస్థానము ముందు 10-03-2026 తేది ఉదయం 10.30 గంటలకు హాజరై తమ అభ్యంతరాలను సమర్పించవలెను.పై విధంగా హాజరుకాని పక్షంలో, మీ గైర్హాజరీలోనే చట్టప్రకారం పరిహారములు తీర్మానించబడును.
ఆస్తి షెడ్యూల్: ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ జవహర్ ఆటోనగర్ ఫేజ్-II ప్రాంతంలో, పటమట సబ్-రిజిస్ట్రార్ పరిధిలో ఉన్న, మొత్తం సుమారు 2000 చదరపు గజాల స్థల విస్తీర్ణంలో ఉన్న షెడ్లతో కూడిన ప్లాట్ నంబర్లు 154, 155, 178 మరియు 179 లలో నుండి అవిభాజ్య 186 చదరపు గజాల వాటా, క్రింది హద్దులతో కూడియున్నది. తూర్పు: రోడ్డు, దక్షిణం: SK.హుస్సేస్ గారి ప్లాట్ నెంబర్లు 177 & 153, పడమర: రోడ్డు, ఉత్తరం: ప్లాట్ నంబర్లు 180 & 156
K.V.K.VIKRAM KUMAR
Advocate for The Petitioners, Vijayawada

సీఎస్‌ను కలిసిన నగరపాలక సంస్థ కమిషనర్

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన జి.సాయిప్రసాద్‌ను నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మొక్క అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

నిత్యాన్నదాన పథకానికి విరాళాలు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి ఇద్దరు దాతలు రూ. 2,53,000 విరాళాన్ని శనివారం అందజేశారు. విజయవాడ ఎ.పి.ఐ.సి కాలనీకి చెందిన రెడ్డి నాగేశ్వరరావు రూ.1,08,000, పటమట లంకకు చెందిన టి.వెంకట కృష్ణారావు రూ.1,45,000 విరాళాలను వేర్వేరుగా అందజేశారు. దాతల కుటుంబాలకు దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ రాధాకృష్ణ, ఏఈవో వెంకటరెడ్డి వారికి విరాళం రసీదుతోపాటు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోండి

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరంలోని ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో మంటలు ఆర్పే పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని నగర పాలక సంస్థ అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొన్నారు. పటమటలోని పలు ఆసుపత్రులు, విద్యాసంస్థలను అగ్నిమాపక శాఖ అధికారులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారి నరేష్ మాట్లాడుతూ... అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. మంటలు ఆర్పే పరికరాలను వినియోగించే విధానాన్ని తెలియజేశారు.

భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దు

లబ్బీపేట(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : తిరుమల లడ్డు ప్రసాదంపై రాజకీయాలు చేసి భక్తుల మనోభావాలను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తోందని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో లబ్బీపేటలోని ఓ కల్యాణ మండపంలో 'హిందూ ధర్మ పరిరక్షణ వేదిక' పేరుతో కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో పలు హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం హిందూ ధర్మానికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలపై రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

అమృతమూర్తికి అశ్రునివాళి

ప్రేమ, మంచితనం, మానవత్వం మూర్తీభవించిన మాతృమూర్తి, మా ఉన్నతికి అహర్నిశలు కృషిచేసిన శ్రీమతి వీరమాచనేని హేమలత గారి మరణానికి చింతిస్తూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ..
మరణం 18-02-2026
శ్రీమతి వీరమాచనేని హేమలత గారు
W/o (లేటు) వీరమాచనేని చంద్రశేఖరరావు గారు
విజయవాడ.
కుమారులు - కోడళ్ళు
వీరమాచనేని భవానీ శంకరరావు - హైమావతి
వీరమాచనేని అచ్యుతరావు - రాజ్యలక్ష్మి
మరియు కుటుంబ సభ్యులు
పెద్దకర్మ: ది. 01-03-2026 ఆదివారం కానూరు, పిన్నమనేని టీచర్స్ కాలనీలో మా స్వగృహము నందు జరుగును. కావున తెలియపరచడమైనది.

విజయవాడ పశ్చిమ

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
విజయవాడ వన్‌టౌన్ : 90320 99986

? చిట్టినగర్ హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఎదురు వీధిలోని బ్యాగుల తయారీ దుకాణం వద్ద పక్కకాలువలో పూడిక పేరుకుంది. - **లలిత, స్థానికురాలు** ✔ పరిశీలించి కార్మికులతో పూడిక తీయిస్తాం. - **కృష్ణ, స్థానిక శానిటరీ అధికారి**

? గొల్లపాలెం గట్టు సాయిబాబా ఆలయం మార్గంలో కుక్కల బెడద అధికంగా ఉంది. - **రామేశ్వరరావు, స్థానికుడు** ✔ వాటిని పట్టేందుకు చర్యలు తీసుకుంటాం. - **సోమశేఖర్, వెటర్నరీ అసిస్టెంట్ విభాగం అధికారి** - **న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్**

స్పందన: ● జక్కంపూడి కాలనీ మార్గంలో మొదటి గేటు కాలువలో మురుగు పేరుకుపోయి తీవ్ర దుర్వాసన వస్తోందని స్థానికులు మేమున్నాం మీకు తోడుగాకు సమాచారం ఇచ్చారు. దీనికి స్పందించిన పారిశుద్ధ్య అధికారులు కార్మికులతో పూడిక తీయించారు. ● వించిపేట నైజాంగేటు టీస్టాల్ వద్ద కాలువలో పూడిక పేరుకుందని స్థానికులు మేమున్నాం మీకు తోడుగాకు సమాచారం ఇవ్వగా, స్పందించిన పారిశుద్ధ్య అధికారులు కార్మికులతో పూడిక తీయించారు. - **న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్**

అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోండి

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరంలోని ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో మంటలు ఆర్పే పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని నగర పాలక సంస్థ అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొన్నారు. పటమటలోని పలు ఆసుపత్రులు, విద్యాసంస్థలను అగ్నిమాపక శాఖ అధికారులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారి నరేష్ మాట్లాడుతూ... అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. మంటలు ఆర్పే పరికరాలను వినియోగించే విధానాన్ని తెలియజేశారు.

సీఎస్‌ను కలిసిన నగరపాలక సంస్థ కమిషనర్

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన జి.సాయిప్రసాద్‌ను నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మొక్క అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆ వాహనాల సంగతేంటి..?

పోలీసులు పట్టించుకోవాలని ప్రజల వినతులు

నెలలుగా వివిధ ప్రాంతాల్లో పార్కింగ్

విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే

✦ పాతబస్తీ నెహ్రూబొమ్మ కూడలిలో పోతిన ఆదియ్య వీధి కొండ ప్రాంతానికి వెళ్లే వీధిలో గత నాలుగు నెలలుగా ద్విచక్ర వాహనాలు నిలిపి ఉన్నాయి. దుమ్ము, ధూళితో కనిపిస్తున్నాయి.

✦ కేబీఎన్ కళాశాల గోడను ఆనుకుని కుమ్మరివీధులు రోడ్డు మార్గంలో కొన్ని వాహనాలు గత తొమ్మిది నెలలుగా పార్క్ చేసి ఉన్నాయి. నంబర్ ప్లేట్ లేదు. ఇదే మార్గంలో కనీసం మూడు వాహనాలు సైతం ఇదే స్థితిలో ఉన్నాయి.

పాతబస్తీ నెహ్రూబొమ్మ కూడలి, మల్లికార్జునపేట, బ్రాహ్మణవీధి, సామారంగం చౌకీ, పూలబావివీధి, ఎర్రకట్ట, వించిపేట తదితర ప్రాంతాల్లో నెలలు తరబడి కొన్ని ద్విచక్ర వాహనాలు పార్క్ చేసి ఉంటున్నాయి. అవి ఎవరివో తెలియని పరిస్థితి. అర్ధరాత్రి వాహనాలు ఎవరో తెలియని వ్యక్తులు నిలిపి వెళ్లిపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఎవరూ పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంతో నెలలుగా ఆయా వాహనాలు అక్కడే ఉంటున్నాయి. దీంతో పాతబస్తీలో గుర్తు తెలియని వాహనాల సంఖ్య పెరిగిపోతుందని స్థానికులు చెబుతున్నారు.

✦ ఈ తరహా వాహనాలపై పోలీసులు గస్తీ కనబడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎవరైనా సమాచారం ఇస్తే కాని పట్టించుకునే స్థితిలో 1, 2వ పట్టణ పోలీసులు ఉన్నారని ఈ ప్రాంతపు ప్రజలు ఆరోపిస్తున్నారు. వీధుల్లో గస్తీ నిర్వహణ సక్రమంగా కొనసాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

✦ ఇతర ప్రాంతాల్లో వాహనాలను అపహరించి వాటిని కొన్ని నెలల పాటు వదిలేసి, ఎవరికి అనుమానం రాకుండా తరువాత తీసుకు వెళ్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

✦ **కొత్త తరహాలో..** మోసాలకు కూడా ద్విచక్ర వాహనాల దొంగలు పాల్పడుతున్నారు. గ్రామాల్లో చోరీ చేసిన వాహనాలను ఈ ప్రాంతాలకు తీసుకొచ్చి పది రోజులు తర్వాత దొంగల ముఠాలోనే ఒక సభ్యుడు ఆ ద్విచక్ర వాహనంలోని కార్డులు ఆధారంగా వారికి ఫోన్ చేసి పలానా చోట మీ వాహనం ఉందని సమాచారం ఇచ్చి తీరా సదరు యజమాని వచ్చాక అతని వద్ద నుంచి నగదు వసూలు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.

✦ దీనిపై 2వ పట్టణ పోలీసుస్టేషన్ సీఐ చిన కొండలరావు మాట్లాడుతూ.. గుర్తు తెలియని వాహనాలు ఉంటే వెంటనే స్థానిక పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని చెప్పారు. పోలీసులకు సమాచారం ఇస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

అంతర్ వర్సిటీ చెస్ పోటీలకు ఎన్టీఆర్ జట్టు

విజయవాడ (క్రీడలు), న్యూస్‌టుడే: తమిళనాడు రాష్ట్రం తిరుచురాపల్లిలోని భారతీదాసన్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు జరిగే దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయాల పురుషుల చెస్ పోటీల్లో పాల్గొనే డాక్టర్ ఎన్టీఆర్ వర్సిటీ జట్టును వర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఇ.త్రిమూర్తి శనివారం వెల్లడించారు. జట్టుకు జె.రాము (పీడీ, సిద్ధార్థ వైద్య కళాశాల, విజయవాడ) మేనేజరుగా నియమితులయ్యారు. జట్టులో కె.సాయిరాజ్ గోపాల్ (రంగరాయ వైద్య కళాశాల, కాకినాడ), కె.లోకేష్, బి.దీపక్ (ప్రభుత్వ వైద్య కళాశాల, అనంతపురం), టి.వెంకట సాయితేజ, పి.సత్యనారాయణ (సిద్ధార్థ వైద్య కళాశాల, విజయవాడ), నావెద్ ఫజల్ (నిమ్రా వైద్య కళాశాల, ఇబ్రహీంపట్నం) స్థానం సాధించారు. ఎంపికైన సభ్యులను శనివారం వర్సిటీ ఉపకులపతి డాక్టర్ పి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ టి.సాయి సుధీర్, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ సీహెచ్ శ్రీకాంత్, సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎ.ఏడుకొండలు అభినందించారు.

జగన్మాత సేవలో తెలంగాణ మంత్రి వెంకటరెడ్డి

మంత్రి కోమటిరెడ్డికి అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న ఏఈవో తదితరులు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. దేవస్థానం ఏఈవో వెంకటరెడ్డి ఆయనకు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

నిత్యాన్నదాన పథకానికి విరాళాలు

దుర్గగుడి ఛైర్మన్ రాధాకృష్ణకు చెక్కు అందజేస్తున్న నాగేశ్వరరావు కుటుంబం

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి ఇద్దరు దాతలు రూ.2,53,000 విరాళాన్ని శనివారం అందజేశారు. విజయవాడ ఎ.పి.ఐ.సి కాలనీకి చెందిన రెడ్డి నాగేశ్వరరావు రూ.1,08,000, పటమట లంకకు చెందిన టి.వెంకట కృష్ణారావు రూ.1,45,000 విరాళాలను వేర్వేరుగా అందజేశారు. దాతల కుటుంబాలకు దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ రాధాకృష్ణ, ఏఈవో వెంకటరెడ్డి వారికి విరాళం రసీదుతోపాటు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

వెంకట కృష్ణారావు దంపతులకు అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న వెంకటరెడ్డి

అలరించిన ఆంధ్ర నాట్యం

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: ధర్మపథం కార్యక్రమంలో భాగంగా దుర్గగుడి కళావేదికపై నర్సీపట్నానికి చెందిన కె.వి.ఎస్.కె.ఎన్ మూర్తి శిష్య బృందం ప్రదర్శించిన ఆంధ్ర నాట్యం భక్తులను శనివారం అలరించింది. దుర్గమ్మ దర్శనం చేసుకున్న భక్తులు ఆసక్తిగా కళాకారిణుల నృత్య ప్రదర్శన తిలకించారు. దేవస్థానం సిబ్బంది వారికి ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి ప్రసాదాలు అందజేశారు.

నృత్యాభినయంలో కళాకారిణులు

ధర వరలు

వంకాయలు-16/18, టమాటా-12, బెండ-18, పచ్చిమిర్చి-38, కాకర-26, బీర-26/24, క్యాలీ ఫ్లవర్-15/20, క్యాబేజి-14, క్యారెట్-24, దొండ-24, బంగాళ దుంప-22, ఉల్లిపాయలు-22, గోరుచిక్కుళ్లు-20, దోస-22, సొర-8/7, పొట్ల-25, అరటికాయ-5/6, చామ దుంప-24, ఆలూ-70, మునగ-7/8, ఆకు కూరలు (కట్ట)-2.50, కంద-38, బీట్ రూట్-22, కీరదోస-32, బీన్స్-50, క్యాప్సికమ్-58, చింతకాయలు-65, నిమ్మ (డజను)-36/48, కొత్తిమీర-5/10, పుదీనా-5/15, ముల్లంగి-8, పచ్చి మామిడి-20/25/30. (నిన్నటివి). నగరంలోని రైతు బజార్లలో ఈ ధరలు (రూ.ల్లో) వర్తిస్తాయి. - న్యూస్‌టుడే, విజయవాడ రైతుబజారు

నిజాయతీ చాటుకున్న సెక్యూరిటీ గార్డుకు ప్రశంస

సంతోషినికి పట్టు చీర, నగదు అందజేస్తున్న ఈవో శీనానాయక్

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో నిజాయతీగా, అప్రమత్తంగా వ్యవహరించిన దుర్గగుడి మహిళా సెక్యూరిటీ గార్డు సంతోషినిని ఈవో శీనానాయక్, దేవస్థానం అధికారులు శనివారం అభినందించారు. విజయవాడ గుణదల ప్రాంతానికి చెందిన సత్య శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి రెండు రోజుల కిందట అమ్మవారి దర్శనానికి వచ్చారు. నూతనంగా కొనుగోలు చేసిన బ్రాస్‌లెట్‌ను అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజ చేయించారు. తిరిగి దానిని బ్యాగ్‌లో పెట్టుకొని వెళ్తుండగా అది జారి పడిపోయింది. క్యూలైన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా సెక్యూరిటీ గార్డు సంతోషిని బ్రాస్‌లెట్‌ను గుర్తించి.. ఎస్‌పీఎఫ్ పోలీసుల సమక్షంలో మైకులో చెప్పగా సత్య శ్రీనివాస్ ఆధారాలతో ఈవో కార్యాలయానికి వచ్చారు. వన్‌టౌన్ పోలీసుల సమక్షంలో బ్రాస్‌లెట్‌ను వారికి అప్పగించారు. ఈవో శీనానాయక్, ఎజిల్ సెక్యూరిటీ నిర్వాహకులు సిద్ధార్థ నిజాయతీగా వ్యవహరించిన మహిళా గార్డును అభినందించి నగదు పురస్కారంతోపాటు పట్టు చీరను అందజేశారు.

విద్యార్థుల్లో సృజనను వెలికి తీయాలి

విజేతలతో తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు టి.డి.జనార్దన్

విద్యాధరపురం, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో దాగిన సృజనాత్మకతను ప్రోత్సహించాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు టి.డి.జనార్దన్ పేర్కొన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన 13వ జాతీయ బాలల ఆర్ట్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని అనేక కార్యక్రమాలను రూపొందిస్తున్నారన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాట వేసేందుకు డ్రీమ్ యంగ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడమీ చేస్తున్న కృషిని అభినందించారు. ఏపీ సృజనాత్మక సంస్కృతి సమితి ఛైర్‌పర్సన్ పొడపాటి తేజస్వి మాట్లాడుతూ.. విద్యార్థి ప్రతిభను గుర్తించి అందించే బహుమతి వారిలో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుందన్నారు. వెయ్యిమంది విద్యార్థులు వేసిన చిత్రాలను పరిశీలించిన తర్వాత విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తెలుగు అకాడమీ ఛైర్మన్ ఆర్.డి.విల్సన్, నిర్వాహకులు రమేష్, సేవాసంస్థల నిర్వాహకులు నారాయణరావు, బాషా, హిమబిందు, యామిని తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్

అర్జీలను స్వీకరిస్తున్న భవకుమార్, నాయకులు తదితరులు

విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే: పశ్చిమ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజల గడప వద్దకే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాలతో నిర్వహిస్తున్నామని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్ పేర్కొన్నారు. శనివారం పాతబస్తీ పాతరాజరాజేశ్వరీపేట 56వ డివిజన్‌లో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజలు హాజరై అర్జీలు అందజేశారు. ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. తెదేపా నాయకులు సుకాశి కిరణ్, సయ్యద్ రఫీ, పెద్దిన శ్యామ్ సుందర్, ధనేకుల వెంకట సుబ్బారావు, హరికృష్ణ పాల్గొన్నారు.

నగరంలో 91 శాతం పింఛన్ల పంపిణీ

ప్రక్రియ పరిశీలిస్తున్న కమిషనర్ ధ్యానచంద్ర

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: పింఛనుదారులకు ఇబ్బందులు తలెత్తకుండా.. వారి ఇంటికి వెళ్లే పింఛన్లు అందిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. పటమట, డొంక రోడ్డు, హైస్కూలు రోడ్డు, మహాత్మాగాంధీ రోడ్డు తదితర ప్రాంతాల్లో శనివారం కమిషనర్ పర్యటించి పింఛన్ల పంపిణీని పర్యవేక్షించారు. ధ్యానచంద్ర మాట్లాడుతూ.. మార్చి ఒకటి ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇంటి వద్దకే వెళ్లి డబ్బులు ఇవ్వడంతో పింఛనుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. సర్కిల్-1 పరిధిలో 19,991 పింఛన్లకు గాను 18,300, సర్కిల్-2లో 25,436 పింఛన్లకు గాను 23,219, సర్కిల్-3 పరిధిలో 20,076 పింఛన్లకు గాను 18,187 పంపిణీ చేసినట్లు తెలిపారు. ఒక్క రోజే 91 శాతం పంపిణీ చేసినట్లు చెప్పారు. జోనల్ కమిషనర్ కె.షమ్మీ, సిటీప్లానర్ సంజయ్ రత్నకుమార్, సీఎంహెచ్‌ఓ కె.అర్జునరావు పాల్గొన్నారు.

చిట్టినగర్ ఆలయ కమిటీ సర్వసభ్య సమావేశం నేడు

సమావేశంలో మాట్లాడుతున్న ఆలయ కమిటీ కార్యదర్శి హనుమంతరావు, కోశాధికారి శ్రీనివాసరావు తదితరులు

చిట్టినగర్, న్యూస్‌టుడే: చిట్టినగర్‌లోని నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కల్యాణ మండపంలో సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహిస్తున్నట్లు ఆ కమిటీ కార్యదర్శి మరుపిళ్ల హనుమంతరావు శనివారం తెలిపారు. కల్యాణ మండపంలో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2024-25కు సంబంధించిన జమా, ఖర్చులు, వార్షిక బడ్జెట్, 2025-26 ఏడాది గురించి చర్చలు ఉంటాయని చెప్పారు. దేవస్థానం కమిటీ గడువు ముగియడంతో ఎన్నికల నిర్వహణ తేదీ, ఎన్నికల అధికారిని నియమించడంపై చర్చ ఉంటుందన్నారు. సభ్యులంతా దేవస్థానం గుర్తింపు కార్డుతో సమావేశానికి హాజరు కావాలని కోరారు. సమావేశంలో ఆలయ కమిటీ కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు, సభ్యులు మజ్జి శ్రీనివాసరావు, కె.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

దిల్లీ మద్యం కేసు తీర్పు అధికార పార్టీకి చెంపపెట్టు

అంబేడ్కర్ విగ్రహం వద్ద కేజ్రీవాల్ చిత్రపటంతో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు

విద్యాధరపురం, న్యూస్‌టుడే: దిల్లీ మద్యం కేసులో కోర్టు తీర్పు అధికార పార్టీ ఒత్తిళ్లకు చెంపపెట్టు అని ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు పేర్కొన్నారు. సీబీఐ, ఈడీ సంస్థలపై అధికార పార్టీ ఒత్తిడులు తీసుకొచ్చి అవినీతి వ్యతిరేకంగా పోరాడిన ఆప్ నాయకులు మనీష్ సిసోదియా, అరవింద్ కేజ్రీవాల్‌లను కేసులతో వేధించిందన్నారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆప్ నాయకులు శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా మహేశ్వరరావు మాట్లాడుతూ.. అక్షర జ్ఞానం లేని చార్జి షీట్ అని న్యాయస్థానం వ్యాఖ్యానించిందని చెప్పారు. తెలంగాణకు చెందిన కవిత గురించి దక్షిణాది గ్రూపులు అని చార్జిషీట్‌లో పేర్కొనడం అధికారుల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో ఆప్ నాయకులు, సమితి నాయకులు మల్లాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

యువత వివిధ రంగాలపై పట్టు సాధించాలి

విద్యార్థులతో సాయిపవన్, ప్రిన్సిపల్ శరవణకుమార్ తదితరులు

చిట్టినగర్, న్యూస్‌టుడే: కంప్యూటర్ రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలపై పట్టు సాధించినప్పుడే విద్యార్థులు ఉన్నతికి ఎదిగేందుకు అవకాశం ఉంటుందని ప్రయాగ్ విజన్ టెక్నాలజీస్ డైరెక్టర్ సాయిపవన్ పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు ఇంజినీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కంప్యూటర్ విజన్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనే అంశంపై వారం రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్వాంటమ్ టెక్నాలజీ సంబంధించిన ప్రగతిని గురించి అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. అందులో ఏఐ అంశాలు ఉపాధి అవకాశాలను ప్రభావితం చేసే అంశాలు వివరించామని, వాటిపై పట్టు సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎస్.శరవణకుమార్, విభాగాధిపతి దుర్గాప్రసాద్, అధ్యాపకులు పాల్గొన్నారు.

ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలి

పింఛన్ల పంపిణీలో సత్యబాబు, ఏఎంహెచ్‌వో అన్నపూర్ణ

చిట్టినగర్, న్యూస్‌టుడే: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయాలని సీపీఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు డిమాండ్ చేశారు. 50వ డివిజన్ గొల్లపాలెంగట్టు ప్రాంతంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు కావస్తున్నా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న వారికి మంజూరు చేయకపోవడం అన్యాయమన్నారు. అర్హులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి స్పందించడం లేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ అసిస్టెంట్ మెడికల్ అధికారి అన్నపూర్ణ, వెల్ఫేర్ కార్యదర్శి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

నగర స్వచ్ఛత.. అందరి బాధ్యత

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగర స్వచ్ఛత.. అందరి బాధ్యత అని, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, విద్యార్థులు బాధ్యతగా వ్యవహరించాలని నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. కమిషనర్ మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్ష రాసిన తర్వాత బయటకు వచ్చి పుస్తకాలు చింపి రహదారులపై పడేస్తున్నారని, పరిశుభ్రతకు భంగం కలుగుతుందని పేర్కొన్నారు. రహదారులపై చెత్త వేయకుండా విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు. పత్రాలను చెత్త బుట్టల్లోనే వేయాలని కోరారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల
(అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

ఒక రోజు ముందుగానే నగదు

లబ్ధిదారుకు నగదు అందిస్తున్న జనసేన నాయకులు

చిట్టినగర్, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ సామాజిక పింఛన్లు ఒక రోజు ముందుగానే పంపిణీ చేస్తున్నామని 48వ డివిజన్ జనసేన అధ్యక్షులు అత్తులూరి పెదబాబు అన్నారు. డివిజన్‌లోని లబ్ధిదారులకు శనివారం ఉదయం పింఛన్లు అందించారు. ఒక్కొక్కరికి రూ.10 వేలు పింఛను అందించారు. ఇంటికి తిరిగి నగదు అందజేసినట్లు వివరించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు దుర్గారావు, దండి నాని, సింగంశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు.

'వైకాపా నాయకులకు గుణపాఠం చెప్పాలి'

మాట్లాడుతున్న శివశర్మ

విద్యాధరపురం, న్యూస్‌టుడే: తిరుమల లడ్డూపై అవాస్తవాలు ప్రచారం చేసే వైకాపా నాయకులకు ప్రజలు గుణపాఠం చెప్పాలని ఎన్టీఆర్ జిల్లా బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ కె.శివశర్మ తెలిపారు. విద్యాధరపురంలోని తెదేపా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో శివశర్మ మాట్లాడుతూ.. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిన మల్లాది విష్ణు, అవినీతి మంత్రిగా పేరుగాంచిన వెలంపల్లి శ్రీనివాసరావు తిరుమల లడ్డూపై అవాస్తవాలను ప్రచారం చేయడానికి బ్రాహ్మణులను వాడుకునే ప్రయత్నం చేశారన్నారు. ఇది వైకాపా దిగజారిన రాజకీయాలకు నిదర్శనమన్నారు.

కేంద్రం నిర్ణయంతో రైతులకు మేలు

గాంధీనగర్: ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ (ఎఫ్ఆర్‌కే) నిబంధనల్లో కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయంతో రైతులకు మేలు కలుగుతుందని ఏపీ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు వీరయ్య, భాస్కరరావు తెలిపారు. శనివారం గాంధీనగర్‌లోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రస్తుతానికి కెర్నల్స్ కలపకుండానే సీఎంఆర్ బియ్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. నిబంధనల సడలింపుతో సీఎంఆర్ డెలివరీలు వేగవంతం అవుతాయని చెప్పారు. నిల్వ సామర్థ్యం, నాణ్యతా ప్రమాణాల దృష్ట్యా కెర్నల్ నిబంధనల్లో తాత్కాలిక విరామం ఇవ్వడం హర్షణీయమన్నారు.

వైద్య శిబిరానికి స్పందన

పరీక్షలు చేస్తున్న వైద్యులు

చిట్టినగర్, న్యూస్‌టుడే: సుజనా ఫౌండేషన్ నిర్వహించిన వైద్య శిబిరానికి మంచి స్పందన వచ్చింది. పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు ఇంజినీరింగ్ కళాశాలలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ ఉచిత వైద్య శిబిరం శనివారం నిర్వహించారు. 48, 49 డివిజన్లకు సంబంధించిన ఫైజర్‌పేట, టైలర్‌పేట, జోడుబొమ్మల సెంటర్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. చికిత్స అనంతరం వ్యాధుల నిర్ధారణతో ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అమరావతి కంటి ఆసుపత్రి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కార్పొరేటర్లు, కూటమి నాయకులు, సుజనామిత్ర సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

విజ్ఞాన సదస్సులతో సరికొత్త ఆలోచనలు



శ్రీవిద్యాంజలి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రాజెక్టులు పరిశీలిస్తున్న వక్తలు

విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే: విజ్ఞాన సదస్సుల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు పెంపొందించేందుకు దోహదపడతాయని కాకతీయ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పీయూఎన్ బాబ్జీ అన్నారు. శనివారం పాతబస్తీలోని శ్రీవిద్యాంజలి ఆంగ్ల మాధ్యమ హైస్కూల్‌లో జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా రామన్ ఎఫెక్ట్ విజ్ఞాన ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు.. 63 సైన్స్ ప్రాజెక్టులను తయారు చేసి వక్తలకు వివరించారు. న్యాయనిర్ణేతగా కేబీఎన్ కళాశాల భౌతిక శాస్త్రం అధ్యాపకుడు ఉమామహేశ్వరరావు పాల్గొని ప్రాజెక్టులను నిశితంగా పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ పుప్పాల శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ జ్యోత్స్న, ఉపాధ్యాయినులు జబీనా, ప్రసన్న లక్ష్మి, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. ★ పాతబస్తీ ఎస్‌కేపీవీవీ హిందూ హైస్కూల్‌లో విజ్ఞాన ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానకార్యదర్శి గోపిశెట్టి మల్లయ్య, కోశాధికారి బాబా విజయ్‌కుమార్ పాల్గొన్నారు.

త్వరలో అత్యుత్తమ జల క్రీడల జట్లు

పోటీలను ప్రారంభిస్తున్న శాప్ ఎండీ భరణి తదితరులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యుత్తమమైన జల క్రీడల జట్లు తయారుకానున్నాయని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్)వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి పేర్కొన్నారు. రాష్ట్ర కయాకింగ్, కెనోయింగ్ సంఘం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు పున్నమి ఘాట్‌లో జరుగుతున్న అస్మిత ఖేలో ఇండియా సీనియర్, జూనియర్ కయాకింగ్, కెనోయింగ్ లీగ్ పోటీల ప్రారంభోత్సవానికి శనివారం ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జల క్రీడా వనరులను సమర్థంగా వినియోగించుకోవడానికి శాప్ చేపట్టిన చర్యల్లో భాగంగానే ఈ పోటీలను నగరంలో నిర్వహిస్తున్నారన్నారు. శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు కూడా పాల్గొన్నారు. అనంతరం పర్యాటకశాఖ జనరల్ మేనేజర్ సిహెచ్.నాంచారయ్య, రాష్ట్ర కయాకింగ్, కెనోయింగ్ సంఘం అధ్యక్షుడు బి.బలరామ్ నాయుడులతో కలిసి శాప్ ఎండీ భరణి జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. రాష్ట్ర కయాకింగ్, కెనోయింగ్ వ్యవస్థాపకుడు టి.సాంబశివారెడ్డి, పలు జిల్లాల క్రీడాకారిణులు పాల్గొన్నారు.

SBI భారతీయ స్టేట్ బ్యాంక్
హౌసింగ్ లోన్ సెంటర్-II, (RACPC-2), డి.నెం.54-15-1/బి,
యలమంచిలి కాంప్లెక్స్, వెంకటేశ్వర నగర్, విజయవాడ, ఎన్‌టిఆర్ జిల్లా-520008.

స్వాధీనతా ప్రకటన
RULE - 8(1) మరియు (2) (స్థిరాస్థి కొరకు)

ఇందుమూలముగా సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ ఇట్టం-2002 , (నెం.3 ఆఫ్ 2002) ప్రకారం **స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్వాతి జంక్షన్ బ్రాంచ్, విజయవాడ, ఎన్‌టిఆర్ జిల్లా,** యొక్క అధీకృత అధికారిగా దిగువ సంతకందారు, సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 యొక్క సెక్షన్ 13(12) క్రింద 3వ నిబంధన క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ, సదరు నోటీసు స్వీకరించిన తేదీ నుండి 60 రోజులలోపు నోటీసులో తెలిపిన ఋణము మొత్తము **తేది. 20-11-2025** నాటికి బకాయి మొత్తం **రూ॥ 15,85,896/- (అక్షరములా పదిహేను లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఆరు రూపాయలు మాత్రమే) మరియు 21-11-2025** నుండి చెల్లించవలసిన వడ్డీ + ఖర్చులతో సహా చెల్లించమని కోరుతూ **ఋణగ్రహీత : శ్రీ మొహమ్మద్ అహ్మద్, తండ్రి ఎమ్‌డి హుస్సేన్,** క్వార్టర్ నెం. 57, లేబర్ కాలనీ, మసీదు వీధి, విద్యాధరపురం, విజయవాడ-520012. **(A/c HL:38532860981 & Suraksha: 38532845103, Topup (Yono):40771721674).** వీరిని కోరుతూ **ది. 21-11-2025** వ తేదీన డిమాండ్ నోటీసు జారీచేయటమైనది.

సదరు మొత్తాన్ని తిరిగి చెల్లించుటలో ఋణగ్రహీత విఫలమైనందున సదరు రూల్స్ యొక్క రూల్ "8"తో చదువుకోవలసిన సదరు చట్టం ద్వారా సెక్షన్ 13(4) క్రింద దిగువ వివరించిన స్థిరాస్థిని ఈ రోజున దిగువ సంతకందారు **ది.24-02-2026**న స్వాధీనం చేసుకొన్నారని ఋణగ్రహీత/తనఖాదారు మరియు సాధారణ ప్రజానీకానికి ఈ నోటీసు ద్వారా తెలుపడమైనది.

ఈ స్థిరాస్థితో ఏ విధమైన లావాదేవీలు జరుపరాదు, ఏవేని లావాదేవీలు జరిపిన పక్షంలో అవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఛార్జీకి **రూ॥ 15,85,896/-** మరియు **21-11-2025** నుండి చెల్లించవలసిన వడ్డీ + ఖర్చులు మొదలగువాటికి లోబడి ఉంటాయని ఋణగ్రహీత/తనఖాదారుకు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా తెలియజేయడమైనది (ఏవైనా చెల్లింపులు వుంటే తగ్గించగా)

ఋణగ్రహీత / హామీదారు మరియు హామీదారులు సదరు చట్టంలో సబ్ సెక్షన్ (8) ఆఫ్ సెక్షన్ 13 ప్రకారం తనఖా పెట్టిన గడువులోపల విడిపించుకొనుటకు గాను దృష్టి సారించవలసి ఉన్నది.

తనఖాపెట్టిన స్థిరాస్థి వివరములు :
కృష్ణా జిల్లా, విజయవాడ, విద్యాధరపురం, లేబర్ కాలనీ, ప్రస్తుత అసెస్‌మెంట్ నెం.14561, పాత అసెస్‌మెంట్ నెం.933/122 తదుపరి 13494, SRT No.122, NTS Nos.21 & 22, మున్సిపల్ వార్డు నెం.1C, కొత్త డోర్ నెం.2-8-122B, పాత డోర్ నెం.2-8-30, ఆర్.యస్ నెంబర్లు 27/1, 27/2, 27/3, 27/4, 28/1, 28/2, 28/3, 29/1 & 29/2 లోని 40 చ॥గ॥ల విస్తీర్ణంలో నిర్మించిన ఆర్‌సిసి నివాస భవనం శ్రీ మొహమ్మద్ అహ్మద్ తండ్రి ఎమ్‌డి హుస్సేన్ గారికి చెందిన రిజిష్టర్డు సేల్ డీడ్ నెం. 7691/2012, తేది. 15-12-2012, డిఆర్‌బి, విజయవాడ, కృష్ణా జిల్లా. భవనమునకు హద్దులు : తూర్పు : మున్సిపల్ రోడ్, దక్షిణం : ఎస్ఆర్‌టి నెం. 121, పడమర : అరసవిల్లి హేమలత గారి ఆస్థి, ఉత్తరం : అరసవిల్లి ప్రసాదరావు & వెండర్ యొక్క ఉమ్మడి గోడ.

స్థలం : విజయవాడ
తేది. : 24-02-2026
అధీకృత అధికారి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

(c) eenadu

విజయవాడ మధ్య

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
సీతారాంపురం–63036 11232, పాయకాపురం– 90631 44761

స్పందన : **పాయకాపురం, న్యూస్‌టుడే :** ప్రశాంతినగర్ రెండో లైన్‌లో కాలువలో పూడిక పేరుకుందని, తీవ్ర దుర్వాసన వస్తోందని స్థానికులు మేమున్నాం మీకు తోడుగాకు సమాచారం ఇచ్చారు. దీనిపై సోమవారం 'ఈనాడు'లో వార్త ప్రచురితమైంది. స్పందించిన పారిశుద్ధ్య అధికారులు కార్మికులతో పూడిక తీయించారు.

? వాంబేకాలనీ హెచ్ బ్లాక్ ఆవరణలో రోడ్డుపై చెత్త పేరుకు పోతోంది. ప్రతి రోజు తరలిండచం లేదు. – సుశీల, స్థానికురాలు

✔ కార్మికులతో చెత్త తరలిస్తాం. – శివరామకృష్ణ, శానిటరీ అధికారి – న్యూస్‌టుడే, పాయకాపురం

విశ్రాంత బ్యాంకు ఉద్యోగుల ధర్నా రేపు

గాంధీనగర్, న్యూస్‌టుడే : పింఛను నవీకరణ వంటి దీర్ఘకాలిక సమస్యల సాధనకు ఆలిండియా బ్యాంకు రిటైరీస్ ఫెడరేషన్ పిలుపు మేరకు విశ్రాంత బ్యాంకు ఉద్యోగులు మార్చి 2న ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహిస్తున్నట్లు ఫెడరేషన్ ఉపప్రధాన కార్యదర్శి వి.జగన్మోహనరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది ప్రతినిధులు పాల్గొంటారని ఆయన తెలిపారు.

ఆదర్శనీయుడు.. రాజేంద్రప్రసాద్

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు వి.గురునాథం పేర్కొన్నారు. శనివారం ఆంధ్రరత్నభవన్‌లో రాజేంద్రప్రసాద్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రపతిగా ఉన్నపుడు పక్షపాతం లేకుండా వ్యవహరించాలని.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని చెప్పారు. అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూకు పలు సందర్భాల్లో సూచనలు చేశారని కొనియాడారు. ఆయనను నేటి తరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో షేక్ అబ్దుల్ అన్సారీ, మీసాల రాజేశ్వరరావు, పీటర్ జోసెఫ్, బూదాల జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.

మురుగు తరగదు.. దోమకాటు ఆగదు!

బెంబేలెత్తుతున్న నగరవాసులు

మధురానగర్, న్యూస్‌టుడే

మధురానగర్, విజయదుర్గానగర్, దేవీనగర్, రామకృష్ణాపురం, గద్దె వెంకట్రామయ్యనగర్‌లో దోమలు దండయాత్ర చేస్తున్నాయి. ఈగల్లా ముసురుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అవి కుడుతుండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. కంటి నిండా నిద్ర కరవై.. అమ్మో ఇవేమి దోమలంటూ వణికిపోతున్నారు. నివారణ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు సైతం చేతులెత్తేశారు. వేసవిలో ఖాళీస్థలాల్లో నీరు ఎండిపోయినా.. ఇక్కడ వాటి ప్రభావం ఉండడం గమనార్హం.

ఏలూరు కాలువలో మురుగునీరు, గుర్రపు డెక్క

● కాలువల పరివాహక ప్రాంత డివిజన్లు : 13
● ఇబ్బందులు పడే జనాభా : 1.5 లక్షల మంది
● ప్రభావిత ప్రాంతాలు : న్యూఆర్‌ఆర్‌పేట, అజిత్‌సింగ్‌నగర్, పాయకాపురం, దేవీనగర్, రామకృష్ణాపురం, మధురానగర్, ముత్యాలంపాడు, గుణదల

బుడమేరు, ఏలూరు కాలువలే కారణం

వేసవిలో దోమలు పెరిగేందుకు బుడమేరు, ఏలూరు కాలువలే కారణమవుతున్నాయి. ఏలూరు కాలువకు మార్చి నుంచి సాగు నీరు కట్టేస్తారు. నీటి ప్రవాహం ఉండదు. చుట్టుపక్కల కాలనీల నుంచి వచ్చే మురుగంతా.. అందులోకే వస్తుంది. గుర్రపుడెక్క, మురుగునీటిలో దోమ లార్వా పెరుగుతుంది. అందుకే వేసవిలోనూ నీరు ఎండకపోవడంతో.. దోమల ఉత్పత్తి కేంద్రాలుగా కాలువలు మారిపోయాయి. అధికారులు అరకొరగా వారానికి ఒక సారి మాత్రమే ఫాగింగ్ చేస్తున్నారు. ఆయిల్ బాల్స్, లార్వా నివారణ చర్యలు తీసుకోవడం లేదు.

డ్రోన్ల ద్వారా చల్లితేనే సత్ఫలితాలు

సాగు నీటి కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క మధ్యలో దోమలు నిలిచి ఉంటున్నాయి. డ్రోన్ల ద్వారా రసాయనాలు పిచికారి చేస్తే.. అవి చనిపోతాయి. లార్వాలను నివారించేందుకు.. మందులను స్ప్రే చేయడంతో పాటు ఆయిల్ బాల్స్ వేయాలి. నీటి ప్రవాహం ఉంటే దోమల నివారణ చర్యలు సత్ఫలితాలు ఇవ్వవు. ఇలాంటి చోట దోమ లార్వాలను తినే గంబూసియా చేపలను పెంచితే మేలు. తద్వారా దోమల నివారణ జరిగి జనం కంటి నిండా నిద్రపోతారు.

ఉత్సాహంగా లాంగ్వేజ్ ఫెస్టివల్ పోటీలు

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : జిల్లా స్థాయి లాంగ్వేజ్ ఫెస్టివల్ పోటీలు శనివారం గవర్నర్‌పేటలోని సీవీఆర్ స్కూల్‌లో నిర్వహించారు. 15 మండలాల నుంచి 124 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. పాఠశాల, మండల స్థాయిలో గెలుపొందిన వారికి జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. విజేతలకు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ బహుమతులు అందించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్షా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఎస్.అశోక్‌బాబు, సెంట్రల్ ఎంఈవో ఆర్.విజయ రామారావు, నార్త్ ఎంఈవో శ్యాంప్రసాద్, సి.హెచ్.శిరీషరాణి, ఎన్.చంద్రశేఖర్, సి.హెచ్.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

విజేతకు బహుమతి అందిస్తున్న జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

సీతారాంపురం, న్యూస్‌టుడే : ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక 25వ డివిజన్, సీతారాంపురంలో ఆయన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి నగదు అందజేశారు. 'సూపర్ సిక్స్' హామీలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. 'తల్లికి వందనం' పథకం ద్వారా చదువుకునే ప్రతి విద్యార్థికి ఆర్థిక సహాయం, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు దేవతోటి నాగరాజు, బీసీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరామ్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు మాచర్ల గోపీనాథ్, మాచర్ల పావని, డివిజన్ ఇన్‌చార్జి సుబ్బారావు పాల్గొన్నారు.

వృద్ధురాలికి పింఛను అందిస్తున్న ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు తదితరులు

అజిత్‌సింగ్‌నగర్ : అజిత్‌సింగ్‌నగర్‌లోని సచివాలయ సిబ్బందితో కలిసి స్థానిక తెదేపా నాయకులు పింఛన్లు పంపిణీ చేశారు. అజిత్‌సింగ్‌నగర్, న్యూరాజరాజేశ్వరిపేట, వాంబేకాలనీ, పీ అండ్ టీ కాలనీల్లో లబ్ధిదారులకు నగదు అందించారు. రాష్ట్ర నాగవంశ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ ఎరుబోతు రమణారావు, 57వ డివిజన్ అధ్యక్షుడు షేక్ కబీర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి ఇమాన్యుయేల్, క్లస్టర్ ఇన్‌చార్జులు పాల్గొన్నారు.

కేదారేశ్వరపేట : ఎమ్మెల్యే బొండా ఉమా ఆదేశాల మేరకు స్థానిక 32వ డివిజన్‌లో శనివారం లబ్ధిదారులకు పింఛన్లు పంచారు. విజయ కృష్ణా సూపర్ బజార్ కమిటీ ఛైర్మన్ వెలగా సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆకర్ష ఫౌండేషన్ కృషి అభినందనీయం

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : సమాజంలో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టి, వ్యసనాల బారినపడిన వారిని తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకువచ్చేందుకు ఆకర్ష ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు పేర్కొన్నారు. శనివారం తన కార్యాలయంలో ఆకర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన 'ఉచిత కౌన్సెలింగ్, డీ అడిక్షన్ రీహాబిలిటేషన్' బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. యువత గంజాయి, ఆల్కహాల్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని పేర్కొన్నారు. వ్యసనపరులకు మానసిక ధైర్యాన్ని ఇచ్చి మత్తు నుంచి బయటపడేసేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారం అవసరమని కోరారు. ఈగల్ సెల్ అధికారులు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిరోధానికి పోలీసుశాఖ తరఫున ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబరు 1972ను అందుబాటులో ఉంచామని, ప్రజలు సమాచారం తెలపాలని కోరారు. ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ గర్రె శంకర్రావు మాట్లాడుతూ.. తమ సంస్థ ఆధ్వర్యంలో వ్యసనాల నుంచి విముక్తి కలిగించేందుకు ఉచితంగా కౌన్సెలింగ్‌తో పాటు పునరావాస సేవలు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఈగల్ సీఐ ఎం.రవీంద్ర, ఎస్సై వీరాంజనేయులు, ఆకర్ష ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ టి.ఎస్.రావు, సైకాలజిస్ట్ నవితశ్రీ తదితరులు పాల్గొన్నారు.

బ్రోచర్ ఆవిష్కరిస్తున్న సీపీ రాజశేఖరబాబు, డాక్టర్ శంకర్రావు, టి.ఎస్.రావు తదితరులు

విద్యార్థులకు బహుమతి అందిస్తున్న శ్రీనివాస్, హుస్సేన్

ఆకట్టుకున్న సైన్స్ ప్రయోగాలు

అజిత్‌సింగ్‌నగర్, న్యూస్‌టుడే : స్థానిక లూనా సెంటర్‌లోని ఎం.కె.బేగ్ మున్సిపల్ పాఠశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రాజెక్టులు, నమూనాలను ప్రదర్శించారు. పర్యావరణ పరిరక్షణ, పునరుత్పాదక శక్తి వనరులు, సాంకేతిక అభివృద్ధి అంశాలపై రూపొందించిన ప్రదర్శనలు ఆకర్షణగా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యూత్ సర్వీస్ సీఈవో శ్రీనివాస్ హాజరై.. చిన్నారుల ప్రతిభను ప్రశంసించారు. ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే శాస్త్రీయ దృక్పథం అలవరచుకోవడం అభినందనీయమన్నారు. ప్రధానోపాధ్యాయుడు మైనం హుస్సేన్ మాట్లాడుతూ.. సైన్స్‌పై ఆసక్తి పెంచుకుని శాస్త్రవేత్తలుగా ఎదగాలని సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అజిత్‌సింగ్‌నగర్ : స్థానిక శ్రీచైతన్య పాఠశాలలో యూకేజీ నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులు పలు సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. సోలార్ ఎనర్జీ, మానవ శరీర అవయవాల పని తీరు, నీటి శుద్ధి పరికరాలు, భారత భౌగోళిక అంశాలపై రూపొందించిన నమూనాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులను తెదేపా 30వ డివిజన్ క్లస్టర్ ఇన్‌ఛార్జి ఘంటా కృష్ణమోహన్, ప్రిన్సిపల్ సుమా కిరణ్, సాయి కిరణ్ అభినందించారు. తెదేపా నాయకులు పిరియ సోమేశ్వరరావు, కూర్మాపు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

తిలకిస్తున్న సీఐ కిషోర్‌బాబు తదితరులు

విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి

గాంధీనగర్, న్యూస్‌టుడే : విద్యార్థులు శాస్త్రీయ పరిశోధనపై ఆసక్తి పెంచుకొని శాస్త్రవేత్తలుగా ఎదగాలని మాచవరం ట్రాఫిక్ సీఐ కొత్తూరు కిషోర్‌బాబు అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సత్యనారాయణపురం శ్రీచైతన్య పాఠశాలలో శనివారం నిర్వహించిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. భారతీయ సైన్స్ రంగంలో సీవీ రామన్ చేసిన పరిశోధనలు, ఆయన ఆవిష్కరించిన విధానాలను నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పీజీఎం మురళీకృష్ణ, ప్రిన్సిపల్ ఎం.పద్మజారాణి, నరేంద్ర, శ్రీను, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

దుర్గాదేవి దశావతారాల్లో బాలికలు

అదుర్స్.. సాంస్కృతిక ప్రదర్శనలు

మధురానగర్, న్యూస్‌టుడే : మధురానగర్ మెయిన్ రోడ్డులోని గౌతమి ఇం.మీ. స్కూల్ 39వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. దుర్గాదేవి దశావతారాలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ఆంధ్ర లయోలా కళాశాల ఫిజిక్స్ హెచ్‌ఓడీ తుమ్మల శ్రీకుమార్ మాట్లాడుతూ.. బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. అజిత్‌సింగ్‌నగర్ సీఐ వెంకటేశ్వర్లు ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందించారు.

తాగునీరు వృథా పట్టదా?

కొత్త వంతెన నుంచి సీతారాంపురం వెళ్లే రహదారి మలుపులో తాగునీటి పైపులైను పగలిపోయింది. ఉదయం, సాయంత్రం వేళల్లో.. నీరు వదిలిన సమయంలో వేలాది లీటర్లు వృథాగా పోతున్నాయి. ఆ ప్రాంతం బురదమయంగా మారిపోయింది. సరఫరా ఆపినప్పుడు బురద నీరు లీకేజీ ద్వారా తిరిగి పైపులైన్లలోకి వెళుతోందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పైపులైనుకు తక్షణం మరమ్మతులు చేయాలని వారు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, సూర్యారావుపేట

విజయాల బాటలో.. క్రీడారాణులు..!

అంతర్ వర్సిటీ పోటీల్లో సత్తా

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే

నగరంలోని మాచవరం ఎస్సార్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన పలువురు క్రీడాకారిణులు నెట్‌బాల్‌లో రాణిస్తున్నారు. ఇటీవల ఆలిండియా అంతర్ వర్సిటీ పోటీల్లో కృష్ణా వర్సిటీ జట్టుకు ఆడి జట్టు తృతీయ స్థానం సాధించడానికి తమ వంతు కృషి చేశారు. అలాగే మరో రెండు క్రీడాంశాల్లోనూ సత్తా చాటుతున్నారు.

పసిడి పతకాలు సొంతం..

ఆటోనగర్ కాలనీకి యన్నం రాంబాబు, కనకదుర్గ దంపతుల కుమార్తె **హారిక** ఎంకామ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తండ్రి ఆటో డ్రైవర్, తల్లి గృహిణి. పటమట విశ్వభారతి స్కూల్‌లో విద్యనభ్యసించే రోజుల్లో కోచ్ ఆంజనేయులు పర్యవేక్షణలో వాలీబాల్‌లో మెలకువలు నేర్చుకుంది. తైక్వాండో, నెట్‌బాల్‌లోనూ ప్రవేశించింది. డిగ్రీ మొదటి ఏడాదిలోనే వాలీబాల్‌లో జాతీయ సీనియర్, యూత్, జూనియర్, తైక్వాండో, నెట్‌బాల్‌లో ఆలిండియా అంతర్ వర్సిటీ పోటీల్లో తలపడింది. వాలీబాల్‌లోనూ నాలుగేళ్ల పాటు సౌత్ జోన్ అంతర్ వర్సిటీ పోటీల్లో తలపడింది. ఆ మూడు ఆటల్లో వర్సిటీ అంతర్ కళాశాలల పోటీల్లో పలు పసిడి పతకాలు కైవసం చేసుకుంది. ఇటీవల నగరంలో ఆలిండియా అంతర్ వర్సిటీ నెట్‌బాల్ పోటీల్లో గోల్ షూటర్‌గా అత్యధిక గోల్స్ సాధించింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని చెబుతోంది హారిక.

పీఈటీ ఉద్యోగం సాధించడమే లక్ష్యం

గుర్విందపల్లి రేచల్.. తెన్నేరులోని సాలం కేర్ ఇనిస్టిట్యూట్‌లో సంరక్షకురాలు శరత్‌దర్శన్ పర్యవేక్షణలో ఉంటోంది. బీఏ తృతీయ సంవత్సరం చదువుతోంది. పాఠశాల విద్య రోజుల్లో పీఈటీ చిన్నబాబు ప్రోత్సాహంతో త్రోబాల్, ఖోఖో, అథ్లెటిక్స్‌లో సాధన చేసింది. ఇంటర్ తర్వాత నున్నలోని వికాస్ వ్యాయామ విద్య కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. అధ్యాపకుడు నాగరాజు ప్రోత్సాహంతో నెట్‌బాల్‌లో రాణించింది. ఎస్సార్ఆర్‌లో డిగ్రీ చదువుతూ.. నెట్‌బాల్ పోటీల్లో తలపడుతోంది. కేరళ, రాజస్థాన్‌లో ఆలిండియా అంతర్ వర్సిటీ పోటీల్లో కృష్ణా జట్టుకు ఆడింది. ఇటీవల నగరంలో ఆలిండియా అంతర్ వర్సిటీ పోటీల్లోనూ.. సెంటర్ పొజిషన్‌లో ఆడి జట్టు తృతీయ స్థానం సాధించడానికి దోహదపడింది. భవిష్యత్తులో పీఈటీ అవుతానని చెబుతోంది.

కౌమారం... ప్రమాదకరం

ప్రేమంటూ గడప దాటుతున్న బాలికలు

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : నిండా పదిహేనేళ్లు లేవు. కౌమార వయసులో ఆకర్షణకు లోనవుతున్నారు. ప్రేమంటే అర్థం తెలియని వయసులో గడప దాటుతున్నారు. ఈ ఘటనలు తల్లిదండ్రులకు తీవ్ర మనోవేదనను కలిగిస్తుంటే.. మిస్సింగ్ కేసులు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. విజయవాడ నగరంలో శుక్రవారం రాత్రి జరిగిన ఒక సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక బాలిక ప్రేమ పేరుతో ఇంట్లో నుంచి వెళ్లిపోగా.. పోలీసులు అష్టకష్టాలు పడి పట్టుకున్నారు. ఇంటికి తీసుకువెళ్లి మరీ తల్లిదండ్రులకు అప్పగించారు. వారితో మాట్లాడుతుండగానే.. ఇంటి వెనుక వైపు తలుపు తీసుకుని ఆ బాలిక మళ్లీ పారిపోయింది. ఈ విషయం తెలిసిన పోలీసులు నిశ్చేష్టులయ్యారు. ఎన్టీఆర్ కమిషనరేట్‌లో ప్రతి రోజూ ఏదో ఒక పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదవుతున్న ఈ తరహా కేసులు.. పోలీసులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి.

ఒకే రోజు రెండు కేసులు

విజయవాడ నగర పరిధిలోని ఒక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం రాత్రి రెండు బాలికల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఒక బాలిక ఇంటి వెనుక వైపు నుంచి పారిపోగా.. మరో బాలిక ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. వీరిలో ఒకరు అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాఠశాలలో 8వ తరగతి (15) చదువుతుండగా.. మరో బాలిక (15) 7వ తరగతి వరకు చదివి ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటోంది. ఒక ఎస్సై, ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు నిద్రాహారాలు మాని.. వారి కోసం గాలిస్తున్నారు.

ప్రేమే కారణం..

ఈ రెండు కేసుల్లోని బాలికలు ఎవరితో వెళ్లిపోయారనేదానిపై ఎవరూ ఏమీ చెప్పలేకపోతున్నారు. ఆయా వివరాలు తెలిసినా ఆ దిశగా దర్యాప్తు చేస్తే, పట్టుకునేందుకు వీలుంటుందని పోలీసులు అంటున్నారు. బాలికలు ఎవరిని ప్రేమించారో కుటుంబ సభ్యులు సైతం చెప్పలేకపోతున్నారు. దీంతో దర్యాప్తు మందకొడిగా సాగుతోంది. నగర వ్యాప్తంగా పెట్టిన సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు జల్లెడ పడుతున్నారు. బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాల రికార్డులు తనిఖీ చేస్తున్నారు.

కె.వి.రెడ్డి సేవలు స్ఫూర్తిదాయకం

దుర్గా ప్రసాద్‌రావు సంగీత కచేరి

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే : సంగీత రంగం అభివృద్ధికి కె.వి.రెడ్డి అందించిన సేవలు ఆదర్శనీయమని ప్రముఖ పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు అన్నారు. శనివారం దుర్గాపురం, ఘంటసాల సంగీత కళాశాలలోని గోకరాజు గంగరాజు కళావేదికపై వాయులీన విద్వాంసుడు కె.వి.రెడ్డి శతజయంతి మహోత్సవాన్ని ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గంగరాజు మాట్లాడుతూ.. కె.వి.రెడ్డి దృఢ సంకల్పంతో సంగీత కళాశాల నిర్మాణం పూర్తయిందని కొనియాడారు. స్థలం ఆక్రమణ ప్రయత్నాలను అడ్డుకుని, అధికారుల నుంచి దాతల వరకు అందరినీ సమన్వయం చేశారని గుర్తుచేశారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ పెంచలయ్య, ప్రిన్సిపల్ జ్యోతిర్మయి, వయోలిన్ విద్వాన్ అన్నవరపు రామస్వామి, ఎ.శ్యామసుందర్ తదితరులు కె.వి.రెడ్డి సేవలను కొనియాడారు. ఆయన.. క్రమశిక్షణ, నిబద్ధతకు ప్రతిరూపమని పేర్కొన్నారు. డాక్టర్ జి.సమరం మాట్లాడుతూ.. సన్మండలి స్థాపన, త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాల నిర్వహణ, ఉన్నత ప్రమాణాలతో సంగీత ప్రదర్శనలు.. సంగీతాభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. ప్రఖ్యాత వాయులీన విద్వాంసులు ద్వారం దుర్గా ప్రసాద్‌రావు, ద్వారం సత్యనారాయణ రావు.. వయోలిన్ సంగీత కచేరీలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వయోలిన్‌తో పవన్, మృదంగంతో పి.జయభాస్కర్, ఘటంతో ఎం.చంద్రకాంత్‌లు చక్కటి సహకారం అందించారు. మోదుమూడి సుధాకర్ సభను నిర్వహించారు. కె.వి.రెడ్డి కుటుంబ సభ్యులు శైలజ, కల్పన, సంగీతాభిమానులు పాల్గొన్నారు.

22న వివాహ పరిచయ వేదిక

గాంధీనగర్, న్యూస్‌టుడే : అమరావతి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మార్చి 22న కౌతా కళావేదికలో వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రధాన కార్యదర్శి దశరథ రమేష్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అవివాహితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

శారదా జూనియర్ కాలేజ్
BRTS రోడ్ దగ్గర, గాంధీనగర్, విజయవాడ. Ph: 2433630
ఇంటర్ : MPC, BiPC, MEC, CEC, HEC & Vocational courses

బ్రాహ్మణులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాల్సిందే

విజయవాడ (గాంధీనగర్), న్యూస్‌టుడే : రాష్ట్రంలో బ్రాహ్మణ కులస్థులకు కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ కోరారు. శనివారం గాంధీనగర్‌లోని ఒక హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రాహ్మణుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ఒకప్పుడు 36 మంది ఎమ్మెల్యేలు ఉండేవారని.. ప్రస్తుతం ఆ సంఖ్య సున్నాకు చేరుకోవడం విచారకరమన్నారు. రానున్న రాజ్యసభ ఎన్నికల్లో ఒక స్థానం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమ ఆర్థిక స్థితిగతులపై ఒక సమగ్ర సర్వే చేపట్టి, అన్ని రాజకీయ పార్టీలకు నివేదిక ఇస్తామని పేర్కొన్నారు. సంఘీయులపై దాడులు అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్‌కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో చీఫ్ అడ్వైజర్‌గా పెద్దిబొట్ల లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడిగా సత్యవాడ దుర్గాప్రసాద్, కార్యదర్శిగా రఘురామయ్య, సహాయ కార్యదర్శిగా వి.పాండురంగ విఠల్, అధికార ప్రతినిధిగా నాగలక్ష్మి, సెక్రటరీ జనరల్‌గా రవికుమార్ ఎన్నికయ్యారు.

మాట్లాడుతున్న రవికుమార్

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించండి

విజయవాడ (గాంధీనగర్), న్యూస్‌టుడే : అన్ని రాజకీయ పార్టీలు జనాభా ప్రాతిపదికన ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ అధ్యక్షుడు నారగోని డిమాండ్ చేశారు. శనివారం ధర్నా చౌక్‌లో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అందరికీ సమాన రాజకీయ అవకాశాలపై దేశ వ్యాప్తంగా బలమైన ఉద్యమాన్ని చేపడతామని చెప్పారు. రాష్ట్రంలో ఏళ్ల తరబడి రెండు, మూడు కులాలే రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నాయని పేర్కొన్నారు. అట్టడుగు వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పొట్లూరి దేవి మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల పాలన రావాలని, దీనికోసం చైతన్య యాత్రలు చేస్తామని తెలిపారు. 6 వేల కులాల్లో 4500 కులాలకు పార్లమెంటు, అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఫ్రంట్ నాయకులు వీరంకి అయ్యన్నబాబు, ఎల్.జైబాబు, శ్రీధర్, లావణ్యకుమార్, ఉమాలక్ష్మి, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఐక్యత చాటుతున్న నారగోని, దేవి, జైబాబు తదితరులు

'యువజన కాంగ్రెస్ నేతల అరెస్టు తగదు'

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : దిల్లీ ఏఐ సదస్సులో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయభాను చిబ్‌ను అక్రమంగా అరెస్టు చేశారని.. ఆయన్ని విడుదల చేయాలని యువజన కాంగ్రెస్ ఎన్టీఆర్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. అక్రమ అరెస్టును నిరసిస్తూ శనివారం ఆంధ్రరత్నభవన్ వద్ద ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు పీటర్ జోసెఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పీసీసీ అధ్యక్షుడు వి.గురునాథం మాట్లాడుతూ.. చైనా డాగ్ రోబోను మన రోబోగా పరిచయం చేసి, భారతదేశ పరువు ప్రతిష్ఠలను దెబ్బతీసిన గల్గోటియాస్ విశ్వవిద్యాలయంపై చర్యలు తీసుకోకుండా.. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న యువజన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం తగదన్నారు. జిల్లా అధ్యక్షుడు పీటర్ జోసెఫ్ మాట్లాడుతూ.. అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మీసాల రాజేశ్వరరావు, అన్సారీ, బూదాల జోసెఫ్, బొందల సత్యవతి, తమ్మిన పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు.

గురునాథం, రాజేశ్వరరావు, జోసెఫ్ తదితరుల నిరసన

సామాజిక మాధ్యమాలతో భవిష్యత్తు చిత్తు

పాయకాపురం: విద్యార్థులంతా మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని పలువురు వక్తలు సూచించారు. పాయకాపురం పుచ్చలపల్లి సుందరయ్య హైస్కూల్‌లో నవ జీవన్ బాలభవన్ సారథ్యంలో మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. విద్యార్థులకు సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యక్తుల పరిచయం.. భవిష్యత్తుకు హానికరమని పేర్కొన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సైలు ఆర్.మధుశ్రీ, బి.సోనియా, సుబ్బారావు, ప్రధానోపాధ్యాయురాలు కృష్ణపద్మ, నవజీవన్ బాలభవన్ సిబ్బంది పాల్గొన్నారు.

కేంద్రం నిర్ణయంతో రైతులకు మేలు

విజయవాడ (గాంధీనగర్), న్యూస్‌టుడే : ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ (ఎఫ్‌ఆర్‌కే) నిబంధనలపై కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయంతో రైతులకు మేలు కలుగుతుందని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు వీరయ్య, భాస్కరరావు తెలిపారు. శనివారం గాంధీనగర్‌లోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రస్తుతానికి కెర్నల్స్ కలపకుండానే సీఎంఆర్ బియ్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. నిబంధనల సడలింపుతో సీఎంఆర్ డెలివరీలు వేగవంతం అవుతాయని చెప్పారు. నిల్వ సామర్థ్యం, నాణ్యతా ప్రమాణాల దృష్ట్యా కెర్నల్స్ నిబంధనలపై తాత్కాలిక విరామం లభించిందని పేర్కొన్నారు. మిల్లర్ల విజ్ఞప్తిపై స్పందించిన కేంద్ర ఆహార శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంతో చర్చలు జరిపి రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కృషితో ఇబ్బందులు తీరాయన్నారు. ధాన్యం పాడవకుండా సకాలంలో నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. 40 శాతానికి పరిమితమైన డెలివరీలు.. తాజా నిర్ణయంతో పెరుగుతాయని వారు పేర్కొన్నారు.

వేలం ప్రకటన

IN the Court of The VII Addl Civil Judge (Senior Division) At : Vijayawada. E.P.No.101/2025 in OS.No.274/2024

Between :-
Thugiti Nagaraju .....DHR
Darapureddi Adarsh Vivek ....JDR

ఈ నెంబరు డిక్రీ బాకిని వసూలు పరపించుటకుగాను శ్రీ కోర్టువారు ఈ దిగువ జె.డి.ఆర్. యొక్క హక్కు భుక్తములు కలిగిన షెడ్యూలు దాఖలా స్థిరాస్తిని బహిరంగ వేలము చేయుటకు ది.17-03-2026కు వాయిదా వేసినారు. సదరు వాయిదా రోజు ఉదయం 10-30గం.ల నుండి పై కోర్టు వారి యెదుట బహిరంగ వేలం వేయబడును. కావలసిన వారు శ్రీ కోర్టువారి ఎదుట వాయిదా రోజు హాజరయి వేలంపాట పాడుకోవచ్చును. షెడ్యూలు: Property situated in Old R.S.No.121/6, Municipal Ward No. 19, Old Revenue Ward No. 14, Old Block No.3, Old NTS No.1489, Later R.S.No.121/2B Revenue Ward No.14, Block No.37, NTS No.52, Old Assessment No.15354, New Assessment No.113089, Door.No.24-17-3, Durgapuram, Vijayawada Town within Vijayawada Municipal Corporation area NTR District (Joint Krishna District) being bounded by: **Item No. 1:- East:** Property of Kandukuri Suresh Babu. **South:** Abating Compound Wall along with Property of Sama Subbarao. **West:** Abating Compund Wall along with property of Kshatriya Krishna Babu in Some Extent and Property relating to Item No.2 is some extent. **North:** Abating Compound Wall along with property of Senagasetti Surya Narayana in Some Extent and joint way in some extent. With in the above boundaries an extent of 181-59 Sq.Yds or 151-83 Sq.mts of residential site with Madras terraced Daba and RCC building with all its amenities oppurtenant thereto. **Item No. 2:- East :** Property relating to Item No.1 above in some extent and joint way in some extent. **South :** Property of Gottipati Venkata Subbamma in Some extent and property of Kshatriya Krishna Babu in Some extent Sama Subbarao. **West:** Municipal Road. **North:** Compound Wall of Jonnavithula Venkata Rao. Note: 1. Dt: 20-01-2010 to 01-09-2025 వరకు గల E.C దాఖలా ఈ నెంబరు JDR Dt: 15-06-2018 TATA CAPITAL HOUSING LOAN Document No. 6695/2018 గా Vijayawada Sub Registrar Office లో Mortgage Deed వ్రాసి ది॥15-06-2018న రిజిష్టరు చేసినారు. సదరు Mortgage Deed కి లోబడి వేలం జరుపబడును. 2. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారికి చెల్లించవలసిన ట్యాక్స్ బకాయిలకు లోబడి వేలం జరుపబడును.

DHR Value:Rs.50,00,000/- Aminavalue:Rs.1,00,00,000/-
వేలం వాయిదా : 17-03-2026

Vijayawada,
Dt:28-02-2026

BEERAM SUBBARAO B.A., L.L.B., **Advocate for DHR.**
#25-3-7/2, Siripurapuvari Street, Seetannapeta,
VIJAYAWADA-520 003. Ph's:0866-2578710, 9000536666

(c) eenadu

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

EICHER TIPPERS FLEET for Sale Pro 6028T (500 CFT) 8Nos & Pro 2055T (100 CFT) 6Nos Good Condition. Ph: 97046 99042.

BUSINESS SERVICES

BUSINESS OFFER

Wanted Investors in Vijayawada for India's Fastest Growing Education Institutions. Contact: 95425 13426

బుక్ డిస్ట్రిబ్యూటర్స్ కొరకు మీ ప్రాంతములో ప్రైవేట్ స్కూల్స్ పరిచయం ఉండి అనుభవమున్న వారికి ప్రాధాన్యత. ఉమా పబ్లిషర్స్ గుంటూరు @ 98493 70729.

స్త్రీ/పు 2,50,000 పెట్టుబడితో మీ ఆఫీసు/ ఇంటివద్దే Dr.Tea/ Dr. Coffee/ Dr.Cool Drink యొక్క ఫ్రాంచైజీ నిర్వహిస్తూ, ప్రతినెల 25,000/- ఫిక్స్‌డ్ అలవెన్సు + అన్‌లిమిటెడ్ వీక్లీ ఆదాయం కలదు. ✆ 78420 02046/ 63095 72064

అతి తక్కువ పెట్టుబడితో లైఫ్‌టైమ్ ఆదాయం, ప్రముఖ కంపెనీ బిజినెస్ ఫ్రాంచైజి మార్చి 30లోపు తీసుకునే వారికి 30% డిస్కౌంట్‌కు ఇస్తుంది. ✆ 90909 00069

PACKERS & MOVERS

Tirumala Packers & Movers an ISO 9001:2015 Certified Co. Household Goods Shifting any Time any where ✆ 97043 64389

BUILDING CONSTRUCTION

Raghava Associates. We do Building Contracts for VMC/ APCRDA/ LRS/ BPS Approvals, Elevations & Structural Designs. ✆ 98851 12999

TDR
AP & TELANGANA
BONDS
BUY & SALE
KAMESH
92 92 15 15 15

WATER PROOFING

Tarun Slab Leakage Works ★ 25 yrs Exp. ★ 5 yrs Warranty ★ Bathroom Leakage Grouting Epoxy Works. ✆ 94940 02285, 99516 07504

EDUCATION

ADMISSION GUIDANCE
M.D/ M.S
Seats Available in A.P.
✆ 76600 33344

SPOKEN HINDI

Learn Online/Office line Spoken Hindi/English, French& German within 30Days. 100% Guarantee for all Ages. Free Demo. ✆ 98495 42456

HOME TUITIONS

ప్రత్యూష (ఆన్‌లైన్ & హోమ్) ట్యూషన్స్ LKG to PG All Objective సబ్జెక్ట్స్. NEET, IIT ట్యూటర్స్‌కు. ✆ 92900 05677, 74165 35749.

DISTANCE EDUCATION

Distance Edu. online BA, B.Com, BBA, M.Sc, B.Tech, All Stream, Diploma, UGC Aicte Apvd. Universities, Nic Dist. College. 88011 38000

FINANCIAL SERVICES

We Deal with All Type of Loans Secure & Unsecured Business, Personal, Startup, Hospitals, Doctors. Cont:- 77802 98176

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

స్థిరాస్తులపై ఆంధ్రప్రదేశ్ అంతటా మార్టిగేజ్ లోన్స్ మరియు స్థిరాస్తి ఎక్కడ ఉన్నా ఏ సంస్థలో ఉన్నా Xerox పేపర్సుపై 2nd మార్టిగేజ్ లోన్ ఇవ్వబడును. 50 లక్షలలోపు. అయోధ్య కోఆపరేటివ్ బ్యాంక్, ✆ 93969 99669

మీ ఇళ్ళు, బిల్డింగ్స్, కాంప్లెక్స్‌ల మీద తనఖా పద్ధతిలో రూ.1 వడ్డీకి ఫైనాన్స్ ఇప్పించబడును. వేరే ఏ బ్యాంక్‌లో ఉన్ననూ విడిపించబడును. ✆ 83099 11995.

FOOD

PICKLES

అన్నపూర్ణాస్ వెజ్ & నాన్‌వెజ్ కర్రీలు, పచ్చళ్ళు 100% పూర్తి ఇంటి తరహాలో ఆర్డర్లుపై చేసి ఇవ్వబడును. Min:1KG ★ క్యాటరింగ్ చేయబడును. Min 25 Nos ★ గోంగూర బోటి మాప్రత్యేకత. VJA. ✆80195 99799

HEALTH & CARE

మద్యపానం మానేయడం ఎలా? బరువుపెరుగుటకు, జాయింట్ పెయిన్స్‌కు, విజయవాడ: శ్రీశరణంలాడ్జి, పాతబస్టాండ్ ఎదురుగా, బందర్‌రోడ్, ప్రతీనెల 2, 16 తేదీల్లో మందులు.

HOME NEEDS

PEST CONTROL

Tarun Pest ★25yrs Exp. 5yrs Warranty ★ Smell Less ★ Bayers Chemicals (Pest & Other Insects Control). ✆ 9494002285, 9951607504

ప్రియాంక పెస్ట్ & బాత్‌రూమ్ లీకేజీ వర్క్స్ 30సం|| అనుభవం 5సం|| గ్యారంటీ, వాసన లేని బేయర్స్ కెమికల్స్‌తో చెదలు, బొద్దింకలు నివారించు సంస్థ ✆ 94924 82494, 93932 30136

INDUSTRY

విజయవాడ మరియు సరిహద్దు ప్రాంతాల్లో 10,000- 12,000 SFT, 3Phase Power కలిగి ఉన్న ఇండస్ట్రియల్ షెడ్ రెంటుకి కావలెను. ✆ 88866 10123

MARRIAGE SERVICES

FUNCTION HALLS

ఈవెంట్స్ ఆర్గనైజర్‌కు అధిక ఆదాయం పొందటానికి శుభవార్త. తాడేపల్లి, నులకపేట సెంటర్‌లో 5,700 గ||లో ఉన్న SSSV AC & గార్డెన్ కళ్యాణ మండపము. అతిధుల కొరకు 15 AC రూమ్స్, 100 కార్ల పార్కింగ్ స్థలం, ఈవెంట్స్ ఆర్గనైజర్స్‌కు ప్రత్యేక తగ్గింపు. ✆ 94935 02289, 99499 11302

PEOPLE CARE

OLD AGE HOME

నెస్ట్ కేర్ హోమ్ వృద్ధాశ్రమం, కానూరు. వృద్ధులకు, బెడ్ పేషెంట్‌లకు ఆహ్లాదకరమైన ఇంటి వాతావరణంలో మంచి ఆహారం, సేవలు కలవు. ✆ 98483 40496

REAL ESTATE

Machilipatnam Port Area 200 Ft Road Commercial Lands for Sale & 424 Sqyds House Sale in Pammaru Town. ✆ 98852 17967

పోరంకి, కంకిపాడు, కోలవెన్నులలో 50 సెంట్లు, 90 సెంట్లు, 1400 చ||గ|| ప్లాట్లు అమ్మకానికి కలవు. ✆ 93922 72888, 96407 84953.

గుంటూరుసిటీలో, గోరంట్ల, లాం, JKC రోడ్డు, ఇన్నర్‌రింగ్‌రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచిన వారు సంప్ర: 93999 55545.

అమరావతి రాజధానిలో గల ల్యాండ్ పూలింగ్ ప్లాట్లు, పొలాలు విజయవాడ - గుంటూరు మధ్య అన్నివెంచర్లలో ప్లాట్లు అమ్మదలచిన, కొనదలచిన Ph: 77949 12324.

గుంటూరు సిటీ, గోరంట్ల, రెడ్డిపాలెం, లాం, అగతవరప్పాడు, వెనిగండ్ల, నంబూరు, పెదకాకాని, కొప్పురావూరు, కంతేరు, కాజాలలో ప్లాట్లు అమ్మాలన్నా/ కొనాలన్నా ✆: 7382396677.

ఇన్వెస్ట్‌మెంట్‌కు ఓపెన్ ప్లాట్స్ & ధర తక్కువ సెకండ్ హ్యాండ్ అపార్ట్‌మెంట్స్, ఇండివిడ్యువల్ హౌసెస్ అమ్మబడును. ✆ 80089 75044.

పటమట NTR సర్కిల్ రవి స్వీట్స్ ప్రక్కన 233 చ||గ|| ఖాళీ స్థలం, Medplus ప్రక్కన భాగయ్య వీధిలో 228 చ||గ||, 300 చ||గ|| పాత బిల్డింగులు అమ్మబడును. 63000 65270.

FLAT FOR SALE

KANURU

3BHK - 1470Sft North, 2BHK- 1240Sft East, Full cupboards, ready to move at Srinivasa Residency, Near Sitapuram Colony, Aravapalli Purnaiah Veedi, Opposite Priya Foods, Poranki, VJA. Ph: 77028 76445

100% బ్యాంక్ లోన్‌తో కానూరు బల్లెంవారి వీధిలో Occupancyకి సిద్ధంగా ఉన్న న్యూ 2BHK & 3BHK తూర్పు ఫేస్ Flats అమ్మకం. ✆ 81214 07585.

3BHK న్యూ డీలక్స్‌ప్లాట్స్ అన్నిసౌకర్యాలు గల 100% బ్యాంక్ లోన్‌తో గృహప్రవేశానికి సిద్ధంగా కలవు. బల్లెంవారివీధి, కానూరు. ✆ 97017 98726, 89196 79256

కానూరు, మురళీనగర్ బల్లెంవారివీధిలో అక్షయ మెడోస్‌నందు న్యూ 3 BHK (1400 Sft) ఫ్లాట్స్ అన్ని సౌ||తో 53 లక్షలు. 89195 70872, 96428 47736.

TADIGADAPA

LUXURY 3 BHK FLAT
పోరంకి కామినేని హాస్పిటల్ దగ్గర మంచి పేరు ప్రఖ్యాతులు గల బిల్డరు KMV VIVAN వారిచే విజయవాడ సిటీ మొత్తంలో అత్యంత ఎత్తైన (హై రైజ్) నిర్మించబడిన గేటెడ్ కమ్యూనిటీలో క్లబ్ హౌస్, జిమ్, స్పా, స్విమ్మింగ్ పూల్, హెలిపాడ్, స్కైవాక్, ఇంకా అనేక అధునాతన వరల్డ్ క్లాస్ సౌకర్యాలు కలిగిన 2,133 S.Ft, 3 BHK, 2 కార్ల పార్కింగ్‌గల ఫ్లాట్ రీజనబుల్ ధరకు అమ్మకంనకు కలదు.
సంప్ర: సూర్యవంశీ
70134 40880

బందరు రోడ్డు, సిద్ధార్థ Engg. కాలేజి ఎదురు, తాడిగడప, పద్మజానగర్ కాలనీలో న్యూ 3BHK ఫ్లాట్ 1800S.Ft. అమ్మకం. (ఫ్లోర్‌కి1ఫ్లాట్) ✆ 94400 31268

తాడిగడప, మనోజ్‌నగర్, సాయిబాబాగుడికి ఎదురు వెంకటకృష్ణా రెసిడెన్సీలో ఫ్లోర్‌కి 1చొప్పున న్యూ 3BHK (2150S.Ft) ఫ్లాట్స్ అన్ని సౌ|| అమ్మకం ✆ 98483 31213

PENAMALURU

న్యూ 3BHK ఫ్లాట్స్
బందరురోడ్డుకి 100 అ|| దగ్గరగా గోసాల సెంటర్‌కి అతి సమీపముగా 1700 S.Ft.తో న్యూ 3 BHK ఫ్లాట్స్ అమ్మకం.
✆ 94852 90846

TADEPALLI

తాడేపల్లి: CSR కళ్యాణ మండపం & ఆశ్రమం రోడ్డుల్లో 2 BHK (1233 S.Ft.) ఫ్లాట్ అమ్మకం. 100% వాస్తు, Car పార్కింగ్. ✆ 90000 64949.

NUNNA ROAD

సింగ్‌నగర్, నందమూరినగర్, సీతారామరాజు st, శ్రీ దుర్గ ఎన్‌క్లేవ్, ఫ్లాట్స్, 2BHK, లిఫ్ట్ అమ్మకమునకు కలవు. సంప్ర: 83411 32777, 99898 92474.

SATYANARAYANAPURAM

2BHK Flat in SN Puram, VJA For Sale, 24yrs old, Around 1350 Sq.feet including Free Space. No car Parking. ✆ 81798 00259

VJA సత్యనారాయణపురం 1200S.Ft., ప్రీమియం న్యూ 2BHK ఫ్లాట్స్ కార్‌పార్క్, లిఫ్ట్, సీసీటీవీ, జనరేటర్‌తో BRTS రోడ్ దగ్గరలో అమ్మకానికి కలవు. ✆91818 15555

GENERAL

Ready to Move in Geted Community 2,3,4 BHK Flats for Sale in Currency Nagar. 100% Loan. ✆ 86884 66789

3BHK, Duplex, 30 Yrs. Old Apt, UDS 48 Sq.yds. Polyclinic Road Facing 25K Rent with Car Parking. Urgent Sale ✆ 73860 42345.

4 BED ROOM LUXURY FLATS
SITE 1477 YARDS
TOTAL FLATS 10 ONLY
EACH FLAT 4260 Sq FEET
UDS 137 YARDS (INCLOUD 3 CAR PARKINGS)
20X15 BED ROOMS 4
10X15 &10X8 BATH ROOMS 4
20X15 KITCHAN
20X15 DINNING HALL
20X15 DRAWINING HALL
20X10 HOME THEATER
60X17 LIVING HALL
Prime Locality Beside SIT Office Prathuru Road,Tadeplli
CONTACT
gn-fab DOORS&WINDOWS
92464 95788 / 99

Flat for Sale: C9 3BHK Venkata Balaji Towers, Jammichettu Centre, 1035 S.Ft., 51.33 Sq.Y., Car Parking. Contact: 98482 83529, 97033 99955.

సింగ్‌నగర్ తోటవారివీధి 9వ లైన్ శ్రీలక్ష్మీనరసింహా రెసిడెన్సీలో న్యూ 2BHK ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్‌తో తక్కువ ధరకే అమ్మకం. ✆ 98662 01239.

VJA, LICకాలనీ జయప్రకాష్‌నగర్, 1stలైన్ లగ్జరీ 3BHK ఫ్లాట్స్, ఏలూరురోడ్ సీతారామపురం చావలావారివీధిలో 3BHK ఫ్లాట్స్ అమ్మకం. ✆ 90305 06249

1170 Sft.తో 3వ ఫ్లోరులో E/F, 2వ ఫ్లోరులో W/Fగల 2BHK 2ఫ్లాట్లు అన్ని సౌ.లతో అమ్మకం.తోటవారివీధి, 9వలైన్, సింగ్‌నగర్, VJA ✆85238 71971

పోరంకి సెంటర్ శివాలయం దగ్గర అపార్ట్‌మెంట్ నందు కార్ పార్కింగ్‌తో గృహప్రవేశానికి సిద్ధంగా 3 BHK ఫ్లాట్స్ అమ్మకానికి కలవు. ✆ 87909 21976.

Kommas Paradise, Flat No 308 West Facing, 1800S.Ft Near Trust Hospital, BMPS Road Prasadampadu. Ph: 63056 82378.

1 BHK Flat for Sale in 3rd Floor 450 S.Ft., Cost: 11 Lacs. ★ Prasadampadu, Near SER Centre, VJA. ✆ 98481 73791.

3&4 BHK Deluxe Floorwise FLATS for SALE
Near Kennedy School, Kanuru.
G+2 Independent House for Sale in 154 Sq.yds
(Lift & 2 Car Parking) @ Tadigadapa.
✆7075017255

తాడేపల్లి లగ్జరీ రాయల్ అపార్ట్‌మెంట్స్‌లో 5వ ఫ్లోర్, B బ్లాక్, ఫ్లాట్ నెం.506, అన్ని వసతులతో అమ్మకానికి కలదు. సంప్ర: Ph: 90000 59583, 90000 46605.

విజయవాడ క్రీత Govt హాస్పిటల్ దగ్గర NTR కాలనీలో న్యూ 4BHK ప్రీమియం ఫ్లాట్, (3,200 Sft) ఫ్లోర్‌కి 1 ఫ్లాట్ అమ్మబడును. ✆ 79957 29464.

3 BHK లగ్జరీ ఫ్లాట్
VJA, రామవరప్పాడు
Prime Location
తూర్పు - పడమర రోడ్లు
5th ఫ్లోర్ విత్ కబోర్డ్స్‌తో
Ready To Occupy
✆ 98485 98331

గన్నవరం శ్రీనగర్ కాలనీలో సెంట్‌జాన్స్ స్కూలు ప్రక్కన కొత్తగా నిర్మించిన భాను ఎంపైర్‌లో 5 ఫ్లోర్లో రోడ్డుసైడ్ 2BHK ఫ్లాట్ అమ్మకం. ఓన్లీ నగదు మాత్రమే. వెంకట్ ✆ 98481 47485.

విజయవాడలో ఏలూరు రోడ్, మారుతినగర్ మెయిన్ రోడ్డు నుండి 5వ బిల్డింగ్ 2వ అంతస్తు రెండు-2BHK, నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ పక్క పక్కన కారు పార్కింగ్స్ తో సహా అమ్మబడును. నో బ్రోకర్స్. 78935 41491

నెలకు రూ. 19,500/- అద్దెతో 37 లక్షలకే 2 BHK
చైతన్య కాలేజి బిల్డింగ్, విజయవాడ, కేసరపల్లి NHని ఆనుకుని
✆ 91609 06566

పటమట హైస్కూల్ రోడ్డు బందరురోడ్డు ఫేసింగ్‌తో గోల్డెన్ టవర్స్ 4th ఫ్లోర్‌లో E/F 2 BHK ఫ్లాట్ అమ్మకం. ✆ 0866- 2477248.

VJA, ప్రజాశక్తి నగర్ నారాయణ స్కూల్ ప్రక్కన గ్రూప్‌హౌస్ నందు గ్రౌండ్‌ఫ్లోర్ 1035 చ||అ|| 2BHK ఫ్లాట్ కార్‌పార్కింగ్‌తో అమ్మకం. ✆ 99854 60188.

VJA గొల్లపూడి గంగానమ్మ గుడి రోడ్డు గ్రూప్‌హౌస్‌లో పడమర ఫేస్ 1st ఫ్లోర్ 2 BHK ఫ్లాట్ అన్ని వసతులతో అమ్మకము. ✆ 81426 13222.

3 BHK LUXURIOUS FLATS FOR SALE
JD Nagar-2 @ Patamata
❖ 2100 Sft. ❖ NO GST
❖ 85 sq.yds UDS
❖ 2 Car Parking
❖ Ready to Occupy
✆77993 10777
88011 10777

VJA, బందరు రోడ్డు, అశోక్‌నగర్, రఘు గార్డెన్స్ రోడ్డులో, Lords County Apt, 2nd ఫ్లోర్, W/F, 3B/R ఫ్లాట్ (1700 S.Ft.) సేల్. 99350 26467

VJA పాత రాజరాజేశ్వరీపేటలో JP అపార్ట్‌మెంట్ A బ్లాక్ 5వ ఫ్లోర్ 2B/R ఫ్లాట్ నెం.514 అన్ని సౌకర్యాలతో అమ్మకము. 88855 52417, 99480 48493

VJA, లబ్బీపేట, బందరురోడ్డు దగ్గర బృందావనకాలనీ న్యూ Luxury 3BHK (1764 S.Ft.) ఫ్లాట్స్ 2Car పార్కింగ్‌తో అమ్మకం. 3,5 ఫ్లోర్ ✆ 98494 10812

గాయత్రినగర్ నలంద స్కూల్ ఎదురుగా, మరనాత చర్చి దగ్గర, E/F, 3BHK, 5th ఫ్లోర్, 1650 ఫ్లింత్, UDS: 67గ|| రీసేల్ 1.15Cr. ✆94927 01368

2 BHK FLATS SALE
Ananda Lahari
Edupugallu, Bandar Road, Vijayawada
FIVE STAR RETIREMENT HOMES
Multi-Speciality Hospital
Community Dining
Club House and Pool
Ready to Occupy

96427 74699, 80961 23123

బందరురోడ్డు Opp: టైమ్ హాస్పిటల్‌కు అతిసమీపమున నిర్మించిన 3BHK ఫ్లాట్స్ (2ఫ్లాట్స్ for ఫ్లోర్) గృహప్రవేశమునకు సిద్ధముగా ఉన్నవి. ✆ 93939 59907

ప్రసాదంపాడు బల్లెంవారివీధిలో ఇండియన్ పెట్రోల్‌బంక్ వెనుక 3 BHK ఫ్లాట్ అమ్మకం. ✆ 93816 50856 మరియు శిఖామణిసెంటర్‌లో 84 గ|| E/F అమ్మకం ✆ 85878 79999

విజయవాడ, లోటస్ ల్యాండ్‌మార్క్ 2ndగేట్ దగ్గర, కేదారేశ్వరపేటలో, తూర్పు, రోడ్డు ఫేసింగ్, ఫుల్లీఫర్నిష్డ్ 2 BHK (1240S.Ft.) ఫ్లాట్ అమ్మకం ✆ 93948 70425

రమేష్ హాస్పిటల్ వెనుక LICకాలనీలో 1100S.Ft., ఈస్ట్ ఫేస్, ఫుల్‌కబోర్డ్స్ వర్క్‌తో 2BHK ఫ్లాట్ అమ్మకం. ఈస్ట్‌వెస్ట్ రోడ్స్‌తో 59Lakhs ✆78423 88856

HOUSE FOR SALE

KANURU

తాడిగడప 100అ||రోడ్డులో కామినేని హాస్పిటల్ ఎదురురోడ్డులో 200చ||గ||లో G+2 (5000S.Ft.) ఇండిపెండెంట్‌హౌస్ Liftతో 94914 43283, 94401 45136

కామినేని హాస్పిటల్ 100అ|| రోడ్‌కి 300మీటర్ల దగ్గరలో 3000 S.Ft., గల W/F డూప్లెక్స్ హౌస్ 1.80 Cr.కే అమ్మకం. ✆ 77298 87101

CURRENCY NAGAR

విజయవాడ కరెన్సీనగర్‌లో 350చ||గ||ల్లో నిర్మించిన G+1 ఇండివిడ్యువల్ బిల్డింగ్ అమ్మకమునకు కలదు. డైరెక్ట్ పార్టీ సంప్ర: ✆ 98856 69772

SATYANARAYANAPURAM

257 Sq.Yds Site with Old Building, Beside Chebrolu Towers, Brahmaiah Pantulu Street, SYN.Puram, Vij. ✆ 91540 24700

GENERAL

VJA సింగ్‌నగర్ లూనా సెంటర్‌లో తూర్పుఫేస్ 70 గజాల ఒక పోర్షన్ ఇల్లు (RCC ప్రూఫ్) అమ్మకానికి కలదు. ✆ 94408 84659.

old House for Sale, One town, adj to Bharati Xray building back side. 68 sq.yards Cell: 94900 56722

Above 10,000 S.Ft House Built in 428 Sqy in Commercial Area Close to Bundar Rd. and Pantakaluva Rd, VJA. Rent income: 1.5 Lacs. ✆ 94915 44908

Ready to Occupy 237Sq.Yds, 4500Sq.Ft., Lavish triplx Villas at Mustabada road 1min. drive to West Bypass, 7min drive to NTR Health University. ✆94405 28023, 98484 58469

గుడివాడ ఏలూరు రోడ్డులో పడమర ఉత్తరం కార్నర్‌లో 4 గదుల 277 చ||గ|| బిల్డింగ్ అమ్మకానికి కలదు. కావలసినవారు సంప్రదించగలరు. ✆ 91544 58734.

కంకిపాడు లాక్‌విలేజ్ 25సెంట్ల స్థలం అప్‌స్టేర్ బిల్డింగ్ +12 కొబ్బరి + 5 మామిడిచెట్లు + ప్రహరీ + W-N-SE స్థలం అమ్మబడును. ✆ 96198 61798 / 99898 15888

5లక్షలకే 2BHK ఇండిపెండెంట్ హౌస్‌తో మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోండి. మెగా గేటెడ్ కమ్యూనిటీ నందు 60-40 Ft. BT రోడ్‌లతో 1200 S.Ft., బందర్‌రోడ్డుకి అతిదగ్గరగా సంప్ర: ✆82478 98188

విజయవాడ ఇబ్రహీంపట్నం దగ్గర సత్యనారాయణపురం గ్రామంలో NHకి 0.5 KMలో, అమ్మానాన్న ఆశ్రమం ఎదురురోడ్డులో 5 సెంట్లలో G+1 బిల్డింగ్ అమ్మకమునకు కలదు. ✆ 93463 24969.

VJA కేదారేశ్వరపేట, కుద్దూష్‌నగర్ నార్త్‌ఫేస్ 350 గజాల G+2 బిల్డింగ్, మంగళగిరి కాజా టోల్‌గేట్ దగ్గర RK హౌసింగ్‌లో వెస్ట్‌ఫేసింగ్ 189 గజాల విల్లా అమ్మబడును. ✆ 93460 71189, 77939 31213

విజయవాడ పైపుల రోడ్డు దగ్గరలో 125 చ||గ||లో న్యూ 3 ఫ్లోర్‌ల బిల్డింగ్ 30 వేలు అద్దె వస్తున్నది అమ్మకం. ✆ 97000 26595, 80746 23884.

LAND FOR SALE

PENAMALURU

విజయవాడ ఉయ్యూరు దగ్గర పమిడిముక్కల మండలము ముళ్ళపూడి గ్రామము ఎకరా 4.32 సెంట్స్ మాగాణి వ్యవసాయ భూమి అమ్మకానికి కలదు. ✆ 9848172446

OLD GUNTUR

Guntur - Chowdavaram, NH Road, SBI Backside, Nr.RVR Engg. College Opp. 2.05 Acers W/F for urgent Sale ✆ 8309494629, 9885180930

GENERAL

సూరప్పగూడెం, భీమడోలు, ఏలూరు జిల్లా - 15 ఎకరాల కొబ్బరి తోట, 2 బోర్లు, డ్రిప్, NH-16 కి దగ్గరలో, ప్లాట్స్ /రియల్ ఎస్టేట్‌కి అనుకూలం. సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్: 97043 22999, 73372 28262.

పొలము అమ్మకము
కురుమద్దాలి ఊరు బందరు రోడ్ హైవే ఫేసింగ్ గల య. 1.34 సెంట్లు పొలము అమ్మకము. VJA నుండి 30 K.M. దూరంలో
✆ 81438 52569

విజయవాడ సత్యనారాయణపురంలో 521 గజాలలో దక్షిణ ముఖము కలిగిన గ్రౌండ్ + ఫస్ట్ ఫ్లోర్ ఉన్న ఓల్డ్ బిల్డింగ్ అమ్మకమునకు కలదు ✆ 98852 99889

Commercial Land for Sale. Opp. Vijayawada Airport Adjacent to NH-16. 93.5 Cents Land Interested Parties. ✆ 99087 21049.

నూజివీడు IIIT కి దగ్గరలో య 1.52 లు వ్యవసాయ భూమి అమ్మకంనకు కలదు. రేట్ 70 లక్షలు. ఫోన్: 94401 94742

ప్రకాశం జిల్లా కురిచేడు మండలం, 15 ఎకరాల మంచి వ్యవసాయ పొలం, NSP మేజర్ కాల్వ ఆనుకొని పొలం అమ్మబడును. Ph: 78425 99975.

విజయవాడ -అమరావతి ప్రాంతాలలో పొలాలు, ప్లాట్లు, విజయవాడ హైవే పరిటాల, కంచికచర్ల, నందిగామలలో 10, 20 ఎకరాల పొలాలు, బిట్లు కలవు. 81217 14569.

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి 10KM దూరంలో కాలేజ్‌లకు, స్కూల్స్‌కు, వెంచర్స్‌కు, గెస్ట్‌హౌస్‌లకు అనువైన 8 ఎ||, 10ఎ|| 15 ఎ. పొలములు అమ్మబడును. ✆ 92931 88188

NTRజిల్లా, కంచికచర్ల మం|| గనిఆత్కూర్ గ్రా|| లంకభూమి ఒకఎకరము రేటు రూ.25 లక్షలు గండేపల్లి గ్రామములో ఇళ్ళమధ్యలో సెంటు 2లక్షలు ✆ 9676102276

మంగళగిరి కాజా టోల్‌గేట్ రామకృష్ణ వెనుజియా వెనుక, గుణదల SLV, కృష్ణలంక, మొగల్రాజపురం, Hydలో విల్లా ప్లాట్లు 40 ఎ|| అమ్మకం ✆ 73965 12811

PLOT FOR SALE

KANURU

కామినేని హాస్పిటల్ రోడ్డు పోరంకి నిడమానూరు ఈడుపుగల్లు నందు 215చ||గ||, 500చ||గ||, 920చ||గ|| ప్లాట్లు అమ్మకము. ✆ 93922 72888, 96407 84953

కామినేని హాస్పిటల్ 100అ|| రోడ్డు, కానూరు, పోరంకి రాఘవఎస్టేట్స్, జనచైతన్య, ఈడుపుగల్లు, కంకిపాడు చుట్టుప్రక్కల ప్లాట్లు అమ్మదలచిన వారు డైరెక్ట్ 98485 87376

హరివిల్లువారి అన్ని CRDA లేఅవుట్‌లలో పెనమలూరు, కంకిపాడు, గండిగుంటలలో 194, 240, 300 చ||గ||ల మంచి ప్లాట్లు కంపెనీ డైరెక్ట్ సేల్కై ✆92464 73929

కానూరు పోరంకి పెనమలూరు కంకిపాడు హరివిల్లు శ్రీభ్రమర, శ్రీసిటీ సన్‌సిరి జనచైతన్య, రాఘవ ఎస్టేట్స్‌లలో మీ ప్లాట్లు అమ్మదలచినవారు సంప్ర: ✆98498 65959

పోరంకి పెనమలూరు గేటెడ్ కమ్యూనిటీలో 188, 275, 550 చ||గ||ల E.Wఫేస్ ప్లాట్లు, దక్షిణంఫేస్ 256గ||ల ప్లాట్లు-3 స్పాట్ రిజిస్ట్రేషన్‌కై సం|| 93922 56567

TADIGADAPA

తాడిగడప బందరురోడ్డుకి 1Km (లిప్రా కాలనీ) కిలారు శ్రీరాములు గారి కాలనీలో వెంటనే ఇంటి నిర్మాణమునకు అనువైన 100 చ||గ||ల నుండి స్థలములు అమ్మకమునకు కలవు. ✆ 81210 01123

తాడిగడప 100అ|| రోడ్డులో కామినేని హాస్పిటల్ వద్ద 200, 400గ|| ప్లాట్లు అమ్మకం. నారాయణపురం కాలనీ రోడ్డులో 400గ|| ప్లాటు అమ్మకం. ✆ 92907 63488

నిడమానూరు to పోరంకి, నారాయణపురం కాలనీరోడ్డులో & తాడిగడప 100 అడుగుల రోడ్డులో 200, 300, 400, 600, 1000 & 1200 చ.గ.ల ప్లాట్స్ అమ్మకం. ✆ 98495 05854

PENAMALURU

Edupugallu Layout, Saipriya constructions 2 Plots (226 yards each). Rate Neg. Contact: +91 85238 52064

బందరు రోడ్డు ఈడుపుగల్లులో N/E & W/E కార్నర్ 324 చ||గ|| ప్లాట్లు-2 ప్రక్కప్రక్కనే అమ్మకమునకు కలవు. చ||గ|| 17,000/- రూ. (నోబ్రోకర్స్) ✆ 98661 71345.

పెనమలూరు మెయిన్ రోడ్ హరివిల్లు వెంచర్‌లో 2ప్లాట్లు వెస్ట్-716గ|| బందరు రోడ్డుకి అతి దగ్గర ఈడుపుగల్లులో వెస్ట్ 245, 247గ|| అమ్మకం. ✆ 9652501249

RAMAVARAPPADU

Commercial Lands for sale @ Enikepadu to Tadigadapa, 100 FT Road, 2985 sq.yards for sale. ✆ 89777 71234

GANNAVARAM

Vacant Plot 150 sqy West Facing near Highway Pottipadu Gannavaram sale. contact Malleswara ✆ : 96769 24785

గన్నవరం GNT రోడ్డు, చైతన్య స్కూల్ దగ్గర 182.50 గజముల తూర్పు ఫేస్ స్థలం అమ్మబడును. ఫోన్: 90302 46940, 99893 82763.

గన్నవరం రావ్‌ఫిన్ వెంచర్‌లో E/F 250గ|| కేసరపల్లి IT పార్క్ దగ్గర 3BHK హౌస్ & న్యూ 2BHK ఫ్లాట్స్ & ఓపెన్ ప్లాట్లకై ✆ 92969 57239

SATYANARAYANAPURAM

206 Yds. Plot inclding 39 Yds. Path to Street. 2 Story RCC Bldng in Sivarao St. Satyanarayanapuram. ✆ 8885231087 No Broker.

GENERAL

విజయవాడ ప్రైమ్ లొకేషన్‌లో ఇళ్ళస్థలములు, అపార్ట్‌మెంట్ సైట్లు మరియు వెంచర్స్ అనువైన పొలములు అమ్మాలన్నా-కొనాలన్నా. సంప్ర- వేమూరి. ✆ 99857 78999.

ఆకునూరు నారయ్యగారి వెంచర్‌లో E/F 105 చ||గ||లు 8 లక్షలకే ఈడుపుగల్లు జనచైతన్యలో W/F 196 చ||గ||లు 25 లక్షలకే అమ్మకం. ✆ 73824 22777, 94942 87778.

తక్కువ ధరలో ప్లాట్లు
బందరు రోడ్డు 6 లైన్ హైవేకి అతి సమీపముగా ఇళ్ళకు అనుకుని కురుమద్దాలి నూతన వెంచర్‌లో గజం
7,500 మాత్రమే
(మార్కెటింగ్ మిత్రులు కావలెను)
✆ 99514 95555

పటమట కోనేరువారి వీధిలో N/E కార్నర్ 69చ||గ||ల్లో పాత ఇంటితో సహా 45లక్షలకే అమ్మకం. ✆ 94927 32208, 99886 14614.

విజయవాడ, గురునానక్‌కాలనీలో 500చ||గ||, వినాయక్ థియేటర్ హైవేపై కమర్షియల్ బిల్డింగ్, DV మేనర్ దగ్గర, 500, 1000గ|| & సూర్యారావుపేట 650గ|| & బెంజ్‌సర్కిల్ 800గ|| ✆ 93921 01599

Plot @ Gunadala Village, Vijayawada for sale. Dim. 27 ft x 57 ft. Clear title. Tel: 94403 68210

Plot No. 194, (West Face) 200 Sq.yds in Venkatapuram Layout Colony, Penamaluru. ✆ 63054 28315, 96762 36669 (Brokers Excuse)

Sree City Platina Gosala Gated Community CRDA Layout Open Plot East Face 45.5 x 54 272 Sq.yards. No Brokers ✆7022275137

గుణదల, విజయవాడ, AMBITIOUS School దగ్గర 325చ||గ|| తూర్పుఫేస్ స్థలం అమ్మకం. తూర్పు 40అ||రోడ్. ✆ 99592 19223.

కంకిపాడు టోల్‌గేట్ ఇవతల అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులోపల, CRDA LP: 5/2026 కోలవెన్నులో గ|| 13,500/- రెడీ టు కన్‌స్ట్రక్షన్. 98850 56753

హ్యాపీనెస్ట్ వెనుక శాంతిహౌసింగ్ అమరావతి టౌన్‌షిప్, రాజధాని, చినకాకాని, కాజ రామకృష్ణ హౌసింగ్, మంగళగిరి చుట్టుప్రక్కల ప్లాట్లు అమ్మదలచిన సంప్ర. 9848587376

బందరు రోడ్డుకు 900మీటర్స్ రింగ్‌రోడ్‌కు 1KM ఆకునూరు దగ్గరలో CRDA LP40/25 గేటెడ్ కమ్యూనిటీలో 138, 165, 183, 222చ||గ ప్లాట్స్ స్పాట్ రిజిస్ట్రేషన్ బ్యాంకులోన్ 70%తో Baburao ✆ 91603 12999

213 గ|| CRDA ప్లాట్లు-2
బందరు రోడ్డు, పునాదిపాడు శ్రీ సిటీ గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ కాలనీలో ఎంట్రన్స్‌లోనే తూర్పు ఫేసింగ్‌తో అమ్మకం
✆ 97012 02266

VJA, ఉయ్యూరు CRDA 84ఎ|| నూతన వెంచర్ ప్రారంభం. గ||11,999/-, 75% లోన్ ★ ప్లాట్స్ ★ హౌసెస్ ★ విల్లాలు ✆95531 29369, 97054 33765

కంచిక చర్ల 250 గజాలు E/F 30 అడుగుల రోడ్డు BZA to HYD హైవేకి 200 మీటర్ల దూరంలో ప్లాట్ కలదు. సెల్ 97053 47906.

కానూరు కామినేని హాస్పిటల్ ఎదుట ఇళ్ళ మధ్యలో తూర్పు ఫేస్ 150గ|| నున్న రెడ్లబజార్ ఇళ్ళ మధ్యలో తూర్పు ఫేస్ 156గ|| స్థలాలు అమ్మకం. ✆ 93989 37722.

PLOT FOR SALE
విజయవాడ, పోరంకి సీతాపురం కాలని వెనుక 1307 చ||గ|| (112 X 105) తూర్పుఫేస్ 33 అడుగుల రోడ్ గల ఖాళీస్థలం. ★నున్నబైపాస్, వెస్ట్‌బైపాస్ రోడ్ దగ్గరలో 1704చ||గ|| (100 X 155) 60 Ft. రోడ్ ఖాళీస్థలం మరియు ★గుంటూరు నవభారత్‌నగర్, 3వ లైన్‌లో 1000 చ||గ|| (65X134) తూర్పుఫేస్ స్థలం అమ్మకానికి కలవు.
Contact : 81257 22450

బందరురోడ్డు కంకిపాడు ఔటర్ రింగురోడ్డు దగ్గర్లో చలివేంద్రపాలెం, భవిష్యరాగా CRDA వెంచర్‌లో ఓపెన్ ప్లాట్స్ బ్యాంక్ లోన్ సౌకర్యంతో కలవు ✆ 82970 14789

విజయవాడ నేతాజీ రోడ్ సీతారాంపురం మొగల్రాజపురం 318 Sq.Yds ఖాళీ స్థలం పడమర దిక్కు 33' రోడ్ అమ్మకమునకు కలదు. 94409 18842

1చ||గ|| రూ.3000/- నుండి కంచికచర్ల అమరావతి రింగు రోడ్డు రైల్వేస్టేషన్ హైవేకి దగ్గరలో (నో బ్రోకర్స్) సంప్ర: 78939 42229.

అమరావతి -ధరణికోట మెయిన్‌రోడ్ ఫేసింగ్‌లో CRDA అప్రూవ్డ్ ప్లాట్లు అతితక్కువ ధరలో స్పాట్ రిజిస్ట్రేషన్, బ్యాంక్‌లోన్ సౌకర్యం కలదు. ✆ 81858 61578.

75 వేలకే 50 చ||గ||ల ప్లాటు దర్శి దగ్గరలో ఇళ్ళకి, తారురోడ్డుకి, ఎయిర్ పోర్ట్‌కి, రైల్వే స్టేషన్‌కి దగ్గరలో (నో బ్రోకర్స్). ✆ 78939 42229.

కంకిపాడు @ కోలవెన్నులో చ||గ|| 13,500/- మాత్రమే
కంకిపాడు టోల్‌గేట్ ఇవతల, అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డుకి లోపల వైపునే, CRDA LP No: 5/2026, అప్రూవల్‌తో, అందరికీ అందుబాటు ధరలో రెడీ టూ కన్‌స్ట్రక్షన్ ఓపెన్ ప్లాట్స్ కలవు.
✆90100 55678

విజయవాడ- హైదరాబాద్ NH-65 ఫేసింగ్‌తో కంచికచర్లకు ముందు ప్లాట్స్ కలవు. గజం 8499/- బ్యాంకు లోన్ కలదు. ✆ 9030746514, 9177839181

వీర్లపాడు మండలం నడిబొడ్డున మెయిన్‌రోడ్‌లో మధిరకు, కంచికచర్లకు 15కి.మీ.ల దూరంలో 60 అ|| తారురోడ్డు ఆనుకొని నూతనంగా వేసిన వెంచర్‌లో గ|| 4999/-లకు ప్లాట్లు ✆ 9573547920, 8106354616.

విజయవాడ, మధురానగర్ D.No.21-15-5 నందు 238.22 చ||గ|| దక్షిణం ఫేస్ స్థలము అమ్మబడును. (నో బ్రోకర్స్) ఫోన్: 90148 82068.

పోరంకి సాలిపేటరోడ్డులో రాఘవ వారి వెంకటాపురం లేఅవుట్‌లో W/F, (55x60) 366గ|| ప్లాటు సేల్ గ|| 20వేలు బ్యాంక్‌లోన్ వస్తుంది. ✆ 93929 69028.

140చ||గ|| స్థలం అమ్మకం. విజయవాడ సూర్యారావుపేట చలసాని వెంకట క్రిష్టయ్య వీధి, M.J నాయుడు హాస్పిటల్ వెనుక రోడ్‌లో ✆ 90009 00559

గూడవల్లి MG షోరూం ప్రక్క రోడ్డులో ఉత్తరం ఫేస్ 290 చ||గ||లు, గుణదల ఉలవచారు కంపెనీ వద్ద 2BHK ఫ్లాట్ అమ్మకం. ✆ 98491 30616

పోరంకి to నిడమానూరు రోడ్డులో తారురోడ్డుకి 1KM 36x57కొ||తో తూర్పు ఫేస్ 229చ||గ||లు, 40అ|| రోడ్డుతో ఉడా లే అవుట్ ప్లాటు అమ్మకం ✆ 8555871990

విజయవాడ గూడవల్లి Jasper టాటామోటార్స్ ఎదురుగా చైతన్యకాలేజీ వెనుక నేషనల్‌హైవే నుంచి 200మీటర్ల దగ్గరలో 202చ||గ||ల తూర్పుఫేస్ లేఅవుట్ స్థలంఅమ్మకం. ✆ 98481 23235

రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, కొత్త రైల్వేలైన్, ఇళ్ళ ప్రక్కన సెంటు కేవలం 2,49,999/- కొద్ది ప్లాట్స్. స్పాట్ రిజిస్ట్రేషన్. ✆ 84989 73586.

మొగల్‌రాజపురంలో 360గ|| భారతీనగర్ 750గ||, ఫన్‌టైం క్లబ్‌రోడ్ 310గ||, జేడీనగర్‌లో 470గ|| స్థలాలు అమ్మకం. సొంత ఇల్లు.com. ✆ 9246412213

బందరురోడ్ NHఫేసింగ్ నార్త్ సైడ్ కంకిపాడు దగ్గర 450చ||గ|| మరియు మైలవరంలో 250 చ||గ|| అమ్మకంనకు కలవు. ✆ 98483 43355.

ఉండవల్లి పోలకంపాడు సుమతి మార్గం నందు తూర్పు ఫేసింగ్ 311చ||గ||లు (56x50 కొ||తో) అమ్మకమునకు కలదు. ✆ 92904 49428

VJA అజిత్‌సింగ్‌నగర్ డీస్నీల్యాండ్ రోడ్ దేవినేని గాంధీపురం వాటర్ ట్యాంక్ ఎదురు E/F 33అ|| రోడ్లు 45x50కొ|| 250గ|| లేఅవుట్ ప్లాటు అం|| ✆91278 69999

పోరంకి బందరురోడ్డుని ఆనుకుని రామాపురం కాలనీ ఎంట్రన్స్‌లో నార్త్ ఫేసింగ్‌తో 104 చ||గ||లు అమ్మకం. సంప్ర: 99639 69751

తాడిగడపలో 1109 చ||గ||ల పడమర స్థలము మొత్తంగా/ విడిగా అమ్మకం. యనమలకుదురు to తాడిగడప రోడ్డులో వెంకటేశ్వరమిల్లు ఎదురు. ✆ 90000 64949

తుమ్మలపాలెంలో, గుంటుపల్లికి & హైవే దగ్గరలో 326గ||ల తూర్పు లేఅవుట్ స్థలం. LRS వచ్చింది. లారీ ఓనర్స్ సొసైటీ స్థలంకు తూర్పు వైపు లేఔట్. 89784 58577

అతితక్కువ ధరకే దేవీనగర్ 1వలైన్‌లో, పడమరఫేస్ 15x60 కొలతలు గల 100గజాల స్థలం అమ్మకం. పవన్: ✆86394 48969, 81420 21990

విజయవాడ, స్టెల్లా కాలేజీ సాయిబాబా గుడి దగ్గర, RTC కాలనీ పోష్ ఏరియాలో, ఉత్తరం ఫేసింగ్ 450 చ||గ|| స్థలం అమ్మకం. ✆ 93921 01599.

విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ నందమూరినగర్‌లో HDFCబ్యాంక్ ప్రక్క సందులో 250 చ||గ|| (35.36x64) E/Fస్థలం ఇళ్ళ మధ్యలో అమ్మకం. ✆ 90309 42994.

LEASE

మచిలీపట్నం పెడన హైవేరోడ్‌లో హర్షకాలేజి ఎదురుగా HP GAS గోడౌన్‌ప్రక్కన 100x160 ఖాళీస్థలం ఈస్ట్‌ఫేస్ షోరూమ్‌లకు లీజుకివ్వబడును. 94909 33691

LEASE/ RENT

Owner going abroad. Two AC function halls (300+100 capacity) in good running will be given on lease in Gudivada. ✆ 90005 28407

WANTED

కొనుగోలు చేయుటకు 1300 S.Ft టు 2000 S.Ft వరకు గ్రౌండ్ ఫ్లోరు-కానూరు, పోరంకి & తాడేపల్లి ఏరియాలలో ఆఫీస్ కొరకు కావలెను ✆ 99669 98000

LEASE/ SALE

నిడమానూరు నేషనల్ హైవేఫేస్ CMR ప్లాజాలో 3500చ||అ||లు 3కార్ల పార్కింగ్‌తో, జిమ్, కోచింగ్‌సెంటర్, ఆఫీసులకు అనువైనది. అద్దెకు/ అమ్మకం.✆ 90003 28348

20వేల SFt x2 షెడ్లు 100 HP 24గం||ల కరెంట్‌తో నూజివీడు IIIT దగ్గర, స్టేట్ హైవే ప్రక్కన అద్దెకు/అమ్మకంనకు కలదు. ✆ 83176 49046.

TO LET

VJA, గుణదల Ambitius ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర్లో APACE హిల్‌వ్యూ గేటెడ్ కమ్యూనిటీ నందు 2 విల్లాలు అన్ని సౌ||తో అద్దెకు కలవు. 90112 99983

విజయవాడ LIC కాలనీలో నెల్సన్ మండేలా పార్క్‌కి దగ్గర్లో సాయి రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో 3 BHK ఫ్లాట్ అద్దెకు కలదు. ✆ 96181 25125.

Vijayawada Eluru Road 2 & 1 Bed A/C Rooms with Full Amenities Available for Bachelors. WhatsApp: 98496 60272.

Individual house for rent 2bhk, 1Bhk Penthouse for Bachelor Marutinagar, Eluru Road Vijayawada. Ph: 77993 42228

2 BHK ఇండిపెండెంట్ హౌస్, first floor అద్దెకు కలదు. R.T.C colony, patamata. Contact: 98854 64849

3బి హెచ్‌కె, డూప్లెక్స్ ఫ్లాట్ విజయవాడ, వినాయక థియేటర్‌రోడ్, వెంకటేశ్వర నగర్ 1st లైన్, శ్రీలక్ష్మీ కళ్యాణ్ కాంప్లెక్స్‌లో డూప్లెక్స్ ఫ్లాట్ అద్దెకు. ✆ 90000 92999, 98492 70984.

VJA, సత్యనారాయణపురం పురుషోత్తంవీధి ఇండిపెండెంట్‌హౌస్ గ్రౌండ్‌ఫ్లోర్ (2 పోర్షన్స్ RCC), 1st ఫ్లోర్ (రేకులషెడ్డు, పెద్దహాలు) ఫ్యామిలీ, ఆఫీస్‌కు అద్దెకు. 98669 60030

COMMERCIAL

Ground Floor for Rent 4000+ Sq.ft Office / Godown Jyothi Vidyalayam Street, Patamata Centre, Vijayawada ✆ 70329 06808

Sri Ganga Complex, Besides Sindoora Theatre, Eluru road, Gudiwada. 1st, IInd & IIIrd Floors Each 2464 S.Ft., Parking Facility, 35KW Power for Each Floor. Contact: ✆ 97043 96662, 94903 33459.

ఆటోనగర్ గేట్ హిందూ పేపర్ దాటిన వెంటనే N/E/W 100అ|| రోడ్లఫేస్ గ్రౌండ్ ఫ్లోర్ 1900 Sft. గల బిల్డింగ్ కమర్షియల్స్‌కి అద్దెకు ✆ 90598 62699

మాచవరంలో ఏలూరు రోడ్ ఫేసింగ్‌తో కమర్షియల్ బిల్డింగ్ నందు 1st, 2nd, 3rd ఫ్లోర్లు అద్దెకు ఇవ్వబడును. ✆ 98481 20142, 98492 86877.

బందరు రాజాగారి సెంటర్ మెయిన్‌రోడ్డు సిరివెంకట్ థియేటర్ ప్రక్కన 3x1000Sft 3ఫ్లోర్స్ కొత్తబిల్డింగ్ కమర్షియల్‌గా లీజుకు, లిఫ్ట్‌కలదు.✆ 92474 33232

విజయవాడ, బందరు రోడ్డు దగ్గర, న్యూ బిల్డింగ్ 6ఫ్లోర్లు, 8000S.Ft, లిఫ్ట్, జనరేటర్, 5కార్ పార్కింగ్‌తో బ్యాంక్/ఆఫీసు/కమర్షియల్‌గా అద్దెకు. ✆ 9885156973

AP సెక్రటేరియట్‌కి 1/2 KM మందడంలో పుల్లీ ఫర్నిష్డ్ 1800 Sft. Plug & Play కార్పొరేట్ ఆఫీసులకు అద్దెకు ఇవ్వబడును. ✆ 90591 90929

5000 చ||గ|| (4 అంతస్తుల భవనం) పార్కింగ్ సౌకర్యంతో, హాస్పిటల్స్, కోచింగ్ సెంటర్స్, ఆఫీసులు, బ్యాంకులకు దీర్ఘకాలిక లీజుకు ఇవ్వబడును. మెట్రో & రిలయన్స్ మార్కెట్ ఎదురుగా, మొఘల్‌రాజపురం VJA. 89783 74545

కామయ్యతోపు సెంటర్, కానూరురోడ్డులో శ్రీ సత్యసాయి రెసిడెన్సీలో గ్రౌండ్ ఫ్లోర్ 5000S.Ft. ఆఫీసులు, రెస్టారెంట్స్, బ్యాంకులకు అద్దెకు కలదు. VJA, బందర్‌రోడ్డు 9441085677, 9945534402

VJA సత్యనారాయణపురం భగత్‌సింగ్ రోడ్‌లో ఈస్ట్‌ఫేస్ కార్నర్‌లో 1200 S.Ft. 2nd ఫ్లోర్ ఆఫీస్/ ఇతర కమర్షియల్స్‌కు అద్దెకు ✆ 98481 15606

Lease/Rent Commercial 500sft 3Rooms with Attach Bathroom, Avbl For Office/ Shop, 1st flr, Arundalpet. ✆ 98496 16893

MORE CLASSIFIEDS ON PAGES 9

All Banks Loans Approved
● 75 UNITS ● G+7 FLOORS
● EXTENSIVE LANDSCAPING WITH SPRINKLER SYSTEM
● GRAND DESIGNER ENTRY LOUNGE
● CHILDREN'S PLAY AREA
● SHUTTLE COURT
● JOGGING TRACK ALL AROUND THE MULTI STORIED BUILDING
● WATER BODIES
● 100% GENERATOR BACK-UP
● WATER SOFTNER SYSTEM
● CCTV SURVEILLANCE
● FOUR LEVEL AC CLUB
● HOUSE WITH LIFT
● AP RERA APPROVED PROJECT.
● OCCUPANCY CERTIFICATE ISSUED
● NO GST
● TOP GATED COMPLEX IN VIJAYAWADA CITY
● FEW FLATS AVAILABLE
● ALL 3BHK FLATS WITH 2 CAR PARKINGS
NON FLOOD EFFECTED CELLAR PARKING
RELIANCE Island Garden
Sriramachandra Nagar, Vijayawada
Enquiry: 70130 45079, 81438 29108

EENADU Classifieds

COMMERCIAL

For rent 1900 S.Ft Office at Gurunanak Colony, Near Ramaswamy Military Hotel, OC, Fire NOC Present. ✆ 98855 78290

VJA, భవానీపురం ఐరన్ కాంప్లెక్స్‌లో, హైదరాబాద్ మెయిన్‌రోడ్‌కి దగ్గర, ప్లాటు నెం.45లో 1st ఫ్లోర్ 4,400 S.Ft. కమర్షియల్ స్పేస్ అద్దెకు. 94403 13198

13000 S.Ft. Commercial Building for Rent
at SRI RAMACHANDRA NAGAR, MAHANADU ROAD. Ready for EDUCATIONAL INSTITUTIONS, Also Suitable for CORPORATES, HOSPITALS & HOTELS
✆ 97013 63535, 95177 73456

విజయవాడ, సూరంపల్లి దగ్గర నూజివీడురోడ్‌కి 100 మీ|| దగ్గరలో 4,000గ|| 35x135 షెడ్డు మరియు 2,000గ|| స్థలం చుట్టూ కాంపౌండ్‌వాల్‌తో అద్దెకు కలదు వివరాలకు. 9440313198

మంగళగిరి, డాన్‌బాస్కో స్కూల్ సమీపంలో 60 అడుగుల రోడ్‌లో 6000S.Ft., గోడౌన్ అద్దెకు కలదు. Cont: ✆ 97034 52222.

కమర్షియల్ బిల్డింగ్ అద్దెకు/ లీజుకు
విజయవాడ మొగల్‌రాజపురం, కస్తూరిబాయిపేట మెయిన్ సెంటర్‌లో ఒక్కొక్క ఫ్లోరు 3000 S.Ft. మొత్తం 5 ఫ్లోర్స్ 15000 S.Ft. లిఫ్ట్, జనరేటర్, టూ వీలర్, కార్ పార్కింగ్‌లతో బ్యాంకులకు, కార్పొరేట్ సంస్థలకు, Backend ఆఫీసులకు ఇవ్వబడును.
✆ 96761 83555, 92474 48006

VJA, గుణదల కార్మెల్ నగర్ చెవిటి, మూగ స్కూల్ ఎదురుగా 300చ||గ||లలో 2000చ||అ|| రేకుల షెడ్ గోడౌన్ అద్దెకు కలదు. ✆ 95811 12222,77999 96666.

హాస్టల్స్/హాస్పిటల్స్‌కు అనువైన 12 B/R విత్‌అటాచ్ బాత్‌రూమ్స్ 1&2 ఫ్లోర్లు అద్దెకు, చుట్టుగుంట సెంటర్ సిగ్నల్స్ దగ్గర, ఏలూరురోడ్, విజయవాడ. ✆ 94905 11849

Commercial Space for Rent
విజయవాడ, పాలీ క్లినిక్ రోడ్డులో సిద్ధార్థ ఫార్మసీ కాలేజ్ ఎదురుగా 'Y' టవర్ కాంప్లెక్స్ నందు 2nd, 3rd, 4th ఫ్లోర్‌లలో ఒక్కొక్క ఫ్లోర్ 3900 S.Ft.గల కమర్షియల్ స్పేస్ ఆఫీసులకు, విద్యా సంస్థలకు, బ్యాంకులకు, మొదలగు వాటికి A/C ఫర్నీచర్, లిఫ్ట్ సౌకర్యంతో మొత్తంగా లేదా ఫ్లోర్ వారీగా అద్దెకు ఇవ్వబడును.
✆ 98495 22677

లిఫ్ట్ సౌకర్యంతో III -5000, II - 5000 మరియు I -1750 + G - 2600 S.Ft.లతో చిట్టినగర్ To గొల్లపూడి మెయిన్ రోడ్ భవానీపురం నందు అద్దెకు కలదు. ✆ 94402 60595

సత్యనారాయణపురం, శివాలయం వీధిలో మెయిన్‌రోడ్ 1200 చ॥అ॥ స్థలం కార్పొరేట్ ఆఫీస్, షోరూం మరియు గోడౌన్లకు అద్దెకు ✆ 99519 05590.

WANTED

5000 S.Ft - 8000 S.Ft Shed / Godown Needed in and Around Vijayawada City Limits for Rent. ✆ 91770 01020, 98482 28128.

ప్రముఖ వృద్ధాశ్రమంనకు రామవరప్పాడు నుండి కేసరపల్లి వరకు 3,4 లేదా 5 ఫ్లోర్స్ గ్రూప్‌హౌస్ గాని, అపార్ట్‌మెంట్ గాని అద్దెకు/ లీజుకు కావలెను. ✆ 92479 97519, 74161 58059.

JOBS

Wanted Female Tele callers for Education Consultancy at Vijaya wada Fluency in Eng. Q: Graduation. 15K Salary. ✆ 93478 91899

Required Accounts Manager - Oly - Min 5Years, Marketing Executives -02, Data Entry Operator-01 Send resume to careers.sdes@gmail.com Ph: 82976 66639

నిరుద్యోగ యువతకి సువర్ణావకాశం. డా.రెడ్డీస్ ఫౌండేషన్ వారిచే కమ్యూనికేషన్ ఇంటర్వ్యూ, స్కిల్స్, కంప్యూటర్ కోర్స్‌లో 60రోజుల ఉచిత శిక్షణ, ఉద్యోగం కల్పించబడును. వ:18-28. ✆ 93816 68359

ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్‌లో 3సం|| అనుభవంతో టెలీకాలర్ & కంప్యూటర్ ఆపరేటర్ (M) హిందీ, ఇంగ్లీష్ వచ్చి ఆటోనగర్ ఏరియా వారు కావలెను. టైం: 9.30AM-7.30PM. ✆ 94914 81499.

ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసులో అనుభవం గల డేటా ఎంట్రీ ఆపరేటర్ M/F, Tally, GST బేసిక్‌నాలెడ్జ్ Q:ఇంటర్, డిగ్రీ E:3Y టైం: 9.30-6.30 ఆటోనగర్ ✆ 90325 11412

ప్రముఖ కార్పొరేట్ సంస్థలో పని చేయుటకు Business Associates కావలెను. Sal: 25K + Ins. ✆ 93921 06179, 91214 91729

WANTED SALES EXECUTIVE
Experienced in Hospital Industries
Both Male and Female
Salary 30K to 40K
PF + Allowance + Incentive
SREE BALAJI ENTERPRISES 8248571255

అమరావతి, విజయవాడ ఏరియా, పోరంకి ఏరియాలలో గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్ మరియు CRDA అప్రూవ్ ప్లాట్స్ సేల్స్ చేయుటకు టీమ్స్ కావలెను. ✆ 99125 12356

VJAలో ప్రముఖ క్లీనింగ్ సర్వీసెస్ కంపెనీలో పని చేయుటకు లేడీస్ స్టాఫ్ కావలెను. జీతం: 12-14 వేలు, 9 AM - 6.30 PM ✆ 79813 14837

లేడీ కంప్యూటర్ ఆపరేటర్/ రిసెప్షనిస్ట్ కావలెను Q: డిగ్రీ/ MBA జీతం: 20K విజయవాడలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థకు. సంప్ర: ✆ 81797 05705.

కంకిపాడు డాక్యుమెంట్ ఆఫీస్‌లో వర్క్ చేయుటకు అనుభవం గల తెలుగు కంప్యూటర్ టైపిస్ట్ కావలెను. సంప్ర ✆ 90002 38249.

విజయవాడ సింగ్‌నగర్ రియల్ ఎస్టేట్ ఆఫీస్‌కు డోర్ to డోర్ మార్కెటింగ్ చేయుటకు యువతీ యువకులు కావలెను. జీతం+ కమీషన్ Age: 20-30లోపు. ✆ 84649 23343

ప్రముఖ యాడ్‌ఏజెన్సీనందు పటమటలో పనిచేయుటకు కొరల్ డ్రా/ పేజ్‌మేకర్ తెలిసిన డీటీపీ ఆపరేటర్ పార్ట్/ ఫుల్‌టైమ్ కావలెను. ✆ 90304 37799, 99497 97779

ప్రముఖ రియల్ఎస్టేట్ విజయవాడ అశోక్‌నగర్‌లో అకౌంటెంట్ (F), అడ్మినిస్ట్రేషన్ (F), టెలీకాలర్స్ (F), PA, డ్రైవర్ కావలెను. ఆకర్షణీయమైన జీతం + ఇన్సెంటివ్ ✆ 94939 88813

Required Support and Marketing Staff Qual: B.Sc.(Computers) Exp. Preferred. Contact: Kireeti Soft Technologies Ltd. ✆ 98497 11644.

Wanted B.Com Graduate or a CA Drop out Preferably Male to Work in an Audit Office. Mail your Resume to kowthahr@gmail.com and inform Pavan on ✆ 99596 11004.

Vision Diagnostics Vijayawada Require Receptionist with Experience in Data Entry/ Hospital Billing. Sal: 10K. Cont. ✆ 99851 11204.

వంట మనిషి కావలెను
విజయవాడ, కానూరు నందు ఇంటిలో వంట చేయుటకు ఆడ వంట మనిషి కావలెను.
జీతం 15,000/-
✆ 92597 43163

Wanted Male JLs best salary, Food & Accommodation. S.B.PU College (J.P.Academy) Kalwara, Karnataka. ✆ 94821 31501, 92467 57595.

Wanted Male Accountant above 2yrs exp any Degree Pass/Fail MS-Office & 2 wheeler must. 94908 45879. mvvkumar1967@gmail.com.

Wanted Technician With/Without Experience for Mechanical Repairs And Maintenance of Trolleys And Lifting Equipment. Phones: ✆ 92473 15197, 94400 66721

PROs, Marketing Managers Required. Salary: 27,500/- NTR Circle, Vijayawada ✆ 63043 28479

Sales/Service Engg. Q: B.Sc/ M.Sc, Dip. in Mech./ Chemical/ Electrical to Market Industrial Chemicals. Must have Fluency in English & Hindi. Two Wheeler. ✆ 99633 77188.

Wanted Sales Executive (M/F) Pomplets Distribution Boys for Coaching Centre Contact: 98481 28173, 63034 97656.

Wanted Field Technician, Electrical & Sales Executives. Freshers/ Experience. Salary+ Incentives, VJA ✆ 83400 23321.

Lifeline Monetory Services Hiring VJA HR-3, Qul: MBA. Marketing Executives-36, Qul: Degree. Drop resume lifelinepvtltd47@gmail.com ✆ 72076 24488.

Wanted Accountant (Male/ Female) with Tally. Experience for a Reputed Firm. Sal: 30,000 - 40,000/- ✆ 98489 12544.

Wanted Female Tele callers. Freshers /Exp. Qul : Inter /any Graduate. sal 10K to 18K Timing: 9.30 to 6.00 ✆ 89783 11822

Wanted Freshers for Vijaya wada and Hanuman Junction. Salary -10,000. On Job Training will be Provided. Contact: 7680827755

Wanted Exp. Asst. Manager, Computer Operators and Drivers to Work in C&F Agency Depot Situated at Kankipadu, VJA. Mail: srilakshmienterprisesvjw@gmail.com ✆ 92461 11973.

WANTED
A Reputed Business Organisation Requires:
Male: Office Assistant / Accountant
(1) Minimum 10 Years Exp. in Tally ERP 9 & Cloud Version
Capable of Handling the Following: (2) GST Working's & Filings (3) TDS Working's & Filings (4) Income Tax Working's & Filings (5) M.S.Office, Communication Through Mails (Letter's Drafting and Forwarding) (6) Priority given for 4 Wheeler Handling Person.
✆ 92464 76459

VJA, ప్రభుత్వరంగ సంస్థ ద్వారా Work From Home అవకాశం M/F కావలెను పార్ట్/ ఫుల్‌టైం అవకాశాలు అర్హత 10th to డిగ్రీ వరకు అర్హులైన వారికి స్టైపండ్ ఇవ్వబడును కనీస ఆదాయం నెలకు 25 - 50వేలు. ✆ 83745 07999

విజయవాడ పరిసర ప్రాంతాలలో పని చేయుటకు బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. జీతం: 25000+ (పెట్రోలు అలెవెన్స్+ ఇన్సెంటివ్స్) కలదు. ✆ 99662 71155, 92467 88755.

గాయత్రి హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలుచేయుటకు Exp. స్త్రీ/ నర్సులు/ పురుషులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- వరకు ఇవ్వబడును ✆ 75691 03916.

విజయవాడ ఎనికేపాడులో ప్రముఖ సంస్థ నందు పని చేయుటకు ★ అకౌంటెంట్ ★ లేడీ ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ★ ఆఫీస్ బాయ్ కావలెను. ✆ 83673 36633

విజయవాడ చెర్రీస్ స్వీట్ షాప్‌నందు పనిచేయుటకు సేల్స్ బాయ్స్ & సేల్స్ గరల్స్ కావలెను. ✆ 91778 17557.

ఫర్నీచరు షోరూంనకు హెల్పర్లు కావలెను. Only Male. Q: 10th/ Inter.25-40 సం||. అలంకార్ స్టీలు ప్రోడక్ట్స్, మ్యూజియం రోడ్డు, విజయవాడ ✆ 70325 78687

ప్రముఖ కన్‌స్ట్రక్షన్ & రియల్ ఎస్టేట్ కంపెనీకి మార్కెటింగ్ పర్సన్స్, కార్ డ్రైవర్, DTP ఆపరేటర్ కావలెను. జీతం: 12,000 to 18,000 ✆ 94901 84848

విజయవాడ సూర్యారావుపేటలో ప్రముఖ హాస్పిటల్ నందు పనిచేయుటకు రిసెప్షనిస్ట్, నర్సింగ్ స్టాఫ్, ఫార్మసిస్ట్ మరియు స్టాఫ్ కావలెను. ✆ 98856 66640.

నర్సులు, Lab Tech, ఫార్మసిస్ట్ ఆయాలు, సెక్యూరిటీలు బయోడేటాతో కలవండి. మక్కెన హాస్పిటల్స్, నక్కలరోడ్, విజయవాడ. ✆ 85000 74075, 0866- 2441010

విజయవాడ ప్రముఖ కన్‌స్ట్రక్షన్స్ సంస్థలో వర్క్‌చేయుటకు అనుభవం గల సూపర్‌వైజర్స్ కావలెను. లోకల్ వార్కి ప్రాధాన్యత సంప్ర: ✆ 93933 34469.

కంప్యూటర్ ఆపరేటర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, మెకానికల్ ఇంజినీర్స్, (ITI) ఫిట్టర్, మెకానికల్ టెక్నీషియన్స్ (10th, ఇంటర్) కావలెను. ఆటోనగర్ VJA ✆ 98482 65777

ఒంగోలులోని ప్రముఖ రెస్టారెంట్ నందు పనిచేయుటకు మేనేజర్, క్యాప్టెన్, స్టీవర్డ్స్, హౌస్‌కీపింగ్ బాయ్స్ కావలెను. ఆకర్షణీయమైన జీతం కలదు. Cell: 99850 95888, 96427 77756.

ఏపీలో ప్రముఖ మద్యం పంపిణీ సంస్థకు జిల్లా వారీగా అనుభవజ్ఞులైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అవసరం. జీతం:30వేలు, TA/DAతో సహా ✆92463 63624, jobsimfl@gmail.com

ప్రముఖ నిర్మాణ సంస్థలో ఆఫీస్ స్టాఫ్, సైట్ స్టాఫ్, టెలీకాలర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, మీడియేటర్స్ మరియు రియల్ఎస్టేట్ ఏజెంట్స్ కావలెను. ✆ 77024 66003/ 89777 59919.

సోలార్ కంపెనీలో పనిచేయు టకు, విజయవాడ, గుంటూరు పరిధిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టెక్నీషియన్స్ కావలెను. మంచి జీతం+ ఇన్సెంటివ్+ అలవెన్స్. ✆ 77939 33878, 2 వీలర్ తప్పనిసరి.

ఆయుర్వేద మందుల తయారీ సంస్థలో పనిచేయుటకు పురుషులు, స్త్రీలు కావలెను. 8గం|| పని ఇంటర్వ్యూ స్థలం మన్‌ఫార్ ఆయుర్వేదిక్ కంపెనీ, దూబగుంట వారి వీధి, సిద్ధార్థ టైల్స్ షోరూం ఎదురు సందు మరియు స్టేట్ బ్యాంకు వెనుక సందు , అన్నపూర్ణ సినిమా హాలు దగ్గర, గవర్నర్‌పేట, విజయవాడ ఫోన్: 96037 88881 టైమింగ్స్ (సోమ- శని) సా|| 5.గం.లకు

అనుభవంగల క్వాలిఫైడ్ నర్సులు ANM/GNM కావలెను. పున్నమ్మ ఫిజియోథెరపి హాస్పిటల్, జడగం వారి వీధి, సూర్యారావుపేట, విజయవాడ ✆ 98852 22525

ఆడిట్ ఆఫీసులో లేడీ అసిస్టెంట్ కావలెను. జీతం: 15,000/- 2-3 సం||లు (Winman సాఫ్ట్‌వేర్& Tallyలో అకౌంట్ బుక్స్‌రాయుటం &IT రిటర్న్స్ ఫైల్ చేసిన అనుభవం ఉండాలి. PVPదగ్గర, విజయవాడ. 63041 67322 (వాట్సప్ కాల్ మాత్రమే)

WANTED TECHNICAL ASSISTANTS FULL/PART TIME
EVs-R&D Unit Vijayawada
HASWINI ELECTRICAL VEHICLES
H.O. Bengaluru
Cont : 87904 71108

Civil Constructionలో పూర్తి అనుభవం కలిగిన సూపర్‌వైజర్లు విజయవాడ పరిసర ప్రాంతంలో పనిచేయుటకు పురుషులు కావలెను. ఉద్యోగ సమయం 8AM to 8PM ఫోన్ చేయవలసిన సమయం 8.30AM to11AM మరియు 5PM to 7PM ✆ 99122 53355

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజ నందు వార్డెన్స్ మరియు హాస్టల్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 12000/- నుండి 14000/- వరకు ఇవ్వబడును. (నాన్ లోకల్‌వారికి ఉచిత భోజనము వసతి కల్పించబడును) విద్యార్హతలు: ఇంటర్ to డిగ్రీ వరకు, వయస్సు: 22 సం||ల నుండి 40 సం||లు ఉండవలెను. వివరములకు సంప్ర: ✆ 92487 33372.

మా ఇంట్లో పెద్దవారిని చూసుకొనుటకు పనిమనిషి కావలెను. కాకినాడ & R.కొత్తగూడెంలో అభి ఆనే వ్యక్తి చూసేవారు మీరెక్కడున్న సంప్ర|| ✆ 91777 44890

తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సోషల్ సబ్జెక్టుల నందు అనుభవం గల వారు కంటెంట్ వ్రాయుటకు అర్జెంటుగా కావలెను. సంప్ర: ✆ 89789 97579.

అంజన్న హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలు చేయుటకు Exp స్త్రీ/పు/ నర్సులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- Hydలో ✆ 99665 68882/ 99634 89661

ఫీల్డ్ మేనేజర్స్, Gold వాల్యూయర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి కావలెను. ఏజ్: 22 to 35, ఫ్రెషర్స్ కూడా ✆ 62810 37879/ 90353 37879

బుక్ వర్క్ చేయుటకు అనుభవం గల DTP ఆపరేటర్స్ కావలెను. జీతం 25000/- వరకు విజయవాడ నందు సంప్రదించ గలరు. ✆ 99631 31354.

ఫ్యామిలీతో వాచ్‌మెన్ కావలెను. కంకిపాడు PRL గార్డెన్స్ ఫంక్షన్‌హాలు, గార్డెన్‌లో పనిచేయు టకు జీతం: 20,000+ వసతి సౌకర్యం. ✆ 90003 33366

AGM/RM/BM కావలెను. P.G., వివిధ రంగాలలో 10 సం|| అనుభవం, 45 సం||లలోపు వారు గుంటూరులో పనిచేయుటకు రెజ్యూములను kamathamjob@gmail.comకు పంపగలరు.

లేడీ కంప్యూటర్ ఆపరేటర్ కమ్ టెలీకాలర్ కావలెను. Qul: ఇంటర్/ డిగ్రీ పటమటలోని ప్రముఖ సర్వీస్ సెంటర్ నందు పనిచేయుటకు ✆ 80749 81344.

G-B Bottlers వారి మంజీర & హైరిచ్ మినరల్ వాటర్ కంపెనీలో జోనల్ మేనేజర్ & డిస్ట్రిబ్యూటర్స్‌గా అనుభవం కలవారు కావలెను. ✆ 92473 57279

విజన్ ఆటోమొబైల్స్ అపె ఆటో షోరూం కృష్ణా జిల్లాలో విజయవాడ, నందిగామ, నూజివీడు, కైకలూరు, మచిలీపట్నం, గుడివాడ, తిరువూరు, మైలవరం. గుంటూరు జిల్లాలో గుంటూరు సిటీ, పిడుగురాళ్ళ, మంగళగిరి, తెనాలి, నరసరావుపేట, బాపట్ల నందు పనిచేయుటకు 3 వీలర్ మార్కెట్ నందు కనీసము 5సం|| అనుభవం ఉన్న★ సేల్స్ మేనేజరు-5 ★ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ -18 ★ అకౌంటెంట్లు-2 (విజయవాడ సిటీ) ★ మెకానిక్‌లు-10 అనుభవమును బట్టి జీతం.✆ 77999 09045, 77999 09050. Email: visionauto.jobs@gmail.com

వీడియో ఎడిటర్ కావలెను. ★ విజయవాడలో యూట్యూబ్ చానల్‌కి పనిచేయుటకు అనుభవం కలిగిన పార్ట్‌టైమ్ వీడియో ఎడిటర్ (M/F) కావలెను. ✆ 96669 33952

కొటక్ బ్యాంక్ అనుబంధ సంస్థకు రిటైర్డ్, VRS, స్టేట్ & సెంట్రల్ ఎంప్లాయీస్, టీచర్స్ కావలెను. వ:35-70, Q:10th, జీ:12-15 వేలు. సంప్ర: 63041 81391

ప్రముఖ కంపెనీలో పనిచేయుటకు లేడీరిసెప్షనిస్ట్ & డిజిటల్ మార్కెటింగ్ చేయుటకు M/F కావలెను. Salary+ఇన్సెంటివ్స్✆ 93813 90179, 70136 59249

గృహిణులకు అవకాశం. ప్రముఖ MNC కంపెనీలో పనిచేయుటకు గృహిణులు కావలెను. Q: డిగ్రీ వయస్సు: 29 to45, టైమింగ్స్: 9.20AM to 1PM ✆90009 71188, 99669 12367

నర్సులు, ఫార్మసిస్టులు, Lab Tech, ఆయాలు, సెక్యూరిటీలు బయోడేటాతో కలవండి. మక్కెన హాస్పిటల్స్, 29-6-36 నక్కలరోడ్, VJA-2. ✆ 85000 74075, 2441010

సేల్స్ మరియు సర్వీస్ కొరకు ఇంజనీర్స్ మరియు ఎగ్జిక్యూటివ్స్ ప్రముఖ ఎయిర్ కంప్రెషర్స్ కంపెనీ వారికి కావలెను. అర్హత: ఏదైనా ఇంజనీరింగ్‌లో డిగ్రీ/ డిప్లొమా లేదా ITI సంప్ర ✆ 98481 13083, Mail: coastguru@gmail.com

లేడీ PROs, నర్సింగ్ స్టాఫ్ &టెలీకాలర్స్ కావలెను. విఫ్నేష్ పల్మనాలజీ & చిల్డ్రన్ హాస్పిటల్, శిఖామణి సెంటర్, VJA. ✆ 63033 59975, 76619 47777

ఎలక్ట్రీషియన్స్ మరియు హెల్పర్స్ కావలెను. వయస్సు: 18-30 సం||లోపు. హౌస్ వైరింగ్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత. సంప్ర: ✆ 93921 33234.

విజయవాడ దగ్గరలో పనిచేయు టకు లేడీ హౌస్‌కీపింగ్, ఆఫీస్ బాయ్, సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. మంచి జీతం. 8గం|| డ్యూటీ. ✆ 97044 14427, 96407 65488

WANTED
B.Sc. / M.Sc. (Micro-Biology) మరియు B.Sc. / M.Sc. (Agriculture) పూర్తి చేసిన వారు కృష్ణా జిల్లా నందు నెలకొల్పబడిన ప్రముఖ కంపెనీ నందు పనిచేయుటకు ఆసక్తి గల పురుష అభ్యర్థులు 10 రోజులలోపు వారి యొక్క పూర్తి బయోడేటాను ఈ క్రింద ఇవ్వబడిన ఇ-మెయిల్‌కు పంపగలరు.
Email: kcpvyr@kcpsugar.com

విజయవాడలోని ప్రముఖ రియల్ఎస్టేట్ కంపెనీలో పని చేయుటకు లేడీ రిసెప్షనిస్ట్ కావలెను. Q:డిగ్రీ ✆ 89772 62683.

అనుభవం గల Site సూపర్‌వైజర్స్, అకౌంటెంట్, డ్రైవర్, హోటల్ క్యాషియర్ M/F, సూపర్‌వైజర్స్, టీసేల్స్ M/F కావలెను. ✆ 99856 59070.

విజయవాడ బందర్ రోడ్ నందు కల ఆఫీసు కొరకు ఆఫీసు బాయ్ కావలెను. 35 సం.ల లోపు వయస్సు కలవారు సంప్రదించండి. ✆ 93810 80055.

శ్రీ ధనలక్ష్మి రిఫ్రిజిరేటర్ వర్క్స్ నందు పనిచేయుటకు అనుభవం గల A/C & ఫ్రిజ్ మెకానిక్స్ కావలెను. VJA ✆ 90303 15454, 89197 75454.

ప్రముఖ డిజిటల్ చానల్‌కు DTP వచ్చిన ఆపరేటర్స్ కావలెను. పేజ్‌మేకర్, ఫొటోషాప్, కొరల్‌డ్రా, ఇలస్ట్రేటర్, వీడియో ఎడిటింగ్ VJA ✆ 93478 13060.

అమెరికా వీసా ఉన్నవారు వంట పనిచేయుటకు, బాబుని చూసుకొను టకు కావలెను. మంచి జీతం ఇవ్వబడును. ఇంట్రస్ట్ ఉంటే కాల్ చేయవచ్చు. ✆ 99850 84364.

FACULTY/ TEACHERS

గంపలగూడెం, తెలప్రోలు (గన్నవరం) లోని ప్రముఖ కళాశాలలో పనిచేయుటకు టీచింగ్, నాన్ టీచింగ్ మరియు PROలు కావలెను ✆ 91437 75577, 63055 85193, 97057 56741.

Faculty/ Teachers for Jr.College/ School 1. Principal (Only Science) 2.Vice Principal 3) Lecturers (All Subjects) 4. A.O. 5) PROs-5, PET-1 Whatsapp 94942 40950, 96407 66695,9533 456722

DRIVERS

VJAలో కారు డ్రైవర్‌గా పని చేయుటకు 50 సం||లోపు వయస్సు కలిగి కనీసం 5 సం||లు డ్రైవింగ్ అనుభవంతో పాటు లైసెన్స్ ఉన్నవారు సంప్రదించ గలరు. Ph: 88863 24444.

విజయవాడ అమ్మ కళ్యాణ మండపం దగ్గర్లో ఉంటున్న Govt. ఆఫీసర్ గారి కారు నడుపుటకు 10సం.అనుభవం, ఇంటికి దగ్గర్లో ఉన్న డ్రైవర్ కావలెను. ✆98485 27537

విజయవాడ దుర్గాగ్రహారం, ప్రముఖ ఆఫీసులో డ్రైవర్ కం పర్సనల్‌గా పనిచేయుటకు అనుభవం గల డ్రైవర్ కావలెను. ✆ 94913 43650.

ACCOUNTING

Learn GST, TDS, EPF, ESI returns in 9 sundays with live examples (online zoom classes). ✆ 92929 59527, 96400 54074

WANTED ACCOUNTANT
Qul: B.Com. / MBA
Salary: 25,000/-
DATA ENTRY OPERATOR
Qul: Any Degree
Salary: 18,000/-
Only Females.
APPLE VISION
Gurunanak Colony, VJA. Whatsapp
✆ 92597 43163

MEDICAL

Wanted Doctors MD/MS with 3Yrs., Experience GM/ GS/ Ortho/ Pedia/ Endro/ Uro/ Neuro at Vijaya wada ✆ 93936 09999.

SECURITY GUARDS

అమరావతి పరిసర ప్రాంతాలలో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డులు కావలెను. మంచి జీతం, ESI, PF మరియు ఇతర లాభాలు. సంప్రదించండి. ✆ 63059 60882.

పేదల పాలిట సంజీవని

ఉచితంగా మెరుగైన వైద్య సేవలు

ఈనాడు డిజిటల్, మచిలీపట్నం - న్యూస్‌టుడే, కూచిపూడి

పేదలకు ఉచిత వైద్యం అందిస్తోంది కూచిపూడిలోని సిలికానాంధ్ర సంజీవని వైద్యాలయం. 2015లో సిలికానాంధ్ర జగమంత కుటుంబం సంస్థ కూచిపూడి అభివృద్ధికి కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. ఆ సమయంలో స్థానికంగా ఆసుపత్రి నిర్మిస్తే పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని స్థానికులు కోరారు. అప్పటి తెదేపా ప్రభుత్వ సహకారంతో దాతలు రవిప్రకాష్, కూచిభొట్ల ఆనంద్ తదితరులు ముందుకు వచ్చారు. 2018లో నాటి సీఎం చంద్రబాబు వైద్యాలయాన్ని ప్రారంభించారు.

అత్యాధునిక ఆపరేషన్ థియేటర్

మానవత్వంతో సేవలు

☛ 2025లో 40,785 మందికి వైద్యం అందించారు. అందులో 3,077 మంది అవుట్ పేషెంట్లు ఉన్నారు. రాయితీపై 486, ఉచితంగా 202 మందికి కాన్పులు చేశారు. 311 మందికి డయాలిసిస్ చేశారు.

☛ రోగులకు భోజన సదుపాయం కల్పించారు. ప్రసూతి, ఎముకలు, పిల్లలు, మూత్రపిండాలు, దంత, జనరల్ సర్జరీ, మధుమేహం, గుండె, ఊపిరితిత్తులు, నరాలు, ఈఎన్‌టీ, చర్మవ్యాధులు, రేడియాలజీ, ఫిజియోథెరపీ, డయాలసిస్ సేవలు ఉచితం.

☛ చిన్న పిల్లలు, గర్భిణులు మినహా.. మిగిలిన వారికి వైద్య, రక్త పరీక్షలు, మందులు, ఎక్స్‌రే, స్కానింగ్‌పై 50 శాతం రాయితీ ఇస్తున్నామని ఆసుపత్రి ఏవో జొన్నలగడ్డ హనుమకుమార్ చెప్పారు. నామమాత్రపు ఖర్చుతో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ పరీక్షలు చేస్తున్నారు.

ఒక్క రూపాయి తీసుకోలేదు

ఉచితం అని తెలిసి రెండో ప్రసవానికి మూడు నెలల నుంచి ఇక్కడే చూపించుకుంటున్నా. వైద్యశాలలో చేరినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు సొంత మనుషిలా చూసుకున్నారు. ఒక్క రూపాయి తీసుకోలేదు. **- దివ్య, పమిడిముక్కల**

తక్కువ ఖర్చుతో సమస్య పరిష్కారం

ఏడేళ్లుగా మోకాలు నొప్పికి వేర్వేరు ఆసుపత్రుల్లో చూపించా. మోకాలు మార్పిడికి బయట రూ.2 లక్షలు అడిగారు. ఇక్కడ మాత్రం మందులు, కొన్ని పరీక్షలకు మాత్రమే తీసుకున్నారు. తక్కువ ఖర్చుతో సమస్య తీరింది. **- పి.సూర్యుడమ్మ, మచిలీపట్నం**

దాతల సహకారంతోనే..

పేదలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యానికి దాతల సహకారం తోడై ఆసుపత్రి ఏర్పాటైంది. రోజూ సుమారు 450 మంది చికిత్స పొందుతున్నారు. డయాలసిస్ రోగులకు ఎన్టీఆర్ వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ను కోరగా.. చర్యలు తీసుకున్నారు. మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తాం **- కూచిభొట్ల ఆనంద్, సిలికానాంధ్ర సంజీవని వైద్యాలయం వ్యవస్థాపకులు**

ఉజ్వల భవిష్యత్తుకు ఏఐ దోహదం

జ్యోతి వెలిగిస్తున్న ప్రసాద్, కళాశాల ప్రతినిధులు

తాడు లాగేస్తాం.. సత్తా చూపిస్తాం

కానూరు, న్యూస్‌టుడే : సాంకేతిక విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు సాకారానికి ఏఐ ఎంతగానో దోహదపడుతుందని కోల్‌ఇండియా లిమిటెడ్ మాజీ ఛైర్మన్ పీఎం ప్రసాద్ అన్నారు. శనివారం వీపీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కళాశాలలో సితార్- 2026 టెక్నోఫెస్టివ్ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుత యువతలో ఉన్నత శిఖరాలకు వెళ్లే శక్తి సామర్థ్యాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అపారమైన సామర్థ్యాలను గ్రహించడంతో పాటు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు మాట్లాడుతూ.. సితార్- 2026 కార్యక్రమంలో భాగంగా జరిగిన ప్రాజెక్టు ఎక్స్‌పో, సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థుల ప్రతిభ కనబరిచారన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ కొండపల్లి శివాజీబాబు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3500 మంది విద్యార్థులు సాంకేతిక, సాహిత్య, సాంస్కృతిక పోటీల్లో పాల్గొన్నారని, వారిలో విజేతలకు రూ.4 లక్షల విలువైన నగదు బహుమతులు అందజేశామన్నారు. కార్యక్రమంలో కళాశాల కన్వీనర్ వెల్లంకి నాగభూషణరావు, పద్మనాభరాజు, సి.సుబ్బారావు, పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.

దుర్గమ్మ సేవలో నూతన సీఎస్

సాయిప్రసాద్ దంపతులకు అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న ఈవో శీనానాయక్, దుర్గాప్రసాద్, శివప్రసాదశర్మ

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన జి.సాయిప్రసాద్ కుటుంబ సభ్యులతో దుర్గమ్మను శనివారం దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో శీనానాయక్, ప్రధానార్చకులు దుర్గాప్రసాద్, స్థానాచార్య శివప్రసాదశర్మ ఆయన్ను కలిసి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. దుర్గమ్మ ఆశీస్సులతో రాష్ట్రాభివృద్ధిలో సాయిప్రసాద్ విజయవంతం కావాలని వేదపండితులు ఆశీర్వచనం చేశారు.

పెండ్లి కుమారుడైన నెమలి వేణుగోపాలుడు

ఉత్సవ విగ్రహం వద్ద ఎమ్మెల్యే శ్రీనివాసరావు, ఆలయ అధికారులు, పాలకవర్గం

నెమలి(గంపలగూడెం), న్యూస్‌టుడే : నెమలి వేణుగోపాల స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, సహాయ కమిషనర్ ఎన్.సంధ్య శనివారం ప్రారంభించారు. తొలిరోజు ఉత్సవ విగ్రహాన్ని పెండ్లి కుమారునిగా అలంకరించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఉప ప్రధానార్చకుడు గోపాలాచార్యులు ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహాలను నూతన వస్త్రాలతో అలంకరించారు. సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీటలపై ఆశీనులయ్యే దంపతులతో యాగశాలలో పూజలు చేశారు. ఆలయ మాజీ అధ్యక్షుడు బెల్లం మధుసూదనరావు, మాజీ సభ్యుడు వనమా చినఅనంతరామయ్య, జడ్పీటీసీ మాజీ సభ్యుడు పామర్తి కొండలరావు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఆర్అండ్‌బీ చీఫ్ ఇంజినీర్ వివేకానందరెడ్డి, ఆర్డీవో మాధురి స్వామి వారిని దర్శించుకున్నారు.

శేషవాహన మహోత్సవం నేడు : బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం ఉదయం నవకుంభారోహణ, నిత్యహోమం, సాయంత్రం 5.30 గంటలకు స్వామి వారికి శేషవాహన మహోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు గాంధీ బొమ్మ కూడలిలో వధూవరుల పరిచయ కార్యక్రమం(ఎదురుకోల ఉత్సవం) చేస్తారు.

మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమాజం ఏకమవ్వాలి

దండి మార్చ్ 2.0 ప్లకార్డులు ప్రదర్శిస్తున్న వైబ్రెంట్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్ సభ్యులు

విజయవాడ(విద్యాధరపురం), న్యూస్‌టుడే: మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమాజం ఏకమవ్వాలని వైబ్రెంట్ ఆఫ్ కలాం ఇండియా ఆర్గనైజేషన్ నిర్వాహకులు విజయ్‌కలాం పేర్కొన్నారు. ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా దండి మార్చ్ 2.0 పేరుతో వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఇండియా ఆధ్వర్యంలో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీపై ప్లకార్డులు, త్రివర్ణ పతాకంతో అవగాహనా ప్రదర్శన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతలో దేశభక్తిని పెంపొందించడంతో పాటు మత్తు పదార్థాల వినియోగంతో కలిగే నష్టాన్ని వివరించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 1930లో మహాత్మాగాంధీ నేతృత్వంలో 240 మైళ్ల దండి యాత్ర ద్వారా ప్రజలను ఏకం చేసిన విధంగా దండి మార్చ్ 2.0తో డ్రగ్స్‌పై పోరాటానికి యువతను సన్నద్ధం చేయడమే దీని లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ కన్వీనర్ వంగలపూడి వెంకటేశ్వరరావు, ఇన్‌ఛార్జి సుధీర్, తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

సీజేఐ పర్యటన ఏర్పాట్ల పరిశీలన

ఫంక్షన్ హాల్‌లో ఏర్పాట్లు పరిశీలిస్తున్న సీపీ రాజశేఖరబాబు ఇతర అధికారులు

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం విజయవాడ పర్యటన సందర్భంగా.. బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు మరోసారి పరిశీలించారు. లోక్‌భవన్, హోటల్ నోవాటెల్, పటమటలోని ఫంక్షన్ హాల్‌ను పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. పార్కింగ్ ప్రదేశాలు పరిశీలించి, ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

4న వర్సిటీ అంతర్ కళాశాలల నెట్‌బాల్ పోటీలు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: స్థానిక ఎస్సార్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన కృష్ణా విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల నెట్‌బాల్ పోటీలు, వర్సిటీ జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తామని పోటీల కార్యనిర్వాహక కమిటీ ఛైర్‌పర్సన్, కళాశాల ప్రిన్సిపల్ కె.భాగ్యలక్ష్మి తెలిపారు. ఆసక్తి గల కళాశాలల జట్లు మూడు సెట్ల అర్హతా పత్రాలు, క్రీడాకారుల గుర్తింపు కార్డులతో ఈ నెల 4వ తేదీ ఉదయం 8 గంటల్లోపు పోటీల కార్యనిర్వాహక కార్యదర్శి, కళాశాల వ్యాయామ విద్యా విభాగాధిపతి డి.యుగంధర్‌కు రిపోర్టు చేయాలన్నారు. వ్యక్తిగతంగా ఎంపిక పోటీలో పాల్గొనే క్రీడాకారులు అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు తగు అర్హతా పత్రాలతో హాజరవ్వాలన్నారు. వివరాలకు ఫోన్ 94401 96634 నంబరులో సంప్రదించాలన్నారు.

విశ్రాంత న్యాయమూర్తుల రాష్ట్ర సంఘం ఎన్నిక ఏకగ్రీవం

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే : నగరంలోని ప్రభుత్వ అతిథి గృహ ఆవరణలోని కార్యాలయాల సముదాయంలో శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంత న్యాయమూర్తుల సంఘం సమావేశం నిర్వహించారు. సంఘం ప్రెసిడెంట్ ఎం.లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. సంఘం నూతన కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా విరూపాక్ష దత్తాత్రేయ గౌడ, ఉపాధ్యక్షులుగా టి.వేణుగోపాలరావు, కె.సుధామణి, ప్రధాన కార్యదర్శిగా ఎస్.రజని, కార్యదర్శులుగా ఆర్.జె.విశ్వానాథం, ఎ.లక్ష్మి, కోశాధికారిగా ఎ.హజారత్‌రావు ఎన్నికయ్యారు. కార్యనిర్వాహక సభ్యులుగా కె.సూర్యారావు, బి.బి.నాగేంద్రరావు, ఎ.వర ప్రసాదరావు, ఎన్.రమేష్‌బాబు, కె.కృష్ణమూర్తి, జె.శ్రీలక్ష్మి, వి.శ్రీరామచంద్రమూర్తి, పి.ప్రభాకర్ ఎన్నికయినట్లు సంఘ అధ్యక్షుడు దత్తాత్రేయ గౌడ్ తెలిపారు.

'మెడికల్ మాఫియా నియంత్రణలో ప్రభుత్వాల విఫలం'

లెనిన్‌కూడలిలో రామకృష్ణ, శంకర్, కోటేశ్వరరావు తదితరుల నిరసన

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : విచ్చలవిడిగా రెచ్చిపోతున్న మెడికల్ మాఫియాను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం లెనిన్ కూడలిలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సామాన్యులు తమ సంపాదనలో అత్యధికభాగం విద్య, వైద్యంపై ఖర్చు చేస్తున్నారని చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే విచ్చలవిడిగా మందులు రాయడం, అవసరం లేకపోయినా పరీక్షా కేంద్రాలకు పంపి దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రంగంలో నిర్వహించాల్సిన మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌కు అప్పగించడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే భూములు కొని, భవనాలు నిర్మించి.. రెండేళ్ల పాటు జీతాలు కూడా చెల్లిస్తామనడం దారుణమన్నారు. ప్రైవేట్ వ్యక్తులు దోచుకుంటుంటే.. ప్రభుత్వం అండగా ఉండడం సిగ్గుచేటన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు దోనేపూడి శంకర్ మాట్లాడుతూ.. 'ఆపరేషన్ గరుడ' పేరుతో గత ఏడాది పెద్ద ఎత్తున దాడులు చేసి. . కేవలం అవనిగడ్డలోని ఒక దుకాణంపైనే చర్యలు తీసుకున్నారని విమర్శించారు. ఇటీవల సత్యనారాయణపురంలోని ఒక దుకాణంపై దాడులు చేశారని.. ఏం చర్యలు తీసుకున్నారో చెప్పలేదన్నారు. సీపీఐ నగర కార్యదర్శి జి..కోటేశ్వరరావు మాట్లాడుతూ.. వైద్యరంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడం దుర్మార్గమన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లంక దుర్గారావు, ఆర్.రవీంద్ర, ఎస్.వెంకట సుబ్బయ్య, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

ఫిజిక్ పోటీలకు 'కేఆర్‌యూ' జట్టు పయనం

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి 5వ తేదీ వరకు జరిగే అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల పురుషుల బెస్ట్ ఫిజిక్ పోటీలో తలపడే కృష్ణా వర్సిటీ జట్టు శనివారం నగరం నుంచి పయనమైందని వర్సిటీ జట్టు ఎంపిక కమిటీ ఛైర్‌పర్సన్ మేకా రమేష్ తెలిపారు. జట్టులో సీహెచ్ దినేష్‌రెడ్డి (నలంద డిగ్రీ కళాశాల, విజయవాడ), ఎం.దినేష్, సీహెచ్ గోపీచంద్ (పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, విజయవాడ), డి.చంద్రమౌళి (కేబీఎన్ కళాశాల, విజయవాడ) స్థానం సాధించారు. ఈ జట్టుకు బి.మణి ప్రకాష్ (ఆంధ్రా లయోలా కళాశాల)కోచ్‌గా నియమితులయ్యారు. ఎంపికైన క్రీడాకారులకు మేకా రమేష్ స్పోర్ట్స్ కిట్‌ను బహూకరించారు. మెరుగైన ప్రతిభను ప్రదర్శించి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వర్సిటీ జట్టు ఎంపిక కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి టీవీబీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

(c) eenadu

స్థానికుల ఉపాధికి పెద్దపీట

బ్లూజెట్ హెల్త్‌కేర్ శంకుస్థాపనలో మంత్రి లోకేశ్

రాంబిల్లి, అచ్యుతాపురం న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. నిరుద్యోగ యువతకు భరోసా కల్పించేలా స్థానికుల ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తామని మంత్రి

మ్యాప్ ద్వారా వివరాలు తెలుసుకుంటున్న లోకేశ్

నారాలోకేశ్ పేర్కొన్నారు. రాంబిల్లి మండలంలోని సీతపాలెంలో ప్రముఖ ఫార్మాకంపెనీ 'బ్లూజెట్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్' కంపెనీ ఏర్పాటుకు శనివారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దేశంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం రాష్ట్రానికి తెచ్చుకున్నామని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పరిశ్రమల నిర్మాణానికి స్థానికులు సహకరించాలని కోరారు. బ్లూజెట్ పరిశ్రమ యాజమాన్యం రెండేళ్లలో కంపెనీ నిర్మాణం పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభిస్తుందని చెప్పారు.

ఎంపీ సి.ఎం. రమేశ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ యువ రాష్ట్రంగా తయారవుతోంది. మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో వేగంగా పారిశ్రామికాభివృద్ధి జరుగుతోందన్నారు. పీఎం మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

★ ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. పెట్టుబడులకు ఏపీ అనువైన రాష్ట్రం. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాలనూ సమానంగా ముందుకు తీసుకెళ్తుంది. కూటమిపై నమ్మకంతోనే.. కంపెనీలు వరుస కడుతున్నాయి. అనకాపల్లి కంపెనీలకు అనువైన జిల్లా. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ రాష్ట్రాన్ని గ్రోత్ ఇంజన్‌గా తీర్చిదిద్దుతున్నారు.

★ బ్లూజెట్ హెల్త్‌కేర్ మేనేజింగ్ డైరెక్టర్ శివెన్ అరోరా మాట్లాడుతూ.. ఏపీలో యూనిట్ ఏర్పాటుకు అన్ని ప్రభుత్వ వ్యవస్థలు తమకు ఎంతగానో సహకరించాయని తెలిపారు. బ్లూజెట్ సంస్థ రాష్ట్రంలో పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు.

బ్లూజెట్ కంపెనీ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులతో మంత్రి లోకేశ్

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్లతో ముఖాముఖి: జిల్లాలోని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్లతో మంత్రి నారా లోకేశ్ సభావేదిక వద్ద ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మొబైల్‌లో సోషల్ మీడియాను అధికంగా అనుసరిస్తున్నారని.. ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను వారికి చేరేలా చేయాలన్నారు. కూటమి ప్రభుత్వ పనితీరు గురించి అడిగితెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా సూచనలు ఏమైనా ఉంటే తెలపాలని కోరారు.

వైజ్ఞానిక సందడి

జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. వైజ్ఞానిక నమూనాలతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అనకాపల్లి ప్రశాంతి నికేతన్‌లో భారీస్థాయిలో విద్యార్థులు పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, నెహ్రూచౌక్ (అనకాపల్లి)

నివురుగప్పిన ముప్పు

అనకాపల్లి పట్టణం, నక్కపల్లి, న్యూస్‌టుడే

స్థానికంగా ఉపాధి, ఉదయం వెళితే సాయంత్రానికి ఇంటికి వచ్చేయచ్చు.. అనేది అమాయక కూలీల ఆలోచన.

తక్కువ కూలికే వస్తారు. అనుమతుల గురించి ఎప్పుడో.. ఎవరో గానీ అడగరు.. అనేది బాణసంచా తయారీ యజమానుల భావన.

వెరసి చిన్నపొరపాటు జరిగినా నిండు ప్రాణాలు సమాధవుతున్నాయి. అమాయక ప్రాణాలు బలవుతున్నాయి.

కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా పేలుడులో శనివారం భారీ విస్ఫోటం జరిగి 20 మంది ప్రాణాలు బలయ్యాయి. బాణసంచా కేంద్రంలో పేలుడు అన్న మాట జిల్లా ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ఎందుకంటే గతేడాది కోటవురట్లలోని బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తాలూకు విషాద జ్ఞాపకాలు ఇంకా జిల్లా ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. మళ్లీ పక్కనే ఉన్న కాకినాడ జిల్లాలో అదేతరహా విషాదం పునరావృతం కావడం అందరినీ కలచివేసింది. బాణసంచా తయారీ కేంద్రాల నిర్వహణలో వైఫల్యాలే ఇలాంటి ఘోర విపత్తుకు కారణమవుతున్నాయి.

» జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నంలో మూడు చొప్పున.. ఎలమంచిలి, సబ్బవరంలలో రెండు బాణసంచా తయారీ కేంద్రాలు ఉన్నాయి. చోడవరం, దేవరాపల్లి, సబ్బవరంలో అనధికార తయారీ కేంద్రాలు ఉండేవని.. వాటిని మూసేశామని అధికారులు చెబుతున్నారు. బాణసంచా తయారీ కేంద్రాలకు ఏడాదికి మాత్రమే అనుమతులు ఇస్తారు. దీన్ని పునరుద్ధరించుకోవాలి. వీటిని పట్టించుకోని నిర్వాహకులు అనుమతులు లేకుండానే కేంద్రాలను నిర్వహిస్తున్నారు.

బాణసంచా తయారీ కేంద్రంలో తనిఖీ చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

» నర్సీపట్నంలో మూడు బాణసంచా తయారీ కేంద్రాలకు అగ్నిమాపక శాఖ అనుమతులు లేవు. ఎలమంచిలిలో ఓ కేంద్రానికి మాత్రమే అగ్నిమాపక అనుమతి ఉంది. ఒక షెడ్డులో ఇద్దరు మాత్రమే పనిచేయాల్సి ఉండగా 10 మంది కంటే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. భారీ విస్ఫోటనాలకు వాడే బాణసంచా తయారీకి శిక్షణ అవసరం. ఎలాంటి శిక్షణ లేకుండానే కొన్ని కేంద్రాల్లో కార్మికులు పనిచేస్తున్నారు.

» కోటవురట్ల సమీపాన కైలాసపట్నం కేంద్రంలో గతేడాది భారీ పేలుడు అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రతి మూడునెలలకు ఒకసారి తనిఖీ చేసి నివేదికను నివేదికను సమర్పించాలి. కానీ తనిఖీలు తూతూమంత్రంగా జరుగుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కొరవడిన శిక్షణ

బాణసంచా తయారీ కేంద్రాల నిర్వాహకులు ఎక్కువగా మహిళా కూలీలను వినియోగిస్తుంటారు. ముప్పు ఎదురైతే ఎదుర్కొనేలా వీరికి కనీస అవగాహన కల్పించడం లేదు. కోటవురట్ల మండలంలో గతేడాది పేలుడు సంభవించిన రాజుపాలెం కేంద్రంలో మంటలను ఆర్పేలా నీటి వ్యవస్థను, దగ్గర్లో ఇసుక బక్కెట్లు, అగ్నిమాపక సిలెండర్లు పెట్టారు. కానీ వీటిని వినియోగించి ఎలా మంటలు ఆర్పాలన్నది ఎవరికీ అవగాహన లేకపోవడమే ఎక్కువ నష్టానికి కారణమైంది. దీనికితోడు అనుమతికి మించి మందుగుండు నిల్వ చేయడంతో ప్రమాద తీవ్రత పెరుగుతోంది.

▶▶ **తనిఖీలు చేపడుతున్నాం:** బాణసంచా తయారీ కేంద్రాల్లో కమిటీ సభ్యులతో కలిసి ప్రతి మూడునెలలకు ఒకసారి తనిఖీలు చేసి నివేదికను పంపుతున్నాం. నర్సీపట్నంలో మూడు, ఎలమంచిలిలో ఒక కేంద్రానికి అగ్నిమాపక శాఖ అనుమతులు లేవు. ఈ కేంద్రాల్లో నిబంధనలు అమలు చేయాలి.
– ఆర్.వెంకట రమణ, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి

భద్రత మరిచితివి... తాళం వేసితివి!

లగేజీ తీసుకువెళ్లే ఆటోలో ప్రయాణికులను ఎక్కించడమే తప్పు. ఈ ఆటోవాలా వెనుకభాగంలో పదిమందిని కూర్చోబెట్టి... ఆపై తలుపునకు తాళం వేశాడు. జాతీయ రహదారిపై రయ్యిమంటూ దూసుకుపోయాడు. ఏదైనా జరగకూడని ప్రమాదం జరిగితే లోపల ఉన్న వారి పరిస్థితి ఏంటనే ఆలోచన సైతం చేయకపోవడం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమే. తాళం వేసి భద్రత మరిచిన చందంగా ఉన్న ఇలాంటి ప్రయాణాలకు అడ్డుకట్ట వేయాల్సిందే. ఈ దృశ్యం 'న్యూస్‌టుడే' కెమెరాకు చిక్కింది.

– పాయకరావుపేట, న్యూస్‌టుడే

రంజాన్ వేళలు



ఇఫ్తార్: ఆదివారం సాయంత్రం 6:07 గం॥లకు
సహరి: సోమవారం తెల్లవారుజాము 5:00 గం॥లకు

యంత్రాంగమా.. యంత్రమెక్కడ?

అనకాపల్లి, న్యూస్‌టుడే

మునగపాకకు చెందిన రైతు మారిశెట్టి అప్పలనాయుడు బ్యాటరీ స్ప్రేయర్ తీసుకోవాలని భావించాడు. ఈ మేరకు వ్యవసాయశాఖ సిబ్బందిని సంప్రదిస్తే.. ప్రభుత్వానికి నివేదిక పంపామని.. ఇంకా అనుమతులు రాలేదని తెలిపారు. దీంతో మరో రైతు నుంచి అద్దెకు తీసుకొని చెరకు తోటకు మందు పిచికారీ చేశాడు.

హ్యాండ్ స్ప్రేయర్‌తో పురుగుమందు పిచికారీ

వ్యవసాయంలో కూలీల ఖర్చు సమస్యగా మారింది. వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే యాంత్రీకరణ జరగాలని వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విత్తు నుంచి కోత వరకు ప్రతి దశలోనూ యంత్రాల అవసరం ఉంది. అందుకే ప్రభుత్వాలు వీటి కొనుగోలుకు రాయితీలు అందించి ప్రోత్సహిస్తున్నాయి. రొటావేటరు, పవర్ వీడరు, పవర్ టిల్లర్, కల్టివేటర్, స్ప్రేయర్ వంటి అనేక పరికరాలను రైతులకు 40 నుంచి 60 శాతం రాయితీపై అందిస్తున్నారు. ఏటా ఖరీఫ్ సమయంలో దరఖాస్తు చేసుకుంటే రబీ నాటికి అందించేవారు. ఈసారి రబీ ముగిసిపోతున్నా ఇంతవరకు పరికరాలు అందివ్వలేదు.

▶▶ **జిల్లాకు 1,011 పరికరాలు:** గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 6.25 కోట్ల విలువైన 1,011 యంత్ర పరికరాలును రైతులకు అందించింది. వీటిలో పవర్ టిల్లర్ నుంచి ట్రాక్టరుతో నడిచే వివిధ వ్యవసాయ పరికరాలను అందించింది. రాయితీగా 40 శాతం అంటే రూ. 2.50 కోట్లు అందించారు. రాయితీ పోనూ మిగిలినది రైతులు చెల్లించారు. రాయితీ డబ్బును సదరు కంపెనీలకు నేరుగా ప్రభుత్వమే చెల్లించింది.

▶▶ **అద్దె యంత్రాలే దిక్కు:** జిల్లాలోని చిన్న, సన్నకారు రైతులు అద్దె యంత్రాలపై ఆధారపడుతున్నారు. కొన్నింటిని రోజువారీ.. మరికొన్నింటిని గంటల లెక్కన అద్దెకు ఇస్తున్నారు. రబీ సీజన్‌లో వేసిన వరి, మినుము, పెసర, మొక్కజొన్న వంటి పంటలకు మందుల పిచికారీ యంత్రాల అవసరం అవుతుంది. కొందరు ఖరీఫ్‌కు భూములు సిద్ధం చేసేందుకు దుక్కులు చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా యంత్రాలు అందిస్తుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

★ దీనిపై జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి ఎం.ఆశాదేవిని వివరణ కోరగా ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు ఇంకా రాలేదన్నారు.

ఇస్రోకు వెళ్దాం.. విజ్ఞానం పెంచుకుందాం

కలెక్టరేట్, న్యూస్‌టుడే: అంతరిక్షంపై ఆసక్తి ఉండి.. ఖగోళ శాస్త్రవేత్తగా దేశఖ్యాతిని పెంపొందించాలని ఆకాంక్షిస్తున్న బాలమేధావులకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అవకాశం కల్పిస్తోంది. యువ విజ్ఞాని కార్యక్రమం (యువిక-2026) పేరుతో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనుంది. 9వ తరగతి విద్యార్థులకు అవకాశం కల్పిస్తుంది. అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో వందకిపైగా ప్రయోగాలు పూర్తి చేసుకుంది. దీంతో ప్రపంచం చూపు ఇస్రోపై పడింది. ఈ విజ్ఞానాన్ని, ఇస్రో చేపడుతున్న అంతరిక్ష ప్రయోగాలను విద్యార్థుల్లో పెంపొందించి వారిలో స్ఫూర్తి నింపడానికి ముందడుగు వేసింది.

➤ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 2026 జనవరి 1 నాటికి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50 శాతం, గ్రామీణ విద్యార్థులకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది. ఆన్‌లైన్ క్విజ్, జిల్లా, రాష్ట్ర జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ చూపితే పది శాతం, క్రీడలు, ఒలింపియాడ్, ఎన్‌సీసీ, స్కౌట్స్, గైడ్స్ విభాగాల్లో ఉంటే అయిదు శాతం చొప్పున ప్రాధాన్యం ఇస్తారు.

➤ **7 కేంద్రాల్లో అవకాశం:** దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఇస్రో ఏడు కేంద్రాల్లో చేపడుతోంది. తిరువనంతపురం (కేరళ), శ్రీహరికోట (ఏపీ), డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), అహ్మదాబాద్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణ), షిల్లాంగ్ (మేఘాలయ), మహేంద్రగిరి (ఒడిశా) వంటి ఇస్రో కేంద్రాలను విద్యార్థులు సందర్శించి అంతరిక్ష పరిశోధలను వీక్షించొచ్చు. ఎంపికైన విద్యార్థులకు అన్నీ ఉచితంగానే ఇస్రో కల్పిస్తుంది. ప్రయాణం దగ్గర నుంచి భోజనం, వసతి సౌకర్యాలను అందిస్తుంది. మే నెలలో 14 రోజులపాటు ఇస్రోకు చెందిన స్పేస్ కేంద్రాలకు తీసుకువెళ్తారు. అక్కడ వింతలు, విశేషాలు, ప్రయోగాలు తీరుతెన్నులు వంటి వాటిని వివరిస్తారు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా..

★ ముందుగా జిగ్యాస వెబ్‌సైట్‌లోకి వెళ్లి విద్యార్థి పేరు ఈ-మెయిల్ ఐడీతో రిజిస్టర్ చేసుకోవాలి. మీ ఈ-మెయిల్‌కు వచ్చే లింక్‌పై క్లిక్ చేసి సరిచూసుకోవాలి. లాగిన్ అయిన తరవాత విద్యార్థులు ఆన్‌లైన్ క్విజ్‌లో పాల్గొనాలి. ఇది ఒకసారికి మాత్రమే అవకాశం ఉంటుంది.

★ ఇందులో వచ్చిన మార్కులకు ఎంపికలో 10 శాతం వెయిటేజ్ ఉంటుంది. క్విజ్ పూర్తయ్యాక వ్యక్తిగత వివరాలు, చదువుకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్ ఫామ్‌లో నింపాలి. అర్హత నిర్ధారించిన ధ్రువపత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.

★ ఫిబ్రవరి 27 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 31 వరకు అవకాశం ఉంది. www.isro.gov.in వెబ్‌సైట్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను వివిధ దశల్లో పరిశీలన చేపట్టి అర్హులైన విద్యార్థుల మొదటి, రెండో ఎంపిక జాబితాలను ఏప్రిల్ 13, 20 తేదీల్లో ఖాళీలు ఆధారంగా ప్రకటిస్తారు. మే 11 నుంచి 22 వరకు యువిక శిక్షణ ఉంటుంది. ఇస్రో వీక్షణలో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందిస్తారు.

జుత్తాడలో పుస్తకాలయం | గ్రామస్థుల కృషితో ఏర్పాటు

చోడవరం, న్యూస్‌టుడే: పుస్తక పఠనంపై ఉన్న ఆసక్తి సొంతంగా గ్రంథాలయం ఏర్పాటుకు పురిగొల్పింది. చోడవరం మండలం జుత్తాడలో పీలా దాలెమ్మ, అప్పలనాయుడు ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గ్రామస్థులు పౌర గ్రంథాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు శనివారం ఈ పుస్తకాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. విశ్రాంత ఉద్యోగులు పీలా సుబ్బారావు, అయ్యగారి సుబ్బరాయుడు గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేసిన వారిలో ఉన్నారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఉపయుక్తంగా ఉండేలా పుస్తక భాండాగారం ఏర్పాటు ముదావహమన్నారు. సుమారు రూ. 3.5 లక్షల విలువ చేసే పుస్తకాలను అందజేసిన ట్రస్టు ప్రతినిధులను అభినందించారు. వీటిని భద్రపరిచేందుకు అవసరమైన ర్యాకులను సమకూర్చేందుకు రత్నం మెస్ నిర్వాహకుడు పీలా గణేష్ ముందుకొచ్చారు. పీఏసీఎస్ అధ్యక్షుడు దొడ్డి రామారావు, జడ్పీటీసీ పూర్వ సభ్యుడు కనిశెట్టి సన్యాసిరావు, దొడ్డి నాయుడు, కొణతాల నాయుడు, బొడ్డేడ శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

దాత అందజేసిన పుస్తకాలతో గ్రామ పెద్దలు, విద్యార్థులు

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..!

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదికైన 'ఈనాడు పెళ్లి పందిరి' అన్ని కులాల అవివాహిత వైద్యుల కోసం ఉచిత ప్రొఫైల్, రిజిస్ట్రేషన్ నిర్వహిస్తోంది. అక్కయ్యపాలెంలోని 'ఈనాడు' కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ★ వివాహం కోసం ఎదురు చూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (ఆదివారం, మార్చి 01న) ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పాల్గొని ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ★ మరిన్ని వివరాలకు 9154918858, 8008621414 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. ఫోన్ లేదా యాప్ ద్వారా కూడా ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బయోడేటా, ఫొటోలను పైన తెలియజేసిన వాట్సాప్ నంబర్లకు పంపవచ్చు. – న్యూస్‌టుడే, విశాఖపట్నం

నేడు అన్ని కులాల అవివాహిత వైద్యులకు 'ఈనాడు పెళ్లిపందిరి' ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

EXPANDING REAL ESTATE GROUP
REQUIRED
❖Sr. LAND AGENTS
❖MARKETING TEAMS / ASSCOCIATES
Attractive Commissions + Growth Opportunity. Experienced / Aggressive Freshers Welcome
7997996785
VIZAG / VIJAYANAGARAM / SRIKAKULAM

అందుబాటులోకి రెండు కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ రెండు కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్ల సేవల్ని ప్రవేశపెడుతున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.పవన్‌కుమార్ తెలిపారు. ★ విశాఖ-కొల్లాం(18501/02): మంగళవారం ఉదయం 8.20 గంటలకు విశాఖలో బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 2.50 గంటలకు కొల్లాం చేరుతుంది. బుధవారం సాయంత్రం 5.20 గంటలకు కొల్లాంలో తిరిగి బయలుదేరి మర్నాడు రాత్రి 11 గంటలకు విశాఖ వస్తుంది. ★ చర్లపల్లి-షాలిమార్ అమృత్‌భారత్ (17065/66): మంగళవారం ఉదయం 7.15 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి సాయంత్రం 7.53 గంటలకు దువ్వాడ చేరుకొని, మర్నాడు ఉదయం 11.20 గంటలకు షాలిమార్‌కు చేరుకుటుంది. ప్రతి బుధవారం మధ్యాహ్నం 12.50 గంటలకు షాలిమార్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 5.55 గంటలకు దువ్వాడ, అదేరోజు సాయంత్రం 7 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

పొలిటికల్ టీం (ఏపీ లయన్స్), టీసీఏ లెవెన్ జట్ల క్రీడాకారులతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

సందడి చేస్తున్న బుల్లితెర నటీమణులు

సెలబ్రిటీల జోరు.. క్రికెట్ హోరు

నగరంలో సందడిగా టీసీసీఎల్ మ్యాచ్‌లు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రెండు రోజుల పాటు జరగనున్న తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (టీసీసీఎల్)

బ్యాటింగ్ చేస్తున్న ఎమ్మెల్యే గంటా

మ్యాచ్‌లు శనివారం ప్రారంభమయ్యాయి. అభిమానుల కేరింతలు, తారల తళుకుల మధ్య అక్కడ సందడి వాతావరణం నెలకొంది. పదునైన బంతులతో బౌలర్లు విరుచుకుపడగా కళ్లు చెదిరే షాట్లతో బ్యాటర్లు ఆకట్టుకున్నారు. నువ్వా నేనా అన్నట్టు సాగిన మూడు మ్యాచ్‌లు ఆద్యంతం ఉత్సాహంగా సాగాయి.

★ ఆరంభ మ్యాచ్‌లో ఎన్ఎం స్పేసెస్ ఎలెవెన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. రాంపటేల్ (90), ఎస్.ఎస్.భరత్‌కుమార్ (38) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన టీవీ టైగర్స్ 18 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. రాంయశ్వంత్ (63). ఎన్ఎం స్పేసెస్ ఎలెవెన్ జట్టు బౌలర్లు రాజీవ్‌పోరండ్ల 3 వికెట్లు, రాంపటేల్ 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రాంపటేల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

★ మధ్యాహ్నం ప్రారంభమైన రెండో మ్యాచ్‌లో టీవీ కింగ్స్, పోలీసు వారియర్స్ తలపడ్డాయి. టీవీ కింగ్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయగా 20 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. పోలీసు వారియర్స్ 15.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

★ మూడో మ్యాచ్‌లో టీసీఏ ఎలెవెన్, పొలిటికల్ టీమ్ (ఏపీ లయన్స్)తో తలపడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పొలిటికల్ టీం (ఏపీ లైన్స్) 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 112 పరుగులు చేసింది. అనంతరం టీసీఏ ఎలెవెన్ 8.4 ఓవర్లలో 114 పరుగులు చేసి అలవోకగా విజయం సాధించింది. టీసీఏ జట్టులో సినీ నటులు సుధీర్‌బాబు (38), సుశాంత్ (34) రాణించారు. పొలిటికల్ జట్టులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌బాబు, సుందరపు విజయకుమార్ తదితరులున్నారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మ్యాచ్ తిలకించారు.

బౌలింగ్ చేస్తున్న సంగీత దర్శకుడు తమన్, ఎమ్మెల్యే సుందరపు

(c) eenadu

పేదల అభ్యుదయమే ధ్యేయం: ఎంపీ

కశింకోట, న్యూస్‌టుడే: పేదల అభ్యుదయమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. కశింకోటలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణతో కలిసి పంపిణీ చేశారు. ఈసందర్భంగా రోగి సహాయ నిధి కింది నలుగురికి రూ.3.22 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్, భాజపా జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, కూటమి నాయకులు వేగి గోవిందరావు, సిదిరెడ్డి శ్రీనివాసరావు, కాండ్రంగుల సతీష్, పెదపాటి కళ్యాణ్, పెంటకోట సుబ్బలక్ష్మి, తాకాశి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కశింకోటలో వృద్ధురాలికి పింఛను అందజేస్తున్న ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద తదితరులు

2,33,077 మందికి రూ. 97 కోట్ల పంపిణీ

కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో 24 మండలాలతోపాటు అనకాపల్లి జీవీఎంసీ, నర్సీపట్నం, ఎలమంచిలి మున్సిపాలిటీల పరిధిలో శనివారం తొలిరోజు 2,32,077 మందికి సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి రూ.97 కోట్ల మేర పింఛను నగదు పంపిణీ చేపట్టారని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శచీదేవి పేర్కొన్నారు. మిగిలిన 21910 మంది సోమవారం స్వగ్రామం, స్వగ్రామాల వద్దకు వెళ్లి పింఛను నగదు తీసుకోవచ్చన్నారు. అందరికీ పింఛను అందిస్తామన్నారు.

తెదేపా కార్యాలయంలో ప్రజా దర్బార్

ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి లోకేశ్

విశాఖపట్నం, న్యూస్‌టుడే: నగర పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో శనివారం 82వ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి ఆయన వినతిపత్రాలను స్వీకరించారు. అర్జీలు ఇచ్చిన వారితో ఆప్యాయంగా మాట్లాడిన మంత్రి ఆయా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమగ్ర శిక్షలో పని చేస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయులను పూర్తిస్థాయి వేతన స్కేల్ వర్తింపజేయాలని అనకాపల్లి జిల్లాకు చెందిన నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఫార్మసీలో మాస్టర్స్ చేసిన తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని విశాఖకు చెందిన వి.యామిని కోరారు.

★ అనకాపల్లి జిల్లా సీతపాలెం భూ నిర్వాసితులకు పునరావాసం, నష్ట పరిహారంతో పాటు స్థానికులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి లక్ష్మీదేవిపేటలోని దుర్గాదేవి అమ్మవారి ఆలయ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆలయ సొసైటీ ప్రతినిధులు కోరారు.

దివ్యాంగుడి వినతిని పరిశీలిస్తున్న మంత్రి లోకేశ్

★ పరవాడ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు పీలా దిలీప్‌కుమార్ తమ ఇంటిని అక్రమంగా ధ్వంసం చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని పి.సతీష్‌కుమార్ మంత్రికి విజ్ఞప్తి చేశారు. మంత్రి లోకేశ్‌ను పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం తెదేపా అధ్యక్ష, కార్యదర్శులు చోడె వెంకట పట్టాభిరామ్, లొడగల కృష్ణ కలిశారు.

పరీక్షల భయాన్ని తరిమికొట్టేయండి..!

పదో తరగతి విద్యార్థుల కోసం ఉచిత వెబినార్ 1న

ఈనాడు ప్రతిభ | శ్రీచైతన్య

ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో కీలకం. చదువుల్లో విద్యార్థి సామర్థ్యానికి టెన్త్ క్లాస్ ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. అందుకే పదో తరగతి వార్షిక పరీక్షలనగానే విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. అధిక మార్కులు సాధించాలనే లక్ష్యంతోపాటు తమపై తల్లిదండ్రులకు ఉండే అంచనాలను అందుకోవాలనే తపన ఒత్తిడిని పెంచేస్తుంది. పరీక్ష తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ కొందరిలో భయం పెరిగి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంటుంది. ఇలాంటి అనవసర భయాలను, ఆందోళనలను పోగొట్టి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు, 'ఈనాడు-ప్రతిభ' సంయుక్తంగా ఉచిత వెబినార్ నిర్వహిస్తున్నాయి. పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో వివరిస్తూ, అత్యుత్తమ మార్కులు సాధించడానికి ఈ వెబినార్ మార్గదర్శనం చేస్తుంది. ప్రముఖ సబ్జెక్టు నిపుణులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తక్కువ సమయంలో సిలబస్‌ను ఏ విధంగా రివిజన్ చేయాలో తెలియజేస్తారు. పరీక్షల భయాన్ని పోగొట్టి, మానసిక స్థితిని స్థిరపరిచేందుకు సైకాలజిస్టులు సూచనలు చేస్తారు. గత ఏడాది టాపర్లుగా నిలిచిన విద్యార్థులు తమ అనుభవాలను వివరించి స్ఫూర్తిని నింపుతారు. టెన్త్ విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఈ వెబినార్‌ను ఉపయోగించుకోవచ్చు.

ఇదిగో ఈ అంశాలపైనే సూచనలు

- యాక్టివ్ రీకాల్, మైండ్ మ్యాపింగ్ ద్వారా క్లిష్టమైన అంశాలను ఎలా గుర్తుంచుకోవాలి
- గణితం, సైన్స్‌లో స్కోరింగ్ పాయింట్లు, ప్రజెంటేషన్ టిప్స్
- ఏకాగ్రతను పెంచే చిన్న చిన్న వ్యాయామాలు.
- పరీక్ష గదిలో టైం మేనేజ్‌మెంట్.
- ఆరోగ్యం, ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
- విద్యార్థులు అడిగే సందేహాలకు నిపుణుల సమాధానాలు.

జూమ్ మీటింగ్, యూట్యూబ్ లైవ్, ఈనాడు.నెట్ ద్వారా వెబినార్‌లో జాయిన్ కావచ్చు

వెబినార్ తేదీ: మార్చి 1, 2026 (ఆదివారం)
సమయం: ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు

జూమ్ మీటింగ్ కోసం... యూట్యూబ్ లైవ్ కోసం...

Join from PC, Mac, iPad, or Android:
Zoom - https://hov.to/b2c7ec22
Youtube Live - https://hov.to/d4ce0f1a
Zoom ID - 953 5694 9081 Passcode: 115422

పీఆర్సీ నష్టాన్ని భర్తీ చేయాలి

నక్కపల్లి, న్యూస్‌టుడే: గత ప్రభుత్వం ఉపాధ్యాయులకు అమలు చేసిన రివర్స్ పీఆర్సీ నష్టాన్ని కూటమి ప్రభుత్వం భర్తీ చేసి నూతన పీఆర్సీ ప్రకటించాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు కోరారు. రమణయ్యపేట ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు చిరికి అచ్చిబాబు ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమంలో శనివారం పాల్గొన్న ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఐఆర్ ప్రకటించాలని, సీపీఎస్ రద్దు చేయాలని, ఉద్యోగులకు బీమాతో కూడిన ఆరోగ్య కార్డులు ఇవ్వాలని, ఏకీకృత సర్వీస్ నిబంధనలు వచ్చే ఏడాది అమలులోకి తేవాలని కోరారు. పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు డి.గోవింద్, జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ పెద్దినాయుడు, మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు టి.వి.రమణ, ప్రగడ శివాజీ తదితరులు పాల్గొన్నారు.

హోంగార్డ్ రోజా నిజాయతీ

చీపురుపల్లి (గ్రామీణం), న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా చీపురుపల్లి ప్రాంతీయాసుపత్రి వద్ద సీఎం పర్యటన బందోబస్తుకు వచ్చిన సీఐ ఎస్.సోమరాజు శనివారం తన ఫోన్ జారవిడుచుకున్నారు. పక్కనే ఉన్న పాలకొండ ఏఎస్పీ సురేష్‌ఖరే చరవాణికి పలు మార్లు డయల్ చేసినప్పటికీ దొరకలేదు. అక్కడకు సమీపంలో విధుల్లో ఉన్న వంగర పోలీస్ స్టేషన్ హోంగార్డు బి.రోజాకు కనిపించడంతో ఆయనకు అందజేశారు. ఆమె నిజాయతీని మెచ్చుకుని, అభినందించారు.

సీఐ సోమరాజుకు ఫోన్ అందజేస్తున్న హోంగార్డ్ రోజా

పండుగప్ప పడితే పండగే!

పూడిమడక తీరంలో శనివారం చేపలవేటకు వెళ్లిన మత్స్యకారులకు ఎక్కువ ధర పలికే పండుగప్ప, ఒబుంపార రకాల చేపలు గేలానికి చిక్కాయి. వలలకు కన్నుల పండుగా పట్టుబడ్డాయి. సముద్రం ప్రశాంతంగా ఉండే సమయంలో టన్నుల కొద్దీ కన్నులు పడతాయని మత్స్యకారులు చెబుతున్నారు. - న్యూస్‌టుడే, అచ్యుతాపురం

దేవరాపల్లి, న్యూస్‌టుడే: అనకాపల్లి డివిజన్ వ్యాప్తంగా ఇంటి పన్ను బకాయిలు రూ.10.54 కోట్లు ఉన్నాయని డివిజన్ అభివృద్ధి అధికారిణి (డీడీఓ) మంజులావాణి చెప్పారు. దేవరాపల్లి మండలంలో శనివారం పర్యటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 7.26 కోట్లు, పాత బకాయిలు రూ. 3.28 కోట్లు వసూలు కావాల్సి ఉందన్నారు.

గ్రామాభివృద్ధి అధికారి అనంత ఉమాదేవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డీడీఓ మంజులవాణి

ఇంటి పన్ను బకాయిలు రూ. 10.54 కోట్లు

గృహేతర పన్ను బకాయిలు రూ. 73.69 లక్షలు ఉన్నట్లు వెల్లడించారు. వీటన్నింటినీ మార్చి నెలాఖరులోగా వసూలు చేయాలని ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, గ్రామాభివృద్ధి అధికారులను ఆదేశించారు. స్థానిక కూరగాయల మార్కెట్‌లో ఆసీలు వేలం బకాయి రూ.లక్షల్లో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వేలం గడువు ముగుస్తున్నా పాటదారు చెల్లించాల్సిన రూ. 12 లక్షల్లో ఇంకా రూ.9 లక్షలు బకాయి ఉండటమేంటని ఈవో అనంత ఉమాదేవిని ప్రశ్నించారు. రెండో మార్కెట్ ఆసీలు పాటదారూ రూ.లక్షల్లో బకాయిలు చెల్లించాల్సి ఉండటంతో వారిద్దర్నీ పిలిచి మాట్లాడారు. నెలాఖరులోగా చెల్లించకపోతే బ్లాక్‌లిస్టులో పెట్టడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదుకు వెనకాడేది లేదని స్పష్టం చేశారు. కాశీపురంలో 130 దుకాణాలు ఉన్నా పంచాయతీ రికార్డుల్లో నమోదు చేయకపోవడంపై పంచాయతీ అభివృద్ధి అధికారిపై మండిపడ్డారు. ఎంపీడీవో సువర్ణరాజు, స్వచ్ఛభారత్ మండల సమన్వయకర్త త్రినాథ్ వెంట ఉన్నారు.

అన్ని రంగాల్లో అభివృద్ధి

కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లా అభివృద్ధిపై కలెక్టరేట్‌లో శనివారం మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం నియోజకవర్గాల వారీగా పెండింగ్ పనులు, చేపట్టబోయే పనులపై ఎమ్మెల్యేలతో చర్చించారు. పలు సమస్యలను ఎమ్మెల్యేలు మంత్రి, కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రహదారులు, తాగునీరు ఇలా పలు సమస్యలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయకృష్ణన్, జేసీ శౌర్యమాన్ పటేల్, ఎస్పీ తుహిన్ సిన్హా, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, పంచకర్ల రమేష్‌బాబు, కేఎస్ఎన్ఎస్ రాజు, సుందరపు విజయకుమార్, కార్పొరేషన్ ఛైర్మన్లు బత్తుల తాతయ్యబాబు, గండి బాబ్జీ, మళ్ల సురేంద్ర, ప్రగడ నాగేశ్వరరావు, డీసీఎంఎస్ ఛైర్మన్ కోట్ని బాలాజీ, అధికారులు పాల్గొన్నారు.

సమావేశమైన ఇన్‌ఛార్జి మంత్రి కొల్లురవీంద్ర, చిత్రంలో కలెక్టర్ విజయకృష్ణన్, ప్రజాప్రతినిధులు

భాజపా యువమోర్చా జిల్లా అధ్యక్షుడిగా రమేష్

పాయకరావుపేట, న్యూస్‌టుడే: భాజపా యువమోర్చా అధ్యక్షుడిగా పాయకరావుపేటకు చెందిన శ్రీరంగం రమేష్‌ను నియమించారు. ప్రస్తుతం ఆయన పేట అసెంబ్లీ కన్వీనరుగా వ్యవహరిస్తున్నారు. పదవి కేటాయించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, జిల్లా అధ్యక్షుడు డి.పరమేశ్వరరావు, పార్లమెంట్ సభ్యుడు సి.ఎం.రమేష్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.

క్రీడాకారుల కరదీపిక ధ్యాన్‌చంద్ జీవితం

కశింకోట, న్యూస్‌టుడే: క్రీడాకారుల కరదీపిక ధ్యాన్‌చంద్ జీవితమని హెచ్ఎం జె.ఎన్.వి.ప్రసాద్ అన్నారు. జాతీయ సైన్స్‌డే, క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకొని కశింకోట డీపీఎన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులు, నమూనాలను ప్రదర్శించారు. అనంతరం ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించి బహుమతులు అందజేశారు. సైన్సు ఉపాధ్యాయులు పీఎం.అప్పారావు, శ్యామల, పద్మావతి, వ్యాయామ ఉపాధ్యాయులు వి.ప్రభాకర్, పెంటకోట కమల తదితరులు పాల్గొన్నారు.

విజేతలతో ఉపాధ్యాయులు

ఆలివ్ రిడ్లే ఆర్తనాదాలు వినిపించవా?

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: సముద్ర తీరాల్లో ఆలివ్ రిడ్లేలు పెడుతున్న ఆర్తనాదం ఎవరికీ వినిపించడం లేదు. ఇసుకపై రాస్తున్న రక్త చరిత్ర కెరటాల మాటున కనుమరుగవుతోంది. అచ్యుతాపురం మండలం పూడిమడక తీరంలో గుడ్లు పొదగడానికి వచ్చిన 40 కేజీల బరువుండే ఆలివ్ రిడ్లే రకం తాబేలు వాటిని పొదుగుతూ మృతిచెందింది. చేపల వలలో చిక్కుకుందో? తీర కాలుష్యమే కాటేసిందో స్పష్టత లేకపోయినా సముద్ర జీవవైవిధ్యానికి మూలమైన ఈ జాతి తాబేళ్లు తనువు చాలిస్తున్నాయి. ఏటా వందలాది కిలోమీటర్లు ఈదుకుంటూ వచ్చి తీరంలో గుడ్లుపెట్టి మళ్లీ సముద్రంలోకి వెళ్లిపోయే ఈ జీవులు మృత్యువాత పడుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు.

తీరం ఒడ్డున తాబేలు కళేబరం

విద్యతోపాటు వ్యక్తిత్వ నిర్మాణం కీలకం

పెందుర్తి, న్యూస్‌టుడే: బాలబాలికలకు విద్యతోపాటు వ్యక్తిత్వ నిర్మాణం, క్రమశిక్షణ ఎంతో అవసరమని ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. పెందుర్తి బాలాజీ హైఫీల్డ్స్ పాఠశాల వార్షికోత్సవం, క్రీడా ప్రాంగణం ప్రారంభోత్సవం శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది. కంభంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. బాలాజీ విద్యా సంస్థల ఛైర్మన్ మండవ రవికుమార్, కార్యదర్శి ఎం.వాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కనకమహాలక్ష్మీ సహకార బ్యాంకు ఛైర్మన్ కొమ్మారెడ్డి రాంబాబు, ప్రిన్సిపల్ హిమబిందు, తదితరులు పాల్గొన్నారు.

క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభిస్తున్న ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, తదితరులు

పదో తరగతిలో శతశాతం ఫలితాలు సాధించాలి

పాయకరావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు తెలిపారు. మంగవరం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదిలో పదో తరగతి విద్యార్థులకు సూచనలు చేశారు. క్రమం తప్పకుండా ఉపాధ్యాయులు సూచించిన విధానంలో చదవాలని కోరారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు దృష్టి సారించాలన్నారు. వంద రోజుల అభ్యసన విధానం ద్వారా ప్రతి ఒక్కరికి అంకెలు, పదాలు చదవడం, రాయడం రావాలని ఆదేశించారు. గ్రామంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. మండల విద్యాశాఖాధికారి రమేష్‌బాబు, కార్యదర్శి కొండలరావు, కట్టా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

తుమ్మపాల విద్యార్థులకు సూచనలు ఇస్తున్న డీఈఓ

నెహ్రూచౌక్ (అనకాపల్లి), న్యూస్‌టుడే: విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రణాళికాబద్ధంగా చదవాలని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు తెలిపారు. తుమ్మపాల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శనివారం సాయంత్రం పదో తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలించారు. విద్యార్థులు పది పరీక్షలకు సన్నద్ధమవుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పాఠ్యపుస్తకాలను క్షుణ్ణంగా చదివితే పరీక్షల్లో అధిక మార్కులు సాధించవచ్చన్నారు.

పాఠశాల భవనం పూర్తి చేయించరూ..!

నేరెళ్లపూడి విద్యార్థుల వినూత్న నిరసన

దేవరాపల్లి, న్యూస్‌టుడే: పాఠశాల భవనాన్ని పూర్తి చేయించాలంటూ చింతలపూడి శివారు నేరెళ్లపూడి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చేతులు జోడించి శనివారం వినూత్నంగా నిరసన తెలిపారు. చెట్ల కింద చదువుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్థులతోపాటు గిరిజన సంఘ నాయకులు బి.టి.దొర, మూలగుమ్మి ఎర్రునాయుడు తదితరులతో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉన్నతాధికారులు స్పందించి భవన నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కోరారు.

చేతులు జోడించి వేడుకుంటున్న గిరిజన విద్యార్థులు

మార్కెట్ యార్డుల్లో పశువైద్య శిబిరాలు

స్పందనకు వందనం

అనకాపల్లి, న్యూస్‌టుడే: మార్కెట్ యార్డుల్లో పశువైద్య శిబిరాలు నిర్వహిస్తామని మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి ఎల్.ఆశోక్‌కుమార్ తెలిపారు. ఈనెల 24న ఈనాడులో 'మార్కెట్ కమిటీ.. రైతులకు ఒరిగిందేమిటి' శీర్షికన ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ఒక్కొక్క మార్కెట్ కమిటీ పరిధిలో ఏడాదికి రెండు శిబిరాలు నిర్వహిస్తామన్నారు. మార్చి నెలాఖరు లోగా తొలి పశువైద్యశిబిరం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

నేటి నుంచి రేషన్ సరకుల పంపిణీ

విశాఖపట్నం, న్యూస్‌టుడే : జిల్లా వ్యాప్తంగా ఉన్న 620 రేషన్ డిపోల ద్వారా సరకులను మార్చి 1వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులకు బియ్యం, అర కిలో పంచదార, కిలో గోధుమపిండి ఇవ్వనున్నారు. గత మూడు నెలల నుంచి క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్న రాగులు ఈ నెలకు ఇచ్చే పరిస్థితి లేదు.

కుక్కల బీభత్సం

చోడవరం, న్యూస్‌టుడే: చోడవరం ద్వారకానగర్‌లో శ్రీకృష్ణుడు ఆలయం వెనుక ప్రాంతంలో కుక్కలు శనివారం తెల్లవారుజామున బీభత్సం సృష్టించాయి. పాకలో కట్టేసిన ఆవు పెయ్యలపై దాడి చేసి హతమార్చాయి. జోగ శ్రీనుకు చెందిన పెయ్య, తలుపులకు చెందిన రెండు పెయ్యలు మృత్యువాత పడ్డాయి. కుక్కల దాడిలో మృతి చెందిన ఆవు పెయ్యలను ఎంపీడీవో సీతారామస్వామి పరిశీలించారు.

చెరకుతోట దగ్ధం.. రూ.లక్ష ఆస్తినష్టం

మునగపాక, న్యూస్‌టుడే: మునగపాక మూల ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో చెరకుతోట దగ్ధమైంది. ఈ గ్రామానికి చెందిన రైతు వేగి నాగసూరి అప్పారావు ఎకరంభూమిలో చెరకు తోట పెంచుతున్నారు. తోట మధ్య ఉన్న విద్యుత్తు తీగలు రాపిడికి గురికావడంతో నిప్పురవ్వలు పడి మంటలు చెలరేగాయి. 75 సెంట్ల విస్తీర్ణంలో తోట దగ్ధమైంది. పైపులు కూడా కాలిపోయాయని రైతు బోరుమన్నారు. చుట్టుపక్కల రైతులు వచ్చి మంటలను అదుపు చేశారు. రూ.లక్ష ఆస్తినష్టం వాటిల్లిందని వాపోయారు. విద్యుత్తు తీగలు సరిచేయక పోవడంతోనే తరచూ ప్రమాదం జరుగుతున్నాయని, నష్ట పరిహారం ఇప్పించాలని తహసీల్దార్ సత్యనారాయణ, ఏఓ జ్యోత్స్నకుమారి, ఏఈ జగదీష్‌కు వినతిపత్రాలు అందజేస్తామన్నారు.

దగ్ధమైన చెరకుతోట

DOCUMENT LOST

I, KANDREGULA GOPI KRISHNA S/o Late Sanyasinaidu, Residing at D.No.16-4-59/A, Kota Veedhi, Gavarapallem, Nookambika Nagar, Anakapalle - 531001, A.P. Have Lost my Original link Document bearing No. 2956/1991 S.R.O. Sabbavaram. While I was Travelling from Malkapuram Jn., to Malkapuram Bus Station by Two Wheeler on Dt.26.02.2026. If any one found If Please Cont. 95154 57381

PUBLIC NOTICE

Under the instructions of my client M/S SHRIRAM FINANCE LIMITED GAJUWAKA Branch, Gajuwaka, Visakhapatnam, I issue the following notice to general public. My client intends to grant loan to Mr. SOPPA POTHU RAJU S/o Late S Govinda by keeping the below mentioned schedule property as security by way of Registered Mortgage. As such if any one have any claims, charges, mortgages Sale Agreements, Court Attachments, Court disputes etc., shall be informed to the address mentioned below in-writing within seven days from the date of this notices. Otherwise, later objections will not bind my client in this regard.

SCHEDULE OF THE PROPERTY

Anakapalli District, Anakapalli District Registrar area, Sabbavaram Mandalam, Sabbavaram Sub-District, Aripaka Gram panchayat and village accounts zeriothy land covered by S. Nos.85-1, 4,6 to 11, 86 & 87-1 in which Plot No.105 an extent of 165 Sq. yards or 137.94 sq. meters of site together with RCC building ground floor with plinth area of 736 SFT and 169 running SFT compound wall, bearing D. No.6-951, assessment no.212309000876 is measured and bounded by:
Measurements:
East to West : 45 feet or 13.72 meters
North to South : 33 feet or 10.05 meters
Bounded by:

EAST	Plot No.106 site
SOUTH	Plot No.108 site
WEST	Plot no.104 site
NORTH	15 feet width road

KODURI SREENIVASA RAO
SMT. SIVA KUMARI JALADI
Advocates,
S-2, Bharat Apartments, Seethammadhara, Visakhapatnam-13.
Visakhapatnam Dt.26.02.2026
Mobile No.9885166648
Mail:sreenivaskoduri@gmail.com

వెంకన్న కల్యాణం.. పులకించిన భక్తజనం

పోటెత్తిన భక్తులతో కిక్కిరిసిన ఉపమాక

నక్కపల్లి, న్యూస్‌టుడే: నక్కపల్లి మండలం ఉపమాకలో వెంకన్న కల్యాణాన్ని తిలకించిన భక్తజనం ఆధ్యాత్మిక తన్మయత్వంతో పులకించిపోయారు. వేడుకలో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి సతీసమేతుడైన స్వామివారికి రథోత్సవం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను అర్చకులు, పండితులు వేదికపై తోడ్కొని వచ్చి కల్యాణం మొదలుపెట్టారు. కన్యావర్ణ సంవాదాన్ని చేపడతూ స్వామి, అమ్మవార్లలో ఎవరు గొప్పనే వాదాన్ని భక్తులకు తెలిసేలా అర్చకులు రమణీయంగా వివరించారు. జీలకర్ర బెల్లం, మంగళసూత్ర ధారణ, తలంబ్రాల ఘట్టాలను భక్తిశ్రద్ధలతో చేపట్టారు. వేడుకను తిలకించిన భక్తులు పలుమార్లు చేసిన గోవింద నామస్మరణతో ఈ ప్రాంతం మార్మోగింది. వేడుకలో హోం మంత్రి వంగలపూడి అనిత కుమారుడు నిఖిల్, కుమార్తె రేష్మితలతో కలిసి పాల్గొన్నారు. వేడుకలో డీఎస్పీ పి.శ్రీనివాసరావు, సీఐలు జె.మురళి, ఎల్.రామకృష్ణ, జి.అప్పన్న తదితరుల ఆధ్వర్యంలో నిరంతర భద్రత పర్యవేక్షణ చేశారు. పారిశుద్ధ్య, తితిదే సిబ్బంది ఎప్పటికప్పుడు చెత్తాచెదారాలను తొలగించడంపై అధికారులు, భక్తులు సైతం హర్షం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ తోట నగేష్, తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారి దర్శనాలకు శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో కొండపైకి వెళ్లే మెట్ల మార్గం రద్దీగా మారింది. ఆలయం వద్ద నక్కపల్లికి చెందిన సున్న గుప్త, నరసింహమూర్తి సోదరులు భారీ ప్రసాదాల పంపిణీ చేపట్టారు.

★ అనకాపల్లి ప్రాంతానికి చెందిన మహిళలు భారీ తాళాలతో చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డి.ఎల్.పురం తదితర ప్రాంతాలకు చెందిన భజన బృందాలు భక్తి గీతాలాపన, విశాఖ నుంచి వచ్చిన పలు బృందాలు చేసిన కోలాటాలు ఆకట్టుకున్నాయి.

ఉత్సవమూర్తులు

వేడుకకు హాజరైన భక్తులు

ఖరీఫ్ సాగులో జాగ్రత్తలు అవసరం

అనకాపల్లి, న్యూస్‌టుడే: రాబోయే ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపారు. పంటల సాగులో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిశోధన కేంద్రం ఆవరణలో శనివారం అనకాపల్లి, విశాఖ జిల్లాలోని వ్యవసాయాధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏడీఆర్ డాక్టర్ సీహెచ్.ముకుందరావు మాట్లాడుతూ జిల్లాలో రబీ సీజన్ ఆశాజనకంగా ఉందన్నారు. అపరాలు, నువ్వుల పంటలు బాగున్నాయన్నారు. వ్యవసాయశాఖ జిల్లా ప్రతినిధి ఎం.ఎస్.వసంతకుమారి మాట్లాడుతూ మినుము విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. చెరకు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి.ఆదిలక్ష్మి మాట్లాడుతూ కార్శిలో యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. శాస్త్రవేత్త కె.వి.రమణమూర్తి మాట్లాడుతూ రాబోయే ఖరీఫ్‌లో వరిలో ఎంటీయూ 1210, 1153, 1156, 1010, 1293 రకాలు సాగు చేసుకోవాలని సూచించారు. రాబోయే ఖరీఫ్‌లో వర్షాలు తక్కువగా పడి ఉష్ణోగ్రతలు పెరిగితే ఆ ప్రభావం పంటల దిగుబడిపై ఉంటుందన్నారు. అనంతరం రైతు శిక్షణ కేంద్రం జిల్లా అధికారి బి.మోహనరావు పదవీ విరమణ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు. శాస్త్రవేత్తలు శ్రీలత, విశాలాక్షి, కుమారి, ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

మోహనరావును సత్కరిస్తున్న శాస్త్రవేత్తలు

కౌన్సిల్‌లో అన్ని అంశాలకు ఆమోదం

విశాఖపట్నం, న్యూస్‌టుడే : మహా విశాఖ నగర పాలక సంస్థలో శనివారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదిత అంశాలన్నింటినీ సభ్యులు ఆమోదించారు. మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అజెండాలో ప్రతిపాదించిన 37 అంశాలతోపాటు, టేబుల్ అజెండాలోని 30 అంశాలకూ ఆమోదం తెలిపారు. సమావేశం ప్రారంభమైన వెంటనే మేయర్ జీరో అవర్‌లో వార్డుల్లో సమస్యలు తెలియజేయాలన్నారు. పాలకవర్గం గడువు ముగుస్తున్న నేపథ్యంలో మూడు రోజులపాటు క్రీడాపోటీలు నిర్వహించేలా ప్రతిపాదించాలని మేయర్ కోరగా.. కొందరు మహిళా కార్పొరేటర్లు కేరళ టూర్ తీసుకెళ్లాలన్నారు.

మేయర్ పీలా శ్రీనివాసరావు

మేయర్ ఒప్పుకోకపోవడంతో కమిషనర్‌ను చుట్టుముట్టి టూర్ వెళ్లడానికి అనుమతించాలన్నారు.

★ కార్పొరేటర్ల వార్డుల్లో చేసిన పనులకు శిలాఫలకాలు ఏర్పాటు చేసి వారిని గౌరవించాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కోరారు. కార్పొరేటర్ల గౌరవ వేతనం పెంచేలా తీర్మానం చేసి పంపితే.. ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. రహదారుల నిర్మాణంలో ఉన్న లోపాలను ఇంజినీరింగ్ అధికారులు సరిచేసుకోవాలన్నారు. వర్క్‌ఇన్‌స్పెక్టర్లు పదిహేనేళ్లకుపైగా ఒకే వార్డులో ఉంటూ వారే పెట్టుబడి పెడుతూ పనులు చేస్తున్నారని.. తక్షణమే అంతర్గత బదిలీలు చేయాలన్నారు.

డొంకరాయి పవర్‌కెనాల్‌లో పర్యాటకుడి గల్లంతు

మోతుగూడెం, న్యూస్‌టుడే: లోయరు సీలేరు ప్రాజెక్టు డొంకరాయి పవర్‌కెనాల్ ఏవీపీ డ్యాం సమీపంలో శనివారం సాయంత్రం పర్యాటకుడు గల్లంతయ్యారు. డొంకరాయి పోలీస్‌స్టేషన్ ఎస్సై చరణ్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలం విహారయాత్రకు కారులో విశాఖపట్నం నుంచి లోచర్ల హరిరామ ప్రసాద్(36), బలివాడ పట్నాయక్(35), మంత్రి గోవింద్(34), విజయనగరం భీమునిపట్నం నుంచి వరహ వెంకటరవికుమార్(39)తో కలిసి వెళ్తున్నారు. మార్గమధ్యలో డొంకరాయి ఏవీపీ జలాశయాన్ని సందర్శించి తిరుగు ప్రయాణంలో లోచర్ల హరిరామ ప్రసాద్ డొంకరాయి పవర్ కెనాల్‌లోకి స్నానానికి దిగాడు. ప్రమాదవశాత్తు నీటమునిగి గల్లంతయ్యాడు. ఏపీ జెన్‌కో సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు, స్నేహితులు ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. గల్లంతైన లోచర్ల హరిరామ ప్రసాద్ వైజాగ్ గురుద్వారలో ఛార్టెడ్ అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

రైలు ఢీకొని వృద్ధురాలి దుర్మరణం

కశింకోట, న్యూస్‌టుడే: కశింకోట రైల్వే గేటు సమీపంలో శనివారం ఉదయం రైలు ఢీకొని వృద్ధురాలు మృతి చెందింది. ఇందిరా కాలనీకి చెందిన పాలిశెట్టి ఈరమ్మ (65) సత్తెమ్మ కాలనీకి వెళ్లడానికి గేటు దాటుతుండగా తుని వైపు నుంచి విశాఖ వైపు వెళుతున్న రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీనిపై దువ్వాడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	150	145
లైవ్	177	165
డ్రెస్‌డ్	257	300
స్కిన్‌లెస్	292	310

(c) eenadu

తెరపై ఈనాడు

అనకాపల్లి పట్టణం: రాజా: **హేయ్ బల్వంత్,** రామచంద్ర: **సన్ఆఫ్,** వెంకటేశ్వర: **100 డేస్ లవ్‌స్టోరీ,** సత్యనారాయణ స్క్రీన్1: **అనగనగా ఒక రాజు,** స్క్రీన్2: **ఆల్ఫా,** పర్తిసాయి: **మన శంకర వరప్రసాద్‌గారు,** షిర్డిసాయి: **విష్ణువిన్యాసం** **అచ్యుతాపురం:** శ్రీబాలాజీ విలేజ్ సినిమా స్క్రీన్-1: **విష్ణువిన్యాసం** స్క్రీన్-2: **సన్ఆఫ్**

బాధితులకు అండగా ప్రభుత్వం

ఎలమంచిలి, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా వేట్లపాలెంలో శనివారం జరిగిన బాణసంచా ప్రమాదం దురదృష్టకరమని ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అన్నారు. వీరిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. ప్రమాదంలో మృతుల కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మృతులకు నివాళులు అర్పించారు. ఈ ప్రమాదంలో చాలా కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయన్నారు.

అనకాపల్లి

• అనకాపల్లి • ఎలమంచిలి • పాయకరావుపేట

ఫిర్యాదుల పరిష్కారం వేగవంతం

పాయకరావుపేట, న్యూస్‌టుడే: ఫిర్యాదుల పరిష్కారం వేగవంతం చేయాలని మండల ప్రత్యేకాధికారి జి.అప్పారావు నాయుడు సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో సమస్యలపై వచ్చిన ఫిర్యాదులపై చర్చించారు. బాధితులతో మాట్లాడారు. మండల స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ ఎస్.ఎ.మహేశ్వరరావు, ఏఎస్ఐ గోవింద్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న డీఈఓ అప్పారావునాయుడు

సమన్వయంతో సమస్యల పరిష్కారం

ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: మండల పరిషత్తు కార్యాలయంలో శనివారం మండల స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేకాధికారిణి మనోరమ, తహసీల్దార్ రమేష్‌బాబు, ఏఎస్సై వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఎంపీడీఓ సత్యనారాయణ పాల్గొన్నారు. పీజీఆర్ఎస్‌లో నమోదైన భూ సమస్యలపై ఇరువర్గాలను పిలిచి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమన్వయంతో సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు.

పాఠశాలకు ప్రింటర్, బీరువా వితరణ

నక్కపల్లి, న్యూస్‌టుడే: రమణయ్యపేట ఉన్నత పాఠశాలకు శనివారం ఉప సర్పంచి కర్రి శ్రీను, రేబాక మాజీ సర్పంచి గొట్టిముక్కల శ్రీహరిరాజు బీరువా అందించారు. దాతలను హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.

కూటమి పాలనలో రహదారులకు కొత్తరూపు

నక్కపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెల్లో రహదారులకు కొత్త రూపు వచ్చిందని తెదేపా నియోజకవర్గ సమన్వయకర్త కొప్పిశెట్టి వెంకటేష్ అన్నారు. అమలాపురంలో రూ. 20లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు నిర్మాణాన్ని శనివారం మండలశాఖ అధ్యక్షుడు గింజాల లక్ష్మణరావుతో కలిసి ప్రారంభించారు. సర్పంచి పెదపూడి శంకరరావు, ఎరిపల్లి అప్పలరాజు, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

శివారు గృహాలకు సిమెంట్‌రోడ్ల సౌకర్యం

మునగపాక: మునగపాక ఆంజనేయ మూల ప్రాంతంలో సిమెంట్ రోడ్డు, కాలువ పనులకు మండల జనసేన అధ్యక్షుడు టెక్కలి పరశురామ్ శనివారం భూమిపూజ చేశారు. రూ. 11.80 లక్షలతో ఈ పనులు చేపట్టారు. బొడ్డేడ అప్పలనాయుడు, దాడి అప్పలనాయుడు, పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

నక్కపల్లి, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై వెదుళ్లపాలెం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సీఐ జి.మురళి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నెల్లిపూడికి చెందిన గోరింట శ్రీను ద్విచక్ర వాహనంపై వెదుళ్లపాలెం కూడలిలో మలుపు తిరుగుతుండగా, తుని నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇతడిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

2, 3 తేదీల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేత

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: ఈనెల 2న యర్రవరం, ఉప్పవరం, మర్రివరం, నరేంద్రపురం, ఎం.జగన్నాథపురం, 3న హరిపాలెం, తిమ్మరాజుపేట, పెదపాడు, ఖాజీపాలెం, జగ్గన్నపేట గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ రాజేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సరఫరా ఉండదన్నారు.

సమస్యల పరిష్కారానికి చర్యలు

అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలోని జనసేన కార్యాలయంలో శనివారం ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి భీమరశెట్టి రామకృష్ణ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వీటిని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

సాగులో 'సృజన' వెల్లివిరిసె..

పాయకరావుపేట, న్యూస్‌టుడే

సాగులో సృజనాత్మకతతో రూపొందించిన పరికరాలను చూసి యువకులు, అన్నదాతలు మైమరిచారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వేసెస్ డిగ్రీ కళాశాలలో రెండు రోజులపాటు సైక్రెస్ట్-2026 జాతీయస్థాయి వర్క్‌షాప్ ఏర్పాటు చేశారు. ఉమ్మడి విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల నుంచి డిగ్రీ కళాశాలల విద్యార్థులు హాజరయ్యారు. వ్యవసాయ పరికరాల ఎగ్జిబిషన్ నిర్వహించారు. విత్తనాలు, మొక్కలు తేలిగ్గా నాటేందుకు అవసరమైన పరికరాలు ఉంచారు. వాడి పారేసిన కొబ్బరికాయల నుంచి పీచు, పొట్టు తీసే యంత్రం అందరినీ ఆకట్టుకుంది.

వరి నాటే యంత్రం, స్తంభాలు ఎక్కేందుకు ఉపయోగించే ఇనుప పరికరం తదితర వాటిని ఆసక్తిగా గమనించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో అగ్రిటెక్ సీఈఓ, డాక్టర్ వెంకటేష్ దేవనార్ మాట్లాడుతూ యువతకు వ్యవసాయంపై మక్కువ పెంచడంతోపాటు సాగుకు ఉపయోగపడే పరికరాలు రూపొందించడంలో భాగస్వాములను చేయాలన్నదే లక్ష్యమన్నారు. వ్యవసాయ రంగంలో వినూత్న ఆవిష్కరణలకు ఆదరణ ఉంటుందన్నారు. పల్లె సృజన సమన్వయకర్త బి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సృజనాత్మకతతో రూపొందించిన పరికరాలు వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయన్నారు. రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచే పరికరాలు అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు.

శ్రీప్రకాష్ విద్యాసంస్థల ఛైర్మన్ కంటిపూడి నరేంద్రబాబు, విద్యాసంస్థల అధినేత సీహెచ్‌వీకే నరసింహరావు, ప్రిన్సిపల్ ఎ.రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

ఆవిష్కరణలను చూస్తున్న విద్యార్థులు

విజేతలు వీరే..: క్విజ్‌లో స్వేసెస్ డిగ్రీ కళాశాల (పాయకరావుపేట)కు ప్రథమ, ఆదిత్య డిగ్రీ కళాశాల (కాకినాడ)కు ద్వితీయ బహుమతులు దక్కాయి. ▸ పోస్టర్ ప్రజంటేషన్‌లో స్వేసెస్ డిగ్రీ కళాశాల (పాయకరావుపేట), దాన్‌వాయ్స్ డిగ్రీ కళాశాల (నర్సీపట్నం) మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ▸ పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లో స్వేసెస్ డిగ్రీ కళాశాల ప్రథమ, గురజాడ అప్పారావు డిగ్రీ కళాశాల (ఎలమంచిలి) ద్వితీయ స్థానంలో నిలిచాయి. ▸ సైన్సు ప్రాజెక్టుల్లో ప్రథమ స్థానంలో గురజాడ అప్పారావు డిగ్రీ కళాశాల, ద్వితీయస్థానంలో స్వేసెస్ డిగ్రీ కళాశాల నిలిచాయి. విజేతలకు బహుమతులు అందించారు.

ఆవిష్కరణలతో మెప్పించిన యువత

కొత్త ఆలోచనలకు నాంది..: ఎగ్జిబిషన్ సహా నిపుణుల సూచనలతో సరికొత్త ఆలోచనలకు నాంది పలికాం. గ్రామీణ ప్రాంతాల్లో నేటికి సాగులో పాత పద్ధతులే పాటిస్తున్నారు. దీనికి సాంకేతికత జోడిస్తే మన రైతాంగం అద్భుత ఫలితాలు సాధిస్తుంది. – ఎం.నాగలక్ష్మి, ఎన్.సత్యజ్యోతి, దాన్‌వాయ్స్ డిగ్రీ కళాశాల, నర్సీపట్నం

యువత వ్యవసాయంపై మొగ్గు చూపాలి..: వ్యవసాయాన్ని ఉపాధి రంగంగా యువత చూడాలి. ఆధునిక పద్ధతులు, పరికరాలను వాడి పట్టు సాధిస్తే ఈ రంగంలో పెద్దఎత్తున మంచి అవకాశాలు వస్తున్నాయి. సాగులో వినూత్న ఒరవడులు రావాలంటే కొత్తతరం ప్రయోగాలు చేయాలి. – డి.మైథిలి, సీహెచ్.త్రివేణి, వివేక డిగ్రీ కళాశాల, తుని

ఆసక్తి పెరిగింది..: ఇక్కడ ఎగ్జిబిషన్‌లో రైతులు తమ అనుభవసారాన్ని ఉపయోగించి తయారుచేసిన పరికరాలు ఆకట్టుకున్నాయి. దీంతో మేము కూడా కొత్త పరికరాలు తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. ఆసక్తి కలిగింది. సాగుపై మమకారం మరింత ఎక్కువైంది. – ఎస్.హారిక, జి.సిరిసాహితి, ఆదిత్య డిగ్రీ కళాశాల, తుని

వైభవంగా అమ్మవార్ల జాతరలు

సత్యవరంలో శక్తి వేషాలు

కశింకోటలో ఎంపీ సీఎం రమేష్‌ను సత్కరిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులు

కశింకోట, న్యూస్‌టుడే: కశింకోట వెలమపేటలో గౌరీపరమేశ్వరుల ఉత్సవం వైభవంగా నిర్వహించారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి రథాన్ని లాగి ఊరేగింపు ప్రారంభించారు. ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి రత్నాకర్, వైకాపా నాయకులు మలసాల భరత్‌కుమార్ అమ్మవారిని దర్శించుకున్నారు. సీఐ అల్లుస్వామినాయుడు పర్యవేక్షణలో ఎస్సైలు కె.లక్ష్మణరావు, పి.మనోజ్‌కుమార్ బందోబస్తు నిర్వహించారు.

పాయకరావుపేట గ్రామీణం: సత్యవరం గ్రామదేవత గౌరీపరమేశ్వరి జాతర సందర్భంగా పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. శక్తి వేషాలు, గరగల నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

అనకాపల్లి పట్టణం, కొత్తూరు (అనకాపల్లి): దేవునిగుమ్మం వెంకటేశ్వరస్వామి ఆలయంలో అన్నసమారాధన నిర్వహించారు. దేవాదాయశాఖ జిల్లా అధికారిణి సుధారాణి ఆలయంలో పూజలు చేశారు. శారదానగర్ సున్నంబట్టీల వినాయక ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గవర కార్పొరేషన్ ఛైర్మన్ సురేంద్ర పూజలు చేశారు.

అచ్యుతాపురం: వాడ్రాపల్లిలో పాలెమ్మ పండుగ ప్రచార రథాన్ని ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ ఆవిష్కరించారు. ఛైర్మన్ మళ్ల సంజీవరావు పాల్గొన్నారు.

దేవునిగుమ్మం వేంకటేశ్వర ఆలయంలో పూజలు

మహాసభలు విజయవంతం చేయాలి

ఎలమంచిలి: మున్సిపల్ ఫెడరేషన్ మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ కోరారు. శనివారం ఎలమంచిలి మున్సిపల్ గ్యారేజీలో వీటికి సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు. రాజమహేంద్రవరంలో మార్చి 16 నుంచి సభలు ప్రారంభమవుతాయన్నారు. నాయకులు నూకరాజు, వెంకటరమణ, మహేష్, చంద్రరావు పాల్గొన్నారు.

జాతీయ పతాకాన్ని పునరుద్ధరించరూ..

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: అనకాపల్లి పట్టణాన్ని ఆనుకొని జాతీయ రహదారి కూడళ్ల మధ్య స్తంభంపై జాతీయ పతాకాన్ని పునరుద్ధరించాలని సిద్దార్థ సోషల్ సర్వీస్, కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు బల్లా నాగభూషణం జోనల్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ ప్రాంతాన్ని సుందరీకరించి, ఉద్యానవనంలా తీర్చిదిద్దాలని కోరారు.

మందుల మాఫియాను అరికట్టాలి

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: మందుల మాఫియాను అరికట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీవీ రమణ, నాయకులు తాకాశి వెంకటేశ్వరరావు, వైఎన్ భద్రం తదితరులు అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. పరీక్షల పేరిట పీల్చుకు తింటున్నారని ఆరోపించారు. ఆసుపత్రుల్లో అధిక ధరలకు మందులను విక్రయిస్తున్నారన్నారు. వీటిపై ప్రభుత్వం గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు.

వినూత్న ఆలోచనలు.. విభిన్న ఆవిష్కరణలు

అనకాపల్లి సంయుక్త పాఠశాలలో ...

నక్కపల్లిలో ప్రదర్శన తిలకిస్తున్న డీఎఫ్ఓ విజయ

ఎలమంచిలి స్టేషన్ రోడ్డు ఉన్నత పాఠశాలలో..

విద్యార్థులు వినూత్న ఆలోచనలతో తయారుచేసిన సైన్స్ ప్రాజెక్టులు అందరినీ ఆలోచింపజేశాయి. పాయకరావుపేట, అనకాపల్లి, ఎలమంచిలి నియోజకవర్గాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఏర్పాటుచేసిన వైజ్ఞానిక ప్రదర్శనల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా సీవీ రామన్ చిత్రపటాలకు నివాళులు అర్పించారు. సైన్స్ ప్రాధాన్యాన్ని ఉపాధ్యాయులు వివరించారు. విద్యాశాఖ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రదర్శనలు తిలకించి విద్యార్థులను ప్రోత్సహించారు. అన్ని పాఠశాలల్లో కార్యక్రమాలు సందడిగా సాగాయి. – న్యూస్‌టుడే, బృందం

హ్యాపీ కిడ్స్ పాఠశాలలో..

ఏఎంఏఎల్ కళాశాలలో సీవీ రామన్ చిత్రపటం వద్ద నివాళిలు

ఎస్.రాయవరంలో

పింఛన్లతో పేదలకు భరోసా

విజయరామరాజుపేటలో పింఛన్లు అందిస్తున్న పీలా

అనకాపల్లి పట్టణం/ గ్రామీణం, న్యూస్‌టుడే: విజయరామరాజు పేట, గోపాలపురం పంచాయతీ శివారు వెంకటరమణపేటలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ, గవరపాలెంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు వేరువేరుగా పింఛన్లు అందజేశారు. అనకాపల్లి 61వార్డులో గవర సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ మళ్ల సురేంద్ర పింఛన్లు పంపిణీ చేశారు. నాయకులు దాడివాసు, దాడి బుజ్జి, కొణతాల బాల పాల్గొన్నారు.

అచ్యుతాపురం, మునగపాక, న్యూస్‌టుడే: పింఛన్ల పంపిణీని సామాజిక సేవగా భావించాలని డీఆర్‌డీఏ పీడీ శచీదేవి కోరారు. అచ్యుతాపురంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పింఛన్లు అందించారు. ఎంపీడీఓ చిన్నారావు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఒంపోలు, నాగులాపల్లిలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన్ దొడ్డి శ్రీనివాసరావు పింఛన్లు పంపిణీ చేశారు.

నక్కపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని పలు గ్రామాల్లో శనివారం పింఛన్ల పంపిణీ ఉత్సాహంగా సాగింది. అమలాపురంలో తెదేపా నియోజకవర్గ సమన్వయకర్త కొప్పిశెట్టి వెంకటేష్, మండల శాఖ అధ్యక్షుడు గింజాల లక్ష్మణరావు, గొడిచెర్లలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు వైబోయిన రమణ, రాజయ్యపేటలో సర్పంచి పిక్కి అప్పలనర్స తదితరులు పాల్గొన్నారు.

కోటవురట్ల, న్యూస్‌టుడే: కోటవురట్ల మండలంలో 9,274 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్లు అందిస్తున్నట్లు తెదేపా మండల అధ్యక్షులు పెట్ల లింగన్ననాయుడు తెలిపారు. బాపిరాజు కొత్తపల్లిలో శనివారం అధికారులతో కలిసి లబ్ధిదారులకు పింఛన్లు అందించారు.

పాయకరావుపేట: పట్టణంలో తెదేపా మండలశాఖ అధ్యక్షుడు చించలపు ప్రదీప్ శనివారం పింఛన్లు పంపిణీ చేశారు. పార్టీ పట్టణశాఖ అధ్యక్షుడు యాళ్ల వరహాలబాబు, గొల్లపల్లి నాగు తదితరులు పాల్గొన్నారు.

ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: ఎస్.రాయవరంలో మండల ప్రత్యేకాధికారిణి మనోరమ, ఎంపీడీఓ మీనా కుమారి పింఛన్లు పంపిణీ చేసి, లబ్ధిదారులతో మాట్లాడారు. గుడివాడలో మాజీ సర్పంచి నల్లపరాజు వెంకటరాజు, ఏపీఎం శివ ప్రసాద్ పింఛన్లు పంపిణీ చేశారు.

పేటలో పింఛను నగదు అందజేస్తున్న తెదేపా మండలశాఖ అధ్యక్షుడు ప్రదీప్

HOUSE FOR SALE
అనకాపల్లి టౌన్, గాంధీనగర్ రోడ్ మిరియాలకోలనీలో 2 సెంట్లు ఇల్లు అమ్మబడును.
9849966043

రైతు సేవలకు దూరంగా మార్కెట్ యార్డు

పాయకరావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: పీఎల్‌పురం వద్ద జాతీయ రహదారికి అనుకుని అన్ని వసతులతో ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్ యార్డు రైతు సేవలకు దూరంగా ఉంది. పాలకవర్గం ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఈ యార్డులో కేవలం పశువుల క్రయ, విక్రయాలు మాత్రమే సాగుతున్నాయి. రైతు సేవా కేంద్రం ఏర్పాటుచేసి సీజన్‌లో విత్తనాలు అందజేస్తున్నారు. అన్నదాతలు పూర్తిస్థాయిలో వినియోగించేలా అధికారులు, పాలకవర్గం చర్యలు తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. గత తెదేపా హయాంలో అప్పట్లో ఎమ్మెల్యేగా పనిచేసిన అనిత సుమారు రూ. 40 లక్షలు కేటాయించి పండ్లు మగ్గపెట్టే రైపనింగ్ కేంద్రం, షెడ్లు ఏర్పాటు చేశారు. ఇవీ నిరుపయోగంగా మారాయి. ఇకనైనా సంబంధిత అధికారులు దృష్టిసారించి యార్డును రైతు సేవలకు వినియోగించాలని కోరుతున్నారు.

పొగ.. ఆరోగ్యానికి సెగ

పాయకరావుపేట, న్యూస్‌టుడే: పొగతో ఆరోగ్యానికి చిల్లు పడుతోంది. రోడ్డు పక్కన చెత్త వేయడమే కాకుండా వాటికి మంట పెడుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సత్యవరంలోని తాండవ నదిపై నిర్మించిన వంతెన వద్ద ఉన్న చెత్త, ఎండిన చెట్లకు నిప్పు పెట్టారు. దీంతో వంతెనపై పెద్దఎత్తున పొగ కమ్ముకుంది. రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. ప్రయాణికులు, వాహనచోదకులు, పాదచారులు కళ్ల మంటలతో లబోదిబోమన్నారు.

తీరిన రహదారి కష్టాలు

నక్కపల్లి, న్యూస్‌టుడే: ఉపమాక పంచాయతీలో దీర్ఘకాలంగా రహదారి సమస్యలతో స్థానికులు పడుతున్న కష్టాలకు తెర పడింది. మంత్రి అనిత చొరవచూపి నిధులు మంజూరు చేయడంతో ప్రధాన సమస్యలు గట్టెక్కాయి. ఉపమాక శ్మశానానికి ఇంత వరకు ఎలాంటి రోడ్డు లేకపోయింది. దీంతో అంతిమ సంస్కారాలు చేసే క్రమంలో ఆప్తులను కోల్పోయిన వారు, స్థానికులు ఇక్కడకు చేరుకోవాలంటే ఇబ్బందులు పడేవారు. మరోవైపు మామిడివానిపాలెం వీధిలో రోడ్డులేక లోతట్టుగా ఉండి నీరంతా నిలిచి మురుగులా మారేది. ఈ సమస్యలను పీఏసీఎస్ అధ్యక్షుడు కొప్పిశెట్టి బుజ్జి తదితరులు మంత్రి అనిత దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె ఇటీవల వీటికి నిధులు మంజూరు చేయించారు. ఇందులో శ్మశానవాటిక రహదారికి రూ. 14 లక్షలు, మామిడివానిపాలెం రోడ్డుకు రూ. తొమ్మిది లక్షల ఉపాధి నిధులు కేటాయించారు. దీంతో పనులు చేపట్టారు. దీర్ఘకాల సమస్యకు పరిష్కారం లభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వ్యర్థాలతో గెడ్డ కాలువ

లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), న్యూస్‌టుడే: గోపాలపురం పంచాయతీ శివారు వెంకటరమణపేటలో గెడ్డ కాలువ అధ్వానంగా మారింది. ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారంతో పూడుకుపోయి ప్రవాహం నిలిచిపోయింది. ఎప్పటికప్పుడు వ్యర్థాలు తొలగించి శుభ్రం చేయకపోవడంతో దయనీయంగా మారింది. వెంటనే కాలువలో వ్యర్థాలు తొలగింపు పనులు చేపట్టాలని కోరుతున్నారు.

PUBLIC NOTICE

Under the instructions of my client **M/S SHRIRAM FINANCE LIMITED, Atchutapuram Branch, Anakapalli District,** I issue the following notice to general public. My client intends to grant loan to **Mr. ARIGA MALLESH** S/o Ariga Jagga Rao by keeping the below mentioned schedule property as security by way of Registered Mortgage. As such if any one have any claims, charges, mortgages Sale Agreements, Court Attachments, Court disputes etc., shall be informed to the address mentioned below in-writing within seven days from the date of this notices. Otherwise, later objections will not bind my client in this regard.

SCHEDULE OF THE PROPERTY

Anakapalli District, Anakapalli Revenue division, Anakapalli Sub-District, Kasimkota Mandalam, Kothpalli Revenue Gram Panchayat and village accounts LP No.888, Gramkantam S. No.41-3 an extent of 193.6 sq. yards or 162.624 Sq. meters of vacant site is measured and bounded by:

EAST	Site of Tumpala Venkata Lova Raju	35 feet or 10.67 meters
SOUTH	Site of Nandavarapu Satti Babu	49.8 feet or 15.18 meters
WEST	9 feet width gravel road	35 feet or 10.67 meters
NORTH	Passagge leading to hill	49.8 feet or 15.18 meters

KODURI SREENIVASA RAO
SMT. SIVA KUMARI JALADI
Advocates,
S-2, Bharat Apartments,Behind Rythu bazar, Seethammadhara.Visakhapatnam-13.
Visakhapatnam **Mobile No.9885166648**
Dt.27.02.2026 **Mail: sreenivaskoduri@gmail.com**

మేమున్నాం.. మీకు తోడుగా
అనకాపల్లి- 80085 74722 | పాయకరావుపేట- 80085 74750
ఎలమంచిలి- 80085 74726

అనకాపల్లి, న్యూస్‌టుడే: అనకాపల్లి చినరామస్వామి కోవెల ప్రాంతంలో పందులు తిరుగుతున్నాయి. – **భీమరశెట్టి వెంకటరమణ, అనకాపల్లి,** ✔: జనావాసాలకు దూరంగా పందులు తరలిస్తాం. – **రవికుమార్, శానిటరీ సూపర్‌వైజర్**

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని పూడిమడక రోడ్డులో మురుగుతో దోమలు పెరిగిపోతున్నాయి. – **సురేంద్రమోహన్, అనకాపల్లి,** ✔: కాలువల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. – **చక్రవర్తి, జీవీఎంసీ జోనల్ కమిషనర్**

పాయకరావుపేట, న్యూస్‌టుడే: పట్టణంలోని బృందావనం వద్ద భూమి కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. సాగునీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. – **సన్నబాబు, స్థానికుడు,** ✔: కాలువలో వ్యర్థాలు తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తాం. – **సురేష్ కుమార్, డీఈ, జలవనరులశాఖ**

పాయకరావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలోని నర్సీపట్నం వెళ్లే మార్గంలో జాతీయ రహదారి తాండవ వంతెనపై అధిక సంఖ్యలో వ్యానులు, లారీలు నిలుపు చేస్తున్నారు. – **అప్పలరాజు, లింగాలతోట కాలనీ,** ✔: వంతెనపై వాహనాలు నిలిపితే కేసులు నమోదు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. – **అప్పన్న, సీఐ**

ఎలమంచిలి, న్యూస్‌టుడే: పట్టణంలోని అయోధ్యపురి కాలనీలో మురుగు కాలువలు శుభ్రం చేయించాలి. ఎక్కడి నీరు అక్కడ నిలిచి పోయి ముందుకు పోవడంలేదు. – **ఎం.అనిత, ఎలమంచిలి,** ✔: కాలువలు శుభ్రం చేయించి మురుగు పోయేలా చేయిస్తాం. – **బాకూరి ప్రసాదరాజు కమిషనర్ ఎలమంచిలి.**

అచ్యుతాపురం ఇందిరమ్మ కాలనీలో వీధి దీపాలు వెలగడం లేదు. వీధులన్నీ రాత్రి అయితే చీకటిగా మారుతున్నాయి. – **వీరభద్రరావు, ఇందిరమ్మ కాలనీ, అచ్యుతాపురం,** ✔: వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక నిఘా పెట్టాం. సమస్యను వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాం. – **శైలజారాణి, పంచాయతీ కార్యదర్శి, అచ్యుతాపురం**

తెదేపా నాయకుడికి ప్రగడ పరామర్శ

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: మాజీ ఎంపీపీ వడిశెల శ్రీనివాసరావు తల్లి ఇటీవల మృతిచెందగా బాధిత కుటుంబాన్ని రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు శనివారం పరామర్శించారు. శ్రీనివాసరావును ఓదార్చి అండగా ఉంటామని భరోసా కల్పించారు. శ్రీనివాసరావు తల్లి చిత్రపటానికి నివాళి అర్పించారు. తెదేపా నాయకులు కూనిశెట్టి రమణ, కర్రి రమణ, పతివాడ చిన్నయ్యనాయుడు పాల్గొన్నారు.

ఉచిత విద్యుత్తు ఇవ్వాలి

ఎలమంచిలి, లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), న్యూస్‌టుడే: టైలర్లకు ప్రభుత్వం ఉచిత విద్యుత్తు ఇవ్వాలని ఎలమంచిలి టైలర్ల సంఘం అధ్యక్షులు వియ్యపు సత్తిబాబు కోరారు. ఎలమంచిలిలో శనివారం అంతర్జాతీయ టైలర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దుప్పట్ల శేషుబాబు, కట్ట సత్యనారాయణ, డి.సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లిలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి సూదికొండల మాణిక్యాలరావు దర్జీలను అభినందించారు.

ఎలమంచిలిలో ర్యాలీ నిర్వహిస్తున్న టైలర్లు

క్షయ రహిత గ్రామాలు తొమ్మిది

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: క్షయవ్యాధి రహిత గ్రామాలుగా మండలంలో తొమ్మిదింటిని గుర్తించినట్లు జిల్లా క్షయనివారణ అధికారిణి స్వప్న, వైద్యాధికారిణి లిఖిత తెలిపారు. రామన్నపాలెంలో శనివారం వైద్యశాఖ అధికారులు పర్యటించారు. రామన్నపాలెం, భోగాపురం, చిప్పాడ, తంతడి, దొప్పెర్ల, ఆవరాజాం, మళ్లవరం, ఆవసోమవరం, యర్రవరాలను గుర్తించినట్లు తెలిపారు. మిగిలిన గ్రామాలూ క్షయ రహిత గ్రామాలుగా గుర్తింపు పొందాలన్నారు. డీపీసీ అయ్యప్పరెడ్డి, సీహెచ్ఓ కృపాచార్యులు, వరలక్ష్మి, వెంకటరమణ, అప్పలకొండ పాల్గొన్నారు.

రామన్నపాలెంలో వైద్యాధికారులు, సిబ్బందితో జిల్లా క్షయ నివారణాధికారిణి సమీక్ష

పాఠశాలలో సదుపాయాలు కల్పించండి

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: కొత్తూరు రామాపురం జడ్పీ పాఠశాల, ఆంగ్ల మాధ్యమ మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో సదుపాయాలను కల్పించాలని ఎంపీ సీఎం రమేష్‌కు కూటమి నాయకులు కోన శ్రీను, బుద్ద సోమేశ్వరరావు, వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు కూండ్రపు భీమ తదితరులు వినతిపత్రం అందించారు. 160 మంది విద్యార్థులతో తొమ్మిది తరగతులు, 12 మంది ఉపాధ్యాయులతో నడుస్తున్న పాఠశాలలో కేవలం నాలుగు గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తరగతి గదులను పూర్తి చేయించాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్‌తో మాట్లాడి సీఎస్ఆర్ నిధులు విడుదల చేయిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. భాజపా నాయకుడు సురేంద్ర మోహన్, హెచ్ఎం శాస్త్రి, రాజు, పలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఫార్మా పరిశ్రమతో కాలుష్యం

అచ్యుతాపురం: బ్లూజెట్ ఫార్మా పరిశ్రమతో పూడిమడక తీర ప్రాంతం కాలుష్య ప్రభావానికి గురవుతుందని మత్స్యకార నాయకులు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొల్లు రవీంద్రకు శనివారం వినతిపత్రం అందించారు. ఇప్పటికే సెజ్‌లో ఏర్పాటుచేసిన ఫార్మా, రసాయన పరిశ్రమలతో తీవ్రమైన కాలుష్యానికి గురయ్యాయని వివరించారు. ఎటువంటి ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించకుండా పరిశ్రమకు భూమిపూజ చేయడం మత్స్యకారులను పట్టించుకోక పోవడమేనన్నారు.

PUBLIC NOTICE

Under the instructions of my client **M/S SHRIRAM FINANCE LIMITED, Atchutapuram Branch, Anakapalli District,** I issue the following notice to general public. My client intends to grant loan to **Mr. GANAGALLA BANGARAYYA** S/o G Danayya by keeping the below mentioned schedule property of **SMT GANAGALLA YERRAMA** W/o Bangarayya as security by way of Registered Mortgage. As such if any one have any claims, charges, mortgages Sale Agreements, Court Attachments, Court disputes etc., shall be informed to the address mentioned below in-writing within seven days from the date of this notices. Otherwise, later objections will not bind my client in this regard.

SCHEDULE OF THE PROPERTY

Erstwile Visakhapatnam District, presently Anakapalli District, Yelamanchili Sub-District, Atchutapuram Mandalam, Pudimadaka Gram Panchayat and village accounts gramakantam S. No.87-4 southern side of the road, site measuring East to West 24 feet or 7.320 meters and North to South 34 feet or 10.370 meters totaling 90.66 Sq. yards or 76.160 meters together with RCC building with plinth area of 520 SFT bearing D.No.4-11, assessment No.478 is bounded by:

EAST	Kirana Shop of Ganagalla Bangarayya
SOUTH	RCC buiding of Gangalla Danaya
WEST	Vacant site of Boddi Pydiyya
NORTH	CC Road

KODURI SREENIVASA RAO
SMT. SIVA KUMARI JALADI
Advocates,
S-2, Bharat Apartments,Behind Rythu bazar, Seethammadhara, Visakhapatnam-13.
Visakhapatnam **Mobile No.9885166648**
Dt.27.02.2026 **Mail: sreenivaskoduri@gmail.com**

(c) eenadu

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

EICHER TIPPERS FLEET for Sale Pro 6028T (500 CFT) 8Nos & Pro 2055T (100 CFT) 6Nos Good Condition. Ph: 9704699042.

Hero Pleasure March 2025 Model 2500 KM, Single Hand Driven for Sale. Rs. 65,000/- Contact: 9703320200, 9030947716.

Honda City car top end Mfg 2022 year- registered in 2023-23000 KM for sale best condition. Cont: 9652435532

BUSINESS SERVICES

అమ్మడం వ్యాపారం ఒకప్పుడు కొనుక్కోవడం వ్యాపారం ఇప్పుడు రిస్కు, పెట్టుబడి లేదు మీ ఇంటి కిరాణా సరుకులు కొనుక్కుంటూ పార్ట్‌టైం ఆదాయం సంపాదించుకోండి. వివరాలకు ✆ 8522825622, 7995662506.

లోకేష్ గోల్డ్ లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

BUSINESS OFFER

Wanted Investors in Visakapatnam for India's Fastest Growing Education Institutions. Contact: 9542513426

Short Term Investor Required (25-50L) for an Imports& Exports& FMCG Company with 3.6 Cr Turn over for Expansion. 8121525519.

Rubica Premium broom-stick brand Looking for Dealers, Distributors and Bulk Buyers Contact: 9885569143.

WANTED
BUSINESS INVESTOR/ SLEEPING PARTNER
for Corporate Saloon Business. Attractive rate of Interest for 3 Years.
Interested can contact
93473 03629

వైజాగ్, మధురవాడలో 600 గll మా సొంత స్థలంలో అపార్ట్‌మెంట్ నిర్మించుటకు వడ్డీపై ఫైనాన్స్ సదుపాయం కావలెను. కన్‌స్ట్రక్షన్ మేమే చేస్తాం. 7730978154.

మంచి రన్నింగ్ బిజినెస్‌లో ఉన్న బ్యూటిపార్లర్, ఫ్యాన్సీ 1 గ్రామ్ గోల్డ్, శారీస్ & ఫర్నిచర్‌తో షాపు అమ్మకం ప్రహ్లాదపురం, (సింహాచలం రోడ్) ✆ 7386949005

స్త్రీ/పు 2,50,000 పెట్టుబడితో మీ ఆఫీసు/ ఇంటివద్దే Dr.Tea/ Dr.Coffee/Dr.Cool Drink యొక్క ఫ్రాంచైజీ నిర్వహిస్తూ, ప్రతినెల 25,000/- ఫిక్స్‌డ్ అలవెన్సు + అన్‌లిమిటెడ్ వీక్లీ ఆదాయం కలదు. ✆ 7842002046/6309572064

FOR SALE

Good Running Lodge for Sale with Furniture, AC and Generate at RTC Complex, VSP. Ph: 9032711118, 7702931603

Top Running Restaurant for Sale near Madhurawada, Vizag Beside Highway Point& Madras Coffee Shop for Sale. ✆ 9908867145

FANCY STORE FOR SALE
మంచి రన్నింగ్ కండిషన్‌లో గల ఫాన్సీ స్టోర్ (Including 1గ్రాము గోల్డ్, చీరలు, లెగ్‌ఇన్స్, టాప్స్, ఫాల్స్ లైనింగ్స్, అన్ని రకముల ఫాన్సీ ఐటమ్స్ మరియు ఐరన్/వుడెన్ డిస్ప్లే రాక్స్) అమ్మకమునకు కలదు.
JESSLYN FASHION GALLERY
S N FUNCTION HALL
Near Sankethika Engineering college,
PM Palem, Visakhapatnam
✆ 8019170037, 7780163280

ప్రముఖ రెస్టారెంట్ అమ్మకమునకు కలదు
సుజాత నగర్, పెందుర్తి, BRTS రోడ్డు నందు మంచి కండీషన్‌లో ఉన్న 2 అంతస్తులు గల ప్రముఖ రెస్టారెంట్ అమ్మకమునకు కలదు.
Contact Genuine Persons Only
Ph : 91774 99527

BUILDING CONSTRUCTION

LRS BPS
INITIAL APPLICATION FEE ONLY Rs. 10,000/-
N. SAMPATH REDDY
Licensed Civil Engineer
9989966440, 9908613579

CONTACT FOR..
BPS LRS
✆ 8885594477

VIZAG **TDR BPS LRS**
CONTACT FOR BPS PLAN APPROVALS
PILLA BRAHMAJI RAO
Rtd. BUILDING INSPECTOR
GVMC PRESENT LICENSED SURVEYOR
92904 41348

LRS
మీ ప్లాట్సుకు అప్రూవల్ చేయబడును.
SOWJANYA
LICENSED SURVEYOR
✆ 8341706199

TDR FOR SALE
CONTACT
✆ 8317672684
8790983469

Sahithya Groups an ISO Certified Com. ఇండివిడ్యువల్ హౌసెస్, అపార్ట్‌మెంట్స్ మెటీరియల్‌తో 1500/-Per Sft. 9346843006

భవనాల నిర్మాణ సామాగ్రి జాకీలు మరియు ఆక్రో స్పాన్‌లు అమ్మకానికి కలవు. సంప్రదించండి. 8886603355, 9959434268.

BNR బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్. అతి తక్కువ ధరకే నాణ్యమైన మెటీరియల్‌తో కాంట్రాక్ట్ పద్ధతిలో మెటీరియల్ కాంట్రాక్ట్‌వర్క్స్ చేయబడును. ✆ 9603627999.

WATER PROOFING

27 సంll Exp తో పాత, కొత్త వాల్ క్రాక్స్, చెమ్మలు, స్లాబ్, ట్యాంక్, బాత్‌రూమ్‌లీకేజ్, ప్రెజర్ గ్రౌంటింగ్, చెదలు, బొద్దింకలు, పెస్ట్‌కంట్రోల్, గ్యారంటీ 9676276693.

EDUCATION

BPT (4 1/2 Years) Seats available Paramedical DMLT, DECG, DMIT, DANS, D.Cardio DDIALY @ SUN COLLEGE. Ph.: 9573365333.

TUITIONS

BE, B.Tech, Polytechnic, Inter, EAMCET, ECET, ICSE, CBSE (4th-12th) Spoken English, Hindi, C, Java, Python, Tally, SAP. 9347046459.

HOME TUITIONS

IIT- JEE Maths Home Tui/Tui (Exp. 15 yrs.) 6th- 10th, Inter +1, +2, Engg. (Maths) (On/Off Line Avl.) by M.Sc. Gold Medalist. ✆ 7989090341.

DISTANCE EDUCATION

Distance Edu. online BA, B.Com, BBA, M.Sc, B.Tech, All Stream, Diploma, UGC Aicte Apvd. Universities, Nic Dist. College. 8801138000

FINANCIAL SERVICES

Loans: Home, Plot Purchase, Mortgage & MSME's Schemes & Need Good Cibil Score Profiles we offer col-laterals Ph:9542157967.

స్థిరాస్తులపై ఆంధ్రప్రదేశ్ అంతటా మార్టిగేజ్ లోన్స్ మరియు స్థిరాస్తి ఎక్కడ ఉన్నా ఏ సంస్థలో ఉన్నా Xerox పేపర్సుపై 2nd మార్టిగేజ్ లోన్ ఇవ్వబడును. 50 లక్షలలోపు. అయోధ్య కోఆపరేటివ్ బ్యాంక్, ✆ 93969 99669

FOOD

రాజుల రుచికరమైన భోజనం : హాస్టల్స్, బ్యాచిలర్స్‌కు, ఓల్డేజ్ హోమ్స్ కు (VEG / NON VEG) ఆర్డరుపై తయారు చేయబడును. ఫోన్ : 6302297538

CATERING SERVICES

ప్యూర్ వెజిటేరియన్ భోజనం రుచిగా చేసి ఇంటింటికి/ ఆఫీస్‌లకు క్యారియర్‌తో ఇవ్వబడును కావల్సిన వారు దయచేసి సంప్రదించండి ✆ 8500721971

HEALTH & CARE

General Surgery, ENT, General Medicine, Depts. on Lease with Full Staff & Infrastructure. Low Budget. 100 Bed Running Hospital, Visakhaptnam. Call: 8919251313.

HOME NEEDS

PEST CONTROL

No Smell, No Pollution Safe & Genuine Specialists in Termite & Cockroach Control. Coastal Pest Control. ✆ 7416532121.

INTERIOR DECORATORS

JASP Interior's: False Ceiling, Modular Kitchen, Warbrobe Cupboards & Civil Renovation Works. Affordable Price. 9347377119.

INDUSTRY

ఫ్యాక్టరీ అమ్మకం
విజయనగరం జిల్లా, నెల్లిమర్ల ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఏరియాలో 16,182 చ॥గ॥ల విస్తీర్ణంలో గల "సాల్వెంట్" ఫ్యాక్టరీ అమ్మకమునకు కలదు.
98496 36969

విజయనగరం జిల్లా R.ఆముదాలవలస రాజాం దగ్గర 1.30 ఎ॥లో వర్కింగ్ మిషనరీతో జీడిపప్పు ఫ్యాక్టరీ అమ్మకం. ✆ 9441032514, 9100038693

INDUSTRIAL SHED

పెందుర్తి MSME ఇండస్ట్రియల్ పార్క్‌లో అద్దెకు షెడ్‌కలదు. సైజు (65x150) సంప్ర॥ 9848294957, 9494126429.

MACHINERY FOR SALE

PILING TOOLS FOR SALE
DMC PILING TOOLS DETAILS
❖400 MM Barrel - 8 Nos
❖600 MM Barrel - 8 Nos
❖500 MM Chisel - 4 Nos
❖600 MM Chisel - 7 Nos
❖800 MM Chisel - 2 Nos
❖1000 MM Chisel - 6 Nos
❖Hoist (Up to 10 Floors) - 1 No
❖Concrete Weighing Machine - 1 No
THE ABOVE MATERIALS ARE AVAILABLE IN OUR R&B STORE
✆ 8849959374
8886655021

PEOPLE CARE

OLD AGE HOME

Rs. 8000/- Monthly, Food, Bed, General Care, Pujari Bhavan, Highway Rd, Punjab Hotel Jn., Bus Stop, Vizag. ✆ 9553081763.

Vizag oldage Home: Nutritious Food, 24 Hrs Medical Care, Homely Atmosphere at Madhurawada. ✆ 9866134357, 9666347885.

గోల్డేజ్ రిహాబ్
EX.ఆర్మీ డాక్టర్లచే 1979నుండి
100 Luxury Rooms
Sea, Hill & Forest View
RUSHIKONDA & MADHURAWADA
9248445590/91

సీనియర్ సిటిజన్స్‌హోమ్ ఆహ్లాదకర వాతావరణం 24 గం॥ వైద్య సదుపాయం మీ ఇంటి వద్దకే సేవలు. మాధవధార. 8886020606, 9704713010.

శ్రీవైష్ణవి రిటైర్మెంట్ హోమ్స్, హాస్పిటల్, హోమ్ నర్సింగ్, బేబీకేర్, ఫిజియోథెరపీ, A/C, NonA/C @MVP/ సీతమ్మధార/ విశాలాక్షినగర్/ P.M.పాలెం. నరసింహారెడ్డి: 9676000633

అక్కయ్యపాలెం అబీద్‌నగర్‌లో మదర్ & ఫాదర్ రిటైర్మెంట్ హోమ్ ఆధునికవసతులతో డాక్టర్ & నర్సింగ్ పర్యవేక్షణలో వృద్ధులు & పేషెంట్లకు సేవలు 7794948777.

శ్రీనిజ ఓల్డేజ్ హోమ్: వృద్ధులకు, పేషెంట్లకు ఏసీ, నాన్ ఏసీ రూములతో రిటైర్‌మెంట్ హోమ్స్, ఇంటి వద్దకే సేవలు. రామటాకీస్. ఫోన్: 8919106992, 9059595022

మాతృశ్రీ హోమ్‌కేర్ సర్వీస్ మంచంపై ఉన్న పెద్దవారికి పేషెంట్స్‌కు బేబికేర్ ఇంటి/వంటపనికి ఆయాలు, అటెండర్స్ నర్సులు 24 గం॥ఇంటికి పంపగలం. 9989558736,8317601335

REAL ESTATE

GENERAL

COMMERCIAL SPACE FOR SALE
3350 SFT Ground floor commercial space in PARADESI PALEM Highway facing, near Kommadi jn. suitable for all commercial uses
✆ 98489 48292

COMMERCIAL SPACE FOR SALE
12000 SFT commercial space Highway facing Near PM PALEM JN. MADHURAWADA, suitable for corporate offices, banks, and showrooms, etc.
✆ 98489 48292

Continued on Page No's 16 & 17





EENADU Classifieds

REAL ESTATE

GENERAL

గుంటూరుసిటీలో, గోరంట్లలాం, JKCరోడ్డు, ఇన్నర్‌రింగ్‌రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు సంప్ర: 9399955545.

విశాఖలో అతి తక్కువకే ఫామ్ ల్యాండ్స్ ఉడా ప్లాట్లు మరియు ఇంటి స్థలములు క్లియర్ టైటిల్స్‌తో గలవు వివరాలకు: 9581456897, 8074658161.

***ఎండాడ న్యూ** 2BHK, 780Sft కార్ పార్కింగ్ 40 L *80గజాలు 50, 40 L. * 450గజాలు, రామాటాకీస్ కమర్షియల్ 1.7 L. ✆ 8977175678.

FLAT FOR SALE

AKKAYYAPALEM

Akkayypalem, 3BHK Flat for sale, 1515 Sft, UDS 51.20 Sq.yds North facing 3rd Floor, Vivas Grand. Ct: 7675846295.

950Sft, 2BHK, Fully Furnished with Carparking, Near Lalithadevi Temple Akkayyapalem Direct parties only. ✆9912737664.

3 BHK 1400 Sft 6Yrs old Flats for Sale North&South Facings including Cupboards, Furnished Flat at Narasimhanagar Rythu BazarRoad Nr. Murali Kirana Stores. ✆ 9391395405, 9493636090.

New Dlx. Flat 3 BHK 1850 Sft. W/F, 4th Flr. Carparking TV's, AC's, Fans. All furnitures. TSN Colony Dondaparthi ✆ 8309594174.

1200 & 1650 sft old flats lift & car parking at Narasimhanagar area reasonable price. ✆ 7075848889, 9581206148

ANAKAPALLI

2&3 BHK Dlx. 100 Ft Rd, Face with Carpark, Lift, Gen, @ Ring Road Nr. Railway Station, Anakapalli work in Progress. 7382357333.

2 & 3 BHK Deluxe Flats, Car Parking, Lift, Generator @New Colony, S.R. Hotel Backside Anakapalli Booking 9885657999.

BEACH ROAD

In Official Colony 3BHK Flat Resale, 1490Sft. Semi furnished Marble Floored 3sides open 4th Flr. with Pujaroom, Sea view, CC Camera, Security, Lift&Parking. 9051573038.

FLATS FOR SALE
SUPER PREMIUM LUXURY 3 BHK Flats (2500 Sq Ft) with Premium Italian Marble, Luxury Kohler Fittings & Complete Luxury Interiors & Home Automation and Beach View at DASPALLA HILLS.
✆6302382058

3BHK 2550 Sft.+ 200 Sft. Car Park South Facing 2 Car Park 100 UDS, Furnished Flat @ Pandurangapuram. ✆ 9550131313.

3BHK 1550 Sft. Corner Flat S/F on 3rd Floor 11 Yrs. Old Opp. SBI Eastpoint Colony. 9949042258, 9440631901, 9493888373.

2 BHK 1320 Sft 1st Floor at Kurupam Towers, Beach Road, Corner of 4 Rd Junction of LB Colony-VUDA Park. Price 7,500/Sft. Phone: 9949028871, 7780277343

1745 sft east facing and 3250 sft sea view new flats for sale at Daspalla Hills, Visakhapatnam. ✆ 8639045966

3BHK FLAT ON BEACH ROAD FOR SALE
సీ సర్ఫ్ అపార్ట్‌మెంట్ 2వ అంతస్తులో B5 3 BHK ఫ్లాట్ ఉన్నత, మధ్య తరగతి ప్రశాంతమైన ఆక్రమణ బాగా నిర్వహించబడింది. వెనుక వైపు కాంపౌండ్ వైడ్ ఏరియా మ్యూజియం ఆకుపచ్చ మరియు ఉపయోగించని పార్క్ భవిష్యత్తులో కూడా ఎటువంటి అడ్డంకులు లేవు. అమ్మకపు ధర 1 కోటి 20 లక్షలు బేరం లేదు
✆88974 15735

DWARAKANAGAR

2BHK New Premium Flat N/F Ready to occupy (100%Loan) Nr. BVKCollege Opp.V.T. High School, Dwarakanagar. 9542794669/ 9492458777.

PRE BOOKING SALE
1500 Sft. East/West Facing 3BHK Flats, Premium Apartment, Behind Sampath Vinayaka Temple, CBM Compound. 50% Advance Booking @ 9000/Sft
Cont: 9618465444 9966195222

GAJUWAKA

Group House 3 BHK 1400 Sft 1st Floor W/F Gajuwaka, VUDA Colony, Opp. Timpany School @ Out Rate 40 Lakhs. ✆ 9959515777.

2BHK 1015 Sft Flats for sale near JUG Junction, Srinagar, Gajuwaka. Contact: ✆ 9848298133, 9849797792.

3 BHK IN GAJUWAKA
READY TO MOVE
CHINNAGANTYADA
NEAR CMR CENTRAL
✆8977999861

JAGADAMBA

3BHK 1420 SFt. W/F Road Facing 2nd Floor Sai Lorven Towers Premasamajam Road, Dabagardens, Vizag. Ph: 9848267461.

Allipuram, New EastFacing Flat Ready to Occupy, 4Floors Apartment, Near Sri Santoshimatha temple, Each floor 2 Flats,4 Floors, Cellar Watchmen room, Cellar Fully Bike Parking, Municipal tap & Bore Water. Santoshimatha Margam, Allipuram, Lift, G/F, E/F, 30Feet Road side Balcony, CC Cameras Approved 24Hours, 35Lakhs, You Can Bargain ✆ 93813 74744

KOMMADI

Kommadi Shiva Shakti Nagar 920 Sft 2bhk West face Top floor Age 5 Years. Price 35L Cal Agent on: 8500349494

3BHK, South facing, 1650 sft, Flat for sale at marikavalasa, Aditya college back side. ✆ 9000140101, 6305929122

KURMANNAPALEM

2nd Sale 1220 Sft. 3BHK Semi Furnished Flat for Immediate Sale Opp. to Kurmannapalem Radio Station (Behind HP PetrolBunk) Car Park Available. 7013388590/ 9038985646

Kurmannapalem Ready to Occupy Bharatnagar ITI Road, 3BHK, 1570Sft, NorthFace Flats in 2nd & 5th Flrs For Sale 9849129992

3 BHK 1223 Sft 4 Yrs Old S/W Facing with Cupboard/ Lift/ Carparking, Vadlapudi, Nr. Sivalayam, VSEZ Road. Price 48L. ✆ 9949701827

MADHURAWADA

3-BHK Flat For Re-Sale, South Facing, 2355 Sft, UDS 70 Sq.Yards, 2nd Floor, On PM-Palem Main Road. Call: 8800771193

3BHK 1580 Sft. E/F & 2BHK 1220 Sft. W/F Flats Sale 60Ft Road, Nr. 100Ft Road Opp. SBI Sai Priya Layout. ✆ 9966671599.

1980 Sft E/F 3 BHK, One Flat per Floor Superior Quality @Madhurawada, Possession Jul 2026, Sri Constructions. 9177448893.

3BHK- 1663 Sq.Ft. W/F Flat for Sale- 8th Floor, No: 03, in Panorama Hills, Sri Ram Projects, Law College Road, Madhurawada, Vizag. Ph: 9866167369.

PM Palem, Near Vugvala Hospital & Pollacks School: W/F, 3BHK Flat in Sai Lakshmi Residency. ✆ 92466 23523.

NEW FLATS FOR SALE
MIDHILAPURI VUDA COLONY
MADHURAWADA
3BHK - 1400 Sq.Ft. - EAST FACE
3BHK - 1400 Sq.Ft. - SOUTH FACE
READY TO OCCUPY
NO GST - OC ISSUED BY GVMC
BULK WATER SUPPLY RECEIVED
LAST FEW FLATS AT BEST PRICE
8822882828, 7075425471

1515 Sft., 3 B/R, W/F, 4 Flats for Sale. Vidhya Lakshmi Enclave, Sound 'N' Sound Layout, P.M.Palem Madhurawada. ✆ 9849084355.

Madhurawada Chandrampalem E/F 1160 Sft Furnished 2 BHK Car Parking 80Sft 10yrs. Old Flat Nr. NH-5 For Sale. ✆ 8125920193

Ready to Occupy 2, 3 BHK Dlx Flats Sale. Putty, Car Parking, Generator, PM Palem Nr. 1st Bus Stop, No GST. ✆ 8106696666.

1100 Sft. 2 BHK Flat Sale, East Facing, Car Parking. Amrutha Arcades, Nr. Car Shed, P.M. Palem. No Brokers. ✆ 9966779784.

Ready to Occupy 1750+ 80 Sft 3BHK Flat E/F with Cupboards & Ceiling Complet Midhilapuri Colony. 9492959596, 9618427958.

Ready to move 3BHK Flats for Sale at Madhurawada, Vizag. Near to Max Shopping Complex. Contact: +91-9000-279-200 (Whatsapp only)

E/F1400sft Luxury Flats, GVMC, RERA. Ready to move jampana Sierra Saipriya gardens,60ft Rd. Madurawada. 9347328962, 9849611199

MVP COLONY

Pedawaltair 3 BHK East Facing 1490 Sft. & 4 BHK 3000 Sft. Near. Visakha Eye Hospital, Vijaynagar Palace Layout, Visakhapatnam. ✆ 9888859333.

Pre Launch Commercial spaces and Residential Flats available for Sale at Lawsons bay Colony. Ph: 9391742173

Pedawaltair Main Road, Oceana Apts Semi Gated 3 BHK, 1850 Sft, W/F 3rd Floor, Designer Interiors, Car Parking & Gen Set. ✆ 9948152724

Premium Flats available for Sale at MVP Colony and Siripuram. Contact: 8977612446.

940 Sft 2 BHK 3 Balconies East Facing UDS 30 Sqyd Lift 24 Hr Water, CCTV Ushodaya Junction, Sector-11, MVP. ✆ 9618675726

Ready to Occupy. New 3Bed Room, 1600 Sft., N/F Flats for sale @ Lawsons Bay Colony, Vizag. Ph: 9949292699

Peddawaltair 3BHK Spacious, 2nd Flr, 1640Sft UDS 69 Sq.Yds. Premium Construction, Car Park, Lift, Generator, Cup Boards, 24/7 Water, CC TV, 100% Vastu Peaceful area. No Agents please. 7658900696.

MADDILAPALEM

3BHK 1406Sq.Ft. S/F Flat No.301 at Pithapuram Colony, Maddilapalem, Lift/ CarPark/ Generator for Sale. ✆ 8919292447, 8008009938.

3BHK 1310 Sft. North Face Flat for Sale. Car Park & Modular Kitchen. Nr. Krishna College, Maddilapalem. ✆ 9441249205.

2BHK 1030sft, N/F, flat, 4th flr (10yrs old) at New Resapuvanipalem, with all Amenities & Car parking for sale. Ph: 9440202602

ఫ్లాట్ అమ్మబడును *డైరెక్ట్ పార్టీస్ మాత్రమే* శ్రీనివాసా ప్యారడైజ్, 5th ఫ్లోర్, 2Bhk 800 sft, E/F, KRM కాలనీ, శివాలయం దగ్గర, విశాఖ. ఫోన్: 72870 66419

MURALINAGAR

FLATS FOR SALE
3 BHK 2210 sft
East Facing F/10, 2400 sft - West Facing F/3&4
Flats for Sale @ Hema Abodes Pvt Ltd, Birla Junction, Muralinagar, VSP.
9885553333 7036553333

2BHK, 1242 Sft, 5th Floor, W/F @ Birla Junction, Sree Lakshmi Nivasam (Gated Community) for Sale. Ph: 7995530458

Pre Booking Flat for Sale at Madhavadhara 2000 Sft. North and South Facing 60Feet Road. Contact: 8367413839.

N A D

1800Sft Penthouse 3B/R, Marble Flr, Direct Parties only, Sai Simha Towers, beside MVV Hill View, Gopalapatnam. 9440675676

2Bhk 865 sft S/f 3rd & 5 flor 2Bhk 820 sft N/f 5th floor for sale @ 4300 at Vimanagar. ✆ 9446139989

గోపాలపట్నం దగ్గర కొత్తపాలెం D.R. నగర్‌లో న్యూ 2BHK 830 Sft. S/F రెడీ టు ఆక్యుపై గల ఫ్లాట్ @32L. కార్ పార్కింగ్, లిఫ్ట్‌కలదు. 8520065501

గోపాలపట్నం దగ్గర ఆదర్శనగర్‌లో గ్రూప్‌హౌస్‌లో 990 & 1100 Sft. N/F 2BHK ఫ్లాట్స్ అమ్మకం. ✆ 9912682080, 9959854426.

PENDURTHI

New 2BHK 1250 Sft. Luxury North Face Flats (G+3 House) Carparking. 30ft. CC Road Front at Pendurthi. ✆9949347651, 8096589747

పెందుర్తి చిన్నముషిడివాడలో E/F 800 Sft 26 Laks, S/F 930 Sft 30 Laks, 2BHK సెకండ్‌హేండ్ ఫ్లాట్స్ అమ్మకం కలవు. ✆ 7075553377

RAMNAGAR

1550 Sft 3 BHK 5th Floor with 70 S.Yds USD in Sai Sadan Apt at Rednam Garden, Jail Road. ✆ 9346448568

RUSHIKONDA

FLAT FOR SALE
Ready to occupy
3 BHK, E/F, 1880 SFT
(Including Car Parking)
Opp. Hotel Raddison Blue, Near ISKON Temple at RUSHIKONDA
No Mediators
✆63053 86699

SEETHAMMADHARA

2760 Sft. 4BHK 3rd Floor Fully Furnished Flat with 111 S.Yds. UDS at Seethammadhara North Extn. Ph.: 9849576519/ 9848327027.

Pre Booking Flat for Sale at Seethammadhara 1500 Sft. and 1200 Sft. East Facing 40Feet Road. Contact: 8367413839.

FLAT FOR SALE
1500 Sft. 3 BHK, South Facing, 12 Years Old, with Wood Work, 2nd FLOOR, Doctor's Colony, Seethammadhara, Direct Parties Only @ 1.14 Cr Negotiable
Cont: 99661 95222 81421 95222

SUJATHANAGAR

3BHK 1904 Sft. N/F UDS 60 Sq.Yards 5 Flrs Teachers Layout 100 Mts from New 80 Ft. Rd. 1.5KM from Sujathanagar BRTS. Cont.: 6360956391, 8886343849.

Ready to Occupy East, South & North Facing 1400 Sft, Sujathanagar Very Close to Main Road, Simhadri Builders. Contact: 7386914448, 7386926668.

40 Lacs only 2 BHK Flat Fully Furnished Clear Title, Bank Loan available. Near Sujathanagar Center. ✆ 9705940444.

FLATS FOR SALE
3BHK -1690 Sft
EAST FACING
East Side Road-40'
North Side Road-30'
North East Corner Flat
7893249844

Sujathanagar New Luxury flats 3BHK E/F 1900 Sft. 30 Ft. Road 300 Mtrs. from Main Road Ready to move. Loan. 9908587901.

New 2 BHK Extordinary Interior with Premium Flats for Sale now in ChinaMusidiwada. ✆ 7702892529.

260Sq.Yds. 5Flats 3BHK 1818Sft. @ 75L E/F in Krishnarayapuram 1.5KM from Vepagunta 500 Mtrs to BRTS Rd. Car Park. 9866116165

3BHK, 1800 Sft, East Facing, 3rd Floor, 3 Years old, Furnished, Teacher Layout, Sujatha Nagar, ✆ 8328305699.

SHEELANAGAR

2 BHK North, 1025 Sft, UD-44 Sqyd, 15 Years Old, Corner Flat 5th Floor Renovated Sheelanagar. ✆ 9030036857, 9652236857.

Venkateswara Colony, 3BHK 2750 Sft E/F 1 Flat/ Flr, 2 Car Parking, 1 Month Delivery. ✆ 8978208535, 9553952999.

2BHK 1025 Sft, North Facing Gated Community at Navya Nulife Apartment, Sheelanagar for sale. ✆ 7989983152.

960 Sft 2 BHK Flat for Sale, with Amenities of 60sft Parking, Lift & Generator At Sheelanagar. Mob: 9030134657.

YENDADA

2600 Sft 3 BHK Nr. MK-1 Yendada & 1350/1150 3 & 2 BHK Flats Nr. Mithilipuri Colony, Madhurawada. ✆ 7989328864, 9866123046.

West facing second hand flat for sale. 1210 SFT. GR Residency. Endada main road. Opp Skyline apt. Ph: 7799444473, 9985307781

FLAT FOR SALE
JVR RESIDENCY
1800 SFT
GROUND FLOOR
YENDADA, VSP
✆93460 38244

FLAT FOR SALE
3 BHK, 2185 Sft. 14th FLOOR in M.K. GOLD COAST, YENDADA, 2021 with 2 Car Parking, F.No.1502 is for sale
✆8886655021 8886655031

Yendada, Canara Bank Back Side: W/F, 2BHK (1000 S.Ft.,) Flat & Bhogapuram High-way E/F, 200 Yards Plot: ✆ 99499 01986

AMALAPURAM

అమలాపురం మెయిన్‌రోడ్ ఫేసింగ్ గృహప్రవేశానికి రెడీగా ఉన్న 2BHK ఫ్లాట్స్ అమ్మకం. కమర్షియల్ స్పేస్, పార్కింగ్, SBI అప్రూవ్డ్ ప్రాజెక్ట్. 9542045369, 9030694599

GENERAL

New 3BHK Flats West Facing (1580 sq.ft) For Sale At CBM Compound, Opp. Timpany School. Contact:- 7794895959

3BHK 1650 Sft, Sea view Flat No 504, MVV Esteem Fully Furnished Car Parking, Generator, Lift, 5th Flr Nr. Kotak School, Chinnawaltair. ✆ 9949645786.

3BHK Flat with 1450 Sft, near Dabagardens Behind Chennai Shopping mall for sale. Contact: 9440190093

HOUSE FOR SALE

ANANDAPURAM

3BHK 1600 Sft Premium Duplex Villas @ 72 Lakhs. Under Construction @ Anandapuram Nr. Go Karting. ✆ 9849005627, 9160417227.

AKKAYYAPALEM

400 Sq.yds. Independent House- North Facing- 3 Floors- 7000 Sft. at Jagannadhapuram, Akkayyapalem for Sale. ✆ 9704601888.

BEACH ROAD

Villa for Sale G+2 4BHK 4000 Sft. Villa 235 Sqyrds Lift 2 Car parking, Near Novotel Maharanipeta, Vizag. ✆ 8333820202.

BHOGAPURAM

World class Villas with Lift provision Starting @ 1.5 Cr. 100% Vasthu Nr. Bhogapuram Airport and Beach. ✆ 8919342351.

DWARAKANAGAR

68 Sqyds N/F 4 Feet Passage Opposite V.T.High School, Dwarakanagar, Direct Registration, Parties Only. ✆ 9912362625.

GAJUWAKA

3Floors, 6 Portions in 200 Sqyds E/F Street No : 4 LV Nagar, drivers Colony, Old Gwk Rental 50K Getting ✆ 9704619817.

గాజువాక పంతులుగారిమేడ వద్ద 205 గు॥ నార్త్ ఫేసింగ్ ఇల్లు అమ్మకం కలదు. 8790698889.

KURMANNAPALEM

దువ్వాడ రైల్వేస్టేషన్‌కి 1KM సమీపంలో 108/177 గు॥ GVMC అనుమతితో నచ్చిన విధంగా ఇల్లు కట్టి అమ్మకం. బ్యాంక్ లోన్ సదుపాయం. 9290691231.

MADHURAWADA

Individual House 67 Sq.Yds. 2 Floors Building, West Facing at P.M.Palem, Housing Board. Cont.: 9849609136.

Madhurawada 200, 233 Yard. P.M. Palem 111 Yard House for Sale. Contact: 7993756689.

MVP COLONY

MVP, Seethammadhara-167, 300, 520. Siripuram-450, Marripalem, Madhavadhara-300 Sq. MVP Flats 1000 to 2000. Ph.: 9290809121

MARRIPALEM

మర్రిపాలెం జ్యోతినగర్‌లో 40 ఫీట్ రోడ్లో ఈస్ట్ ఫేసింగ్ 14x60, 2 ఫ్లోర్స్ పాత హౌస్ అమ్మకమును కలదు. కమర్షియల్‌గా ఉపయోగపడుతుంది. 8885567211.

N A D

80Sqyrds, S/F G+2 Bldg, 30K Rent, 20yrs. old, 60ft Road, Shanti Nagar, NAD, Clear Title, Loan Avail @ 79L. 9246665299.

గోపాలపట్నం, చంద్రనగర్‌లో 128 గు॥ ఇల్లు అమ్మబడును (42L), 850 Sft, 2BHK Flat 30 లక్షలు. సెల్. 7731895046.

PENDURTHI

Pendurti-Juthada G+1 N/F 140 SYds & Duplex Houses W/F, W/S corner, 85 SqYd Houses for Sale. Loans avail. 9440165171, 9398796679

G+1 133 Sq.Yds East Facing Cellar+1st Floor New Construction @Rampuram Vepagunta to Pinagadi Road. ✆ 7702639416.

155 Sq.Yds. 3BHK S/F Duplex House for Sale. VUDA, East Facing House Nr. Pendurthi Railway Station. Cost: 1.60 Cr. Negotiable HighQuality. 8142945124.

120 గుల్లో E/N & N/F లలో G+1 ఇల్లులు- 2 & 145 గు॥ N/F సైట్‌గాని లేదా ఇల్లు కట్టించి ఇవ్వబడును. పెందుర్తి మెయిన్‌రోడ్ నుండి 700 మీటర్ల దూరం (అఖిలేశ్వరి హాస్పటల్ డౌన్) ✆ 8096206939.

SEETHAMMADHARA

HOUSE FOR SALE
300 Sq. Yards (Duplex) 4000 Sft. WEST Facing Fully Furnished (20 Yrs Old). Road No: 3, Doctors Colony, Seethammadhara @ 5.75 CR
Cont: 9966195222 8142195222

SUJATHANAGAR

NewDeluxe E/F 3Floors Building VUDA forSale at Sujathanagar Sellar+2 Main Road 500Mts only. 2.50 Cr. Ready occupy. 7013267476

Paparajpalem LIC Colony 2B/R Dlx House 170 Sq.Yds. W/F Putty, Fully Furnished 3 Face Power. ✆ 9177743699, 8985650140.

Duplex House Sale Ready to occupy-SBI Loan 40 ft. Road - 1600 Sft. Rampuram- 60 Lakhs. Vepagunta ✆ 9182924250, 9346332284.

DUPLEX VILLAS FOR SALE
151 S.Q. Yards
North, South, East facing Duplex Villas for Sale at SUJATHA NAGAR
No Mediators
✆63053 86699

సుజాతనగర్ BRTS రోడ్డుకి దగ్గర్లో 267 గు॥ బిల్డింగ్ (MIG-327) & సుజాతనగర్ 80 ఫీట్‌రోడ్ 167 గు॥ N/F 3 ఫ్లోర్స్ బిల్డింగ్ అమ్మకం. రెడీ టూ ఆక్యూపై. ✆ 9703124666.

TAGARAPUVALASA

తగరపువలస జంక్షన్‌కు అతి సమీపంలో 53 చ॥గ॥ స్థలంలో క్రింద షాపులు, పైన ఇల్లు అమ్మకమునకు కలదు. సంప్రదించండి. ✆ 9704653890.

GENERAL

Ind House 300Sq.yds N/F Sale Official Colony Githanjali School Beside Srikakulam Direct Parties. Ph: 9702019779

Sujathanagar Main Road Reliance Mart Backside. 130 Sq.Yds. 3 Floor Building with Cellar for Sale. 7013043334, 9550922999.

వేపగుంటదరి లక్ష్మీపురంలో E/N/F 116, 125, 130 చ॥గ॥లో ఇండివిడ్యువల్ ఇల్లులు అమ్మబడును. బ్యాంక్‌లోన్ సౌకర్యం & స్థలాలు అమ్మకం. 8143142265

వేపగుంటదరి లక్ష్మీపురం మరియు రాంపురంలో ఇల్లులు & ఇండ్ల స్థలములు అమ్మకంనకు కలవు. 9160857550.

LAND FOR SALE

ANANDAPURAM

ఆనందపురం పూల మార్కెట్ జం॥కు 45KM దూ॥ గ్రావెల్ రోడ్డుతో 6 - 10 సెంట్లు భూమి అమ్మకం. సెంటు: 3.75 ల. 9866623569, 9985684795.

ANAKAPALLI

పెందుర్తి నుంచి ఆనందపురం వెళ్లే లైన్లో నీలకుండీలు జంక్షన్‌కు అతిచేరువలో 8 ఎకరాలు అమ్మకానికి ఉంది. గూగుల్‌డేటా సెంటర్‌కి 7KM దగ్గరలో ఉంటుంది. Cont.: 9392478947, +91 9100682263.

BHOGAPURAM

భోగాపురం ఎయిర్‌పోర్ట్ దగ్గర్లో 1/2 KM 14 సెంట్లు 37 సెంట్లు అమ్మకానికి కలదు. ఓన్లీ డైరెక్ట్ పార్టీస్. 8639398897.

CHODAVARAM

అనకాపల్లి జిల్లా దేవరాపల్లికి 3KM, మారేపల్లిలో 5 ఎకరాలలో 4 సం॥లుగల పామాయిల్‌తోట అమ్మకానికి కలదు. రోడ్డుసదుపాయం. నోబ్రోకర్స్. ✆ 9381302823

VZM ROAD

Residential 250 Sq. Yds. Land for Sale Sreemitra Indraprasta Layout S/W Corner no brokers Ph: 8179494343.

GENERAL

Commercial Land for Sale. Opp. Vijayawada Airport Adjacent to NH-16. 93.5 Cents Land Interested Parties. ✆ 9908721049.

Commercial Flats with Monthly Rentals Each 1000sft in Boyapalem & 1Acre Land for Sale @ Tarluvada. ✆ 9800729555

సూరప్పగూడెం, భీమడోలు, ఏలూరు జిల్లా - 15 ఎకరాల కొబ్బరి తోట, 2 బోర్లు, డ్రిప్, NH-16 కి దగ్గరలో, ప్లాట్స్ /రియల్ ఎస్టేట్‌కి అనుకూలం. సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్: 9704322999, 7337228262.

54 సెంట్లు మెట్టుభూమి (NH16 కి 5KM దూరంలో) అమ్మకం బర్నికం పంచాయతీ, పరవాడ మం॥, అనకాపల్లి జిల్లా. Cont: 7013929308.

పూసపాటిరేగ 'మం' గోవిందాపురంరోడ్డు హైవేకి 1/2km తారురోడ్డుఫేసింగ్ 8 & 3.1/2 ఎకరాలు కొబ్బరితోట అమ్మకం & హోటల్ లీజుకుకలదు. ✆ 9440255187.

పెందుర్తి S.R. పురంలో 100 HP Power తో 5000 Sft. మరియు 3500 Sft. ఇండస్ట్రియల్ షెడ్స్ అమ్మకం. Ph.: 8309022890.

గుర్ల మెయిన్ రోడ్ (2km) సమీపంలో 1/2 & 1ఎకరం భూమి అమ్మకానికి కలదు. విజయనగరం నుండి 12కిమీ దగ్గరలో. ✆ 8790012309, 9908664019

NH.16కి 2.5 KM దూరంలో 20 ఎకరాలభూమి పిషిణి హైవేకి 6KM దూరంలో 5 ఎ॥లు కొబ్బరితోట అమ్మకమునకు కలదు. Cont: 9985843846.

భీమిలిలో 1452 చ.గ స్థలం మరియు prime locations లో best investment/sale కోసం plots కలవు. ✆ 9492283882

PLOT FOR SALE

ANANDAPURAM

Anandapuram- Tagarapuvalasa H/W- 1.5 km @ Ameya world school- 100, 167, 200 syd. Spot Reg/ B/loan. Ready to build. ✆ 9346516388

VUDA 100, 120, 140, 267, 300 SYds, E/F, W/N/F, 100 Mtrs. from NH-16, Neelakundilu Jn, very close to Google Data Centre. ✆9502069015

New Gated Community Venture, Spot Reg., Loan Avail., E, N Available. Ready for Constr. Nr. NH. ✆ 8885506899/ 8688926789.

VMRDA Approved Plots. Gated Community Layout, Just 10 Minutes from Tarluwada (Upcoming Google DataCentre) Facing NH-16, Nr. Pendurthi. 9398694446

583 Sqyards Panchayathi Bit, Mahalaxminagar Layout Madhurakallivanipalem, Vemulavalasa, Ghambhiram. ✆ 9121538353.

VUDA Plot 167 Sq.Yds. for Sale. Very Near to Google Data Center (4KM) Anandapuram Best Price. 9989152123, 9052387729.

VUDA 200 Sq.yds South/ West Corner, 55 Lak, Anandapuram 200 Sq.yds, Raghu Engineering College 15 Lak W/F ✆ 9652979374.

350 sq.yds North facing plot in VUDA Sontyam Layout on Anandapuram-Anakapalle highway near VITAM Eng. College for sale. ✆ 9849127975

534 Sq.yd. W/F, Suvarna Kuteer (80 Acers), 40ft Road, Tangudibilli Village, Anandapuram, Google Data Center 5 KM ✆ 8309494629.

PLOTS FOR SALE
560 Sq. yds at DORATHOTA ROAD, Beside Indore Stadium, Opp Varun college, BHIMILI.
300 Sq. yds at GANDIGUNDAM, Very near to national highway
URGENT SALE
✆9849999852

ఆనందపురం దగ్గరలో 600 గజాలు గజం॥ 13,000. అయినాడ 5KM 1800 గజాలు గజం॥ 4500. రఘు ఇంజనీరింగ్ కాలేజీ 6KM 600 గజాలు. E/F 50' రోడ్. గజం॥ 9500. 9912104143.

ANAKAPALLI

Highway Facing 24 cents 15 Cents near Anakapalli & 4 Acrs. Sabbavaram. Contact: 8341216717.

200 Sq.Yards Plot for Sale at Anakapalli, NH Facing, VMRDA & RERA. Contact: 6300043281, 9000562466.

అనకాపల్లి కొత్తూరు శారదానగర్ 8వ వీధిలో 850 చ॥గ॥ స్థలము బిల్డింగ్‌తో సహా అమ్మబడును. owner: 9000953954

BEACH ROAD

364Sq.Yd. (40x82) W/F 40'Rd. Facing 5 Plots with VMRDA & RERA Layout Per Sq.Yd. 35K 1/2KM to Beach Rd. at INS Kalinga. 8897956418

BHEEMILI

Fortune Hills Layout (VUDA approved) 267& 534 SYds, E/F, 40x60 & 80x60. Beside NH-43, Opp: RaghuEngg Clg. Dakamarri. 9502069015.

దాకమర్రి, భీమునిపట్నం రిజి.. సుభీక్ష రియల్‌ఎస్టేట్స్ వారి శ్రీ దుర్గానగర్ వుడా లేఅవుట్ 40ఫీట్ రోడ్స్ N/ Wకార్నర్ 400చ॥గ॥(200x2) రెండు ప్లాట్స్ అమ్మబడును. Cont: 7842366856

వైజాగ్ భీమిలి బీచ్ దగ్గరగా గెస్ట్‌హౌస్‌ల మధ్యలో బ్లు జై గోల్డెన్ లోటస్ లేఔట్ W/F 420 గ॥ స్థలం లోన్‌తో అమ్మకం. రూ: 20,000 ✆ 7674892236

BHOGAPURAM

Bhogapuram VMRDA approved Plots 500 Mtrs. to Highway. Ready for Construction with all amenities. Ph: 9394143777.

House Plots for Sale. Sq.Yd. 7500/- 10Km to Bhogapuram Airport, 2Km to Jonnagadda Ring Road, Near 4 Eng. Colleges, BT Road Approach, GVMC Limits, Bheemili SRO, Vizag Dt. Kaninga Properties. (Direct Owner) 9114911473

Bhogapuram coastal corridor Road face Gated Community VMRDA Plots & Villas with Swimmingpool Club House Villa 40 Lakhs. ✆ 8712354999

Icon Nest Prakruthi near highway/ Bhogapuram, 4 plots measuring 222 sq.yards each 2 north 2 south square bits for immediate sale contact: 9848605355

Natavalasa Toll Gate From 3KM VUDA/ RERA. Approved 183 Sqyds Plots from This Site Airport 8KM Only. ✆ 7989080994.

Bhogapuram Highway Facing Highway Paradise Layout W/F Bit for Sale. Nr. Nathavalasa Toll Gate. 8977915377, 9700915377.

534Sq.yds VUDA Approved 3Roads Corner Plot in Raja Infra layout @Akkivaram Nr Bhogapuram for Immediate Sale. Genuine Buyers only. 7032871499.

Rs.15999/- Per Sqy Bhogapuram Airport 500 Mtrs to Highway 167sqy W/F with Fencing VUDA Approved Plot. Ph: 7780354216

Bhogapuram, Bheemili VMRDA Layouts New & Resale Plots 167, 267, 500, 1000 sq.yds near to Airport. ✆ 9966311167.

భోగాపురం & ఎయిర్‌పోర్ట్ హైవేకి,NH-16కి 1km దగ్గరలో 60'తార్‌రోడ్‌కి ఆనుకొని 30సెంట్లు S/F స్థలం అమ్మకం, ఓన్లీ డైరెక్ట్ పార్టీస్ ✆9492746527

PLOT FOR SALE
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కి 12కి.మీ॥ దూరంలో ఎవరు ఇవ్వలేని అతి తక్కువ ధరకే గజం ఇంటి స్థలం కేవలం
5999/- మాత్రమే
కేవలం కొద్దిరోజులు మాత్రమే
7660080270

HOUSE PLOTS FOR SALE
SQYD 7500/-10 KM TO BHOGAPURAM AIRPORT, 2KM TO JONNADA RINGROAD, NEAR 4 ENG COLLAGES, BT ROAD APPROACH, GVMC LIMITS, BHEEMILI SRO VIZAG DISTRICT
KALINGA PROPERTIES (Direct owners)
✆8009777977

100 గజాలు, 3 లక్షలకే భోగాపురం-రణస్థలం హైవేకి 8kmలో 69 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీలో ల్యాండ్ కన్వర్షన్, చుట్టూ కాంపౌడ్, స్పాట్ రిజిస్ట్రేషన్ ✆ 7995031448

భూమాతవారి తాళ్లూరి టౌన్‌షిప్ ఫేజ్- 3 లో పోలిపల్లి, భోగాపురం ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్ట్ దగ్గరలో ప్లాట్స్ అమ్మకానికి కలవు. V.V. కుమార్. 9032002299.

గోల్డెన్‌సిటీలో ఉడా అప్రూవ్డ్ ప్లాట్ W/F 90 గ॥ భోగాపురం ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు 5KM దూరంలో అమ్మకానికి కలదు. సంప్రదించండి. 7095344977

భోగాపురం దగ్గర అక్కివరం జంక్షన్ హైవే నుండి 4KM దూరంలో 600 గ॥ ఉడా సైటు అమ్మకం. గ॥ 8500/- ✆ 9866052773, 7396533533

Rs.18500/- చ॥గ॥ భోగాపురం ఎయిర్‌పోర్ట్, గమ్ సిటీ ఎదురుగా హైవే ఫేసింగ్ లేఔట్లో 202 చ॥గ॥లు E/F అప్రూవ్డ్ ప్లాట్ అర్జెంటు సేల్. ✆ 9348738659

15999/- భోగాపురం పోలిపల్లి హైవేకి 500mts దగ్గరలో, భూమాత తాళ్లూరి టౌన్‌షిప్ దగ్గర 200గ ఈస్ట్ ఉడా అమ్మకం. ✆ 9948564787

గోల్డెన్‌ఆఫర్ ప్రతి ప్లాటుపై 5గ్రా, 10గ్రా గోల్డ్‌కాయిన్ ఉచితం. తగరపువలస, ఆనందపురం, భోగాపురం, ఐనాడా, కోనాడా, కొత్తవలసలో VMRDA రెరా అప్రూవ్డ్. ✆ 9701598389.

PLOT FOR SALE
DTCP Plot N/F 207.77 SYD For Sale at Polipalli, Bhogapuram, 7km Frm Airport, 1.5km Frm NH-16 & VUDA Plots for Sale near Ramanayanam Temple, Vzm.
9966044755/ 66

DWARAKANAGAR

1450 Sqyd Commercial Site Dwarakanagar Complex Road Cost Sqyd 1.88 Lakhs Only Buyyers. ✆ 7036209907.

GAJUWAKA

Commercial Land 3 Plots of 650 Sq.yds Each or Total 1950 Sq.yds For Sale @Pedagantyada, Gajuwaka, Near BC Road, Vizag. Pls call 9848029577.

గాజువాక మండలం వడ్లపూడి గ్రామంలో ఉడా అప్రూవ్డ్ లేఅవుట్ శ్రీ తిరుమలనగర్ మెయిన్‌రోడ్ నందు ఇంటి స్థలం 220 చ॥గ॥ అమ్మకం. 9848114509.

జగ్గు జంక్షన్ గాజువాక సమీపంలో E/W ఫేసింగ్ 100 చ॥గ॥ల ప్లాట్లు అమ్మకానికి కలవు. గజం రేటు : 20,000/-. 7093097815, 9000143999

గాజువాక 18 KM దేశపాత్రునిపాలెంకి 4KM కలపాకలో గజం 3200/- నార్త్, ఈస్ట్ కార్నర్ & సౌత్, ఈస్ట్ కార్నర్ 220 గజాలు బిట్లు గలవు. 9133622282

KOTHAVALASA

Santhapeta Near Kothavalasa 1 Km To Highway 40 Rds E/F DTCP, 3 Plots 202 sq.Yds (No Brokers) @Rs.6000/-Sq.Yd. ✆ 9542733399

200ft Road Facing VUDA Approved Commercial Plot 540 Sq.yds South, West Corner, Godavari Layout, 1km to Kothavalasa Jn., ✆ 8008550353.

200, 222, 600 Sq.Yds Plots for Sale at Mangalapalem just 1KM from Kothavalasa Rly. Station ✆ 8919994026, 8122160316.

కొత్తవలసకు దగ్గరగా 30ft రోడ్డు, గెస్ట్ హౌస్ ఫెసిలిటీతో ఓపెన్ ప్లాట్లు ఫర్ సేల్. 100 చ.గ. రూ.5 లక్షలు మాత్రమే. EMI ఫెసిలిటి కలదు. @ 9133863555

కొత్తవలస- రాయపూర్ హైవేకి 1KMలో 516E పెందుర్తి-అరకు రానున్నహైవేకి 2KMలో VMRDA Plots గజం12వేలు. 7416862947, 9182857713

వైజాగ్- కొత్తవవలస రాయల్‌సిటీ ఫేజ్- 2 లో ఉడా అప్రూవల్ ప్లాట్‌నెం. 159. E/F లో 360 చ॥గ॥ స్థలం అమ్మకం. డైరెక్ట్ పార్టీస్ మాత్రమే. 9291357365.

కొత్తవలస - దేవరాపల్లి మెయిన్ రోడ్ S. ఆనందపురం జంక్షన్ దగ్గర అన్ని సదుపాయములతో 111 గజములు 3,33,000/- మాత్రమే. ✆ 9666543616

KURMANNAPALEM

VUDA Approved 200 Sqy 40 Ft Road W/F Near Duvvada Railway Station suitable for Resi/ Guest House/ Lodge. ✆ 7893084789.

Plot for Sale: 267 Syd Kurmannapalem, VUDA Layout Phase-2, Gajuwaka immediate Sale. ✆ 9948477979.

KAPULUPPADA

Kapuluppada Chepaluppada Bhemili 6 Line Nr. Beach Rd. 200, 400 SYds. VUDA Plot 23,000/- Pvt Plot 1800 & 1300 @ 15K. 8822909999.

VUDA Alloted 608 Sqy N/F Plot, Tarakarama Satelite Township, Kapuluppada is for Sale. Buyers only. Call: 9949566909

2650.6 SqYds. East Facing (45,000/- Sq.Yard) Kapuluppada (Chepaluppada) Bheemili Survey No: 38/1 and 39-6A. Cont: 7337437799, 9494332914.

Kapuluppada VUDA Satellite Layout 300, 400 Yard (Boyapalem Nr. NH-5 600 Yard) Site For Sale. ✆ 7993756689.

LANKELAPALEM

Paravada R.K.Township VUDA approved 882.77 Sq.Yards Plot No: 159, South 30' West 40' Roads. Cont: 7337437799, 9494332914.

MADHURAWADA

622 Sq.Yds. W/F 40 Feet Road VMRDA approved Residential/ Commercial Plot Nr. IT SEZ Madhurawada, Vizag. 9849111388.

Plot for Sale: Madhurawada, Midhilapuri Colony, Krishna Nagar Layout, 266 Sq. Yds. Phone Number: 7207924466.

Madhurawada 342 Sq.Yards 1072 Sft. RCC Slabbed House (VA) NGGO Colony, Ayodyanagar. Contact: 8074249575.

Midhilapuri VUDA Colony 111, 217 Yard (P.M. Palem Cricket Opp. 267 Yard 60 Ft Road Facing) Ayodhyanagar 400, 500 Yard, VUDA Site. ✆ 8179369758.

Madhurawada NH-5 Facing Commercial Site 600, 1200 Yard (IT SEZ Junction 1000 Yard 80 Ft Road Facing Site) for Sale. ✆ 7993756689.

Madhurawada kapuluppada vuda plots 216, 245, 267, 751, 960, 1000, 1200, 4200. Please call for details. ✆ 9866883434

మధురవాడ సినీపోలీస్ వెనుక 1200 గజాల సైట్ ఫర్ సేల్. క్లియర్ డాక్యుమెంట్స్. No బ్రోకర్. డైరెక్ట్ ఓనర్. సంప్ర: 9030688999.

MURALINAGAR

Immediate Sale 200 sq.yards, LRS (VUDA) approved, South facing, Near Birla Jn, Kalinganagar, Madhavadhara. ✆ 9440605235

మాధవధార సీతన్నగార్డెన్ 100 చ॥, 100 చ॥ 89 చ॥గ॥లు 30 అడుగుల రోడ్ నార్త్ ఫేస్ 3 ప్లాట్స్ కలవు. సంప్ర॥ 7207294137

NARSIPATNAM

నర్సీపట్నం శారదానగర్ శ్రీరామరాజునగర్ నందు బైపాస్ రోడ్డు E/F, 2BH ప్లాట్స్ (మున్సిపల్ అప్రూవల్) అమ్మకానికి కలవు. SBI లోన్ సదుపాయం. 9908605656

PENDURTHI

PLOT FOR SALE
75 square yards
VMRDA APPROVED Plot (East Facing- 60 Feet Road) Facing PENDURTHI to SABBAVARAM National Highway-16
✆7995167979

పెందుర్తి జం॥కి 3KM చింతలపాలెం జనచైతన్య సాయిభారతి P-II లో E/F 33x60, 220 గ॥ & E/F 700 గ॥లు 30' రోడ్స్. 8074870322.

పెందుర్తి BRTS దగ్గరలో ద్వారకాఆఫీసర్‌దరి N/F 117, 127, 140చ॥గ॥ 3బిట్లు లేదా మొత్తంగాఅమ్మకం. స్పాట్ రిజిస్ట్రేషన్ బ్యాంక్‌లోన్ సౌకర్యం. 9985344833.

వేపగుంటకి 5 KM దూరంలో పినగాడిలో 1000 చ॥గ॥ W/F స్థలం కలదు. @ గ॥15,000/- మాత్రమే. ✆ 8309191232.

VMRDA ప్లాట్లు పెందుర్తి నేషనల్ హైవే & సింహాచలంకి అతి దగ్గరలో బ్యాంక్ లోన్ సదుపాయంతో అమ్మకంనకు కలవు. ✆ 8367600638.

పెందుర్తి సాయిదివ్య లేఅవుట్లో 313 గ॥ N/F వుడా ప్లాట్, సాయిభారతి వుడా లేఅవుట్లో N/W కార్నర్ 60 అ రోడ్డు ఆనుకొని 284 గ॥ సాయివాహిణి లేఅవుట్లో 200 గ॥ అమ్మకం. ✆ 9392994998

RUSHIKONDA

4000 Sq.yds, 1100 Sq.yds 600 Sq.yds. 60 & 40ft Roads at Rushikonda Prime areas. ✆9951217927.

Rushikonda Nr. Radisson Blue Hotel Opp. 601, 775 Sqd (Tarakarama Layout 167, 596 Sqd) (Sagarnagar Nr. Beach Road 200 Sqd) Yendada Petrol Bunk 289, 800 Sqd VUDA Plot Sale. ✆ 8179369758.

SEETHAMMADHARA

233 Sq.Yds. North Facing with Old House for Sale at Seethammadhara, Vizag. Contact: 7207134455.

Site For Sale 260 Sqyd 2 Road Corner East South Commercial Site Eenadu Back side. Cost Sqyd 1.5 Laks. ✆ 7995935854.

300Sq.yds N/W, 40Ft Road & 530 Sq.yds S/E 40 Ft Road at Seethammadhara Prime Areas Ph : 8309950167.

SUJATHANAGAR

400 Sqyds VUDA Approved Plot for sale in Sureddy Layout Phase-II, Beside Sujathanagar, VSP. Cont: 9849114699.

సుజాతనగర్ నాగమల్లి లేఅవుట్ ఉడా అప్రూవడ్ 194 గ॥ W/F & కూర్మన్నపాలెం శివాజినగర్ 1625 Sft 3 BHK అమ్మకం కలదు. నో బ్రోకర్స్. 7386520369, 9247493949

సుజాతనగర్ గోపాలకృష్ణనగర్ ఉడా లేఔట్‌లో 267 గజం (40x60) ఈస్ట్ ఫేసింగ్ సైట్ అమ్మకమునకు కలదు. Con: 9154799799

వేపగుంట జం॥కి 2 కి.మీ.దూరంలో 100' రోడ్డు ఆనుకొని GVMC లిమిట్స్‌లో ఇళ్ళు కట్టుకోడానికి 150 చగ॥ ఇళ్ళస్థలాలు అమ్మకం. నోబ్రోకర్స్. 9440633742.

SIMHACHALAM

Vuda Approved Plot For Sale Simhapuri Layout Phase 2 Simhachalam 168 Sq.yd Sambasivarao: 7675858526.

Vuda Plot 269 Sq.Yds (39X62) Survey No.164/3, W/F 50 ft. Road, Padmavathi Nagar, Main Road ✆ 9966633166, 8309494629.

167 Sq.Yds, VUDA (30x50), 33 ft. Rd. S/F, Simhapuri Colony, Nr.BRTS Roads, 1/2 KM Vepagunta to Gosala ✆ 8309494629, 9885180930.

SHEELANAGAR

110 Sq.Yds W/F Rs.18000 per Yd, Best suitable immediate house construction at Dockyard Colony 3KM Nr. to Sheelanagar, Ayyappa Gudi 1km Sabbavaram to Sheelanagar New Highway ✆9966722022

షీలానగర్‌కి 4KM సమీపంలో సత్తివానిపాలెం కొత్తనరవ లేఅవుట్ ప్లాట్స్/ ఇండివిడ్యువల్‌హౌస్ అమ్మకం. (127/115/110/80 గజాలు) బ్యాంక్‌లోన్. 9290691231

Continued on Page No 17

రామోజీ ఫిల్మ్‌సిటీలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు

ఈ నెల 31 వరకు అవకాశం

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: రంగమేదైనా తమకు సాటి లేదని మహిళామణులు చాటిచెబుతున్నారు. వారి స్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకొనే వేళ రామోజీ ఫిల్మ్‌సిటీ మార్చి నెలను అతివలకు అంకితం చేస్తూ మాసోత్సవాలను నిర్వహిస్తోంది. నేటి నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక ఆఫర్లతో మహిళలు ఫిల్మ్‌సిటీని సందర్శించేందుకు వీలు కల్పించింది. వివిధ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని వయసుల మహిళలు సినీ ప్రపంచంలో వినోదం, విహారం, సినిమాటిక్ వైభవాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. రామోజీ స్టూడియో టూర్‌లో అద్వితీయ సినిమా సెట్ల వీక్షణం, లైవ్ షోలు, రైడ్స్, సాహసాల నెలవు సాహస్ సందర్శన, అలరించే పక్షుల పార్కు, సీతాకోకచిలుకల గార్డెన్, మోషన్ క్యాప్చర్, వర్చువల్ షూట్, మాయాలోక్ ఇలా ఎన్నో ఆకర్షణలను తిలకించవచ్చు.

సద్వినియోగం చేసుకోండి..

రామోజీ ఫిల్మ్‌సిటీ మహిళా దినోత్సవ ఆఫర్‌లో భాగంగా అన్ని వయసుల మహిళలకు ఒకరికి రూ.1111 + జీఎస్టీ, కనీసం 11 మంది బృందంగా వస్తే ఒక్కొక్కరికి రూ.999 + జీఎస్టీతో ప్రవేశ రుసుం ఉంటుంది. బృందాలుగా వచ్చి వేడుకలు మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి ఇదే మంచి తరుణం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళా మాసోత్సవాల్లో పాల్గొని మరిచిపోలేని మధురానుభూతి పొందండి.

మరిన్ని వివరాలకు..
www.ramojifilmcity.comలో లాగిన్ అవ్వండి. లేదా 76598 76598కు కాల్ చేయండి.

శాస్త్ర విజ్ఞానంతో సమాజ పురోగతి

జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: సమాజ పురోగతికి శాస్త్ర విజ్ఞానం దోహదపడుతుందని ఐఐటీ కాన్పూర్ పూర్వ ఆచార్యులు ఎస్.అనంతరామకృష్ణ అన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన జాతీయ సైన్స్ దినోత్సవ రెండో రోజు కార్యక్రమాలను వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. పరిపాలనా భవనం వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. తొలుత ర్యాలీని ఏయూ భౌతిక శాస్త్ర విభాగం వరకు నిర్వహించి విభాగంలోని సర్ సీవీ రామన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించాను. అనంతరం సాగర తీరంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సదస్సులో 'డీప్ టెక్ కమర్షియలైజేషన్: ఫ్రమ్ ల్యాబ్ టు మార్కెట్' అంశంపై ఆచార్య అనంత రామకృష్ణ ప్రసంగించారు. ఆలోచన విధానాన్ని మార్చే శక్తి సైన్స్‌కే ఉందన్నారు. వీసీ మాట్లాడుతూ శాస్త్రీయ ఆవిష్కరణలు విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్ జియాలజీ విభాగ ఆచార్యులు అభిజిత్ ముఖర్జీ మాట్లాడుతూ అమెరికా, చైనాతో సమానంగా భూగర్భ జలాలను భారత్ వినియోగిస్తోందన్నారు. ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎం.వి.ఆర్.రాజు, ఐజర్ తిరుపతి గణిత శాస్త్ర విభాగ ఆచార్యులు కె.శ్రీనివాస్, ఐఐటీ మద్రాస్ నుంచి ఆచార్య వీటూరి శ్రీనివాస్, ఏయూ రెక్టార్ ఆచార్య కె.కింగ్, తదితరులు పాల్గొన్నారు.

అందుబాటులోకి అత్యాధునిక క్యాన్సర్ చికిత్సా విధానాలు

సదస్సును ప్రారంభిస్తున్న డాక్టర్ బి.రవిశంకర్, డాక్టర్ రాజునాయుడు తదితరులు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయని, క్యాన్సర్‌ను త్వరగా నిర్ధారిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని పలువురు వైద్య నిపుణులు పేర్కొన్నారు. నగరంలోని ఒక ప్రైవేటు హోటల్లో అసోసియేషన్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్స్ ఆఫ్ ఇండియా(ఏఆర్ఓఐ) రాష్ట్ర శాఖ మధ్యంతర వైద్య సదస్సు ఒమేగా ఆసుపత్రి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు రాష్ట్ర నలుమూలల నుంచి రేడియేషన్ ఆంకాలజిస్టులు, మెడికల్ ఫిజిసిస్టులు, క్యాన్సర్ వైద్య నిపుణులు పాల్గొన్నారు. సదస్సు డైరెక్టర్ డాక్టర్ బి.రవిశంకర్ మాట్లాడుతూ క్యాన్సర్ రోగులకు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన రేడియేషన్ థెరపీ చికిత్స అందించడంతో సకాలంలో కోలుకుంటున్నారన్నారు. తాజా పరిశోధనలు, చికిత్స విధానాలపై చర్చించారు. ట్రీట్‌మెంట్ ప్రొటోకాల్‌పై బృంద చర్చలు జరిగాయి. కార్యక్రమంలో ఏఆర్ఓఐ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజునాయుడు, సదస్సు నిర్వాహక కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ఎన్.సుజాత, డాక్టర్ ఆనందరావు, పరిశీలకులుగా ఏఎంసీ మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ శిల్ప, ప్రోగ్రాం కార్యదర్శి డాక్టర్ వి.దివ్యసౌజన్య తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్ 'ద్వితీయ' పరీక్షలకు 98.63 శాతం హాజరు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఇంటర్ ద్వితీయ సంవత్సరం చరిత్ర, బోటనీ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగాయని ఇంటర్ బోర్డు ఆర్.ఐ.ఒ. పి.మురళీధర్ తెలిపారు. జిల్లాలోని 85 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు 6778 మంది విద్యార్థులకు 6,685 మంది (98.63శాతం) హాజరయ్యారన్నారు. విద్యార్థులకు సెట్-2 ప్రశ్నపత్రం అందజేశామన్నారు. నగరంలోని పలు పరీక్ష కేంద్రాలను స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయని పేర్కొన్నారు.

EENADU eClassifieds

PLOT FOR SALE

TAGARAPUVALASA

400 SqY, 770 SqY (VUDA approved), 3865 SqY Surrounded by Residential Area Near Tagarapuvalsa. Mob: 9848426532.

192.66 Sq.Yd. VUDA aprd. Plot E/S Corner V.V. Infra Beside Peram Group, Tatituru(V), Tagarapuvalasa. ✆ 8341644611/ 9392320109.

Thagarapuvalasa Rajapulova Jn., AP RERA, VMRDA Project Sqyd 24,000/- Bank Loan 90% Available. ✆ 9392304166.

విశాఖపట్నంలో శుభగృహ, బిల్డింగ్ బ్లాక్స్, సువర్ణభూమి, RK, జనచైతన్య, భూమాత, ప్రకృతి & అన్ని ఏరియాలో VUDA, పంచాయతీ సైట్స్ కొనబడును. ✆ 9030100536.

భోగాపురం Airport 2Gate నియర్ దల్లిపేట విలేజ్‌లో BBC బిల్డింగ్‌బ్లాక్స్ లేఔట్‌లో 2వెస్ట్ ఫేసింగ్ సైట్స్ అమ్మకం. 266Yards. 9030100536.

తగరపువలస 100 గజాల ఇళ్ల స్థలం 12.5 లక్షలు మాత్రమే. హైవే రోడ్డుకు దగ్గరగా, రెడీగా ఇల్లుకట్టుకునే విధముగా. ✆ 9652635807

VZM ROAD

VZMటౌన్ లిమిట్ ప్రైమ్ సైట్ చెల్లూరు-200ft. న్యూ బైపాస్ రోడ్ ఫేసింగ్ KVR ఎస్టేట్ ఉడా అప్రూవ్డ్ 600 గజాలు 80% బ్యాంక్‌లోన్, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి 20 ని|| ✆ 7799551096

GENERAL

VMRDA Approved S/F plots for sale LEGEND KANAK Phase-2, plot No.81 (274.55 Sq.Yards) and Plot No.82 (367.25 Sq.Yrds) at Sontyam. C: 9985234775, 9381538129.

Plot 26; 440 Sq.Yds. N/F 30' Rd. Behind Ginger Hotel Sriramnagar Panchayat Layout Vadlapudi. Sale/ Development 9110520262.

North East Corner 267 Sq.Yards Per Sq.Yds 12K Kanapaka Nr. Vizianagaram Collector Office, Vizianagaram. 9989932507.

167 Sqyds Plot N/F Bhoomatha Amaravati Venture Phase-1 N/R Raghu Engg. College Mopada Village. ✆ 8688589518, 9700370308.

స్థలం అమ్మకం
విశాఖపట్నం, మధురవాడలో 317.19 చ॥గ॥లు స్థలం రూ.1,49,00,000/- గా & 257.33 చ॥గ॥లు విస్తీర్ణం గల స్థలం రూ.1,21,00,000/- కనీసపు ధరగా నిర్ణయించి వేలము నందు అమ్మబడును.
96669 09050
80994 44378

కలిదిండి గ్రూప్
అందిస్తున్న అద్భుతమైన రిసార్ట్ ప్లాట్లు విజయనగరం మరియు అనకాపల్లి సమీపంలో
- కాపుకాస్తున్న మామిడి చెట్లతో కూడిన ప్లాట్లు
- 33 అడుగుల అంతర్గత రోడ్లు
- రిసార్ట్ సదుపాయాలతో
- 200, 500, 1000 చ॥గ॥లలో
- చ॥గ॥ 3999/- (అనకాపల్లిలో)
- 4999/- (విజయనగరంలో)

మరిన్ని వివరాలకు
కలిదిండి గ్రూప్
88860 88852
88860 88853

అమ్మతాపురం టు గాజువాక మెయిన్ రోడ్డు ఫేసింగ్ కమర్షియల్ బిట్ 20 సెంట్లు భూమి సుమారు 960 గజాలు అమ్మకంనకు కలదు. సంప్ర॥ 9393271777

వైజాగ్, భోగాపురం విమానాశ్రయానికి కేవలం 40 ని॥ ప్రయాణ దూరంలో ఫామ్ ప్లాట్లు కేవలం చ॥గ॥ 3500/-కే కలవు. (1000 చ॥గ)
వివరాలకు 8886088855 సంప్రదించండి.

విశాఖలో పరవాడదగ్గర ఉడాఅప్రూవ్డ్ లేఅవుట్‌లో 40 Ft. రోడ్డు, డ్రైనేజీ, పార్క్, విద్యుత్‌తో 267, 200, 167 చ.గ. ప్లాట్లు రిజి.తో గ॥ 8,000/- 9676196983

భోగాపురం ఎయిర్ పోర్ట్ దగ్గరలో VUDA అప్రూవల్ ప్లాట్స్ అమ్మకంకు కలవు. బ్యాంక్ లోను సదుపాయం, క్లబ్ హౌస్, స్విమ్మింగ్‌పూల్, Contact: 98668 20859.

త్వరగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో పినగాడి దగ్గర్లో 30 FT రోడ్స్, ల్యాండ్ కన్వర్షన్‌తో ఇంటిస్థలం చ॥గ॥ కేవలం 6 వేలకే. ✆ 8179735533

వారాహి ఫామ్‌హౌస్ వైజాగ్‌లో 290 Sq.Yd. (6 సెంట్లు) స్థలం ఆఫర్ 7,20,000/- (1BHK, రెయిన్‌డాన్స్& పూల్) MNR స్పేస్. 9393120181, 7675873076

డైరీ ఫారమ్ (సుందర్‌నగర్)లో 2 సైట్స్ 111+111 చ॥గ॥లు, నార్త్ ఫేసింగ్ అమ్మకంనకు కలవు. Cont.: 9640110777, 9441453223.

వైజాగ్ తర్లువాడ గూగుల్ డేటాసెంటర్ ఉడా 300 గ॥ నీలకుండీలు-గిడిజాలలో ఉడా N/F622, 778&1555 గ॥ 60&40 రోడ్లు. 9885166445.

తగరపువలస నేషనల్ హైవే నగరంపాలెంలో 135 చ॥గ॥ S/F VMRDA LRS అప్రూవ్డ్ స్థలం అమ్మకంనకు కలదు. సంప్ర॥ 9160222299.

334 చ॥గ॥ల తూర్పు మరియు దక్షిణం రోడ్డు గల ఖాళీస్థలం కె.కోటపాడు ఊరుని ఆనుకొని లేఅవుట్‌లో ఉన్నది. డైరెక్ట్ పార్టీలకు ప్రాధాన్యత. ✆ 9052596504.

COMMERCIAL SPACE FOR SALE

GENERAL

N&E Faced Office space (3250 Sft.) for sale @ Sheelanagar facing NH-16, Opp. D-Mart with rest rooms & 2 Parking ✆ 8885063890.

614 Sft Commercial Space Shop / Office First Floor for Sale at Pedawaltair, VSP. Ct : 9849743484.

4000 Sft. Commercial Space, UDS 92 Sq.Yds. (Bank Lease 1,36,000/- Rent PM) for Sale at Ramnagar @ 8999/- Per Sft. 9246643439.

COMMERCIAL SPACE FOR SALE
4690 Sft. 3rd Floor with Car Parking of 100 Sft. in Stilt Floor with 130 Sq.yrds UD / US Share.
DWARAKANAGAR MAIN ROAD, VISAKHAPATNAM
9290035755

LEASE

GENERAL

Fully furnished Plug and Play Property for Lease @ Yendada. Ideal for Service Apartments / Guest Stay. 9 AC Rooms with quality furniture, Fixtures & Appliances, Well maintained, Ready to Operate Zero Setup Cost, Start from Day1, Suitable for Corporate / Managed Stays Ph: 9966224472, 9561976668.

SHED FOR LONG LEASE
10000 Sft SHED, with 40HP Power Available for Long Lease
Main Road Facing Autonager Gajuwaka
Suitable for Automobiles and any other Show Rooms.
Cont : 9848190265

LEASE/ RENT

GENERAL

Spacious and furnished house available for rent in 06 Lane, Adjacent Lane to Sankaramatham temple, with easy access to all amenities, for occupancy from 01 April 2026. Well-maintained home ideal for families/working professionals. Only direct tenants please contact: 8106068858.

10000 Sft. for Lease in Gopalapatnam. Usefull for Schools/ Colleges etc. Cont.: 9885410493.

3 Floors Building For rent / lease Each 2000sft Total 6000sft, Opp: Rythu bazaar, kancharapalem. ✆ 9290550344

GROUND FLOOR FOR LONG TERM LEASE/ RENT
Area: about 1550 Sq Ft
Preference for Banks / Offices / Commercial establishments
Location on Pallikala Vari Street, by side of KKR Gowtam School, Lawsonsbay Colony
Call: 99495 61474

Successfully Running Beauty Clinic (29 years) is Now available for Rent Beside Vagdevi School, Akkayyapalem, Suitable for Beauty Clinic/ Office. ✆ 8008327195.

BEACH ROAD

One Small Room with Bath Room & 24 Hrs Water For Rent in Lawsons Bay Colony, Pedawaltair, Beach Road. ✆ 9573251409.

KURMANNAPALEM

3BHK Fully furnished Flat in Kurmannapalem 1800 SFT. Fully furnished, ACs, Cots, Gas stove, Fridge, Sofa, dining table. For Families/ Company GH. Contact: 9866182944

MADHURAWADA

3BHK 14th Floor with Furniture (TV, Cot, Sofa, Washing Machine) for rent Madhurawada Gated Community. ✆ 9849116451.

MURALINAGAR

3 BHK Deluxe Flat, E/F for Rent F.No.301, Jasmine Residency, Behind Ramalayam, Muralinagar, Interested people ✆ :7989002826.

N A D

2B/R 1000 Sft. Furnished Flat at Marripalem VUDA Layout with Car parking is for Rent. Contact: 9246774650.

SIRIPURAM

3BHK 1650 Sft. North facing Flat 301 in Saisree Pride near Timpany School, Narayana School, CBM Compound. ✆ 7013784978.

SEETHAMMADHARA

3 BHK 1800 Sft Semi Furnished Flat in Ram Rajya Residency, HB Colony, Seethammadhara, Semi FurnishedRent 35,000/- - ✆ 9769922525

GENERAL

To-let Flat A4, 3 Bhk, Bhavaraju Nilayam, Opp 3 town Police Station, Anupama Hotel Lane. Rent 18000. Call: 9247479478

Near Silver Oaks Intl. School Yendada 3BHK 1750Sft. New Bldg. To-Let: 1st floor, Sale 4th floor (with Sea view). ✆ 8886514995.

Flat for Rent. 3BHK W/F 502 Top Floor Bluebay Towers, Chinawaltair, Beside GVMC School, VSP. 9848598298, 9848533288.

2BHK 750Sft N/F 2nd Flr with Amenities & Carpark in Arcade Lobian Apts. Dr's Colony, Pedawaltair (Rent/Lease for Govt./ Pvt. Employees) 9491126559

COMMERCIAL

AKKAYYAPALEM

To-Let Commercial Shop/ Office 1000 Sft. Akkayyapalem Main Road Nr. Sangam Office Bus Stop Cont: 9493174782/ 9493546007.

1000 SFt. Semi Furnished Commercial Space for Office / Clinic. Opp: Maharani Parlour Akkayyapalem. ✆ 9542323000.

DWARAKANAGAR

2427Sft Commercial Space forRent 2ndFlr MainRoad Facing HDFC Bank Upstairs Nr.RTC Complex, Vizag. 9346963599, 9440577126

To-Let Flat-401 2B/R for Commercial with Car Parking, Eswar Homes, Dwarakanagar, 4th Floor. ✆ 8008655548, 9908470687.

To-Let for 3BHK, 1350 Sft, 1st Floor, Dwarakanagar, for Office Agencies, Institutions, Ladies Hostels. ✆ 9299751361.

JAGADAMBA

Tolet Commercial, 1st Floor, East Road Face 1000Sft, Hall 2 Rooms, wash Room, Allipuram, Vivekananda Colony. ✆9985999633.

MADDILAPALEM

Function Hall/Office 8000 Sft 3rd Floor On Highway. Mob: 8464068027

RLY. NEW COLONY

Commercial Space for Rent 2000 Sft. N/F 1st Flr. S.S. Towers, Srikanya Rd. IT, Offices. Ph.: 9177747003, 9490184140.

SIRIPURAM

1800 Sft Commercial Space at Daspalla Hills Nowroji Road Usefull for Godown/ Shops/ Office Etc. ✆ 9440376265, 8019537679.

3000 Sft Semi Commercial House 2nd Floor with 3 Rooms at VIP Road Beside Tipsy Top CBM Compound. ✆ 8885567211.

GENERAL

తగరపువలస, డీవీస్ రోడ్, హైవేకి 1/2 K.M.దూరంలో, కమర్షియల్ స్థలం80 అ||రోడ్, స్కూల్స్, కాలేజీ, బ్యాంక్స్,మార్బుల్ షోరూంకి కట్టి ఇవ్వబడును. ✆ 88855 82253

TO-LET

Visalakshinagar. 5 Floor Highway Facing Building. 16200 Sft. Besides Mahindra Showroom. For Banks, Offices, Hotel, Doctor Clinics, Hospital, Showrooms.
Ph: 9652474621

HOSPITAL FOR LEASE
Speciality Hospital For Lease at Health City Visakhapatnam
Contact: 99851 38526

PROPERTY FOR SALE

GENERAL

584 Sq Yards (12 Cents) Facing East & Touching Road Square Plot ideal for business i am Offering 12 Cents Divide into Two Parts 6 each Serious Buyers Only ✆ 9440210525, 8919005758.

LEASE/ SALE

GENERAL

SALE / LONG LEASE
Five floors building 12000 sft for commercial use. near IT SEZ Preferably Hospitals / IT companies
9397667799
8464912345

LEASE / SALE
13,000 Sft. (S+G+2)
434 Sq.Yds. కమర్షియల్ బిల్డింగ్ గాజువాక మెహర్‌నగర్‌లో లీజు / సేల్‌కు కలదు. లీజు: 2.5 లక్షలు. సేల్: 5 కోట్లు. Fire Sefty & 25 Kwts Own ట్రాన్స్‌ఫార్మర్ కలదు.
9063322465

TO LET

AKKAYYAPALEM

New 3 Bed Room Flat 1600 SFt. GF, Woodwork / Car Park / Lift @ NGGO's Col, Akkayyapalem for Resi. Ph: 8332825878, 9989024538.

WANTED

GENERAL

Wanted on Lease 2 to 5 Acres Agri. Land with Borewell within Radius of 100 Kms. from Vizag. Ph: 8008771799, 9949157072.

Wanted 250 SqYds. & Above for Development Vepagunta Jn., to Kancharapalem, 30Ft Road, Clear Title. No Brokers. ✆ 9652690379.

Wanted 200 Sq.Yds. & above Commercial Site for Purchase or Development purpose. Contact 9440550126 (Whatsapp No).

Wanted Road Side Residential Plot approx 300 Sqyrds in Panorama Hills, Vizag. Contact: 8688490451.

ANAKAPALLI

వృద్ధాశ్రమం (Old Age Home) ప్రారంభించుటకు G+2 లేదా G+3 భవనం అద్దెకు కావలెను. విస్తారమైన గదులు, మంచి గాలి & వెలుతురు, నీటి సౌకర్యం ఉండాలి. ఆసక్తి గల యజమానులు సంప్ర: 9908432317

GENERAL

RK బీచ్‌రోడ్డుకు దగ్గరగా 2BHK(or)3BHK Full Furnished House required 3Months ఇల్లు అద్దెకుకావలెను. ✆9848299619.

SECOND SALE

Sell& Buy Old Furniture/ Cots/ Almars/ Fridges/ Sofas etc. on your behalf Masetty &Co. Nehru Bazar, Dwk ✆ 0891-2798616, 2563759

Office Furniture for Sale. New looking Furniture and Computers. Contact ✆ : 8905890542.

8'x3'x1' 7 Plates, 8'x3'x15" 7 Plates, 8'x3'x18" 7 plates, Size లు గల Used Slotted Angle Racks అమ్మకమునకు కలవు. సంప్ర॥ 9440364660.

JOBS

Wanted Sales Executives in a reputed Company in PM Palem male/Female Salary+ High Inventive. ✆ 6301109274

Wanted Accounts Manager(Male) having knowledge in Tally to Work at Vizag. Email Resume to: info@premcoals.in

Need Full time Driver for our Home in Muralinagar. Salary offered 18,000 per Month Intrested Pls. Contact: 6362115817.

*Office Asst. Male Qlf: B.Com Min 1-2Yrs Exp. *Trainees (Air Conditioners) *Supervisors (Dip in Mech) Damayanti Engg. Systems Gurudwara. 9849983606/ 610

Wanted A/C Technicians, Assistants & Helpers. Qlf : ITI /10th/Inter. Exp & Freshers are preferable. ✆ 9494992999, 9392444199

Wanted Fresh or Experience Quality Engineers, Production and Site Supervisors, Security and Drivers for Readymix Concrete Company in Madhurawada, Vizag. ✆ 91333 34925, 63040 72436.

To a trusted and leading Corporate office seminar opportunity to manage career and home Retired Vrs self employed and house wife salary PF ESI. call: 8106 97 3313

Office Assistant (Male) with Computer Knowledge for Tours & Travels Office, Inter Pass, Kurupam Market, Visakha-1. Contact: 8121556525

Accountant (Female) Experience/ Freshers. Full Time/ Part Time. Salary Negotiable. Accounts Training also. Gajuwaka. 8328441930, 9985750969.

Wanted Female Telecallers Real Estate. Freshers/ Experience. Fixed Salary. No Targets. ✆ 8297810993.

Wanted Electrical Project Engineers. Qul.: B.Tech./ Diploma Exp. Min. 5 Yrs. Projects Job Location: Tamilnadu. ✆ 7893442492.

Wanted Asst. Managers & Cashiers for IDFC, Axis, HDFC, ICICI, Kotak, Federal, IDBI, Asmall Finance Bank, City Union Bank. Qlf.: Degree B.Tech. MBA. Age: 32Yrs below. 8179805919.

Mohan Medical Shop Walk-in on 1st March: Night Staff, Sales Staff, Delivery Age 20-30 Qualifications 10th, Inter, Dip, B.Phrm. Accommodation Available. ✆ 9063206746.

Marketing Executives, Counter Sales Mens & Helpers (Loading/ Un Loading) Location: Bhuvaneswari Paints (Ramatalkies & Marripalem) ✆ 9703009555.

Manager Marketing-1post (10yrs experience) *Marketing executives-4posts (5yrs experience) Interviews on 4th Mar2026. Ph: 8374188974.VINS Multi Specialty Hospital D.No.18-1-25, Beside Union Bank, KGH Down, Maharanipeta, Visakhapatnam.

Shriram Finance Wanted Managers for BDM Role M/F Sly-20K - 45K. Exp in Life, Health, Motor Prefered. ✆ 9391565225.

Wanted Experienced Receptionist/ Front Desk(M) with Computer Knowledge to Work in Hotel @ Rushikonda. ✆ 9121732640

Wanted South Indian Cook for Home. Salary 12000/- Near Narsimhanagar ✆ 8886664125.

Wanted Full/ Part Time Sales Staff (M/F) Shri Durga Enterprises Ayurvedic Showroom, Jagadamba Jn., ✆ 9440513448.

AI Program 3 Months, Machine Learning / Deep Learning / Live Projects / performance based Job Placement ✆ 9391210839.

Wanted Technician With/Without Experience for Mechanical Repairs And Maintenance of Trolleys And Lifting Equipment. Phones: 9247315197, 9440066721

Wanted Staff M/F (Qlf.: 12 +) Dhanalakshmi Co-Op Society Ltd, New Branches * BM-2, SAL-25K to 28K - INCV, *R.O -7, SAL-15K - INCV * Recovery Exe-2, SAL-13 K * Dondaparthy. Ph: 9399944419, 8712999769.

Wanted Female Junior Accountant/ Tally Operator to work in Electrical shop at Dabagardens. ✆ 98481 99780.

Sales/Service Engg. Q: B.Sc/M.Sc, Dip. in Mech./ Chemical/ Electrical to Market Industrial Chemicals. Must have Fluency in English & Hindi. Two Wheeler. ✆ 9963377188.

FIRST TIME IN VIZAG
GOLDEN OPPORTUNITY
India's leadings MNC Company inviting
All RETIRED Gazetted Officers, BANKERS, NRI's, STEEL PLANT VRS & State | Central RETIRED Employees
FIXED SALARY + INCOME Upto 12 LAKHS
PENSION FACILITY
Family Medical Benefit
Please Contact for Details
92484 31540
ROOPA HR Manager
D.No. 48-14-92, Near Ramatalkies Road Vizag-530013

WANTED
- SALES EXECUTIVE
- BRANCH SALES MANAGER
Job location: Murlinagar, NAD, Pendurthi, Sabbavaram
Salary: 10,000 to 14,000 (Additional monthly incentives)
Experience: 0 to 5 years
ADDRESS: HAMSA HONDA
Maurya Chambers, NH 16, Muralinagar, Madhavadhara, Visakhapatnam-530007
Cont: 8008694567, 9581362323

WANTED
MALE QUANTITY SURVEYORS (CIVIL)
OFFICE JOB - Quantity take off from drawings. Qlf: Degree or Diploma in Civil Engineering with 0-2 years exp. in Building works and must be familiar with AUTOCAD for VG Consulting and Engineering Services, Gajuwaka, VSP.
info@vgconsultingandeng.com

WALKIN INTERVIEW
On 2nd & 3rd March
MARKETING EXE'S (2No's)
- Basic Qualifications, freshers / Exp in Construction field
- Age 25 years above
- (Two Wheeler Must)
- Salary + Conveyances exp + Incentive+ PA Insurance
OFFICE BOYS (2No's)
Supreme
People who know plastics best
SRI VINAYAKA ENTERPRISES
D. No. 49-48-9/6 behind Padmasri hospital, NGGo's colony Akkayyapalem, Ph: 9618891336

WANTED
Amul
THE TASTE OF INDIA
❖ MARKETING EXECUTIVES
Qlf: MBA or Equalant. Exp. in similar field or in FMCG will be added advantage
ADDRESS: FLAT NO. G-2, SARADA TOWERS, FACOR LAYOUT, RAMNAGAR, VISAKHAPATNAM-03.
7981786357
coastal6979.req@gmail.com

WANTED
EXPERIENCED COMPUTER OPERATOR
Work at Anakapalli
JAGADISH KUMAR
Anakapalli
8639268687

STAFF REQUIRED
1. Civil Engineer & Quantity Surveyor
Qlf: B.Tech or Diploma (Civil)
Exp: 4 to 5 years
2. Civil Supervisors
Amul Constructions
Vishalakshi Nagar, Vizag
amulconstructions@gmail.com
Cell: 94404 57449, 94416 01803

కపిల్ చిట్స్ (కోస్తా) ప్రై లిమిటెడ్ వైజాగ్ లీగల్‌సెల్‌లో పనిచేయుటకు కలెక్షన్ అసిస్టెంట్స్ రాజమండ్రి ప్రాంతం అభ్యర్థులు కావలెను. 30 సం||లో వారు. ✆ 9912347892/ 9705909595.

విశాఖపట్నం నందు హోటల్‌లో పనిచేయుటకు రిసెప్షనిస్ట్, హౌస్‌కీపింగ్, బెల్ బాయ్స్, స్టాఫ్ కావలెను. సంప్రదించండి. ✆ 9246234599.

ప్రముఖ పేరుపొందిన కంపెనీలో పనిచేయుటకు రిటైర్డ్ పర్సన్స్ / హౌస్‌వైఫ్స్ టెలికాలర్స్ M/F కావలెను. స్త్రీలకు ప్రాధాన్యత కలదు. సంప్ర॥ 8137086677.

ప్రముఖ కార్పొరేట్ సంస్థకు మేనేజర్స్ కావలెను. M/F హౌస్ వైఫ్స్, Rtd. VRS టీచర్స్ కావలెను. F/Pటైం, శాలరీ & ఇన్సెంటివ్స్ కలవు. సంప్రదించండి.9440191736

ప్రముఖ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నందు పనిచేయుటకు బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్ (BDE), టెలికాలర్స్, కౌన్సిలర్స్ కావలెను. వయస్సు 18 సం|| నుండి 30 సం||లోపు అర్హులు. సంప్రదించవలసిన నంబర్స్: 89777 96918, 89777 96920

మా కంపెనీలో పనిచేయుటకు Telecallers (M) Marketing Executives (M) Min. 1 Year Exp. కావలెను. Ct: 6309160945.

అవుట్‌సోర్సింగ్ సంస్థలో పనిచేయుటకు అటెండర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, సూపర్‌వైజర్స్ కావలెను. జీ॥18 వేలు-30 వేలు. 8186893808, 9502093904.

పూజారి కావలెను: విశాఖపట్నం సీతమ్మధారలోని ఉన్నతమైన వారి ఇంటివద్ద పూజామందిరంలో ఉదయం, సాయంత్రం నిత్యపూజ చేయుటకు ఏదైనా వేదములోగాని, స్మార్తంలోగాని తగిన విద్యార్హత కలిగి, ఆయా పర్వదినాలకు అనుగుణంగా విశేషంగా పూజాదికాలు చేయగలిగి నిత్యపూజల్లో 10సం॥ఆపై అనుభవముండి వివాహంఅయ్యి కుటుంబంతోఉన్న పూజారులు కావలెను. అర్హత కలవారికి నెలవారి పారితోషికం కలదు. 7399663399.

గోశాల అసిస్టెంట్ కావలెను: విశాఖపట్నంకి 30 కిలోమీటర్ల దూరంలోఉన్న గోశాలలో పనిచేయుటకు అసిస్టెంట్ కావలెను. గోవులకి కావలసిన ఫీడ్, మేత వేయుటకు, గోమాతల ఎడల శ్రద్ధశక్తులు, భక్తిభావముండు అసిస్టెంట్ కావలెను, గోవులకు సంబంధించిన అన్నిపనులు చేయగలిగినవారై ఉండవలెను, అర్హత గలవారికి తగినజీతం, ఫ్రీ భోజనం, ఫ్రీ వసతి ఏర్పాటు చేయబడును. 7399664499.

వర్కర్స్ కావలెను: విశాఖపట్నంకి దగ్గర్లోఉన్న వ్యవసాయక్షేత్రం దానికి అనుబంధంగా ఉన్న గోశాలలో పనిచేయుటకు వర్కర్స్ కావలెను. ఎవరైనా కుటుంబంతో సహావచ్చి పనిచేసుకునే అవకాశంకలదు. ఈ గోశాలలో పనిచేయడానికి భార్యాభర్తలిద్దరికీ వేరువేరుగా తగినజీతం, ఫ్రీ వసతి, ఫ్రీ భోజనం ఏర్పాటుచేయబడును. అర్హత గలవారు వెంటనే సంప్ర॥ 9573497799.

ఇంట్లో అన్ని పనులు చేయుటకు సీతమ్మధార దగ్గరలో ఉన్న 30 సం.లోపు పనిమనిషి కావలెను. టైమింగ్స్: ఉ.10:00- సా: 3:00. ఫోన్: 8977574803

ఔట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ పద్ధతిలో వైజాగ్, VZM, SKL జిల్లాలో స్కూల్స్, హాస్పిటల్స్, రెవెన్యూ, కొన్ని Govt. Dept.లలో పనిచేయుటకు జూనియర్/ రికార్డ్ Asst. డేటాఎంట్రీ/ కంప్యూటర్ ఆపరేటర్స్, సూపర్‌వైజర్స్, బుకింగ్/ కమర్షియల్ క్లర్క్స్, ల్యాబ్&ఎక్స్‌రే Tech. స్టాఫ్‌నర్స్, MNO, FNO అటెండర్స్ Q:10th to డిగ్రీ, ANM, GNM, BSc నర్సింగ్, P.G.వారు కావలెను. M/F Age:18 to 42 జీ:20K-45K ✆7729022333

వైజాగ్: URGENT ఏ బాదాబందిలేని 45 ఏళ్లలోపు పనిమనిషి కావాలి, 1 సం|| బిడ్డ సంరక్షణ+ఇంటిపనుల కోసం. వసతి ఉచితం. Ph:9989366363.

సీతమ్మధారలో ప్రముఖ సంస్థకు కంప్యూటర్ ఆపరేటర్ కావలెను. ఫుల్ టైం/ పార్ట్ టైం కావలెను. 8790698889.

ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో చేయుటకు మార్కెటింగ్ డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్స్ లీడర్స్ కావలెను. కమీషన్ + ఇన్సెంటివ్స్ ఇవ్వబడును. 9866820859

గాయత్రి హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలుచేయుటకు Exp. స్త్రీ/నర్సులు/ పురుషులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- వరకు ఇవ్వబడును ✆ 7569103916.

కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ (స్త్రీ) కావలెను. ఇంటర్‌నేషనల్ రిప్యూటెడ్ మేట్రిమోనియల్ కన్సల్టెన్సీ వైజాగ్ బ్రాంచి కొరకు. ఫోన్: 9989997766.

డాక్యుమెంటేషన్ చేయుటకు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కావలెను. (M/F) తెలుగు, ఇంగ్లీషులో మంచి నైపుణ్యం ఉండాలి. వేపగుంట, వైజాగ్. ✆ 9885344077.

ఏపీలో ప్రముఖ మద్యం పంపిణీ సంస్థకు జిల్లా వారీగా అనుభవజ్ఞులైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అవసరం. జీతం:30వేలు, TA/DAతో సహా ✆92463 63624, jobsimfl@gmail.com

భూమాతవారి బొబ్బిలిలో BUDA అనుమతులు కల్గి క్లబ్‌హౌస్, స్విమ్మింగ్‌పూల్ వంటి ఆధునిక వసతులతో నిర్మించిన శ్రీగంధం ప్లాంటేషన్స్ వెంచర్ & విశాఖనగరంలో అద్భుతమైన వుడా వెంచర్సను ప్రమోట్ చేయుటకు అభ్యర్థులు M/F కావలెను. అద్భుతమైన ఆఫర్స్. Ct: 9885438399.

Experienced కంప్యూటర్ ఆపరేటర్ (F) కావలెను. సంప్ర:Airtel Office, అక్కయ్యపాలెం, విశాఖపట్నం. ✆ 9848609250, 9502234134.

టెలికాలర్స్ (F) కావలెను & రియల్‌ఎస్టేట్ చేయుటకు అర్జెంటుగా కావలెను మంచి సంపాదన, NAD & పెందుర్తి గల అభ్యర్థులు Ct: 9581456897.

వైజాగ్‌లో వృద్ధులకు, బెడ్ పేషెంట్‌లకు సేవ చేయుటకు కేర్ టేకర్స్, ఆయాలు కావలెను. సంప్రదించండి. ✆ 7997772025.

ప్రముఖ స్వీట్స్‌షాప్‌లో పనిచేయుటకు క్యాషియర్, హౌస్‌కీపింగ్ స్టాఫ్ కావలెను. ద్వారకానగర్ 4th లైన్, వైజాగ్. సంప్రదించండి. ✆ 9100115555.

మారికవలస HP పెట్రోల్ బంకులో పనిచేయుటకు చురుకైన అమ్మాయిలు అబ్బాయిలు కావలెను. Ph.: 9959586669.

డాక్‌యార్డ్, షిప్‌యార్డ్, HPCL, BPO, సాఫ్ట్‌వేర్ జ్యూయలరీ షాపింగ్‌మాల్స్, ఫార్మాకంపెనీలు MNC బ్యాంకులు స్టాఫ్ కావలెను. Qlf.: 10th డిగ్రీ B.Tech., MBA, B. ఫార్మశీ. జీ॥ 20K to 50K. Ph.: 8121847899.

కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయుటకు కంప్యూటర్ ఆపరేటర్(M) కావలెను అర్హత: ఇంటర్/ డిగ్రీ మంచి జీతం ఇవ్వబడును వాట్సాప్ : 9949129054.

ఫైనాన్స్ రంగంలో అనుభవం గల వైజాగ్‌లో పనిచేయుటకు బ్రాంచ్ మేనేజర్ & అనకాపల్లి, గాజువాక, చోడవరం, నర్సీపట్నం ఏరియాలలో పనిచేయుటకు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్, ఆఫీస్ స్టాఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ (F) కావలెను. ఆకర్షణీయమైన జీతం + ఇన్సెంటివ్స్ -TA రాముడు ఆటో ఫైనాన్సియర్స్, డొండపర్తి VSP 7680880513, 9100902198 9100980842

ప్రముఖ కంపెనీలో వైజాగ్, Rjy నందు 35 సం||లు పైబడి వర్క్ చేయుటకు టీమ్‌మేనేజర్స్, టెలికాలర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టీమ్ లీడర్స్ Govt. రిటైర్డ్ ఎంప్లాయిస్, ఇన్సూరెన్స్ ఆఫీసర్స్ (M/F) కావలెను. (Mly 2 laksh ప్యాకేజ్ + MFI T&C) అర్హులు 9398033529

డిగ్రీ పాసై అనుభవం మంచి మాటతీరు కలిగిన యువకులు విశాఖపట్నం పరిసరప్రాంతాలలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్‌గా పనిచేయుటకు కావలెను. ✆ 9493802949

వైజాగ్ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేయుటకు ఏజెంట్స్ (స్పాట్ కమీషన్) ఫీల్డ్ ఆఫీసర్స్, టెలికాలర్స్ (జీతం+ఇన్సెంటివ్) కావలెను. Cell:8801045999.

నెంబర్‌వన్ కార్పొరేట్ కంపెనీలోఉద్యోగులు, ఇన్సూరెన్స్ ఏజెన్సీలకు M/F ఫుల్/పార్ట్‌టైం. జీతం+కమీషన్‌తో ఉన్నత అవకాశం. Ct: 9966002844, 9848829123

ఆంజన్న హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలు చేయుటకు Exp స్త్రీ/పు/నర్సులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- Hydలో 9966568882/9963489661

MVP కాలనీలో ప్రముఖ హోటల్ నందు పనిచేయుటకు వెయిటర్స్ & పార్శిల్ చేయుటకు బోయ్స్ & గర్ల్స్ కావలెను. ఆకర్షణీయమైన జీతం. ✆ 9492261847.

ఫీల్డ్ మేనేజర్స్, Gold వాల్యూయర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీస్టార్ గోల్డ్ కంపెనీకి కావలెను. ఏజ్: 22 to 35, ఫ్రెషర్స్ కూడా ✆ 62810 37879/ 90353 37879

పూజా ఆయిల్ ఏజెన్సీలో లైసెన్స్ కలిగిన డ్రైవర్స్ కమ్ డెలివరీ బాయ్స్ కావలెను. లోడింగ్/ అన్-లోడింగ్‌లో అవగాహన ఉండాలి. ఫోన్: 98480 27087, 8019927087

Urgent Requirement
EUROPE FOR BULGARIA

AC Mechanic for Vehicle	1200 EURO
Heavy & Light Vehicle Driver	2000 EURO
Electrician In Industry	800 EURO
CHEF - M/F	1000 EURO
PET GROOMER	1000 EURO
Hotel Worker	650 EURO
Mason	800 EURO
UAE - DUBAI	
Taxi Cab Driver	13000 AED
Bike Rider (Food Delivery)	4000 AED
Metro Cleaner	1500 AED
Super Market Helper	1400 AED

Contact No: 95605 08757, 83410 93576
BZA MANPOWER SERVICES
Eluru Road, Vijayawada

FACULTY/ TEACHERS

Wanted Playschool, Pre-Primary & Secondary School Teachers for all our Branches for Academic Year-26-27 1.Maddilapalem 2.MVP 3.Madhurawada Sri Gayatri Vidya Nilayam. ✆ 8885550429, 9246612798

Wanted Teachers for KG to 7th Class, Maths, Science, Hindi, English, Social and Telecallers. 91107 23438, 95739 68872.

DRIVERS

experienced car drivers age 20 to 50 years. Food and accommodation available. Con: 8897663366

పరవాడ ప్లాస్టిక్ కంపెనీకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్&డ్రైవర్స్ (హెవీ/లైట్) మరియు హెల్పర్స్ కావలెను. జీతం॥15 నుండి 20వేలు సంప్ర 9493969749/9848899279

భర్త కారు డ్రైవర్‌గా భార్య ఇంట్లో పనిచేయుటకు భార్యా భర్తలు కావలెను. వసతి సౌకర్యం కలదు. విశాఖపట్నం నందు పని చేయుటకు. ✆ 9493880990.

ACCOUNTING

Learn GST, TDS, EPF, ESI returns in 9 Sundays with live examples Institute For Accountants. ✆ 9292959527, 9640054074

Wanted Accounts Asst. Req. a Male Candidate for Accounts Related Work, Must have Exp. in Tally Sal:Upto 17,000/- Location: Jagadamba Centre, Suryabagh Interested Candidates Cont: 8919154193.

Wanted Accountant cum office assistant for a Pvt. Ltd. company. 2years exp. knowledge of tally gst required. WhatsApp resume to: 9848014084

SECURITY GUARDS

తుని ప్రాంతంలో ప్రముఖ జ్యూవలరీ షాపులో పనిచేయుటకు గన్‌మెన్ కావలెను. (గన్ + గన్ లైసెన్స్ తప్పనిసరి) డ్యూ: 12 గం. 30/31 రో. జీతం: 40000-PF: 2000. రూమ్ ఫ్రీ. 9989617278, 7893197794.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

నర్సీపట్నం

• నర్సీపట్నం • చోడవరం • మాడుగుల

తెరపై ఈనాడు

నర్సీపట్నం: శ్రీకన్య ఆడి1: **విష్ణు విన్యాసం,** ఆడి2: **నీలవేణి, కపుల్ ఫ్రెండ్లీ,** బంగార్రాజు : **విష్ణు విన్యాసం**

చోడవరం: సాయిలక్ష్మి: **విష్ణు విన్యాసం,** పూర్ణా: **మన శంకర వరప్రసాద్ గారు**

పాఠశాలల్లో ప్రవేశాలకు పల్లెబాట

రోలుగుంట, న్యూస్‌టుడే: ప్రైవేటు, కార్పొరేట్ విద్య మోజులో పడి ప్రభుత్వ పాఠశాలలను విస్మరించొద్దని బి.బి.పట్నం జడ్పీ పాఠశాల ఉపాధ్యాయులు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకు కూటమి సర్కారు అందించే రాయితీలను వివరిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం బీబీపట్నం జడ్పీ పాఠశాలలో 130 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ సంఖ్య 200కు పెంచాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు హెచ్ఎం చంద్రశేఖరరావు చెప్పారు.

తాగునీరు వృథా.. ఎవరూ పట్టించుకోరు!

మాకవరపాలెంలో కొత్తవీధి వినాయకుడి ఆలయం వద్ద పైపులైను పగిలి నాలుగు రోజులు తాగునీరు వృథాగా పోతోంది. కుళాయిల నుంచి నాలుగైదు బకెట్లకు మించి నీరు రావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పైపులైనుకు మరమ్మతు చేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, మాకవరపాలెం**

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

చోడవరం, న్యూస్‌టుడే: జన్నవరం ఉపకేంద్రం నిర్వహణ పనుల దృష్ట్యా ఆదివారం విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈఈ రామకృష్ణ చెప్పారు. బెన్నవోలు, జన్నవరం, రామజోగిపాలెం, కొత్తూరు, తిమ్మన్నపాలెం, కన్నంపాలెం, చాకిపల్లి గ్రామాలకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

నర్సీపట్నం - 80085 74743	చోడవరం - 80085 74732
మాడుగుల - 80085 74740	చీడికాడ - 80085 74742

చోడవరం, న్యూస్‌టుడే: పట్టణంలో కోనాం అతిథి గృహం వెనుక ఉన్న తాగునీటి పథకం కుళాయిల నుంచి మూడు రోజులుగా మురుగు నీరు వస్తోంది.
– బాబు, చోడవరం, ✔: కుళాయిలకు మరమ్మతు చేయడం వల్ల నీరు నల్లగా వచ్చింది. సమస్యను పరిష్కరించాం.
– కె.శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: జగనన్న కాలనీల్లో వీధి దీపాలు నిరంతరాయంగా వెలుగుతున్నాయి. వీటి నిర్వహణ ఎవరూ పట్టించుకోవడం లేదు. రెండేళ్ల కిందట విద్యుత్తు లైన్లు ఏర్పాటు వేసి వదిలేశారు. ఆన్, ఆఫ్ స్విచ్‌లను అమర్చలేదు. రాత్రింబవళ్లు వెలగడం వల్ల విద్యుత్తు వృథా అవుతోంది. **– ఆది రమేష్, వడ్డాది**
✔: వీధి దీపాల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి చర్యలు తీసుకుంటాం.
– వెంకటరమణ, విద్యుత్తు ఏఈ

గొలుగొండ, న్యూస్‌టుడే: పుత్తడిగవిరం పేట శివారు పొట్టినాగందొరపాలెం గ్రామానికి తాగునీటి సరఫరా చేసేందుకు పైపులైన్ ఏర్పాటు చేసి రెండు నెలలు అవుతోంది. ఇప్పటివరకు ట్రయల్ రన్ కూడా నిర్వహించలేదు. వేసవి నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలి. **– నాయుడు, స్థానికుడు,** ✔: స్థానికుల ఫిర్యాదుతో ఈ విషయం మా దృష్టికి వచ్చింది. తాగునీటి సరఫరాకు త్వరలోనే చర్యలు చేపడతాం.
– రమణ, సర్పంచి

ఆ విపత్తు ఇక్కడ రాకుండా..!

కలెక్టర్ ఆదేశంతో కదిలిన యంత్రాంగం | **ఈ-కోలి బ్యాక్టీరియా చేరకుండా చర్యలు**

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: శ్రీకాకుళంలో రక్షిత తాగునీటిలో ఈ-కోలి బ్యాక్టీరియా కారణంగా పదుల సంఖ్యలో పౌరులు అతిసారం బారినపడిన ఘటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ ఆదేశాలతో పురపాలక సంఘాల్లో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. నర్సీపట్నంలో శనివారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

★ పట్టణ పరిధిలో 1,431 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు, 1,182 వీధి కుళాయిలు, 82 కి.మీ. మేర పైపులైన్లు ఉన్నాయి. మురుగు కాలువల్లో నుంచి ఎక్కడైనా పైపులైన్లు వెళ్తుంటే.. వాటిని తనిఖీ చేసి లీకేజీలు లేవని నిర్ధారిస్తున్నారు. ఎక్కడైనా లీకేజీలు ఉంటే 24 గంటల్లోనే అరికట్టాలని అధికారులు ఆదేశాలిచ్చారు.

కుళాయి నీటిని పరీక్షిస్తున్న సచివాలయ ఉద్యోగి

★ సచివాలయ సిబ్బంది వీధి కుళాయిల్లో నీటి నాణ్యతపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజల సమక్షంలోనే పరీక్షలు చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. కుళాయిల్లో సరఫరా అయ్యే నీటిలో అనుమతించిన పరిమాణానికి లోబడే క్లోరిన్ ఉందా, ఎక్కువగా ఉందా అన్నది పరిశీలిస్తున్నారు. గుర్తించిన అంశాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు.

★ పట్టణంలో తొమ్మిది మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలోని నీటిని పరీక్షలకు పంపి ఫలితాలను విశ్లేషించి నివేదిక ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. కుళాయిలకు ఎవరైనా మోటార్లు పెట్టి నీటిని పంపింగ్ చేస్తున్నారా అన్నది తనిఖీ చేయనున్నారు. ఇళ్ల పైనున్న ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలని సూచిస్తున్నారు.

పాత వీర్రాజు థియేటరు ప్రాంతంలో కాలువలో పైపు

★ కమిషనర్ సురేంద్ర మాట్లాడుతూ.. ట్యాంకుల్లో నీరు సాధారణ వాడకానికి తప్ప తాగడానికి వినియోగించడం సురక్షితం కాదన్నారు. కాచి చల్లార్చిన నీటినే తాగునీటి అవసరాలకు వినియోగించాలన్నారు. సెప్టిక్ ట్యాంకుల్లోని నీరు కాలువల్లో కలవకుండా చూడాలని పేర్కొన్నారు. స్పెషల్ డ్రైవ్ వారం రోజులపాటు కొనసాగుతుందన్నారు.

రూ.50 లక్షలతో తారురోడ్డు నిర్మాణం

రోడ్డు పనులను పరిశీలిస్తున్న అధికారులు

కృష్ణదేవిపేట, న్యూస్‌టుడే: గొలుగొండ మండలం అమ్మపేటకు తారురోడ్డు నిర్మాణం జరుగుతోంది. కొన్నేళ్లుగా ఈ రోడ్డు గోతులు పడి రాకపోకలు సాగించేందుకు వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. స్థానికుల వినతి మేరకు సభాపతి అయ్యన్నపాత్రుడు రెండు కి.మీ. దూరం తారు రోడ్డు నిర్మాణానికి నాబార్డు నిధులు రూ.50 లక్షలు మంజూరు చేయించారు. గుత్తేదారు మూడు రోజుల కిందట రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు.

దారి పొడవునా మురుగు ప్రవాహం

వేచలం - ఖండివరం రహదారి అర్జునగిరి వద్ద అధ్వానంగా ఉంది. రోడ్డుపైకి మురుగు నీరు చేరుతోంది. కాలువలు లేకపోవడంతో ఇళ్లలోని వాడుక నీరు రోడ్డుపైకి చేరి రాకపోకలు సాగించే వారంతా ఇబ్బంది పడుతున్నారు. రోజుల తరబడి మురుగు నిల్వ ఉండటంతో రోడ్డుపై గోతులు పడ్డాయి. అధికారులు స్పందించి రామాలయం వద్ద కాలువ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, చీడికాడ**

నిర్మించారు.. నీరు నింపితే ఒట్టు

ఖండివరం రోడ్డులో మాడుగుల కల్లాల వద్ద పశువుల దాహార్తి తీర్చేందుకు నిర్మించిన నీటి తొట్టె నిరుపయోగంగా ఉంది. పల్లె పండగ కార్యక్రమంలో రూ.30 వేలతో నిర్మించిన ఈ తొట్టెను ఇప్పటివరకు నీటితో నింపలేదు. చెట్ల ఆకులు పడి చెత్త కుండీలా దర్శనమిస్తోంది. అధికారులు స్పందించి వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరముంది. **- న్యూస్‌టుడే, చీడికాడ**

సేంద్రియ ఎరువు తయారీ పరిశీలన

కృష్ణదేవిపేట, న్యూస్‌టుడే: గొలుగొండ మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రత్యేక అధికారిణి జి.శారదాకుమారి, ఎంపీడీవో శ్రీనివాసరావు శనివారం పరిశీలించారు. కొత్తమల్లంపేట, అమ్మపేట, ఏఎల్‌పురం గ్రామాల్లో పర్యటించారు. సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించి సేంద్రియ ఎరువు తయారీని పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రంలో కిచెన్ గార్డెన్ల నిర్వహణ బాగుందని సిబ్బందిని అభినందించారు. సర్పంచి దేముడునాయుడు, విప్పలపాలెం నీటి సంఘం అధ్యక్షుడు వెంకటరమణ పాల్గొన్నారు.

సంపద కేంద్రాన్ని సందర్శించిన అధికారులు

అ వీ ఇ వీ

నేడు మోదమాంబ పాదాల తీర్థం

మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే: ఘాటీ రోడ్డు కూడలిలో మోదమాంబ పాదాల తీర్థమహోత్సవం ఆదివారం జరగనుంది. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, మధ్యాహ్నం అన్నసమారాధన, క్రికెట్ టోర్నమెంట్, గుర్రాల పరుగు పోటీలు, దీపాలంకరణ, కోలాటం, సాంస్కృతిక ప్రదర్శనలు కొనసాగనున్నాయి.

4 నుంచి దేవి ఆలయ ఉత్సవాలు

మాడుగుల, న్యూస్‌టుడే: మాడుగులలో మార్చి 4 నుంచి మూడు రోజులపాటు దేవి ఆలయ ఉత్సవాలు జరగనున్నాయి. 4న కలశ స్థాపన, 5న చండీయాగం, 6న కలశ ప్రతిష్ఠ, విగ్రహ ఊరేగింపు, అన్నదానం చేయనున్నట్లు కమిటీ సభ్యులు చెప్పారు.

సీనియర్ దర్జీలకు సన్మానం

చీడికాడ, నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: జాతీయ టైలర్స్ డే సందర్భంగా చీడికాడలో శనివారం సీనియర్ దర్జీలను సన్మానించారు. యూనియన్ అధ్యక్షుడు అర్జునరావు, కార్యదర్శి ప్రతాప్, ఉపాధ్యక్షుడు బుచ్చిబాబు, గౌరవాధ్యక్షుడు కొండబాబు, మహిళా దర్జీలు పాల్గొన్నారు. నర్సీపట్నంలో టైలర్లు ర్యాలీ చేశారు. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో వేడుకలు నిర్వహించారు. సీఐ గఫూర్, సంఘ గౌరవాధ్యక్షుడు శ్రీరామ్, నాయకులు బ్రహ్మాజీ, సత్యనారాయణ పాల్గొన్నారు.

పోతనవలసకు బోరు మంజూరు

కె.కోటపాడు, న్యూస్‌టుడే: వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడిని అధిగమించేందుకు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పోతనవలస గ్రామానికి బోరు మంజూరు చేశారు. బోరు తవ్వకం పనులను తెదేపా నాయకుడు చిరికి వెంకటరమణ శనివారం ప్రారంభించారు.

ప్రతి వీధికి రోడ్డు సదుపాయం

దేవరాపల్లి, న్యూస్‌టుడే: దేవరాపల్లి పంచాయతీలో ప్రతి వీధికి రోడ్డు సదుపాయం కల్పించనున్నట్లు సర్పంచి పెంటమ్మ చెప్పారు. సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరుకాగా, ఉప సర్పంచి భాస్కరరావుతో కలిసి శనివారం భూమి పూజ చేశారు. నీటి సంఘం అధ్యక్షుడు మురళి, ఈశ్వరరావు, అబద్ధం, దేముడునాయుడు, అప్పలనాయుడు పాల్గొన్నారు.

హక్కుల సాధనకు పోరాటం

నర్సీపట్నం, న్యూస్‌టుడే: ఆదివాసీ గ్రామాల్లో గిరిజన హక్కుల సాధనకు పోరాటం ఉద్ధృతం చేయనున్నట్లు సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పొలిట్ బ్యూరో సభ్యుడు శంకర్ చెప్పారు. ఎన్జీవో సంఘ భవనంలో మాట్లాడుతూ.. మార్చి నెలాఖరులో ఆర్డీవో కార్యాలయ ముట్టడి చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

మళ్లీ మనమే పోటీ చేద్దాం!

కౌన్సిల్‌లో విరిసిన నవ్వులు

నర్సీపట్నం, న్యూస్‌టుడే: మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఏర్పాటైన కౌన్సిల్ సాధారణ సమావేశంలో నవ్వులు విరబూశాయి. ఇప్పటివరకు అన్ని సమావేశాలు వాడివేడిగా, వాదోపవాదాలతో జరిగాయి. సభ్యుల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో సమావేశంలో సందడి వాతావరణం నెలకొంది. వైస్‌ఛైర్మన్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది.

మాట్లాడుతున్న తెదేపా కౌన్సిలర్ పద్మావతి, సభ్యుల మధ్య నవ్వులు

❖ వైకాపా కౌన్సిలర్, ఉపాధ్యక్షుడు కోనేటి రామకృష్ణ మాట్లాడుతూ.. కాలపరిమితి ముగియనున్న సందర్భంగా సభ్యులందరితో గ్రూప్ ఫొటో దిగితే బాగుంటుందన్నారు. ఈ ఐదేళ్ల ప్రయాణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. సభాపతి అయ్యన్న సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. జనసేన నుంచి మహిళా సభ్యులు ఉన్నారు అనగా.. అందరూ బల్లలు చరిచారు. ఎన్నికల్లో మళ్లీ మనమే పోటీ చేద్దామని పద్మావతి, మధు అనడంతో అందరిలో నవ్వులు విరిశాయి.

❖ ప్రధాన రహదారులకు ఇరువైపులా ఆక్రమణలు తొలగించాలని, కోతులు, కుక్కల బెడద నుంచి జనానికి రక్షణ కల్పించాలని రామకృష్ణ అధికారులకు సూచించారు. జనసేన కౌన్సిలర్ సౌజన్య మాట్లాడుతూ.. తన వార్డులోని శ్మశానం వాచ్‌మెన్ జీవనం కష్టంగా ఉన్నందున నెలనెలా ఎంతో కొంత భత్యంగా చెల్లించాలని కోరారు. ఇటీవల మరణించిన పురపాలక ఉద్యోగి నాగేశ్వరరావు కుటుంబానికి అండగా నిలవాలన్నారు. తెదేపా కౌన్సిలర్ పద్మావతి మాట్లాడుతూ.. కొత్తగా 150 విద్యుత్తు స్తంభాల ఏర్పాటు, వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపడుతున్న మున్సిపల్ కమిషనర్‌కు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపాలిటీలో రూ.185 కోట్లతో భారీ తాగునీటి ప్రాజెక్టు, రూ.8 కోట్లతో వీఎంఆర్‌డీఏ అభివృద్ధి పనులు త్వరలోనే పట్టాలెక్కనున్నాయని చెప్పారు. సభ్యుల ప్రశ్నలకు కమిషనర్ సురేంద్ర సమాధానమిచ్చారు.

అందరూ ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక కసరత్తు

రోలుగుంట, న్యూస్‌టుడే: పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించేలా కేజీబీవీల్లో ప్రత్యేక కసరత్తు జరుగుతోంది. వంద రోజుల ప్రణాళిక అమలుతోపాటు అత్యధిక మార్కులొచ్చేలా అభ్యసనా సామగ్రి అందజేసి తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 20 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో పది, ఇంటర్ విద్యార్థులు 2,168 మంది ఉన్నారు. ఇంటర్ విద్యార్థులకు ఇప్పటికే పరీక్షలు ప్రారంభంకాగా, పదో తరగతి పరీక్షలు ఈ నెల 16 నుంచి జరగనున్నాయి. ఈ క్రమంలో రోజూ వేకువజామున 4 గంటలకు పాఠ్యాంశాల్లో సందేహాలు నివృత్తి చేసేందుకు విద్యార్థులకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తున్నారు. పరీక్షల సమయంలో ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ పోషకాహారం అందిస్తున్నట్లు జీసీడీవో జమీమా చెప్పారు.

రోలుగుంట కేజీబీవీలో ప్రత్యేక తరగతుల్లో విద్యార్థినులు



మాట్లాడుతున్న జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌బాబు

ఉద్యమంలా జనసేన సభ్యత్వ నమోదు

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు సూచించారు. చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గాల ముఖ్య నాయకులతో శనివారం వడ్డాదిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామన్నారు. చోడవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీవీఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలు

ఆకట్టుకున్న వైజ్ఞానిక మేళా

నర్సీపట్నం ముస్లిం బడిలో..

నర్సీపట్నం అర్బన్, మాకవరపాలెం, గొలుగొండ, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు ఏర్పాటు చేస్తున్న వైజ్ఞానిక ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఉపాధ్యాయులు ఆకాంక్షిస్తున్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో శనివారం వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటయ్యాయి. విద్యార్థులు పలు నమూనా ప్రాజెక్టులను ప్రదర్శించారు. నర్సీపట్నం ముస్లిం బడి హైస్కూలులో మేళాను తెదేపా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ప్రారంభించారు. చైతన్య స్కూలులో ఏర్పాటైన మేళాకు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ అధికారి గోపాలరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జోగుంపేట జడ్పీ పాఠశాలలో దివ్యాంగ విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలు ఆకట్టుకున్నాయి. తూటిపాల ప్రాథమికోన్నత పాఠశాలలో మినీ కూలర్, చంద్రయాన్, హైడ్రాలిక్ క్రేన్ నమూనాలను ప్రదర్శించారు.

కె.కోటపాడు, న్యూస్‌టుడే: స్థానిక అయ్యన్న విద్యా సంస్థలలో విద్యార్థులు ప్రదర్శించిన నమూనా ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. విద్యా సంస్థల అధినేత ఖాసిం వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించి విద్యార్థులను అభినందించారు.

చోడవరం, బుచ్చెయ్యపేట: గాంధీ గ్రామంలోని శ్రీవిజ్ఞాన్ పబ్లిక్ స్కూలులో విద్యార్థులు 600 నమూనాలను ప్రదర్శించారు. సూర్య మహతి పాఠశాల విద్యార్థులు సౌర శక్తితో నడిచే కారు నమూనాను ప్రదర్శించి అబ్బురపరిచారు. వడ్డాది పాఠశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. దిబ్బిడి జడ్పీ పాఠశాలలో లఘునాటిక ప్రదర్శించారు. మూఢ నమ్మకాలు వీడి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే నాటిక అందరినీ ఆలోచింప చేసింది.

దిబ్బిడి పాఠశాలలో లఘునాటిక ప్రదర్శన

చీడికాడ, రోలుగుంట: మంచాల ఏపీ ఆదర్శ పాఠశాలలో నమూనా ప్రాజెక్టులను ప్రదర్శించిన విద్యార్థులకు ప్రిన్సిపల్ వెంకటలక్ష్మి బహుమతులు అందజేశారు. రోలుగుంట జడ్పీ పాఠశాల, కేజీబీవీ, బుచ్చెంపేట, బీబీ పట్నం పాఠశాలల్లో ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ప్రాజెక్టును వివరిస్తున్న రోలుగుంట కేజీబీవీ విద్యార్థిని

కె.కోటపాడులో అయ్యన్న, మంచాల ఏపీ పాఠశాలల్లో..

ఘనంగా సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ

ధ్వజస్తంభ ప్రతిష్ఠలో భక్తులు

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: వడ్డాది కొత్తూరులో పద్మనాభ సీతారామాలయంలో విగ్రహ, ధ్వజ స్తంభ ప్రతిష్ఠ మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే రాజు, హౌసింగ్ బోర్డు ఛైర్మన్ తాతయ్యబాబు, మాజీ మంత్రులు అమర్‌నాథ్, బూడి ముత్యాలనాయుడు, భాజపా నాయకుడు శ్రీరామ్మూర్తి స్వామి వారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్నసమారాధన కొనసాగింది.

వడ్డాది వెంకన్న సేవలో ప్రముఖులు: వడ్డాది వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, అరకు ఎంపీ తనూజారాణి, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.

కె.కోటపాడు: చౌడువాడ పంచాయతీ గవరపేటలో సీతారామాంజనేయ ఆలయ వార్షికోత్సవం, కె.కోటపాడులో గౌరీపరమేశ్వరుల ఆలయ వార్షికోత్సవం ఘనంగా జరిగాయి. మహిళలు లక్ష పసుపు కొమ్ములతో గౌరీపరమేశ్వరులకు పూజలు చేశారు. మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. చిడతల భజనలు, కోలాటం ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి స్వామి వారిని దర్శించుకున్నారు. శృంగవరంలో అభయాంజనేయస్వామి తీర్థం సందర్భంగా ఎడ్లబళ్ల పరుగు పోటీలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతులు అందజేశారు.

సామూహిక కుంకుమ పూజలు

చీడికాడ, దేవరాపల్లి, న్యూస్‌టుడే: అప్పలరాజుపురంలో అన్నపూర్ణ విశ్వేశ్వరస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా శనివారం సామూహిక కుంకుమ పూజలు జరిగాయి. ఆదివారం మధ్యాహ్నం అన్నసమారాధన జరుగుతుందని సర్పంచి అప్పలనాయుడు చెప్పారు. దేవరాపల్లిలో రాజుల వీధిలో సన్యాసమ్మ పేరంటాలు తీర్థం ఘనంగా జరిగింది. మహిళ కోలాటం ఆకట్టుకుంది. తునివలసలో సీతారామాంజనేయస్వామి తీర్థం జరిగింది. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు దర్శించుకున్నారు. మధ్యాహ్నం ఎడ్ల పరుగు పోటీలు, రాత్రికి సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటయ్యాయి.

ఎంఈవోగా ఈశ్వరరావు

దేవరాపల్లి, న్యూస్‌టుడే: మండల విద్యాశాఖాధికారిగా వి.వి.ఈశ్వరరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. పినకోట ప్రభుత్వ మోడల్ ప్రైమరీ స్కూలు ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు.

పరీక్ష సామగ్రి అందజేత

దేవరాపల్లి, న్యూస్‌టుడే: ఎం.అలమండ జడ్పీ పాఠశాల విద్యార్థులకు దాత సమకూర్చిన పరీక్షా సామగ్రిని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు కె.వి.రమణ, కొల్లి శ్రీనివాసరావు పంపిణీ చేశారు. హెచ్ఎం సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

లేగదూడల ప్రదర్శన

దేవరాపల్లి, న్యూస్‌టుడే: పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చిననందిపల్లిలో శనివారం లేగ దూడల ప్రదర్శన జరిగింది. పశువైద్యాధికారులు సౌజన్య, ప్రియాంక మొదటి మూడు బహుమతులను పశుపోషకులు దుంగల లక్ష్మి, బండారు అప్పలనాయుడు, బండారు పేరునాయుడుకు అందజేశారు.

క్రమశిక్షణతో ఉద్యోగులకు గుర్తింపు : ఎమ్మెల్యే

మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే: సమయపాలన పాటిస్తూ క్రమశిక్షణతో సేవలు అందిస్తే ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చెప్పారు. మాడుగుల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సీవీఎస్ఎస్ శాస్త్రి ఉద్యోగ విరమణ సందర్భంగా శనివారం అభినందన సభ ఏర్పాటైంది. వైస్ ప్రిన్సిపల్ జయలక్ష్మి, ఎంపీపీ రాజారామ్, సర్పంచి కళావతి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ అప్పలరాజు, శ్రీను, అధ్యాపకులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి

పరీక్షలు పూర్తయ్యే వరకు బోధన

మాకవరపాలెం, న్యూస్‌టుడే: ఉద్యోగ విరమణ చేసినా పదో తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు విద్యార్థులకు బోధన చేస్తానని ప్రధానోపాధ్యాయుడు దేవత నారాయణరావు చెప్పారు. స్థానిక జడ్పీ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకుని అదే పాఠశాలలో హెచ్ఎంగా పనిచేసిన ఆయన శనివారం ఉద్యోగ విరమణ చేశారు. వీడ్కోలు సభకు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, మాజీ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ హాజరై నారాయణరావు దంపతులను సత్కరించారు. ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

గొలుగొండ: గుండుపాల ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం ధనలక్ష్మి ఉద్యోగ విరమణ సభకు ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధ్యాయులతో కలిసి హెచ్ఎంను సత్కరించారు. పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్, రమణ, రాము, సత్యనారాయణ పాల్గొన్నారు.

వేకువజామునే పింఛన్ల పంపిణీ

కృష్ణదేవిపేట, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక పింఛన్ల పంపిణీ శనివారం వేకువజామునే ప్రారంభమైంది. సచివాలయ సిబ్బందితో కలిసి ఏఎల్‌పురంలో తెదేపా మండల అధ్యక్షుడు తారక వేణుగోపాల్, జోగుంపేటలో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు, సర్పంచులు పింఛను సొమ్ము లబ్ధిదారులకు అందజేశారు. ఎంపీడీవో శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

సీమునాపల్లిలో పింఛను అందజేస్తున్న ఎమ్మెల్యే రాజు

చోడవరం: చోడవరం, జుత్తాడ, రా.రా.పేట, నర్సాపురం, సీమునాపల్లి పంచాయతీల్లో ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. ఎంపీడీవో సీతారామస్వామి, గవర కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేడ గంగాధర్, సర్పంచులు రామునాయుడు, అప్పారావు, జడ్పీటీసీ పూర్వ కనిశెట్టి సన్యాసిరావు, జయప్రకాష్‌తో కలిసి లబ్ధిదారులకు పింఛను సొమ్ము అందజేశారు.

మాడుగుల గ్రామీణం: ఎం.కోడూరులో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, కూటమి నాయకులు పింఛన్లు పంపిణీ చేశారు. తారకరామా జలాశయం అభివృద్ధికి నిధులు మంజూరు చేయించి త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. విశాఖపట్నం, పాడేరు వెళ్లే బస్సులు ఎం.కోడూరులో ఆగేలా రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయిస్తానన్నారు. శ్మశానం అభివృద్ధి, కుళాయిలు, సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. సర్పంచి సంజీవిరావు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ అప్పలరాజు, నాయకులు వెంకటరమణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాలతో భరోసా

మాకవరపాలెం, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహారం అందించడంతోపాటు ఆటపాటలతో పూర్వ ప్రాథమిక విద్య ద్వారా చిన్నారుల భవిష్యత్తుకు భరోసా లభిస్తుందని సీడీపీఓ మణి చెప్పారు. మాకవరపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం పిల్లల తల్లితండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చేర్పించి డబ్బులు వృథా చేసుకోకుండా ఐదేళ్ల వయసు నిండే వరకు అంగన్‌వాడీ కేంద్రాలకు పంపాలని సూచించారు. కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.

చిన్నారుల తల్లులతో మాట్లాడుతున్న రమణి

(c) eenadu

పెందుర్తి

తెరపై ఈనాడు

లక్ష్మీకాంత్ స్క్రీన్-1 - **కపుల్ ఫ్రెండ్లీ** (మార్నింగ్, ఫస్ట్ షో), **హే బల్వంత్** (మ్యాట్నీ, సెకెండ్ షో), స్క్రీన్-2 - **విష్ణు విన్యాసం**

క్రీడాకారులకు టీ షర్టుల పంపిణీ

వేపగుంట, న్యూస్‌టుడే : వేపగుంట పరిసర 14 గ్రామాల ప్రజల ఆరాధ్యదైవం ముత్యమాంబ అమ్మవారి పండగను పురస్కరించుకుని తెదేపా సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచి స్వర్గీయ గంట్ల పెంటారావు జ్ఞాపకార్థం ఈనెల 3న జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు శనివారం వేపగుంటలో ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు, కార్పొరేటరు బల్ల శ్రీనువాసరావు చేతుల మీదుగా టీషర్టులు అందజేశారు. కార్యక్రమంలో గంట్ల దివాకర్, పిన్నింటి పార్వతి, గంట్ల దేముడు, శానాతి దేముడు, తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ ప్రయాణికులూ సమస్యలా..ఫోన్ చేయండి!

రేపు 'ఈనాడు' డయల్ యువర్ సింహాచలం ఆర్టీసీ డీఎం

వేపగుంట, న్యూస్‌టుడే : సింహాచలం ఆర్టీసీ డిపోనకు చెందిన బస్సులు మీ గ్రామానికి, మీ ఊర్లకు గతంలో మాదిరిగానే వస్తున్నాయా... స్త్రీశక్తి పథకం మహిళలందరికీ అందుతోందా... సకాలానికి బస్సులు వస్తున్నాయా.. తదితర సమస్యలను డిపో మేనేజరు సురేశ్ దృష్టికి తీసుకువెళ్లేందుకు 'ఈనాడు' అవకాశం కల్పిస్తుంది. ప్రయాణికులు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఆయా ఫిర్యాదులకు డిపో మేనేజరు సమాధానాలు ఇస్తారు.

తేదీ : 02-03-2026
సమయం : ఉదయం 10నుంచి 11వరకు
ఫోన్ నంబరు : 93472 79909

మేమున్నాం.. మీకు తోడుగా

80085 74978 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

వేపగుంట, న్యూస్‌టుడే : ?: భరత్‌నగర్ రహదారి పక్కనున్న కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. - నాగేశ్వరరావు, స్థానికులు ✓: వెంటనే సిబ్బందితో కాలువల్లో పూడిక తీయిస్తాం. - ప్రసాదరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్

పరవాడ, న్యూస్‌టుడే: ?: పరవాడ మండలం టిడ్కోగృహ సముదాయం సమీపంలో చెత్త పేరుకుపోయింది. - కాలనీవాసులు ✓: త్వరితగతిన చెత్తను తరలించడానికి చర్యలు తీసుకుంటాం. - మల్లికార్జున రావు, డిప్యూటీ ఎంపీడీవో, పరవాడ

సబ్బవరం, న్యూస్‌టుడే: ?: సబ్బవరం కళాకారుల కాలనీలో వ్యర్థాలు పేరుకుపోయాయి. - ఆర్.అప్పారావు ✓: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - పి.ఆనందరావు, గ్రామ కార్యదర్శి

?: సబ్బవరం నుంచి చిన గొల్లలపాలెం వెళ్లే రహదారి పూర్తిగా శిథిలమైంది. - డి.అచ్యుతరావు ✓: సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. - బోకం సూర్యకుమారి, ఎంపీపీ

మలుపుల్లో భయం భయం

పరవాడ, న్యూస్‌టుడే

పరవాడ పరిధి ప్రధాన రహదారుల్లోని మలుపులు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతం కావడంతో వాహనాల రద్దీకి తగ్గట్టుగా రహదారులు విస్తరించకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ముఖ్యంగా బొగ్గు, ఫ్లయాష్‌బూడిద, కంటైనర్, ట్రాలర్ తదితర భారీ వాహనాల రాకపోకలు పెరిగాయి. ఆయా ప్రాంతాల్లో ఎదురెదురు వచ్చే వాహనాలు కనిపించకపోవడం, వేగాన్ని నియంత్రించక పోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల బొగ్గు, బూడిద, కంటైనర్ లారీలు బోల్తాపడిన ఘటనలు ఎక్కువగా జరగడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

ఎన్టీపీసీ నుంచి వాడచీపురుపల్లి వెళ్లే మార్గంలో ప్రమాదకర మలుపు

ఇదీ పరిస్థితి..: మండలంలోని పరవాడ నుంచి భరణికం వెళ్లే మార్గంలోని నాలుగు ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఒకపక్క మలుపులు.. మరోపక్క ఎదురెదురుగా వాహనాలు వచ్చే క్రమంలో రోడ్డుపక్కకు దిగాలన్నా.. దిగిన తర్వాత మరలా ఎక్కాలన్నా అవస్థలు తప్పడం లేదు. దీంతో వాహనదారులు అదుపు తప్పుతున్నారు. పరవాడ నుంచి తానాం దారిలో, ఊటగెడ్డకూడలి నుంచి ముత్యాలమ్మపాలెం వెళ్లే మార్గంలో, జాజువానిపాలెం నుంచి పి.భోనంగి వెళ్లే మార్గంలో, గండివానిపాలెం నుంచి నక్కవానిపాలెం దారిలో, పరవాడ సినిమాహాల్‌కూడలి నుంచి వెన్నెలపాలెం మీదుగా కలపాకల వెళ్లే మార్గంలో మలుపులు దారుణంగా ఉన్నాయి. పరవాడ మండల పరిషత్తు కూడలి, సబ్‌స్టేషన్ కూడలి, సినిహాల్‌కూడలి, ఊటగెడ్డకూడలి, లంకెలపాలెం కూడలి వద్ద మలుపుల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. చాలా మలుపుల్లో హెచ్చరికబోర్డులు లేవు. వేగాన్ని నియంత్రించ లేక వాహనాలు పల్టీలు కొట్టడంతో కొందరు మృత్యువాత పడుతుండగా.. మరికొందరు గాయాలపాలవుతున్నారు.

శిథిల కల్వర్టులతో.. శిథిల కల్వర్టుల మూలంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దెబ్బతిన్న కల్వర్టులకు ఏళ్ల తరబడి మరమ్మతులు చేయడం లేదు. ఊటగెడ్డకూడలి, భరణికం, రెడిమిక్స్‌ప్లాంటు, దేశపాత్రునిపాలెంమలుపు, పి.భోనంగి ఆవులపారం, కలపాక, పెదముషిడివాడ, జల్లెలపాలెం, పరవాడ కొత్తరోడ్, తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. సోమునాయుడుపాలెం, కలపాక, మండల పరిషత్తు కూడలి, ఊటగెడ్డకూడలి, లంకెలపాలెం కూడళ్లలో ఎక్కువగా లారీలు బోల్తాపడి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వీటికి మరమ్మతులు చేయించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

సభ్యత్వ నమోదుతో కార్యకర్తలకు భరోసా

సుజాతనగర్ (పెందుర్తి), న్యూస్‌టుడే: జనసేన సభ్యత్వ నమోదులో నియోజకవర్గం రాష్ట్రంలోనే మెరుగైన స్థానంలో నిలిచేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని పెందుర్తి ఎమ్మెల్యే, ఉమ్మడి విశాఖ గ్రామీణ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్‌బాబు పిలుపునిచ్చారు. సుజాతనగర్ కూడలిలో శనివారం సభ్యత్వ నమోదును ఆయన ప్రారంభించారు. పలువురు రూ.400 చెల్లించి సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. అనంతరం పంచకర్ల మాట్లాడుతూ సభ్యత్వ నమోదుతో ప్రతి కార్యకర్తకు గౌరవంతో పాటు ఆర్థిక భరోసా చేకూరుతుందన్నారు. 95వ వార్డు అధ్యక్షుడు కంచిపాటి మధు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కె.రామునాయుడు, పీఏసీఎస్ ఛైర్మన్ అయితి సింహాచలం నాయుడు, పిన్నింటి పార్వతి, లక్ష్మీ గోవింద్, రమేశ్, గండి నాగభూషణం, మడక బంగార్రాజు, తదితరులు పాల్గొన్నారు.

సభ్యత్వ నమోదును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు

ముత్యమాంబ ఘటోత్సవం ప్రారంభం

ఘటాలను తీసుకొస్తున్న భక్తులు

సబ్బవరం, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్రుల ఇలవేల్పుగా భావిస్తున్న అంతకాపల్లి ముత్యమాంబ పండగ చాటింపు మహోత్సవం బుధవారం జరిగింది. ఆనవాయితీ ప్రకారం రావులమ్మపాలెంలో ఘటోత్సవం ప్రారంభమైంది. రావులమ్మపాలెం నుంచి అంతకాపల్లి సతకంపట్టు వరకు అమ్మవారి ఘటాలను ఊరేగించారు. మాజీ ఎంపీటీసీ సభ్యురాలు చొక్కాకుల లక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు చొక్కాకుల గోవింద జ్యోతి, అనిల్ సమీర, తదితరులు పాల్గొన్నారు.

అర్హులైన పేదలందరికీ పింఛన్లు

వేపగుంట, న్యూస్‌టుడే : అర్హులైన పేదలందరికీ పింఛన్లు అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు అన్నారు. వేపగుంట రామాలయం వీధిలో సామాజిక పింఛను పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. కార్పొరేటర్ బల్ల శ్రీనువాసరావు, జోనల్ కమిషనర్ శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

వేపగుంటలో పింఛన్లు అందజేస్తున్న ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు

మంచినీరు నేలపాలు..

పులగవానిపాలెం (పెందుర్తి), న్యూస్‌టుడే: జీవీఎంసీ 97వ వార్డు పులగవానిపాలెం అయ్యప్పనగర్‌లో కొద్ది రోజులుగా మంచి నీరు వృథాగా పోతోంది. ఇక్కడ ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో జీవీఎంసీ పైప్‌లైను లీకవడంతో నీరంతా రహదారిపై ప్రవహిస్తోందని స్థానికులు పేర్కొన్నారు. రోజుల తరబడి లీకేజీ కొనసాగుతున్నా సంబంధిత సిబ్బంది పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి లీకేజీని అరికట్టాలని కోరారు.

పులగవానిపాలెం అయ్యప్పనగర్‌లో..

రోడ్డుపై గుంత..నిత్యం చింత..!

పులగవానిపాలెం (పెందుర్తి), న్యూస్‌టుడే: జీవీఎంసీ 97వ వార్డు పులగవానిపాలెం రహదారి నుంచి కుమ్మరికాలనీకి వెళ్లే మార్గంలో భారీ గుంత పడింది. రహదారి మధ్యలో ఉన్న ఈ గుంత కారణంగా రాత్రివేళ ద్విచక్ర వాహన చోదకులు పడిపోతున్నారని స్థానికులు తెలిపారు. పలువురు గాయపడుతున్నారు, తక్షణమే అధికారులు స్పందించి గుంతను పూడ్చాలని కోరుతున్నారు.

చిన్నారులకు పట్టాల ప్రదానం

పట్టాలు అందుకున్న విద్యార్థులతో బర్ల ప్రసాదరావు

నరవ(వేపగుంట), న్యూస్‌టుడే : నరవ అక్షయ పాఠశాలలో శనివారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. విశ్రాంత ఎస్పీ బర్ల ప్రసాదరావు హాజరై వేడుకలను ప్రారంభించారు. ప్రముఖ శాస్త్రవేత్త సర్ సీవీ రామన్‌ను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. అనంతరం చిన్నారులకు పట్టాలు అందజేసి అభినందించారు. పాఠశాల ప్రిన్సిపల్ దొగ్గ ప్రియబాంధవి, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా దర్జీల దినోత్సవం

పరవాడ, న్యూస్‌టుడే: మండల కేంద్రం పరవాడ గ్రామంలో శనివారం నవయుగ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ టైలర్స్ దినోత్సవం నిర్వహించారు. అసోసియేషన్ ప్రతినిధులు వానపల్లి సూరిబాబు, లోవరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రెడీమేడ్ దుస్తులు రావడంతో దర్జీలకు ఉపాధి కరవైందని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఈ సందర్భంగా సీనియర్ టైలర్ వీరభద్రరావును సత్కరించారు. కార్యక్రమంలో వానపల్లి అప్పలరాజు, మల్లేశ్వరరావు, శ్రీను, బాషా తదితరులు పాల్గొన్నారు. వాడచీపురుపల్లిలో శ్రీదుర్గా వాని టైలర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ టైలర్ అప్పారావును సత్కరించారు.

సీనియర్ టైలర్ వీరభద్రరావును సత్కరిస్తున్న దృశ్యం

జిల్లాలో 95.47శాతం పంపిణీ

సబ్బవరం, న్యూస్‌టుడే: మార్చి 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగా శనివారం సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమం సబ్బవరం మండలంలో జరిగింది. పెందుర్తి తెదేపా ఇన్‌ఛార్జి గండి బాబ్జీ అమృతపురం గ్రామంలో లబ్ధిదారులకు నగదు అందజేశారు. జిల్లాలో 95.47 శాతం మందికి పింఛన్లు తొలి రోజు పంపిణీ చేసి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచినట్లు ఎంపీడీవో పి.పద్మజ తెలిపారు. కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షులు గండి ముత్యాలు నాయుడు, పీఏసీఎస్ అధ్యక్షుడు గండి దేముడు, గ్రామ పార్టీ అధ్యక్షులు గండి రమణ బాబు, వెన్నల నరేష్, తదితరులు పాల్గొన్నారు.

అమృతపురంలో లబ్ధిదారుడికి పింఛను అందిస్తున్న గండి బాబ్జీ, తదితరులు

చిట్టి బుర్రలు.. భలే ఆవిష్కరణలు

నమూనాలను ప్రదర్శిస్తున్న జుత్తాడ పాఠశాల విద్యార్థులు

పెందుర్తి, న్యూస్‌టుడే: ప్రజలు ఎదుర్కొనే సమస్యలే ఆవిష్కరణలకు ముడి సరకులని అతిథులు అభిప్రాయపడ్డారు. జాతీయ సైన్సు దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని పలు విద్యాలయాల్లో వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన పలు నామూనాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ నమూనాలకు పాఠశాలల యాజమాన్యాలు బహుమానాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

★ పెందుర్తి మండలం వి.జుత్తాడ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు జి.అప్పలనాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులు నమూనాలను ప్రదర్శించారు. పెందుర్తి శ్రీచైతన్య పాఠశాలలో ప్రిన్సిపల్ తారకేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన వైజ్ఞానిక ప్రదర్శనను ఏయూ ఫిజిక్స్ ఆచార్యుడు కె.చంద్రమౌళి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్విజ్, వక్తృత్వ పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చూపారు.

★ సుజాతనగర్ రవీంద్రభారతి పాఠశాలలో ప్రిన్సిపాళ్లు స్వరూప చంద్రకళ, సాయిబిందు ఆధ్వర్యంలో జరిగిన వైజ్ఞానిక ప్రదర్శనను డీఆర్‌డీవో శాస్త్రవేత్త డాక్టర్ సూరిబాబు ప్రారంభించారు. పెందుర్తి శ్రీవిద్య పాఠశాలలో ప్రిన్సిపల్ జి.వరలక్ష్మీ ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనను డాక్టర్ ప్రేమ్‌కుమార్, శ్రీకాంత్, అట్లూరి చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు.

నమూనాల గురించి వివరిస్తున్న పెందుర్తి శ్రీచైతన్య విద్యార్థులు

సుజాతనగర్ రవీంద్రభారతి పాఠశాలలో..

★ సుజాతనగర్ ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయిని కవిత ఆధ్వర్యంలో జరిగిన సైన్సు ప్రదర్శనను డీన్ రమాదేవి ప్రారంభించారు.

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం లంకెలపాలెం, ఇస్లాంపేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల్లో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హెచ్‌ఎంలు రౌతు నాగేశ్వరరావు, ఆనందరావు తదితరులు తొలుత సి.వి.రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు ప్రదర్శించిన సైన్సు నమూనాలను తిలకించారు. విజేతలకు బహుమతులను అందజేశారు.

సబ్బవరం అంబేడ్కర్ గురుకులంలో..

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం అంబేడ్కర్ గురుకులంలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్‌కు తహసీల్దారు బి.చిన్ని కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సైన్స్ టీచర్ రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన వండర్ కెమిస్ట్రీ ప్రయోగాలు ఆకర్షణీయంగా నిలిచాయి. ప్రిన్సిపల్ సీహెచ్ కేశవరావు, వైస్ ప్రిన్సిపల్ చిరంజీవి, ఉపాధ్యాయులు జి.జానకి, సీహెచ్ సింహాచలం పాల్గొన్నారు.

★ సబ్బవరం ప్రభుత్వ హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడు ఎస్.తిరుపతిరావు ఆధ్వర్యంలో వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. క్విజ్‌పోటీలు నిర్వహించారు.

వేపగుంట, న్యూస్‌టుడే : నరవ విశాఖ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు పలు ప్రాజెక్టులను తయారుచేసి ప్రదర్శించారు. విజేతలకు కళాశాల ఛైర్మన్ జి.సత్యనారాయణ బహుమతులు అందజేశారు.

★ ఆర్.ఆర్.వెంకటాపురం ఆళ్వార్ దాస్ కళాశాలలో ఇంటర్ స్కూల్ సైన్స్ ఎక్స్‌పో-2026 నిర్వహించారు. 45 పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు 300 పైగా నమూనాలను ప్రదర్శించారు. నిర్వాహకులు విజేతలకు బహుమతులు అందజేశారు. నరవ బెహరా విద్యాసంస్థల ప్రాంగణంలో విద్యార్థులు తయారుచేసిన సైన్స్ ప్రాజెక్టులను ప్రిన్సిపల్ శ్రీధర్ పట్నాయక్ పరిశీలించి అభినందించారు.

ప్రాజెక్టులను పరిశీలిస్తున్న ప్రిన్సిపల్ శ్రీధర్ పట్నాయక్

సబ్బవరం ప్రభుత్వ హైస్కూల్‌లో..

లిఫ్ట్ ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్

ఆర్సీడీ ఆసుపత్రిలో లిఫ్ట్ ప్రారంభం

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: పెదవాల్తేరు రాణిచంద్రమణి దేవి (ఆర్.సి.డి.) ఆసుపత్రిలో రూ.53 లక్షల డీఎంఈ నిర్వహణ నిధులతో ఏర్పాటు చేసిన లిఫ్టును జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పై అంతస్తులో ఆపరేషన్ థియేటర్ ఉండటంతో దివ్యాంగ రోగులను తరలించడం ఇబ్బందికరంగా ఉండేదన్నారు. ప్రస్తుతం పెద్ద లిఫ్టును ఏర్పాటు చేయడంతో రోగులతోపాటు సహాయకులకు సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ భవానీ ప్రసాద్, డాక్టర్ ఎం.చంద్రశేఖర్ పాల్గొన్నారు.

నేత్ర దర్శనంలో నీలమేఘ శ్యాముడు

వేంకటాద్రిపై నేత్ర దర్శనంలో శ్రీనివాసుడు

పెందుర్తి, న్యూస్‌టుడే: వేంకటాద్రిపై కొలువుదీరిన వేంకటేశ్వర స్వామి శనివారం నేత్ర దర్శనంలో భక్తులను అనుగ్రహించారు. ఆలయ ప్రధానార్చకులు మహర్తి రామానుజాచార్యులు నేతృత్వంలో అర్చకులు శ్రీవారిని వివిధ వర్ణాల పుష్పాలతో అలంకరించి తోమాల సేవ నిర్వహించారు. సహస్రనామాలతో అర్చించి భక్తులకు దర్శనం కల్పించారు. నేత్ర దర్శనంలో నీలమేఘ శ్యాముడిని దర్శించుకున్న భక్తజనం ఆధ్యాత్మిక పరవశం చెందారు. ★ వేంకటాద్రిపై జరుగుతున్న ఫాల్గుణ పక్షోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీసూక్త హవనం జరుగుతుందని ఆలయ ప్రధానార్చకులు మహర్తి రామానుజాచార్యులు తెలిపారు. అలాగే మహాలక్ష్మీ అమ్మవారికి శోడష ద్రవ్యాలతో విశేష తిరుమంజనం నిర్వహిస్తామని చెప్పారు

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం ఈ.భోనంగి ఫార్మాసిటీ పునరావాసకాలనీ కొండపై కొలువైన అభయ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం విశేషపూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీహరికృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి గోత్రనామాలతో అర్చనలు, అభిషేకాలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో నూతనంగా తులాభారం ప్రారంభించారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

గృహ నిర్మాణ పథకాల పురోగతిపై సమీక్ష

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి మండలంలో గృహ నిర్మాణ పథకాలకు వేగంగా పూర్తి చేయాలని మండల పరిషత్ పరిపాలనాధికారి కొల్లి వెంకటరావు ఆదేశించారు. శనివారం ఆయన గృహనిర్మాణ ఏఈ భాను, ఇంజినీరింగ్ సహాయకులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. తొమ్మిది గ్రామ సచివాలయాల పరిధిలోని ఇంజినీరింగ్ సహాయకులకు లక్ష్యాలు నిర్దేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పురోగతిపై దృష్టిసారించి పనుల్లో వేగం పెంచాలని సూచించారు.

యువతిని రక్షించిన పోలీసులు

బీచ్‌రోడ్డు (పెదవాల్తేరు), న్యూస్‌టుడే: బీచ్‌రోడ్డు వుడాపార్కు ఎంజీఎం మైదానం వెనుక ఆత్మహత్యాయత్నం చేసిన యువతిని పోలీసులు కాపాడారు. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మద్దిపాలెం ప్రాంతానికి చెందిన టి.దివ్య (27) తల్లి తిట్టిందని శనివారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకుంటున్నానని లైట్‌హౌస్ వద్ద సెల్‌లో వీడియో తీసి తల్లికి పంపించింది. ఈ మేరకు తల్లి స్థానిక ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ స్టేషన్ పోలీసులు మూడో పట్టణ పోలీసులకు సమాచారం అందజేశారు. సీఐ పైడయ్య, కానిస్టేబుల్ పోలరాజు, హోంగార్డు టి.పోలారావు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. నీటిలో మునిగిపోతున్న యువతిని గజ ఈతగాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు. అనంతరం స్టేషన్‌కు తరలించి తల్లి నిమ్మాదేవికి అప్పగించారు.

అవగాహనతో కంటి క్యాన్సర్ నివారణ

హనుమంతువాక(విశాలాక్షినగర్), న్యూస్‌టుడే : అస్పష్టమైన దృష్టి, ఆకస్మికంగా దృష్టి కోల్పోవడం, కంటిపై నలుపు లేదా మచ్చలు పెరగడం, కంటిలో ఎరుపు పెరిగి దీర్ఘకాలంగా ఉండడం, కంటి వాపు లేదా నొప్పి ఉంటే కంటి వైద్యుణ్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలని ఎల్వీప్రసాద్ ఆసుపత్రి నేత్ర వైద్య నిపుణురాలు డాక్టర్ లావణ్య మద్ది సూచించారు. ఆసుపత్రిలో శనివారం కంటి క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ రసాయనాలు, కాలుష్యం, ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకంతో ఇటీవల కాలంలో కన్ను, కన్నుగుడ్డు, రెప్పలు క్యాన్సర్ల బారిన పడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. అవగాహన పెంచుకుని ఏ చిన్న కంటి సమస్య వచ్చినా చికిత్స తీసుకోవాలన్నారు

మహిళా దినోత్సవం రోజున ర్యాలీలు

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రగతి శీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) ఆధ్వర్యంలో సభలు, ర్యాలీలు నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా కార్యదర్శి యు.ఇందిర తెలిపారు. ఈ మేరకు శనివారం చినముషిడివాడ అంబేడ్కర్‌నగర్‌లో ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ నెల 7న మహిళా కార్మికుల హక్కులను హరిస్తున్న నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కోరుతూ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. సంఘం అధ్యక్షురాలు ఎస్.వెంకటలక్ష్మీ ప్రధాన కార్యదర్శి రోహిణి, కోశాధికారి వరలక్ష్మీ, సభ్యులు పాల్గొన్నారు.

ప్రచార కరపత్రాలు ఆవిష్కరిస్తున్న పీవోడబ్ల్యూ ప్రతినిధులు

'జియో సింథటిక్'తో మన్నికైన నిర్మాణాలు

విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందిస్తున్న ఆచార్య జీవీ రావు తదితరులు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: జియో సింథటిక్ రిఇన్‌ఫోర్స్‌డ్ సాయిల్ స్ట్రక్చర్స్‌తో దీర్ఘకాలం మన్నే బలమైన నిర్మాణాలు సాధ్యమని దిల్లీ ఐఐటీ పూర్వ ఆచార్యులు జీవీ రావు అన్నారు. ఏయూ సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బి.ఐ.ఎస్) కార్యశాల ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. ఆయన మాట్లాడుతూ సంప్రదాయ విధానాలకు భిన్నంగా జియో సింథటిక్ విధానంలో నిర్మాణాలు చేపడితే నిర్వహణ వ్యయం తగ్గుతుందన్నారు.

ఇటువంటి నిర్మాణాల కోసం ప్రత్యేకంగా ఒక కోడ్ ఆఫ్ ప్రాక్టీస్‌ను రూపొందించామని, దీనిపై దేశ వ్యాప్తంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. రైల్వేలో నిర్మాణాలకు ఏర్పాటు చేసిన కమిటీలో ఏయూ నుంచి ఆచార్య సీఎన్‌వీ సత్యనారాయణ రెడ్డి, ఆచార్య రాజగోపాల్‌కు స్థానం కల్పించామన్నారు. కార్యక్రమంలో ఐఐటీ గాంధీ నగర్ ఆచార్యులు అమిత్ ప్రశాంత్, డాక్టర్ కొల్లి మోహన్ కృష్ణ, ఏయూ ఆచార్యులు సీఎన్‌వీ సత్యనారాయణ రెడ్డి, తదితరులు ప్రసంగించారు. మెకాఫెరి ప్రతినిధి డాక్టర్ రత్నాకర్ మహాజన్, సౌరభ్ వ్యాస్, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందించారు.

ఇంటింటికి వెళ్లి.. నగదు అందజేసి..

పెందుర్తి, న్యూస్‌టుడే: ఒకటో తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వం ఒకరోజు ముందుగానే శనివారం నాడు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేపట్టింది. 96వ వార్డు పెందుర్తి శెట్టిబలిజ వీధిలో మేయర్ పీలా శ్రీనివాసరావు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. పెందుర్తి మండలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు 92.46శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేసినట్లు ఎంపీడీవో గుండు అప్పలరాజు తెలిపారు. 3,849 మంది లబ్ధిదారులకు రూ.1,62,45,500 నగదు పంపిణీ చేసినట్లు వివరించారు. జీవీఎంసీ పెందుర్తి జోన్ పరిధిలో 89.93శాతం మందికి పంపిణీ జరిగింది. 10,913 మంది లబ్ధిదారులకు రూ.4,81,24,500 నగదు అందజేశారు

లబ్ధిదారుకు నగదు చేస్తున్న మేయర్ పీలా శ్రీనివాసరావు

తండ్రీకొడుకుల అదృశ్యం

ఉదయ్‌కుమార్, శశాంక్

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి మండలం వి.జుత్తాడ పంచాయతీ పరిధి దువ్వపాలెం గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. సీఐ కె.వి.సతీశ్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దువ్వపాలెం గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు కొండల ఉదయ్‌కుమార్ (25), కొండల శశాంక్ (6) గత నెల 24న కారులో బీచ్‌కు బయలుదేరి వెళ్లారు. అనంతరం ఉదయ్‌కుమార్ తన కోసం ఎదురుచూడవద్దని భార్య దేవికి వాట్సప్ సందేశం పంపించి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భార్య దేవి పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ సతీశ్‌కుమార్ అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు బాధ్యతను హెచ్‌సీ దేవళ్లకు అప్పగించారు

ద్రోణంరాజునగర్‌లో పోలీసుల తనిఖీలు

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి ద్రోణంరాజు నగర్ రెల్లికాలనీలో శనివారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ చేపట్టారు. సీఐ కె.వి.సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ షేక్ జిలానీ, సిబ్బంది కాలనీలోని పలు దుకాణాలు, వాహనాలను తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 13 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు రౌడీషీటర్ల ఇళ్లను తనిఖీ చేసి వారి కార్యకలాపాలపై ఆరా తీశారు. ఏఎస్ఐ కాళీప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు

వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు

మహారాజశ్రీ విశాఖపట్నం 11 కోర్టు (SC, ST Court)లో
EP 61/2016 OS 275/2012
Between
R. SRINIVASA RAO & Others ......D.Hr.
And
A. APPARAO ......J.Dr.

వేలం ప్రకటన

పై నెంబరు EP నందు D.Hr. తన బాకీ సొమ్ము రాబట్టు కొనుటకు J.Dr.కి చెందిన దిగువ షెడ్యూలు ఆస్తిని వేలం వేయుటకు కోరగా, కోర్టువారు ఉత్తర్వుల మేరకు దిగువ షెడ్యూలు ఆస్తిని తేది. 13-03-2026న కోర్టువారి సమక్షమున ఉదయం గం॥ 10.30 ని॥ల నుండి సాయంత్రం 4 గంటలు లోపు వేలం వేయుదురు. వేలంలో పాల్గొనదలచినవారు షెడ్యూలు ఆస్తిని సరిచూసుకొని తేది. 13-03-2026న జరుగు వేలంలో పాల్గొనవచ్చును.

ఆస్తి వివరములు: విశాఖపట్నం జిల్లా, పెందుర్తి మండలం, సరిపల్లి గ్రామంలోని సర్వే నెం. 197/13లో 195 చ॥గ॥లలో ఉన్న రెండు అంతస్థుల శ్లాబ్ ఇల్లు డోర్ నెం.1-152కు హద్దులు:
తూర్పు: విశాఖ అరకు రోడ్, **దక్షిణం:** 8 అడుగుల రోడ్డు, **పడమర:** డి.ముత్యాలు గారి స్థలం, **ఉత్తరం:** డి. ముత్యాలు గారి స్థలం.

D.Hr. Value: Rs. 20,18,918/- Amin Value: Rs. 40,25,000/-
J.Dr. Value: Nor Furnished
వేలం తేది. 13-03-2026 ఉ॥ 10.30 ని॥లకు
(కోర్టువారి ఆర్డర్ ప్రకారం)

V.V. RAMANA PRASAD, Advocate (AP 375/88)
B.Com, M.A.B.L., PMIR & LW
14-142, Venkatadri, Sarada Nagar,
Opp. Raithu Bazar, Pendurthi,
Vizag-531173. Cell : 9346650651

విశాఖపట్నం,
తేది. 28-02-2026

(c) eenadu

3న పెన్నహోబిలం ఆలయం మూసివేత

ఉరవకొండ, న్యూస్‌టుడే: ఈనెల 3న చంద్రగ్రహణం సందర్భంగా పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామికి ప్రాతఃకాల పూజల అనంతరం ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఈవో తిరుమల రెడ్డి పేర్కొన్నారు. తిరిగి 4న ఉదయం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ తరువాత శ్రీవారి దర్శనాన్ని భక్తులకు కల్పించనున్నట్లు తెలిపారు. శనివారం స్వామి వారి పల్లకీసేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

చూసిన కనులదే భాగ్యం

వైభవంగా ఖాద్రీశుని కల్యాణం

స్వామి, అమ్మవార్ల కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

కదిరి, న్యూస్‌టుడే: శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవం శనివారం రాత్రి కనుల పండువగా జరిగింది. వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం స్వామివారి వివాహం నిర్వహించారు. ఆలయంలోని శ్రీదేవి, భూదేవి, వసంత వల్లభ మూర్తులను వధూవరులుగా కల్యాణ వేదికపైకి అర్చకులు తీసుకొచ్చారు. శ్రీవారు, అమ్మవార్లను ప్రత్యేక పుష్పాలంకరణతో విశేష పూజలు జరిపారు. వేద పండితులు మంత్రోచ్చారణలతో ఖాద్రీశుని కల్యాణం జరిపారు. అర్చకులు అమ్మవార్లకు మాంగల్య ధారణ చేశారు. కల్యాణం సందర్భంగా ఉదయం ధ్వజారోహణను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీవారి కల్యాణానికి గరుత్మంతుడు ధ్వజారూరుడై ముల్లోకాలకు శుభాన్ని సూచిస్తూ స్వాగతం పలుకుతాడు. ఇందులో భాగంగా అర్చకులు మంగళ వాయిద్యాలు, మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా పూజలు చేశారు. నేడు ఆదివారం స్వామివారికి హంస వాహన సేవ వైభవంగా నిర్వహించనున్నారు.

పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

పట్టువస్త్రాలు తీసుకొస్తున్న మంత్రి సవిత, చిత్రంలో ఎమ్మెల్యే ఎంఎస్.రాజు, కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్

శ్రీఖాద్రీశుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున మంత్రి సవిత పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రికి అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ఆలయానికి కానుకగా ఆమె రూ.1,00,116 చెక్కును ఈవో శ్రీనివాస రెడ్డికి అందజేశారు. కల్యాణోత్సవంలో జిల్లా కలెక్టరు శ్యామ్‌ప్రసాద్, ఎమ్మెల్యేలు కందికుంట వెంకటప్రసాద్, పరిటాల సునీత, ఎం.ఎస్.రాజు, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పూలనాగరాజు, రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

పప్పుసెనగ కొనుగోళ్లకు.. నిరీక్షణ

- ప్రభుత్వం ఆదేశించినా తెరుచుకోని కేంద్రాలు
- ఆందోళనలో అన్నదాతలు

ఈనాడు, అనంతపురం: దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్న చందంగా మారింది ఉమ్మడి జిల్లాలో పప్పుసెనగ రైతుల పరిస్థితి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అధికారులు పెడచెవిన పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పొరుగున ఉన్న కర్నూలు, కడప జిల్లాల్లో గత వారమే కేంద్రాలు ఏర్పాటు చేసినా ఉమ్మడి అనంత జిల్లాలో ఒక్కటీ మొదలుపెట్టలేదు. పంటను నిల్వ చేసుకునే వెసులుబాటు లేక.. కొనుగోలు చేసేందుకు అధికారులు ముందుకు రాకపోవడంతో తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.

★ ఉమ్మడి జిల్లాకు సంబంధించి రబీలో 1.20 లక్షల ఎకరాల్లో పప్పుసెనగ సాగు చేశారు. ఉరవకొండ, రాయదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల్లో అధిక విస్తీర్ణంలో సాగైంది. ఎకరాకు సగటున 6 నుంచి 7 క్వింటాళ్ల చొప్పున రెండు జిల్లాల్లో కలిపి 72 వేల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 860 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కొనుగోలు కేంద్రాలపై కనీస ప్రచారం లేకపోవడంతో రైతులు.. వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయిస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు.

ప్రజాప్రతినిధులు వస్తేనే?

సచివాలయాల పరిధిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. అధికారులు మాత్రం ప్రజాప్రతినిధులతోనే కేంద్రాలను ప్రారంభించాలని చూస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలంతా మొన్నటి వరకు అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నారు. మళ్లీ బుధవారం నుంచి సమావేశాలు మొదలై శనివారం వరకు కొనసాగుతాయి. అప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తారా? లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

అనామతుకు అమ్ముకుంటూ..

ఈసారి పప్పుసెనగకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.5,875 మద్దతు ధర ప్రకటించింది. కేంద్రాలు లేకపోవడంతో వ్యాపారులు రూ.4,800 నుంచి రూ.5 వేలకు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే తాడిపత్రి, యల్లనూరు ప్రాంతాల్లో 30 శాతం మంది రైతులు వ్యాపారులకు విక్రయించినట్లు చెబుతున్నారు. పరిస్థితిని అనుకూలంగా మార్చుకుంటున్న వ్యాపారులు అనామతుకు పంట కొనుగోలు చేస్తున్నారు. ఇలా గతంలో రైతుల నుంచి అనామతుకు పంటను కొన్న వ్యాపారులు చాలామంది దివాలా పేరుతో రైతుల్ని మోసం చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.

ఉరవకొండలో కల్లంలోనే పప్పుసెనగ

త్వరలోనే ప్రారంభిస్తాం..

- పెన్నేశ్వరీ, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజరు

పప్పుసెనగ కొనుగోళ్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తొలుత 7వేల టన్నుల కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతిచ్చింది. పరిస్థితిని బట్టి ఇంకా పెంచే అవకాశం ఉంది. త్వరలోనే సచివాలయాల పరిధిలో కేంద్రాలను ప్రారంభిస్తాం.

ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది ఉమ్మడి అనంతపురం జిల్లాలో తక్కువ వర్షపాతం కురిసే అవకాశముందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. సముద్రంలో ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, తద్వారా రుతుపవనాలపై ప్రభావం పడుతుందన్నారు. మార్చి ప్రారంభం నుంచే అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయన్నారు. సాధారణం కంటే తక్కువ వర్షాలు పడతాయని, రైతులు ఈ పరిస్థితిని తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. బెట్టకు తట్టుకునే, తక్కువ రోజుల్లో పండించే పంటలు సాగు చేయాలన్నారు. అధిక పెట్టుబడులు పెట్టి నష్టపోవద్దని సూచించారు. కురిసే ప్రతి వర్షం బొట్టు వృధాగా పోకుండా పంట కుంటలు తవ్వి భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలోనే పంటల సన్నద్ధతపై కర్షకులకు పూర్తి సమాచారం ఇస్తామని ఆయన వెల్లడించారు.

రెవెన్యూలో కనికరించేదెవరు?

కుల, జనన ధ్రువీకరణ పత్రాల తప్పులు సరిదిద్దడంలో జాప్యం

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: కుల, జనన.. తదితర ధ్రువీకరణ పత్రాల్లోని తప్పులను సరిదిద్దేందుకు 'రెవెన్యూ'లో నెలల కాలం పడుతోంది. తహసీల్దారు కార్యాలయాల్లో చిన్నపాటి సమస్యలు కూడా పరిష్కరించలేని దుస్థితి నెలకొంది. ఆ శాఖలో కనికరించే నాథుడే కరవయ్యాడు. డివిజన్, మండల స్థాయిల్లో రెవెన్యూ అధికారులు ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. క్షేత్ర అధికారులు చేసిన తప్పులకు బాధితులు నష్టపోయే పరిస్థితి తలెత్తింది.

మచ్చుకు కొన్ని... ★ ఆత్మకూరు మండలానికి చెందిన విద్యార్థి బాలాజీనాయక్ కుల ధ్రువీకరణ పత్రంలో పుట్టిన తేదీ తప్పు పడింది.. సరిదిద్దాలంటూ గతేడాది జూన్ 18న అక్కడి తహసీల్దారుకు అర్జీ ఇచ్చారు. ఆధారాలు సైతం సమర్పించారు. రెవెన్యూ అధికారులే తప్పుగా నమోదు చేశారు. ఈ విద్యార్థి ఇంజినీరింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఎనిమిది నెలలుగా కాళ్లరిగేలా తిరిగినా దరఖాస్తు ఎక్కడుందో అంతుచిక్కని పరిస్థితి.

★ నార్పల మండలానికి చెందిన అరిసే నాగనల్లయ్య కుల ధ్రువీకరణలో పుట్టిన తేదీ.. ఇదే మండలానికి చెందిన నోసం రుష్మితకు సంబంధించి కుల ధ్రువీకరణలో ఒక పదం తప్పు పడ్డాయి. వాటిని సరిదిద్దాలంటూ గతేడాది అక్టోబరు 10న అర్జీలు ఇచ్చారు. నివేదిక ఆర్డీఓ ద్వారా జేసీ కార్యాలయానికి పంపామని బాధితులకు చెప్పారు. ఆర్డీఓ, జేసీ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదు.

★ కూడేరుకు చెందిన ఉమర్ ఫరూఖ్ అక్కడి తహసీల్దారుకు అర్జీ ఇచ్చారు. తన కుల ధ్రువీకరణలో దూదేకులకు బదులుగా ఎస్టీగా తప్పుగా ముద్రించారు. సరిచేయాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా స్పందించే నాథుడే కరవయ్యాడు.

బాలాలయంలో.. నెట్టికంటి దర్శనం

వైభవంగా స్వామి ప్రతిమ ప్రతిష్ఠ

కొలువుదీరిన ఆంజనేయస్వామి

గర్భాలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే జయరాం

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: కసాపురం నెట్టికంటి ఆంజనేయ దేవస్థానం బాలాలయంలో శనివారం స్వామివారి ప్రతిమ ప్రతిష్ఠోత్సవం వేదపండితులు, అర్చకుల వేదమంత్రోచ్చారణ నడుమ కనులపండువగా జరిగింది. వేకువజాము నుంచే ఆలయంలో హోమాలు, విశేష పూజలు నిర్వహించారు. గర్భాలయ పునర్నిర్మాణంలో భాగంగా తితిదేలో టేకు కర్రతో చెక్కిన స్వామి ప్రతిమను తెచ్చి ప్రతిష్ఠించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకొని పరవశించారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఈవో విజయరాజు, తెదేపా పట్టణ అధ్యక్షుడు నారాయణస్వామి పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే, ఈవో గర్భాలయ పునర్నిర్మాణ పనులను భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయరాం విలేకరులతో మాట్లాడుతూ గర్భాలయం, మహామండపం నిర్మాణ పనులకు రూ.కోట్లు వెచ్చించడానికి దాతలు ముందుకు రావడం నెట్టికంటి అనుగ్రహంగా ఈ భావిస్తున్నామన్నారు. నిర్మాణ పనులు నాలుగు నెలలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఏఈవో వెంకటేశ్వరుడు, ఆలయాధికారులు, అర్చకులు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

రూ.115.34 కోట్ల పింఛను సొమ్ము పంపిణీ

ఉప్పరపల్లిలో పింఛను అందజేస్తున్న కలెక్టర్ ఆనంద్

అనంతపురం (అశోక్‌నగర్), న్యూస్‌టుడే: జిల్లాలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ సజావుగా సాగింది. మొదటి రోజే 2,58,775 మందికి రూ.115.34 కోట్లు పంపిణీ చేశారు. 93 శాతం మందికి అందజేసి రాష్ట్రస్థాయిలో అనంతపురం జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. ఆయా ప్రాంతాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు పింఛన్ల సొమ్ము పంపిణీ ప్రక్రియలో పాల్గొన్నారు. కలెక్టరు ఆనంద్ అనంత గ్రామీణం పరిధిలోని ఉప్పరపల్లిలో పింఛన్లు అందజేశారు. సాంకేతిక కారణాలతో శనివారం పింఛన్ అందుకోలేని వారికి సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల వద్ద సొమ్ము అందజేయనున్నారు.

ఏ తల్లి కన్నబిడ్డో..!

"నవమాసాలు అమ్మ కడుపులో పెరిగి బాహ్యప్రపంచంలోకి వచ్చిన పసికందు... మాతృమూర్తి ఒడిలో ఓలలాడాల్సిన తరుణంలో పేడదిబ్బే పాన్పు అయింది. కన్నప్రేమకు నోచుకోని.. లోకం పోకడే తెలియని శిశువుకు కన్నీరు ఆగనంది.. వేదన అరణ్యరోదనైంది. కన్నపేగు తెంచుకున్న బిడ్డ ఎందుకు భారమైందో.. ఏమి కష్టం వచ్చిందో.. అంతుచిక్కని ప్రశ్నలే. అంతలోనే మనసున్న మరో తల్లి.. శిశువు దుస్థితిని గుర్తించి అక్కున చేర్చుకుంది.. ఆకలితో అలమటిస్తుండటంతో చలించిపోయి తన పాలనే పట్టింది. ఆసుపత్రికి తరలించేలా చేసి.. మానవత్వం చాటుకుంది."

సోమందేపల్లి, న్యూస్‌టుడే: సోమందేపల్లి మండలం నడింపల్లి గ్రామంలోని పేడదిబ్బలో శనివారం తెల్లవారుజామున మగశిశువు ఏడుస్తూ ఉంది. గ్రామంలో నివాసం ఉంటున్న వెలుగు యానిమేటర్ స్వాతి ఐదు గంటల సమయంలో అటుగా వెళ్లింది. పసికందు ఏడుపు వినిపించడంతో వెంటనే స్పందించింది. అక్కడికి చేరుకొని శిశువును అక్కున చేర్చుకుంది. వెంటనే ఇంటికి తీసికెళ్లి శుభ్రం చేసింది. శిశువు ఏడుపు ఆపకపోవడంతో... ఏడాది ఉన్న బిడ్డకు స్వాతి తల్లి కావడంతో ఆమె పాలిచ్చింది. అనంతరం ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు అనిత, పద్మావతిలకు సమాచారాన్ని స్వాతి అందించింది. దీంతో ఎస్సై రమేశ్‌బాబు, ఐసీడీఎస్ సీడీపీవో డా.శాంతలక్ష్మి ఆదేశాల మేరకు పసికందును హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి.. వైద్య పరీక్షలు చేయించారు. శిశువును నాలుగు రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచాలని వైద్యులు తెలియజేసినట్లు సీడీపీవో వివరించారు.

శిశువును అక్కున చేర్చుకున్న వెలుగు యానిమేటర్ స్వాతి, అంగన్‌వాడీ,ఆశా కార్యకర్తలు

ప్రయోగం.. సమాజహితం

ఎస్కేయూలో ఆకట్టుకున్న విద్యార్థుల ప్రాజెక్టులు

ఎస్కేయూ, న్యూస్‌టుడే: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. ప్రఖ్యాత శాస్త్రవేత్త సీవీ రామన్ తన పరిశోధన ఫలితాన్ని (రామన్‌ఎఫెక్ట్) ధ్రువపరచిన ఫిబ్రవరి 28న దేశవ్యాప్తంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ నమూనాలు ప్రదర్శించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించిన ప్రాజెక్టుల వివరాలిలా..

బ్యాక్టీరియాతో కాలుష్యానికి చెక్..

- **ప్రాజెక్టు పేరు:** బయోరెమిడియేషన్
- **విద్యార్థులు:** పద్మ, నందిని, వినీల, లిఖిత, పల్లవి, వక్షిత
- **విభాగం:** జంతుశాస్త్రం, ఎస్కేయూ
- **తరగతి:** ఎమ్మెస్సీ, ప్రథమ సంవత్సరం
- **వివరాలు:** నీరు, నేలలోని కాలుష్యాన్ని బ్యాక్టీరియా ద్వారా శుభ్రం చేయడం. సూడోమోనస్ బ్యాక్టీరియాను పొలాలు, నేల, నీరులోకి పంపడం వల్ల కాలుష్యాన్ని శుభ్రం చేస్తుంది.
- **ఉపయోగం:** రసాయనిక పదార్థాలు కాకుండా హానికరం కాని బ్యాక్టీరియాతో కాలుష్యం శుభ్రం చేయవచ్చు. ఖర్చు కూడా చాలా తక్కువ.
- **బహుమతి:** ప్రథమ

పక్షుల బారి నుంచి పంట సంరక్షణ

- నేచురల్ పెస్ట్ కంట్రోల్ మెథడ్స్ త్రూద బర్డ్స్
- శ్రావణి, శైలు
- జంతుశాస్త్రం, ఎస్కేయూ
- ఎమ్మెస్సీ, ప్రథమ సంవత్సరం
- చిలుకలు, గోరింకలు, గువ్వలు వంటి పక్షులను పొలాల్లో పెంచి ఆహారం, నీటి సదుపాయం కల్పించాలి. ఇవి ఆకులు, పూతను ఆశించే మిడతలు, ఆకుపురుగుల సంతతిని నియంత్రిస్తాయి. అయితే పత్తి, వేరుసెనగ వంటి పొలాల్లో మాత్రమే ఇది చేపట్టాలి.
- రసాయనిక మందులు పిచికారీ చేయకుండా సహజసిద్ధంగా పురుగులను నివారించవచ్చు. దీంతో ఆరోగ్య సమస్యలు ఉండవు.
- ద్వితీయ

సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేలా..

- యూజింగ్ క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌మీట్ డేటా
- సాయి దినేష్
- ఈసీఈ, ఎస్కేయూ ఇంజినీరింగ్ కళాశాల
- బీటెక్, ద్వితీయ సంవత్సరం
- సాంకేతిక సమాచారం ఒక కంప్యూటర్ నుంచి మరొక సిస్టమ్‌కు పంపేటప్పుడు డేటా లీక్ కాకుండా గోప్యంగా ఉంచడానికి క్వాంటం టెక్నాలజీ అప్లికేషన్‌తో రక్షణ కల్పించడం.
- సైబర్ నేరాల బారిన పడకుండా సాంకేతికతను వినియోగించడం.
- తృతీయ



నిరసన తెలుపుతున్న రైతు సంఘం నాయకులు

ఈ-నామ్‌ను రద్దు చేయాలని డిమాండ్

అనంతపురం(వ్యవసాయం), న్యూస్‌టుడే: వ్యవసాయ మార్కెట్ యార్డులోని చీనీ సంతలో అమలవుతున్న ఈ-నామ్ వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం యార్డు పరిపాలన భవనం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. వేలం ద్వారానే చీనీకాయలను కొనుగోలు చేయాలని కోరారు. రైతు సంఘం జిల్లా, అధ్యక్ష కార్యదర్శులు బీహెచ్.నాయుడు, చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ అష్టకష్టాలు పడి కాయలను మార్కెట్‌కు తీసుకొస్తే సరైన ధర దక్కక దళారుల చేతిలో నలిగిపోతున్నారని వాపోయారు. వ్యాపారులు సిండికేట్ అయి రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. తరుగు, కమీషన్ పేరుతో ఎక్కువ వసూలు చేస్తున్నా వ్యాపారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. అనంతరం యార్డు ఛైర్మన్ బల్లాపల్లవికి వినతిపత్రం అందజేశారు.

రంజాన్ వేళలు

	ఇఫ్తార్ (సా॥)	సహర్ (ఉ॥)
అనంతపురం	6.29	5.20
గుంతకల్లు	6.30	5.21
తాడిపత్రి	6.30	5.12

(c) eenadu

EENADU
Classifieds

AUTO

VEHICLES FOR SALE

EICHER TIPPERS FLEET for Sale Pro 6028T (500 CFT) 8Nos & Pro 2055T (100 CFT) 6Nos Good Condition. Ph: 9704699042.

BUSINESS SERVICES

BUSINESS OFFER

బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్, ఫైనాన్స్‌లో తాకట్టులో ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొనబడును. (ఒరిజినల్ పోలీస్ డిపార్ట్‌మెంట్) గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ ☎ 7382114647

బుక్ డిస్ట్రిబ్యూటర్స్ కొరకు మీ ప్రాంతములో ప్రైవేట్ స్కూల్స్ పరిచయం ఉండి అనుభవమున్న వారికి ప్రాధాన్యత. ఉమా పబ్లిషర్స్, గుంటూరు ☎ 98493 70729.

స్రీ/పు 2,50,000 పెట్టుబడితో మీ ఆఫీసు/ ఇంటివద్దే Dr.Tea/ Dr.Coffee/ Dr.Cool Drink యొక్క ఫ్రాంఛైజ్ నిర్వహించు, ప్రతినెల 25,000/- ఫిక్స్‌డ్ అలవెన్సు + అలిమిటెడ్ పీస్ ఆదాయం కలదు. ☎ 7842002046/ 6309572064

PEOPLE CARE

OLD AGE HOME

శివకేశవ హోమ్‌కేర్ సర్వీసెస్ ఐంటిపని, వంటపని, బేబీకేర్, మంచాన వున్న వృద్ధులకు 24 గం|| మీ ఇంటి వద్దనే ఉండి సేవచేయుటకు పంపించబడును. విజయవాడ. ☎ 9676038666

REAL ESTATE

గుంటూరుసిటీలో, గోరంట్ల, లాం, JKCరోడ్డు, ఇన్నర్ రింగ్‌రోడ్, పేరేచర్ల, నల్లపాడు, ఏటుకూరు, నాగుర్, అమరావతి, తాడికొండలలోని స్థలాలు కలవు. సంప్ర: 9399955545.

హిందూపురం రైల్వేస్టేషన్ 3kmలో అద్భుతంగా డెవలప్ చేసిన ప్లాట్స్ అమ్మకానికి కలవు. స్థలం 38 ఒకటోఐ ఎక్కడ ... హౌసింగ్ కలదు. సం: 6281824204.

ఇల్లు, ప్లాట్లు కొనదలచినవారు, అమ్ముదలచిన వారు మరియు నూతన గృహములు కట్టించ దలచిన వారు, ప్లాట్లు పర్చేసుకు ఇల్లు కట్టించబడును. సంప్ర: 8328384465.

HOUSE FOR SALE

House Sale: in Sy.No: 212/2, Plot No: 34, Door No: 3-484, Side of Star Steels, Somanath Nagar, Anantapur. ☎ 9441226059.

LAND FOR SALE

సూర్యాపూర్ జిల్లా - 15 ఎకరాలు కొబ్బరి తోట, 2 బోర్లు, ట్రీస్, NH-16 కి దగ్గరలో, ప్లాట్స్ /రియల్ ఎస్టేట్ అనుకూలం. సంప్రదించవలసిన కాంటాక్ట్ 9704322999, 7337228262.

PLOT FOR SALE

EMI ద్వారా ఓపెన్ ప్లాట్లు బెంగుళూరు హైవే పనుకొండ ఏ కొండ వరకు 5 నెలలు 9 నెలలు EMI ద్వారా వీకెండ్ గార్డెన్ మోడల్‌లో వెంచర్ ప్లాట్లు బుకింగ్ చేసుకోండి. Cont: 9703727786, 7989676111.

అనంతపురంలోని, సూర్యనగర్ నందు LNS గార్డెన్స్ వెంచర్ LP No: 149/90, ప్లాట్ నంబర్ 10 పేరున్న స్థలం 2.92 సెంట్లు (15x85) ప్లాట్ అమ్మబడును. 9440285259

ఏటీ To వెన్నిలో అనంతపూర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా జియాకాల్ పక్కనే ... ఒక్క స్థలం ... 12 సెంట్లు ... అమ్మబడును (బ్రోకర్) ☎ 9440285259

COMMERCIAL SPACE FOR SALE

బిల్డింగ్ అమ్మబడును
అనంతపురం - కళ్యాణదుర్గం రోడ్, బాలాజీ విల్లాస్ దగ్గర, తూర్పు ఫేస్, కొత్త ఇండిపెండెంట్ బిల్డింగ్ అమ్మబడును.
9440162864
9392742864

JOBS

Looking for fresher with basic computer skills and English for a start-up at Puttaparthi, any BPO / KPO experience is a plus. Email CV to: chinsonine@gmail.com

Required Sales Executives for Tanishq Jewellery Store, Inter Pass with Retail Experience # Tanishq Jewellery, R.F.Road, Anantapur. Ph: 9441719143.

తెలుగు టైప్ రైటింగ్ మరియు కంప్యూటర్ స్కానింగ్‌లో అనుభవము కలిగిన స్త్రీ/పు వ్యక్తి కావలెను. జీతం నెలకు 30,000/- సంప్ర: జయమాడు డాక్యుమెంట్ రైటర్, హిందూపురం. ☎ 9440248010.

ఏపీలో ప్రముఖ మర్చంట్ ఫండింగ్ సర్వీసు జిల్లా వారీగా అనుభవజ్ఞులైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ (అనువాదం) కావలెను. జీతం: 30 వేలు, TA / DAతో జీతం. ☎ 92463 63624, jobsimfl@gmail.com

క్యాష్ మోబ్ విజయవాడ బ్యాంకింగ్ కోసం ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ అవసరం. 8125110304 నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి, గుంటూరు మరియు విశాఖపట్నం.

Rajahamsa Grand ఇన్ Hotel నందు రూమ్ బాయ్స్‌గా పనిచేయుటకు కావలెను. సంప్రదించండి. 9948266888.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు వార్డెన్స్ మరియు క్లాస్ ఇన్‌ఛార్జ్‌లుగా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతం 12000 నుండి 14000 వరకు ఇవ్వబడును. (నాన్‌లోకల్ వారికి ఉచిత భోజన వసతి కల్పించబడును) విద్యార్హతలు: ఇంటర్ నుండి డిగ్రీ వరకు, వయస్సు: 22సం||రాల నుండి 40 సం||రాలు ఉండవలెను. సంప్రదించవలసిన నెం. ఫోన్: 9248733320.

మా కంపెనీలో పనిచేయుటకు Computer Operator పురుషులు కావలెను. అర్హత: Computer వచ్చి ఉండాలి, వయస్సు 40లోపు, జీతం: 9000 to 10000. సంప్ర: ATP. ☎ 9493181828.

గుంటూరులో మాస్టర్‌మైండ్స్ కాలేజి నందు వార్డెన్స్ హాస్టల్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము 12000/- నుండి 15000/- వరకు ఇవ్వబడును. (ఉచిత భోజనము వసతి కల్పించబడును) విద్యార్హతలు: ఇంటర్ మరియు డిగ్రీ, వయస్సు: 22 సంవత్సరముల పైన ఉండవలెను. సంప్ర: ☎ 92487 22279.

కోడూరులోగల కంపెనీలో పని చేయుటకు Supervisors & Engineers కావలెను. విద్యార్హత డిగ్రీ, B.Tech వయస్సు 20 నుండి 30 సం||లు వరకు విద్యార్హత ITI, 10th పాస్/ ఫెయిల్ వయస్సు 19 to 25 సం||లు ☎ 8712620090, 8499096171

ఫీల్డ్ మేనేజర్స్ Gold వాల్యుయేటర్స్ (అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత) ప్రముఖ గోల్డ్ కంపెనీకి కావలెను. ఏజ్: 22 to 35. ఫ్రెషర్స్ కూడా. ☎ 62810 37879/ 90353 37879

ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థకు 10th/ ఇంటర్/ డిగ్రీ చదివిన (M/F) ఆఫీస్ తో పాటు వివిధ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. కర్నూలు జిల్లాలో ... ☎ 9391296125.

ATPలో ప్రముఖ ట్రైనింగ్‌లో పనిచేయుటకు Logistics కొరకు 1 సం|| అనుభవం ఉన్న పురుషులు కావలెను. మంచి జీతం. ☎ 9032543196

FACULTY/ TEACHERS

Wanted: Jr & Sr Lecturers in Maths, Physics, Chemistry, Botany, Zoology, English, Sanskrit ATP6302037812.

ENGINEERING

Anantapuramu Townలో HR Constructions Company, Central Government Building Project, Devenahalli, Bangalore నందు పనిచేయుటకు Government Building Projectలో అనుభవం కలిగిన Civil Engineer/ Quantity / Billing Engineer / Electrical Engineerలు కావలెను. సంప్రదించండి. Cell: 8019855419, 7572046641. Email: hrconstructions999@gmail.com

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలను ప్రచురించేందుకు ముందు తగిన రీతిలో శ్రద్ధగా విచారించకుండానే ప్రచురించడం జరుగుతుంది. ప్రకటనదారుల అంశాలకు ఈనాడు బాధ్యత వహించదు. ఉత్పత్తుల నాణ్యత, సేవల వాగ్దానాలకు మేము హామీ ఇవ్వము. పాఠకులు అన్ని అంశాలు పరిశీలించుకుని పరిశీలన చేసుకున్న తర్వాతే సంప్రదించవలెను. వివిధ ప్రకటనలకు ప్రకటనకర్తలే బాధ్యత వహిస్తారు. ముందుగా డబ్బు చెల్లించే ముందు ప్రకటనకర్త నిజాయితీ, విశ్వసనీయత తెలుసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. లేదా తనవలన తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

రామోజీ ఫిల్మ్‌సిటీలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: రంగావైనా తమకు సాటి లేదని మహిళామణులు చాటిచెబుతున్నారు. వారి స్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకునే వేళ రామోజీ ఫిల్మ్‌సిటీ మార్చి నెలను అతివలకు అంకితం చేస్తూ మహోత్సవాలను నిర్వహిస్తోంది. నేటి నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక ఆఫర్లతో మహిళలు ఫిల్మ్‌సిటీని సందర్శించేందుకు వీలు కల్పించింది. వివిధ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని వయసుల మహిళలు సినీ ప్రపంచంలో వినోదం, విహారం, సినిమాటిక్ వైభవాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. రామోజీ స్టూడియో టూర్‌లో అద్వితీయ సినిమా సెట్ల వీక్షణం, లైవ్ షోలు, రైడ్స్, సాహసాల నెలవు సాహస్ సందర్శన, అలరించే పక్షుల పార్కు, సీతాకోకచిలుకల గార్డెన్, మోషన్ క్యాప్చర్, వర్చువల్ షూట్, మాయాలోక్ ఇలా ఎన్నో ఆకర్షణలను తిలకించవచ్చు.

సద్వినియోగం చేసుకోండి..

రామోజీ ఫిల్మ్‌సిటీ మహిళా దినోత్సవ ఆఫర్‌లో భాగంగా అన్ని వయసుల మహిళలకు ఒకరికి రూ.1111 + జీఎస్టీ, కనీసం 11 మంది బృందంగా వస్తే ఒక్కొక్కరికి రూ.999 + జీఎస్టీతో ప్రవేశ రుసుం ఉంటుంది. బృందంగా వచ్చి వేడుకలు జరుపుకునేందుకు ఆతిథ్యం జరుపుకోవడానికి ఇదే మంచి తరుణం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళా మహోత్సవంలో పాల్గొని మరిచిపోలేని మధురానుభూతి పొందండి.

మరిన్ని వివరాలకు..
www.ramojifilmcity.comలో లాగిన్ అవ్వండి. లేదా 76598 76598కు కాల్ చేయండి.

బీసీల ద్రోహి జగన్ : మంత్రి సవిత

● కొడిగెనహళ్లిలో బీసీ వసతి గృహ నిర్మాణానికి భూమిపూజ

కొడిగెనహళ్లి (పరిగి), న్యూస్‌టుడే: రాష్ట్రంలో బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాట తప్పిన జగన్మోహన్‌రెడ్డి బీసీల ద్రోహిగా మిగిలి పోయారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విమర్శించారు. శనివారం పరిగి మండలం కొడిగెనహళ్లిలో రూ.1.80 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీసీ బాలుర వసతి గృహం నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఓ వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామన్నారు. బీసీలకు రాజకీయంగా, ఆర్థిక సామాజిక న్యాయం చేయాలన్న బాధ్యతను గత వైకాపా ప్రభుత్వం విస్మరించిందన్నారు. కేవలం బీసీ ఓటు బ్యాంకు కోసం ఉపయోగించుకుందని విమర్శించారు. కార్యక్రమంలో పెనుకొండ ఆర్డీవో ఆనంద్‌కుమార్, ఎంపీడీవో పూలరెడ్డప్ప, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, హిందూపురం పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి వి.హనుమప్ప, తెలుగు యువత జిల్లా కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ ఎస్.ఎన్.గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పరీక్షల భయాన్ని తరిమికొట్టేయండి..!

పదో తరగతి విద్యార్థుల కోసం ఉచిత వెబినార్ 1న

ఈనాడు ప్రతిభ | శ్రీచైతన్య

ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో కీలకం. చదువుల్లో విద్యార్థి సామర్థ్యానికి టెన్త్ క్లాస్ ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. అందుకే పదో తరగతి వార్షిక పరీక్షలనగానే విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. అధిక మార్కులు సాధించాలనే లక్ష్యంతోపాటు తమపై తల్లిదండ్రులకు ఉండే అంచనాలను అందుకోవాలనే తపన ఉంటుంది. అదే వారిని మానసికంగా ఒత్తిడికి గురిచేస్తుంది. పరీక్ష తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ కొందరిలో భయం పెరిగి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంటుంది. ఇలాంటి అనవసర భయాలను, ఆందోళనలను పోగొట్టి, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు, 'ఈనాడు-ప్రతిభ' సంయుక్తంగా ఉచిత వెబినార్ నిర్వహిస్తున్నాయి. పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో వివరిస్తూ, అత్యుత్తమ మార్కులు సాధించడానికి ఈ వెబినార్ మార్గదర్శనం చేస్తుంది. ప్రముఖ సబ్జెక్టు నిపుణులు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు తక్కువ సమయంలో సిలబస్‌ను ఏ విధంగా రివిజన్ చేయాలో తెలియజేస్తారు. పరీక్షల భయాన్ని పోగొట్టి, మానసిక స్థితిని స్థిరపరిచేందుకు సైకాలజిస్టులు సూచనలు చేస్తారు. గత ఏడాది టాపర్లుగా నిలిచిన విద్యార్థులు తమ అనుభవాలను వివరించి స్ఫూర్తిని నింపుతారు. టెన్త్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు ఈ వెబినార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇదిగో ఈ అంశాలపైనే సూచనలు

- యాక్టివ్ రీకాల్, మైండ్ మ్యాపింగ్ ద్వారా క్లిష్టమైన అంశాలను ఎలా గుర్తుంచుకోవాలి?
- గణితం, సైన్స్‌లో స్కోరింగ్ పాయింట్లు, ప్రజెంటేషన్ టిప్స్.
- ఏకాగ్రతను పెంచే సులువైన చిన్న వ్యాయామాలు.
- పరీక్ష గదిలో టైం మేనేజ్‌మెంట్.
- ఆరోగ్యం, ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
- విద్యార్థులు అడిగే సందేహాలకు నిపుణుల సమాధానాలు.

జూమ్ మీటింగ్, యూట్యూబ్ లైవ్, ఈనాడు.నెట్ ద్వారా వెబినార్‌లో జాయిన్ కావచ్చు

వెబినార్ తేదీ:	మార్చి 1, 2026 (ఆదివారం)
సమయం:	ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు

జూమ్ మీటింగ్ కోసం... | యూట్యూబ్ లైవ్ కోసం...

Join from PC, Mac, iPad, or Android:
Zoom - https://hov.to/b2c7ec22
Youtube Live - https://hov.to/d4ce0f1a

టమాటా కిలో గరిష్ఠం రూ.7

అనంతపురం (వ్యవసాయం): కక్కలపల్లి మార్కెట్‌లో టమాటా ధరలు పూర్తిగా పడిపోయాయి. కనీసం రవాణా ఖర్చులు కూడా చేతికి రాక అన్నదాతలు తోటల్లో వదిలేస్తున్నారు. శనివారం మార్కెట్‌లో కిలో గరిష్ఠం రూ.7 పలికింది. మధ్యస్థం రూ.6, కనిష్ఠం రూ.4 చొప్పున ధరలు పలికాయని మార్కెట్ ఇన్‌ఛార్జి రూప్‌కుమార్ తెలియజేశారు.

గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

గుత్తి, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లాలోని ఏపీ గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పరిశీలక విభాగం సమన్వయకర్త స్వాతి తెలిపారు. 2026-27 విద్యా ఏడాదికి పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లు భర్తీ చేస్తామన్నారు. గుత్తి, నూతిమడుగు, గార్లదిన్నెలో గురుకుల పాఠశాలలున్నాయి. ఐదో తరగతిలో అన్ని సీట్లు, 6, 7, 8 తరగతుల్లో మిగిలిపోయిన వాటిని భర్తీ చేస్తామన్నారు.

కృత్రిమమేధతో భవితకు ధీమా!

హిందూపురం, న్యూస్‌టుడే: ప్రపంచంలో మేధావులతో పాటు సామాన్య ప్రజలను సైతం ఆకట్టుకుంటున్న కృత్రిమ మేధను ఉపయోగించి సులువుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థినులు పొందుతున్నారు. 15 రోజులు ప్రతి రోజూ రెండు గంటలు హిందూపురం ఎస్‌డీజీఎస్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులకు నిర్వహించిన ఉచిత శిక్షణ శనివారం ముగిసింది. ప్రధానమంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్(పీఎం ఉషా) పథకం కింద గుంతకల్లు ఎస్‌కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సహకారంతో ఎల్ఐసీఆర్ సంస్థ తరఫున ఈ శిక్షణ ఇచ్చినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రగతి తెలిపారు. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ కోర్సుపై శిక్షణ పొందిన విద్యార్థినులు సొంతంగా సృజనాత్మకతో కూడిన చిత్రాలు, పోస్టర్లు, ఆహ్వానపత్రాలు, పాటలు రూపొందించి ఆకట్టుకున్నారు.

సొంతంగా ఎదిగేందుకు అవకాశం: ఈ కోర్సులో శిక్షణ పొందిన వారు స్వయం ఉపాధి ద్వారా ఎదగవచ్చు. తమ అవసరమైన సమాచారాన్ని కృత్రిమ మేధతో పొంది అవసరమైన విధంగా దీనిని వినియోగించుకోవచ్చు. ఏఐ శిక్షణ విద్యార్థినులను ఎంతో ఆకట్టుకుంది. భవిష్యత్తులో దీని ద్వారా ఎన్నో ఉపయోగాలు పొందవచ్చని విద్యార్థినులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎలాంటి సందేహం ఉన్నా ఏఐ పరిజ్ఞానంతో పరిష్కరించుకోవచ్చనే ఆత్మవిశ్వాసం పెరిగిందని విద్యార్థినులు అన్నారు. ఇలాంటి శిక్షణను ఉచితంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో తొలిసారిగా స్థానిక ఎస్‌డీజీఎస్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నిర్వహించడంపై విద్యార్థినులు హర్షం వ్యక్తం చేశారు.

ధ్రువపత్రాలతో శిక్షణ పొందిన విద్యార్థినులు

ఇతరులపై ఆధారపడకుండా..

ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి సమస్యనైనా సహాయం పొంది ఇతరులపై ఆధారపడకుండా పరిష్కరించుకోవచ్చు. 15 రోజుల శిక్షణ కాలంలో కృత్రిమ మేధపై ఎంతో అవగాహన కలిగింది. దీనిని మరింత వృద్ధి చేసుకొని సొంతంగా ఎదిగి స్వయం ఉపాధి పొందాలని ఉంది. ఈ శిక్షణ ఉచితంగా కళాశాలలో విద్యార్థులకు ఇవ్వటం ఎంతో ఉపయోగపడుతోంది. - భానుప్రియ, ద్వితీయ బీకాం

మహిళలకు ఎంతో ఉపయోగం

మహిళలకు కృత్రిమ మేధ పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుంది. ఇతరులకన్నా మహిళలు సృజనగా ఆలోచించే ధోరణి ఉన్నందున ఈ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. 15 రోజుల పాటు ఈ శిక్షణలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అలవర్చుకొన్నాం. ఈ శిక్షణ అవకాశంగా తీసుకొని మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాం. - సిరివల్లి, ద్వితీయ బీకాం

NSL రెన్యూవబుల్ CPP ప్రైవేట్ లిమిటెడ్
కళ్యాణదుర్గం
బహిరంగ ప్రకటన

NSL Renewable CPP Pvt Ltd వారు తమ 132/33 కేవీ పూలింగ్ సబ్‌స్టేషన్ నుండి AP TRANSCO పంపనూరు వద్దగల 132/220 కేవీ గ్రిడ్ సబ్‌స్టేషన్ వరకు 1.08 కి.మీ పొడవుతో 132 కేవీ EHT లైన్‌ను నిర్మించారు. ఈ లైన్‌ను 02-03-2026 లోపు ఛార్జ్ చేయనున్నట్లు తెలియజేయుచున్నాము. ఈ లైన్ అనంతపురం జిల్లాలోని పంపనూరు గ్రామం మరియు సత్యసాయి జిల్లాలోని భానుకోట గ్రామం గుండా వెళ్లును.

పై విద్యుత్ ప్రసార లైన్ సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజలు మరియు గృహ పశువులు విద్యుత్ ప్రభావం (ఇండక్షన్) వల్ల కలిగే ప్రమాదాల పట్ల జాగ్రత్తలు పాటించవలసిందిగా మనవి చేయుచున్నాము.

ఈ సందర్భంగా సాధారణ ప్రజలకు క్రింది జాగ్రత్తలు సూచించబడుచున్నవి:
DANGER HIGH VOLTAGE
1. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్‌మిషన్ టవర్లపైకి ఎక్కరాదు.
2. ట్రాన్స్‌మిషన్ లైన్ క్రిందుగా వెళ్తున్నప్పుడు పొడవైన కర్రలు లేదా పొడవైన వస్తువులు తీసుకెళ్లకూడదు.
3. ట్రాన్స్‌మిషన్ లైన్ కారిడార్ క్రింద 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు పెరిగే చెట్లు లేదా మొక్కలు నాటవద్దు.

ఈ లైన్‌ను 02-03-2026 లోపు ఛార్జ్ చేయనున్నందున, పై సూచనలు / జాగ్రత్తలను కచ్చితంగా పాటించవలసిందిగా ప్రజలకు గట్టిగా తెలియజేయబడుచున్నది. ప్రమాదాలు లేదా ఇతర హానుల విషయంలో NSL Renewable CPP Pvt Ltd సంస్థకు ఎటువంటి బాధ్యత ఉండదు.
ఈ సమాచారం ప్రజా అవగాహన కోసం జారీ చేయబడినది. దయచేసి మీ పరిధిలో విస్తృతంగా ప్రచారం చేయగలరు. సం/- అధికార ప్రతినిధి

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (భారత ప్రభుత్వ రంగ సంస్థ) ...విశ్వాసానికి మారుపేరు
CO- SAM (సర్కిల్ అసెట్ మేనేజ్‌మెంట్) (డి.నెం.29-9-35, ఆపరేషన్ టేబుల్, కాళేశ్వరరావు రోడ్డు, సూర్యారావుపేట, విజయవాడ-520007), మొబైల్ నెం.: 6362844637 ఈ-మెయిల్: cs8332@pnb.co.in

స్థిరాస్తుల అమ్మకం కొరకు వేలం ప్రకటన
సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు, 2002 లోని రూలు 8(6) r/w 9(1) నిబంధనలతో చదువుకొనే సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకం నోటీసు
...

ఇ-వేలం తేది, సమయం: 17-03-2026
ఉ॥ గం॥ 11.00 నుండి సా॥ గం॥ 4.00 వరకు

బయానా చెల్లింపునకు ఆఖరి తేది : 17.03.2026, మధ్యాహ్నం గం.॥ 03.00ల వరకు
బిడ్ పెంపుదల మొత్తం : రూ. 10,000/-

1) ఋణగ్రహీత పేరు / బాకీ మొత్తం బాయిలు : శ్రీ జి.సూర్యప్రకాష్ & శ్రీమతి జి.అంజలి దేవి (ఖాతా నెం. : 1566001500 1377)
ఫ్లాట్ నెం. 302, రెండో ఫ్లోర్ ఫ్లాట్, ... అనంతపురం-515001 & ఫ్లాట్ నెం. 434, 4వ ఫ్లోర్, ... అనంతపురం, ఆం.ప్ర.-515001
బ్రాంచ్ ఆఫీసు : అనంతపురం (156610) డిమాండ్ నోటీసు తేది : 13-09-2022
బాకీ : తే.31-12-2025 నాటికి బకాయి రూ.7,87,496.39 పై. + తదుపరి వడ్డీ, ఛార్జీలు, ఖర్చులు మొదలైనవి.
స్వాధీనత తేది : 07-10-2023 స్వాధీనత స్వభావం : సాంకేతికంగా
...
రిజర్వు ధర : రూ.12,75,000/- ధరావత్తు : రూ.1,27,500/-

ఇ-వేలం నియమ నిబంధనలు :
1) సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు 2002 లోని నియమ & నిబంధనలను ...
2) ...
3) ...
4) ... https://baanknet.com ... తేది.17-03-2026 ...
5) ... https://baanknet.com & www.pnbindia.in
సర్ఫేసి చట్టం 2002 లోని రూలు 8(6) r/w 9(1) ప్రకారం ఋణగ్రహీతలకు అమ్మకం ప్రకటన
తేది : 27-02-2026, ప్రదేశం : విజయవాడ సం/- అధీకృత అధికారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్

అంబటికి కల్యాణదుర్గం పోలీసుల నోటీసులు

గుంటూరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల విషయమై అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో నమోదైన కేసులో పోలీసులు మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నోటీసులు ఇచ్చారు. శనివారం గుంటూరు సిద్ధార్థనగర్‌లోని అంబటి కార్యాలయానికి పోలీసు కానిస్టేబుల్ వచ్చి నోటీసులు అందజేశారు.

వైకాపా నాయకుడిపై మరో చీటింగ్ కేసు

తలుపుల, న్యూస్‌టుడే: రైస్‌పుల్లింగ్ కేసులో తాడిపత్రి కేటుగాళ్లుగా ఉన్న వైకాపా నాయకుడు తలుపుల మండల కన్వీనర్ కృష్ణారెడ్డి అలియాస్ డీకేపై మరో చీటింగ్ కేసు నమోదైనట్లు కదిరి గ్రామీణ సీఐ నాగేంద్ర, ఎస్సై చెన్నయ్య తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన పణికృష్ణ నుంచి రూ.80 లక్షలు తీసుకొని మోసం చేశాడని, బాధితుడు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే చంపుతానని బెదిరించేవాడని, అతనితో పాటు కొంతమంది స్నేహితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

వైకాపా నాయకుడి బంధువు బరితెగింపు

● ప్రభుత్వ స్థలం కబ్జా చేసి పెట్టె ఏర్పాటు

కణేకల్లు, న్యూస్‌టుడే: కణేకల్లు శివారు కొత్తపల్లి క్రాస్ వద్ద కణేకల్లు-రాయదుర్గం ప్రధాన రోడ్డుకు సంబంధించిన స్థలం కబ్జాకు గురైంది. గతంలో వైకాపా నాయకుడి బంధువు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి షెడ్డు ఏర్పాటు చేసి, అద్దెకు ఇచ్చారు. అందులో టీ కేఫ్ ఏర్పాటుకు అధికారులు అనుమతులు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత వైకాపా ప్రభుత్వంలోనే ఈ స్థలం పక్కన షెడ్డు ఏర్పాటు చేసి, చిప్స్ దుకాణానికి అద్దెకిచ్చారు. గమనార్హం. ఈ స్థలానికి ఆనుకొని వంక పారుతుంది. దాని పక్కనే వైకాపా నాయకుడి బంధువు సంబంధించిన పొలం ఉంది. ఈ నెపంతో ఏకంగా కోట్ల విలువైన స్థలం కబ్జా చేసినట్లు తెలుస్తోంది. వర్షపు నీరు పారే వంకను కూడా పూడ్చటంతో నీటి ప్రవాహానికి ఆటంకం కలిగి ఎగువ పొలాలు ముంపునకు గురవుతున్నాయని బాధిత రైతులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ విషయమై

కొత్తపల్లి క్రాస్ వద్ద రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన టీ కేఫ్

ర.భ డీఈ రవికాంతరెడ్డిని వివరణ కోరగా స్థలం ఆక్రమణకు గురైనట్లు తెలిసింది. రెవెన్యూ అధికారుల దృష్టికి నివేదిక తెప్పించుకొని ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ర.భ స్థలం ఆక్రమణపై గ్రామస్థుల ద్వారా తెలిసిందని తహసీల్దారు బ్రహ్మయ్య, డీటీ విశ్వనాథ తెలిపారు.

పట్టుబడిన నగదు ట్రెజరీకి అప్పగింత

ఎర్రగుంట్ల, న్యూస్‌టుడే: వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల రాజా సమీపంలో కారులో పట్టుబడిన రూ.2.52 కోట్ల నగదును కడప ట్రెజరీలో భద్రపరిచినట్లు పోలీసులు శనివారం తెలిపారు. గుంతకల్లు నుంచి కారులో వస్తున్న వారి నుంచి ఈ నగదును శుక్రవారం స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. ట్రెజరీలో భద్రపరిచిన ఈ నగదుకు సంబంధించిన కేసు పత్రాలను ఐటీ అధికారులకు పంపామని చెప్పారు. తదుపరి ఆ మొత్తం నగదుకు సంబంధించిన బిల్లులపై ఐటీ శాఖ విచారణ చేస్తోందని పోలీసు అధికారులు వివరించారు. ఈ సంఘటన జరిగిన తీరును పరిశీలిస్తే భారీ స్థాయిలో ప్రొద్దుటూరు నుంచి ఇతర ప్రాంతాలకు అక్రమ పద్ధతిలో బంగారం, నగదు, తదితర లావాదేవీలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా...
తొగట వీర క్షత్రియ అవివాహితులకు సువర్ణావకాశం

నేడు తొగట వీర క్షత్రియ అవివాహిత వధువరులకు
ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్
తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', తొగట వీర క్షత్రియ అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (ఆదివారం, మార్చి 01న) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.
మరిన్ని వివరాలకు 91543 66099, 91547 72006 ఫోన్ నంబర్లకు సంప్రదించవచ్చు.
వధూవరుల బయోడేటా, ఫొటోలను పైన తెలిపిన వాట్సాప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ను ఫోన్ యాప్ ద్వారా చేసుకోవచ్చు.

చేనేత కార్మికుడి బలవన్మరణం

ధర్మవరం, న్యూస్‌టుడే: అప్పులు తీర్చలేక చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన చేనేత కార్మికుడు చంద్రశేఖర్ (40) ఆత్మహత్య చేసుకున్నారు. టూటౌన్ పోలీసులు వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రపోతున్న సమయంలో చంద్రశేఖర్ వంట గదిలోకి వెళ్లి తీగతో ఉరి వేసుకున్నాడు. సీఐ రెడ్డప్ప మహజర్ నిర్వహించారు. చంద్రశేఖర్, భార్య శశికళ ఇంట్లో మగ్గాలు నేస్తూ జీవనం చేసేవారు. వీరికి కుమారుడు కార్తికేయ, కుమార్తె జాహ్నవి ఉన్నారు. మగ్గాల నిర్వహణ, పిల్లల చదువులకు రూ.7 లక్షల వరకు అప్పు చేశారు. వాటిని తీర్చే మార్గం లేక మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

నీటి కుంటలో పడి వృద్ధుడి మృతి

పరిగి, న్యూస్‌టుడే: పరిగి చెరువులో శనివారం బిక్కిరెడ్డిపల్లికి వెళ్లిన వృద్ధుడు నారాయణప్ప(92) సమీపంలోని నీటి కుంటలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. ఆయన స్వగ్రామం కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపుర జిల్లా సందిహళ్లి కొన్ని సంవత్సరాలుగా పరిగిలోని కుమార్తె జయమ్మ వద్ద ఆశ్రయం పొందుతున్నాడు. కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రంగనాయడుడు తెలిపారు.

బంగారు ఆభరణాల దుర్వినియోగంపై కేసు నమోదు

చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: ఓ ప్రైవేట్ గోల్డ్‌లోన్ కంపెనీలో ఆపరేషన్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి బంగారు నగల దుర్వినియోగానికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సత్యనారాయణ పేర్కొన్నారు. వివరాల మేరకు గోల్డ్‌లోన్ కంపెనీలో బాలిరెడ్డి అనుదీప్ ఆపరేషన్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. గతేడాది నవంబర్ 25 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 8 వరకు వినియోగదారులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాల విషయంలో దుర్వినియోగానికి పాల్పడ్డాడు. కంపెనీ ప్రతినిధులు ఆడిట్ నిర్వహించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వినియోగదారులకు బంగారు ఆభరణాలపై రుణం అందజేసిన మేరకు కొంత నగదు పట్టుకుని కంపెనీకి నిర్దేశిత రుసుం ఎంత వస్తే అంత నవీకరణ చేయాలి. కానీ వినియోగదారులు చేసిన మొత్తాన్ని తీసుకుని, కంపెనీ నిధులు ఆ విధంగా వినియోగదారులు మేరకే తీసుకునేవాడు. సరదు వ్యక్తి కొంత నగదు చెల్లించినా టీకే ఇలా రూ.19.79 లక్షలు లోటు ఉండటంతో మేనేజర్ అరుణ్‌కుమార్ ఫిర్యాదు చేశారు.

వృద్ధ దంపతుల విషాదాంతం

● హంద్రీనీవా కాలువలో దూకి ఆత్మహత్య



వెంకటాచలపతి

కుమారమ్మ

కొత్తచెరువు, న్యూస్‌టుడే: అనారోగ్య దంపతులు వారిది. కష్టపడి పని చేసి ముగ్గురు పిల్లలకు పెళ్లిళ్లు చేశారు. అందరికీ పెళ్లిళ్లు చేశారు. ప్రశాంత జీవనం గడపాల్సిన మలివయసులో ఏ కష్టం మొచ్చిందో.. దంపతులిద్దరూ ఇంటి నుంచి బయటకు వచ్చారు. హంద్రీనీవా కాలువలో దూకి బలవన్మరణం చెందారు. పోలీసుల వివరాల మేరకు.. రొద్దం మండలం తురకలపట్నం గ్రామానికి చెందిన భూపాల వెంకటాచలపతి(62), కుమారమ్మ(58) దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె పుట్టపర్తిలో ఉండగా ఇద్దరు కుమారులు స్వగ్రామంలో తమ వ్యాపారాలతో జీవనం సాగిస్తున్నారు. గత కొన్నేళ్లుగా వెంకటాచలపతి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఆసుపత్రికి వెళుతున్నామని పిల్లలకు చెప్పి భార్యతో కలిసి వచ్చారు. ఇద్దరూ పెనుకొండ మండలం పరిధిలోని హంద్రీనీవా కాలువలో దూకారు. వీరి మృతదేహాలు శనివారం కొత్తచెరువు మండలం లోచర్ల గ్రామం వద్ద ఉన్న కాలువ వద్దకు కొట్టుకు వచ్చాయి. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దంతో వారు వచ్చి వెలికితీశారు. కుటుంబ, ఆర్థిక సమస్యలతో వృద్ధ దంపతులు మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు.

ముగిసిన గవిమఠం బ్రహ్మోత్సవాలు

ఉరవకొండ, న్యూస్‌టుడే: ఉరవకొండ గవిమఠం చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి ముగిశాయి. చివరి రోజు శనివారం నవధాన్యాల మొలకలను ఉత్సవమూర్తితో పాటు పల్లకిలో ఉంచి ఊరేగించారు. ఆ తరువాత మొలకలను మఠం ప్రాంగణంలో ఉన్న బావిలో గంగ పూజ చేసి, వదిలేశారు. కార్యక్రమంలో మఠం పీఠాధిపతి చెన్నబసవ రాజేంద్రస్వామి, దేవదాయ సహాయ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, ఏఈవో రాజన్నగౌడ్, అర్చకులు విరుపాక్షి, మల్లికార్జున, సిబ్బంది గోపి, నారాయణస్వామి, మధు పాల్గొన్నారు.

నవధాన్యాల మొలకలు చూపుతున్న అర్చకులు

రాయదుర్గం

•రాయదుర్గం •కళ్యాణదుర్గం •ఉరవకొండ

లక్ష్మంపల్లిలో పౌరహక్కుల దినోత్సవం

శెట్టూరు, న్యూస్‌టుడే: మండలంలోని లక్ష్మంపల్లిలో శనివారం పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. తహసీల్దారు ఈశ్వరమ్మ పౌర హక్కులు, చట్టాలు, పౌరసమాజం, నిర్వచనం, ప్రాముఖ్యత తదితర అంశాలు వివరించారు. ఈవోఆర్డీ రమణారెడ్డి, ఆర్ఐ గౌతం, వీఆర్వో తిప్పేస్వామి పాల్గొన్నారు.

న్యూస్ కంట్రిబ్యూటర్లు కావలెను

ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో పటిష్ఠమైన వార్తా వ్యవస్థను కలిగి, తాజా వార్తలను సేకరించి, వాటిని ఈనాడుతో పాటు ఈనాడు.నెట్, ఈటీవీ, ఈటీవీ భారత్ వంటి సంస్థలకు అందిస్తున్న న్యూస్ ఏజెన్సీ 'న్యూస్‌టుడే'కు న్యూస్ కంట్రిబ్యూటర్లుగా వార్తలు అందించేందుకు ఔత్సాహికులైన యువకులు కావలెను.

అర్హత: డిగ్రీ, వయస్సు: 30 సంవత్సరాల లోపు

అభిరుచి: వార్తల రూపంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తేవాలన్న తపన, స్థానికతపై, పరిసర ప్రాంతాలపై అవగాహన, కనీస సామాజిక - రాజకీయ పరిజ్ఞానం, కలివిడిగా ఉండే తత్వం కలిగి ఉండాలి.

న్యూస్ కంట్రిబ్యూటర్లు అవసరమైన ప్రాంతాలు

కూడేరు

సరళమైన తెలుగులో రాయగల నేర్పు, లోకజ్ఞానం, వర్తమాన రాజకీయ-సామాజిక తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండాలి.

ఆసక్తిగలవారు 02-03-2026 తేదీన (సోమవారం) మధ్యాహ్నం 2 గం.లకు ఈ కింది చిరునామాలో రాతపరీక్షకు హాజరు కాగలరు.

గతంలో హాజరైనవారు తిరిగి ఈ పరీక్షకు రానవసరం లేదు.

న్యూస్‌టుడే ప్రైవేట్ లిమిటెడ్

C/o ఈనాడు కార్యాలయం, బెంగుళూరు రోడ్, రాప్తాడు, అనంతపురం జిల్లా

ఊరేగింపుగా వస్తున్న స్వాములు

వైభవం.. నరసింహస్వామి ఉత్సవం

బొమ్మనహాళ్, న్యూస్‌టుడే: ఉప్పరహాళ్ గ్రామంలో వెలసిన నరసింహస్వామి ఉత్సవం శనివారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఉత్సవంలో భాగంగా ఆలయం నుంచి నరసింహ, ఓబుళ స్వాములను గ్రామ సమీపంలోని వేదవతి హగరికి ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. హగరిలోని పవిత్ర జలంతో అభిషేకం చేసి, సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. సాయంత్రం ఆరు గంటలకు ఉప్పరహాళ్ గ్రామంలో స్వాములను పురవీధుల్లో ఊరేగించారు.

'పట్టణాభివృద్ధికి వైకాపా కౌన్సిలర్ల అడ్డు'

రాయదుర్గం: వైకాపా ప్రభుత్వ హయాంలో పట్టణాభివృద్ధిని విస్మరించిన వైకాపా మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, కూటమి ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో 18నెలల్లో రూ.10కోట్లతో అభివృద్ధి పనులు చేస్తుంటే అభివృద్ధిని చూసి ఓర్వలేక రూ.3కోట్ల ప్రతిపాదనలను అడ్డుకుంటున్నారని తెదేపా మున్సిపల్ కౌన్సిలర్లు కె.ప్రశాంతి, సి. జ్యోతి, తెదేపా నాయకులు ధ్వజమెత్తారు. తెదేపా పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం రాష్ట్ర వడ్డెర్ల కార్పొరేషన్ డైరెక్టర్ పొరాళ పురుషోత్తం, పట్టణ తెదేపా అధ్యక్షుడు హనుమంతు తదితరులు విలేకరులతో మాట్లాడారు. భాజపా కౌన్సిలర్ డిష్ గోవింద వార్డులో.. 28 లక్షల పనులు జరిగాయన్నారు. కౌన్సిల్ పదవీ కాలం కేవలం 17 రోజులు మాత్రమే ఉందని ఆలోగా జరిపే కౌన్సిల్ సమావేశంలో రూ.3కోట్ల పనులకు అనుమతి తెలపాలని లేకుంటే ప్రజలే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం చెబుతారన్నారు. ఇకనైనా పట్టణాభివృద్ధికి సహకరించాలని వారు కోరారు. తెదేపా నాయకులు పాల్గొన్నారు.

సాగు రంగంలో సాంకేతికత.. రైతులకు ఊరట

అందుబాటులో రైతులకు డ్రోన్ సేవలు

రాయదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: వ్యవసాయ రంగంలో కూటమి ప్రభుత్వం పలు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆధునిక, సాంకేతిక విధానాలపై దృష్టి సారించింది. వ్యవసాయంలోనూ సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తెచ్చింది. ఇందులో డ్రోన్‌తో పంటలపై సోకే తెగుళ్ల నివారణకు పురుగు మందులను పిచికారీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. ప్రత్యేక యాప్ ద్వారా రైతులు బుక్ చేసుకునే విధంగా డ్రోన్లను, వ్యవసాయ శాఖ అనేక సేవలు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.

బుక్ చేసుకునేందుకు ప్రత్యేక యాప్

క్యాబ్ తరహాలో డ్రోన్లను యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో రైతులు బుక్ చేసుకోవచ్చు. సెల్‌ఫోన్‌లోని గూగుల్ ప్లేస్టోర్‌లో ఏపీఏగ్రిడ్రోన్స్ ఎయిర్ కిసాన్ డ్రోన్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని రైతు చరవాణి నంబరు, వివరాలు నమోదు చేయాలి. మన లొకేషన్ ఆధారంగా సమీపంలో ఉన్న డ్రోన్లను యాప్ చూపిస్తుంది. దాని ఆధారంగా బుక్ చేసుకోవచ్చు. గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంది. డ్రోన్ వ్యవస్థను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, సమయం ఆదాతో పాటు కూలీల సమస్యను అధిగమించవచ్చని అనంతపురం జిల్లా వ్యవసాయాధికారి ఎం.రవికుమార్ తెలిపారు.

పది నిమిషాల్లో...

2025లో అనంతపురం జిల్లాలో 80 శాతం సబ్సిడీపై 33 డ్రోన్లను రైతులకు పంపిణీ చేశారు. రైతుల్లో ఒకరిని పైలెట్‌గా ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ పైలెట్లు పొలాల్లో మందుల పిచికారీ, ఎరువులు, విత్తనాలు చల్లడానికి ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు రైతులు పెట్రోల్ పంపులు, చిన్న స్ప్రేయర్లతో మందులు పిచికారీ చేసేవారు. విస్తీర్ణం ఎక్కువ అయితే రోజంతా పనిచేయాల్సి వచ్చేది. అదే డ్రోన్ అయితే కేవలం పది నుంచి పదిహేను నిమిషాల్లోనే ఎకరా విస్తీర్ణంలో పిచికారీ చేయవచ్చని నిరూపిస్తున్నారు. డ్రోన్ నిర్వాహకులు ఎకరాల ప్రాతిపదికన అద్దె వసూలు చేస్తారు. వీటి వినియోగం వల్ల తక్కువ సమయంలో పిచికారీ చేసుకోవడంతో పాటు కూలీల అవసరం ఉండదు.

మొక్కజొన్న పంటపై డ్రోన్‌తో పిచికారీ చేస్తూ..

పనుల్లో వివక్ష తగదని కౌన్సిలర్ల ఆందోళన

రాయదుర్గం, న్యూస్‌టుడే: పట్టణంలో ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఏపీ యుఎఫ్ఐడీసీ) నిధులు రూ.3కోట్లతో వార్డుల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వివక్షను నిరసిస్తూ మున్సిపల్ కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఉదయం మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో ఛైర్‌పర్సన్ పొరాళ శిల్ప అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 28వ వార్డు వైకాపా కౌన్సిలర్ పొరాళ గోవిందరాజులు మాట్లాడుతూ పురపాలక సంఘంలోని ఏపీ యుఎఫ్ఐడీసీ కింద నిధులను మున్సిపల్ కౌన్సిలర్లకు తెలపకుండా అధికారులు ఇష్టారాజ్యంగా కేటాయించారని, దీంతో పట్టణంలోని పలు మురికివాడల అభివృద్ధికి అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. నిధుల కేటాయింపులో వివక్షతను నిరసిస్తూ ఆయన డిసెంట్ ఇచ్చారు. తమ వార్డులకు కూడా అన్యాయం జరిగిందని వైకాపా కౌన్సిలర్లు బండి అజయ్‌కుమార్, గౌని లావణ్య, శారదమ్మ, శ్రీలక్ష్మి, భాజాపా కౌన్సిలర్లు 21వ వార్డు కౌన్సిలర్ డిష్ గోవిందరాజు, 24వ వార్డు కౌన్సిలర్ ఎ.షబ్బీర్ తదితరులు ఆరోపించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వి.దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఎల్ఆర్ఎస్, బీపీఎస్ మంజూరైన రూ.3కోట్లు, 15వ ఆర్థిక సంఘం నిధులు, డీఎంఎఫ్, మున్సిపల్ సాధారణ నిధులతో సభ్యులు ఆమోదించిన వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టినందున ఇతర వార్డుల్లో పనులు చేపట్టలేకపోతున్నట్లు తెలిపారు. పొరాళ గోవిందరాజులుకు సంబంధించిన 28వ వార్డులో రూ.10లక్షల పైగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. అభివృద్ధికి కౌన్సిలర్లు సహకరించాలని, వ్యతిరేకించరాదంటూ 3వ వార్డు కౌన్సిలర్ కె.ప్రశాంతి, సి.జ్యోతిలు చేసిన విన్నపాన్ని వైకాపా, భాజాపా కౌన్సిలర్లు పట్టించుకోలేదు. త్వరలో జరుగనున్న కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ సభ్యుల అభిప్రాయం మేరకే పనులు చేపడతామని కమిషనర్ తెలిపారు. పట్టణంలో వేసవికి ముందే తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని శారదమ్మ, అజయ్‌కుమార్ తదితరులు విజ్ఞప్తి చేయగా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. పట్టణంలోని కంపోస్టుయార్డులో చెత్తకు నిప్పు అంటుకోవటంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని పొగ నివారణకు చర్యలు తీసుకోవాలని గోవిందరాజులు, నాగవేణిలు కోరగా 3 నెలల్లోగా లెగసీ వేస్ట్ మేనేజ్‌మెంట్ కింద చెత్తను శుద్ధి చేసి 74ఉడేగోళం వద్ద గల కొత్త కంపోస్ట్ యార్డుకు చెత్తను తరలిస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, పాల్గొన్నారు.

సమస్యలపై మాట్లాడుతున్న మహిళా కౌన్సిలర్లు

ఎస్సైనంటూ పోలీసులపైనే రుబాబు?

అనంతపురం, న్యూస్‌టుడే: రహదారిపై ద్విచక్రవాహనాలు అడ్డంగా ఉన్నాయని వారించబోయిన పోలీసులపై ఓ వ్యక్తి తాను ఏపీబీఐ ఎస్సైని అంటూ రుబాబుకు దిగిన ఘటన ఉరవకొండలో చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. శుక్రవారం ఉదయం పట్టణంలోని గుంతకల్లు రోడ్డులో కొందరు యువకులు గొడవ పడుతున్నారని, అటుగా వెళ్లిన వారు డయల్ 100కి సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లగానే యువకులు సమీపంలోని ఓ హోటల్‌లోకి వెళ్లిపోయారు. వారి ద్విచక్రవాహనాలను రహదారిపై అడ్డంగా ఉంచడంతో.. పక్కన తీయాలని పోలీసు సిబ్బంది సూచించారు. ఈ సమయంలో వాహనాలతో సంబంధం లేని ముగ్గురు వ్యక్తులు పోలీసులతో కలుగజేసుకున్నారు. అందులో ఒకరు... తాను ఏపీబీఐ ఎస్సైని, మీ అధికారులతో మాట్లాడతా.. వాహనాలు తీయాలని చెప్పడానికి మీరెవరంటూ రుబాబు చేశాడు. పోలీసు విధులకు ఆటంకం కలిగించడానికి ప్రయత్నించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని ముగ్గురిని స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా సామాజిక వర్గం పేరుతో మరో సారి హంగామా చేశాడు. ఇంతలో పోలీసులు కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేయడంతో తాను ఉద్యోగినంటూ ప్రాధేయపడినట్లు తెలిసింది. తరువాత పోలీసులు వారిని హెచ్చరించి.. పూచీకత్తుపై వదిలిపెట్టినట్లు సమాచారం.

పెన్షన్‌తో సామాన్యులకు ఆర్థిక భరోసా: కాలవ

నాగిరెడ్డిపల్లిలో పెన్షన్లు పంపిణీ చేస్తున్న కాలవ శ్రీనివాసులు

రాయదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు ప్రతి పేద కుటుంబానికి ఓ ఆర్థిక భరోసా కల్పిస్తుందని రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలవ మాట్లాడారు. రాయదుర్గం నియోజకవర్గంలో 36,502 మందికి ప్రతి నెల రూ.16 కోట్లు నేరుగా వారి ఇళ్ల వద్దకు వెళ్లి అందజేస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఎన్నో లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపుతోందని, వారి జీవితాలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని తెలిపారు.

బొమ్మనహాళ్, న్యూస్‌టుడే: విద్యతో భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని విద్యార్థులకు ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు సూచించారు. శనివారం బొమ్మనహాళ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిథిలావస్థకు చేరిన తరగతి గదులను జిందాల్ సా కంపెనీ పునర్నిర్మాణం చేపట్టగా వాటిని ప్రారంభించారు. కంపెనీ యాజమాన్యం శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను రూ.20 లక్షలు మేర ఖర్చు పెట్టి మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. స్థానిక వెలుగు కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బారు కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను తీసుకున్నారు. కార్యక్రమంలో జిందాల్ సా కర్మాగార యాజమాన్య ప్రతినిధులు సర్కార్, డీఎల్‌డీవో నాగేశ్వరరావు, తహసీల్దార్ మునివేలు, ఎంపీడీవో విజయ భాస్కర్, నాయకులు పాల్గొన్నారు.

నిర్మించారు.. ప్రారంభించడం మరిచారు.!

డి.హీరేహాళ్ మండలంలోని ఎం.హనుమాపురం గ్రామంలో రూ.లక్షలు వెచ్చించి సచివాలయ భవనం నిర్మించారు. అయినా ప్రారంభానికి నోచుకోక నిరుపయోగంగా మారింది. దీంతో సచివాలయ అధికారులు గ్రామంలోని సరైన సౌకర్యాలు లేని పాత పంచాయతీ కార్యాలయంలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇరుకుగా ఉండటంతో ఉద్యోగులు, ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, డి.హీరేహాళ్

పాఠశాల ముందు అపరిశుభ్రత

పట్టణంలోని ఎస్ఎల్ఎన్ కాలనీ జడ్పీ ఉన్నత పాఠశాల ముందు ప్రధాన దారిపై తీవ్ర అపరిశుభ్రత నెలకొంది. అక్కడ పేరుకుపోతున్న చెత్త ఎప్పటికప్పుడు తొలగించడంలేదు. దానిపై పశువులు, పందుల సంచరిస్తున్నాయి. దీంతో విద్యార్థులు పాఠశాల నుంచి బయటికి, లోపలికి వెళ్లాలన్నా అపరిశుభ్రతను దాటుకుని వెళ్లాల్సి వస్తోంది. తరచూ అక్కడ ఈ సమస్య నెలకొంటోంది. అక్కడ చెత్త ఎక్కువ కాలం నిల్వ లేకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, ఉరవకొండ

వెలుగు భవనం.. పునాది గోడలు శిథిలం

కణేకల్లులో వెలుగు కార్యాలయ భవనం నాసిరకం నిర్మాణంతో పునాది గోడలకు పగుళ్లు ఏర్పడి కూలిపోతున్నాయి. దీంతో బెడ్డింగ్ కుంగిపోయి విధులు నిర్వహించలేని దుస్థితి. గ్రానైట్ బండలు కుంగిపోవడంతో లోపలి భాగం ఎగుడు దిగుడుగా మారింది. దీంతో సమావేశాల నిర్వహణకు కష్టమవుతోంది. దీనికి తోడు విషపురుగుల బెడద పొంచి ఉందని సిబ్బంది వాపోతున్నారు. ఇప్పటికైనా మరమ్మతు చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, కణేకల్లు

మురుగు తొలగించరూ...

పట్టణంలోని ఎస్ఎల్ఎన్ కాలనీలో పాఠశాల పక్క వీధిలో మురుగు దారిపై ప్రవహిస్తోంది. దీంతో ఆ పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొంది. ఆ వీధిలో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొంత భాగం మురుగు కాలువలు లేక పోవడం, ఉన్నా వాటి నిర్వహణ సరిగా లేకపోవడంతో అక్కడ మురుగు దారి మీదకు వస్తున్న పరిస్థితి నెలకొంది. చాలా రోజులుగా సమస్య కొనసాగుతోంది. పంచాయతీ అధికారులు ఎప్పటికప్పుడు శుభ్రత చర్యలను చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, ఉరవకొండ

రాయదుర్గం: సమావేశంలో ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాలలోని మండలాలు, గ్రామాలలో ఉన్న పాఠశాలల్లో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కొన్ని చోట్ల ప్రదర్శనలు చేపట్టారు. విద్యార్థులు ఎంతో హుషారుగా పాల్గొన్నారు. **- న్యూస్‌టుడే బృందం**

కళ్యాణదుర్గం: కొత్తూరు పాఠశాలలో విద్యార్థులతో ఉపాధ్యాయులు

అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం అదృష్టం: అమిలినేని

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: గతంలో ఎంతో మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చినా ప్రధాన రోడ్లు బాగుచేయలేక కమీషన్ల కోసమే కక్కుర్తి పడ్డారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అభివృద్ధిలో భాగస్వామిని కావడం నా అదృష్టమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. శనివారం పట్టణంలోని 18వ వార్డుల్లో ఎన్‌టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం కన్నేపల్లి మార్గంలోని బాలికల సమీకృత వసతి గృహం నుంచి బొమ్మగానిపల్లి మార్గంలో తారురోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాజీ ఎంపీ రంగయ్య మరో చోట విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి రాయలసీమకు ముఖ్యమంత్రి చంద్రబాబు ద్రోహం చేశారని మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. నియోజకవర్గంలో బీటీ ప్రాజెక్టు కాలువ పనులకు సంబంధించి రైతులకు పరిహారం ఇవ్వడంతో పాటు 143 చెరువులకు నీరు ఇవ్వడం, కుందుర్పి, శెట్టూరు వద్ద రిజర్వాయర్ల నిర్మాణం కోసం, మరిన్ని రోడ్లు, దుర్గంలో సామాజిక ఆరోగ్య కేంద్రం 100 పడగకల పెంపునకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు.

పాఠశాలలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సురేంద్రబాబు

కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో విద్య అభ్యున్నతికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎనలేని కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. శనివారం కన్నేపల్లి రోడ్డులోని బీసీ బాలికల సమీకృత వసతి గృహానికి వచ్చిన ఆయన విద్యార్థుల ఉండే గదులను, వంటశాల, పరిసరాలను పరిశీలించారు. వసతి గృహంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు

రాయదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: రాయదుర్గం- అనంతపురం జాతీయ రహదారిలోని 74ఉడేగోళం గ్రామ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కణేకల్లు మండలం గరుడచేడు గ్రామానికి చెందిన మారెక్క అనే వృద్ధురాలు, బెళుగుప్ప మండలం ఎలగలవంక గ్రామానికి చెందిన రవి, వసంత ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు రవి, వసంత వారి గ్రామం నుంచి కర్ణాటకలోని కొండ్లపల్లి గ్రామంలో వివాహానికి వేగంగా ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా వృద్ధురాలు అకస్మాత్తుగా అడ్డు రావడంతో ప్రమాదం జరిగింది. స్థానికులు క్షతగాత్రులను వెంటనే ఆటో, మోటర్ సైకిల్‌పై రాయదుర్గం ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారు. వారిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ప్రాథమిక చికిత్సలు నిర్వహించి, మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

యువతి అదృశ్యంపై కేసు నమోదు

డి.హీరేహాళ్, న్యూస్‌టుడే: మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(21) శుక్రవారం ఇంటి నుంచి అదృశ్యమైంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో తల్లి శనివారం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గురుప్రసాద్‌రెడ్డి తెలిపారు.

కదరంపల్లిలో చికెన్ పాక్స్ కలకలం

రాయదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో చికెన్ పాక్స్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. మండలంలోని కదరంపల్లి గ్రామంలో 20 మంది చిన్నారులకు వైరస్ లక్షణాలు వెలుగుచూశాయి. శరీరంపై చిన్న చిన్న దద్దుర్లు వచ్చి, తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు వారి తల్లిదండ్రులు తెలిపారు. దీనిపై ఆవులదట్ల ప్రభుత్వ ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్.రాజేంద్రప్రసాద్‌ను 'న్యూస్‌టుడే' సంప్రదించగా, కదరంపల్లి గ్రామంలో చికెన్ పాక్స్ వ్యాపించినట్లు నిర్ధారించారు. ఆదివారం గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

పీటీఆర్‌పల్లిలో చిరుతల హల్‌చల్

కళ్యాణదుర్గంగ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని పీటీఆర్‌పల్లి పొలాల్లో శనివారం రెండు చిరుతలు హల్‌చల్ చేశాయి. సతీష్ అనే రైతు పొలానికి రాత్రి కాపలాగా వెళ్తున్న సమయంలో రెండు చిరుతలు తారసపడ్డాయి. దీంతో అతను వెంటనే గ్రామంవైపు పరుగులు తీశారు. విషయాన్ని అటవీ శాఖాధికారులకు తెలియజేయడంతో సెక్షన్ అధికారి శాన్‌వాజ్, బీట్ అధికారి నాగేంద్రనాయక్ సిబ్బందితో కలిసి చిరుత అడుగుజాడలను పరిశీలించారు. చిరుతలను బంధించి మరోచోటకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరుతున్నారు.

అ వీ.. ఇ వీ.. అ న్నీ..

ఉంతకల్లులో కాలపోయిన మామిడి తోట

బొమ్మనహాళ్, న్యూస్‌టుడే: మండలంలోని ఉంతకల్లు గ్రామంలో శనివారం సురేంద్రబాబు అనే రైతుకు చెందిన మామిడి తోటకు నిప్పు అంటుకుని నష్టం వాటిల్లింది. బాధితుడు తెలిపిన వివరాలు మేరకు... ఏడేళ్ల కిందట నాలుగు ఎకరాల్లో మామిడ మొక్కలను నాటారు. రెండేళ్ల నుంచి దిగుబడి వస్తోంది. ప్రస్తుతం పంట కాపునకు వచ్చింది. ఈక్రమంలో తోట పక్కన ఉన్న ఓ రైతు తన పొలంలో గడ్డి, చెత్తాచెదారానికి మంట పెట్టారు. ఈక్రమంలో మామిడి తోటకు నిప్పు అంటుకుని 376 చెట్లు కాలిపోయి.. రూ.10 లక్షలు నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయారు.

సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి

కుందుర్పి, న్యూస్‌టుడే: సైబర్ నేరగాళ్ల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని మండల ఎస్సై మహేష్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని రాధాస్వామి పాఠశాలలో నిర్వహించిన సైబర్ మోసాలు- అప్రమత్తత అనే అంశంపై విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం సుశీలరాజు, ఉపాధ్యాయులు దిలీప్ కుమార్, రంగనాయకులు, హనుమంతరాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.

వివాహిత ఆత్మహత్య

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లిలో శిల్ప(30) అనే వివాహిత మతిస్థిమితం సరిగాలేక శనివారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని బంగారచనగుడ్డం గ్రామానికి చెందిన శిల్పను గూబనపల్లికి చెందిన రాజుతో 12 ఏళ్ల క్రితం వివాహం అయింది. కొన్నేళ్లుగా ఆమె మతిస్థిమితం సరిగాలేక పలు ప్రాంతాల్లో చికిత్సలు చేయించినా ప్రయోజనం లేకపోయింది. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రస్తుండగా గదిలో చీరతో ఆత్మహత్య చేసుకొంది. ఆమె మృతితో భర్తతో పాటు కవల పిల్లలు కుమారుడు, కుమార్తె, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకొన్న పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.

కార్యకర్తలకు అండగా ఉంటాం

డి.హీరేహాళ్, న్యూస్‌టుడే: తెదేపాకు అండగా ఉంటూ పార్టీ అభివృద్ధికి కష్టపడి పనిచేసిన కార్యకర్తల కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ప్రమాద బీమాతో ఆదుకుందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం రాయదుర్గంలోని క్యాంపు కార్యాలయంలో రెండు ప్రమాద బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ప్రమాద బీమాను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా డి.హీరేహాళ్ మండలంలోని ఓబుళాపురం గ్రామానికి చెందిన వాసకోటి మంజునాథ్, కాదలూరుకు చెందిన వన్నూరస్వామిలకు తెలుగుదేశం పార్టీలో ఉంటూ క్రియాశీలకంగా పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఆ కుటుంబాలకు పార్టీ ప్రమాద బీమాతో లబ్ధి చేకూరనుంది. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

చెత్త నిర్వహణలో నిర్లక్ష్యం.. ప్రజారోగ్యంతో చెలగాటం

ఉరవకొండ, న్యూస్‌టుడే: చెత్త నిల్వలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రజలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతోంది. ఉరవకొండ మేజర్ పంచాయతీలో 20కి పైగా కాలనీలు ఉన్నాయి. రోజూ పది ట్రాక్టర్ల మేర చెత్తతో పాటు ఇతర వ్యర్థాలు లభ్యం అవుతాయి. వాటిని గుంతకల్లు రోడ్డులోని డంపింగ్‌యార్డులో నిల్వ చేస్తున్నారు. అక్కడ చెత్త నిల్వలు క్రమంగా పెరిగిపోతున్నాయి. తడి, పొడి చెత్తలను వేరుచేసే ప్రక్రియ లేక చెత్త గుట్టలను తగ్గించే అవకాశాలు లేవు. దీంతో నిల్వకు స్థలం చాలడంలేదు. పైగా డంపింగ్ యార్డులోని చెత్త తరచూ దహనం అవుతోంది. అది స్థానికంగా మరింత సమస్యగా మారింది.

బళ్లారి జాతీయ రహదారి అంచున నిల్వ చేసిన వ్యర్థాలు

రహదారుల పక్కనే...

డంపింగ్‌యార్డులో చెత్త, వ్యర్థాల నిల్వకు అవకాశం లేకపోవడంతో కొన్ని నెలలుగా పంచాయతీ అధికారులు బళ్లారి జాతీయ రహదారిలో వంక అంచున, గుంతకల్లు ప్రధాన రహదారి అంచున నిల్వ చేస్తున్నారు. ఇది ప్రజలకు, ఆయా రహదారుల్లో రాకపోకలు సాగించే వారికి తీవ్ర ఇబ్బందిగా మారింది. దుర్వాసనతో స్థానికులు, ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కొన్నిసార్లు నిప్పు పెడుతుండటంతో ఆయా పరిసరాల్లో కాలుష్యం అధికం అవుతోంది. అయితే డంపింగ్‌యార్డులో చెత్త పేరుకుపోవడంతో మరింత చెత్తను అక్కడికి తీసుకెళ్లడానికి వాహన రాకపోకలకు అవకాశం లేని పరిస్థితి. దీంతో వ్యర్థాలను అక్కడికి తరలించడం కష్టంగా మారింది. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు చేపట్టి, ఇబ్బంది లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

డంపింగ్‌యార్డులోనే నిల్వ చేసేలా చర్యలు

- రవిప్రసాద్, ఎంపీడీవో

పట్టణంలో సేకరించిన వ్యర్థాలను రహదారుల అంచున కాకుండా డంపింగ్‌యార్డులోనే నిల్వ ఉంచేలా చర్యలు చేపడతాం. పొక్లెయిన్ సాయంతో యార్డులో వాహన రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తాం. చెత్త నిల్వల వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా చూస్తాం.

ఆలయ పునర్నిర్మాణానికి దాతల సాయం

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని భట్టువానిపల్లి పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం గ్రామం వద్ద ఉన్న శ్రీ కొల్లూరు ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణానికి పలువురు దాతలు విరాళాలు ఇచ్చారు. శనివారం హైదరాబాద్‌కు చెందిన భాను, శ్రీనివాస్, ప్రవీణ్, రామచంద్రరెడ్డి, సోమశేఖర్, వెంకటరాజేష్, పృథ్వీరాజ్‌లు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రూ. 5 లక్షల నగదును కమిటీ సభ్యులకు అందజేశారు. భక్తితో తమ వంతుగా అందించామని వారు తెలిపారు. వారికి పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు వెంకటేశులు, రామ్మోహన్, నాగభూషణ, హరికృష్ణ, వాలేనాయక్ తదితరులు పాల్గొన్నారు.

నగదును ఆలయ కమిటీ వారికి అందజేస్తున్న దాతలు

DISTANCE EDUCATION
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు, ఏ.పి.
Study Centre & Exam Centre: రాయదుర్గం
2026 సం॥నకు అడ్మిషన్లు జరుగుచున్నవి. త్వరపడండి
కోర్సులు: UG: BA., B.Com., B.Sc., - All Groups.
PG: MA, M.Com., MSW, MHRM, M.Sc. - All Groups
MBA, MCA మరియు MLISC డిప్లొమా కోర్సులు
అడ్మిషన్లకు చివరి తేది: 15-03-2026
వివరాలకు: మాధవి ట్రావెల్స్ బిల్డింగ్, 2వ ఫ్లోర్, రాయదుర్గం - 515 865
8639625668, 8333085320

(c) eenadu

గుంతకల్లు

•గుంతకల్లు •శింగనమల •తాడిపత్రి

ఆర్టీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ సాధనే ధ్యేయం

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: జిల్లాలో పేదలకు అండగా నిలుస్తున్న ఆర్డీటీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరించే వరకు పోరాటం కొనసాగిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప తెలిపారు. శనివారం ఆయన ఆధ్వర్యంలో బుక్కరాయసముద్రంలో దళిత, బీసీ ప్రజా సంఘాల నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఉద్యమ కార్యాచరణ కరపత్రాలు విడుదల చేశారు. నల్లప్ప మాట్లాడుతూ 56 ఏళ్లుగా ఆర్డీటీ జిల్లాలో దళిత, గిరిజన, పేద ప్రజల అభివృద్ధికి పాటుపడిందన్నారు. ఎఫ్‌సీఆర్‌ఏ సాధనే ధ్యేయంగా దశలవారీగా ఉద్యమం ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సర్పంచి పార్వతి, ప్రజా సంఘాల నాయకులు కుళ్లాయప్ప, నాగేంద్ర, రామాంజనేయులు, అంజి, సురేష్, చంద్ర తదితరులు పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజన నిర్వాహకులపై ఎమ్మెల్యే ఆగ్రహం

గార్లదిన్నె గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని కృష్ణాపురం గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను శనివారం ఎమ్మెల్యే శ్రావణిశ్రీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి తల్లి మధ్యాహ్న భోజనం నాణ్యత బాగాలేదని ఆమె దృష్టికి తెచ్చారు. వెంటనే వంట గదికి వెళ్లిన ఎమ్మెల్యే చీకటిగా ఉన్నా లైటు వేసుకోరా అని వారిని ప్రశ్నించారు. నాణ్యమైన, రుచికర పదార్థాలు ఎందుకు వడ్డించడం లేదని మధ్యాహ్న భోజన నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని స్పష్టం చేశారు. అక్కడి నుంచి వెళుతుండగా అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్లు సరఫరా చేసే వాహనం ఎదురు రావడంతో దాన్ని ఆపారు. గుడ్లను పరిశీలించి సైజు చిన్నగా ఉందన్నారు. కొంచెం పెద్దగా ఉండేటట్లు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

మేమున్నాం.. మీకు తోడుగా

గుంతకల్లు పట్టణం: 80085 73072
తాడిపత్రి: 79950 67001
శింగనమల: 8008612342

సమస్య: తాడిపత్రిలోని యల్లనూరు రోడ్డులో నేస్తమా అపార్ట్‌మెంటు వద్దనున్న విద్యుత్తు నియంత్రిక వద్ద వ్యర్థాలు పడేస్తున్నారు. -రోహిత్, వాహనచోదకుడు

సమాధానం: సమీప వ్యాపారులతో మాట్లాడి చెత్త వేయకుండా చర్యలు తీసుకుంటాం.

సమస్య: చేనేత కాలనీలో ప్రధాన రహదారి పక్కనున్న కాలువలో మురుగు పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. -ఆదినారాయణ, స్థానికుడు

సమాధానం: వెంటనే పారిశుద్ధ్య సిబ్బంది పంపించి శుభ్రం చేయిస్తాం. -నాగేంద్ర, మున్సిపల్ ఏఈ -న్యూస్‌టుడే, తాడిపత్రి

సమస్య: చిన్నవడ్డ పడమటి ప్రాంతంలో తాగునీటి పైపులైను లీకేజీ గుర్తించి, తాగునీరు కలుషితమై జబ్బులు వస్తున్నాయి. -రామచంద్రుడు, పెద్దవడుగూరు

సమాధానం: వెంటనే పైపులైనుకు మరమ్మతులు చేయిస్తాం. -పుష్పావతి, పంచాయతీ కార్యదర్శి, -న్యూస్‌టుడే, పెద్దవడుగూరు

సమస్య: బాగ్యనగర్‌లో ఆంజనేయస్వామి ఆలయం రోడ్డు నుంచి రెండో వీధిలో విద్యుత్తు స్తంభానికి ఎల్‌ఈడీ దీపం ఏర్పాటు చేయాలి. - వెంకటేశులు, స్థానికుడు

సమాధానం: క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. -హారిక్షప్ప, ఏఈ, గుంతకల్లు పురపాలక సంఘం

సమస్య: పాత బస్టాండు ప్రాంతంలోని మురుగుకాలువలో పూడిక పేరుకుపోయింది. -వలి, స్థానికుడు

సమాధానం: రెండు రోజుల్లో కాలువలో పూడిక తీయిస్తాం. -రవికుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ -న్యూస్‌టుడే, గుంతకల్లు పట్టణం

దొంగలు పడుతున్నా.. కేసులు కట్టరా?

ఇటీవల ఓ ఇంట్లో జరిగిన చోరీ

గుత్తి గ్రామీణం, న్యూస్‌టుడే: గుత్తి పట్టణ పురపాలికలో మూడు నెలలుగా దొంగలు పెట్రేగిపోతున్నారు. రాత్రి, పగలనే తేడా లేకుండా తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతుండటంతో పట్టణవాసులు బెంబేలెత్తుతున్నారు. రూ.లక్షల విలువ చేసే నగలతో పాటు డబ్బులు పోగొట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు పరుగులు తీస్తే పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. నెలల తరబడి కేసులు నమోదు చేయకపోగా, దొంగలను పట్టుకొని సొమ్ము రికవరీ చేయడం లేదు. బాధితులు ఐదోసారి వెంటపడినా.. చిన్న చోరీ లైతే కేసులు నమోదు చేసేదీ లేదంటూ తెగేసి చెబుతున్నారని బాధితులు వాపోతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది.

నిందితురాలు దొరికిందని వెళితే..

పోలీసుల పనితీరు ఎలా ఉందో ఇటీవల జరిగిన ఓ చోరీ కేసు చెబుతుంది. తాడిపత్రి రోడ్డులోని మారుతీ నగర్‌లో ఓ వృద్ధురాలి ఇంట్లో సుమారు 25 తులాల బంగారు నగలు గతేడాది నవంబర్ నెలలో మాయమయ్యాయి. ఆమె తన కుమారులకు విషయం చెప్పగా, పనిమనిషిని అనుమానించి బెదిరించగా చోరీ చేసినట్లు ఒప్పుకుంది. తన వద్ద 17 తులాల నగలు ఉన్నాయని, మిగిలినవి ఓ బ్యాంకులో కుదువ పెట్టినట్లు ఒప్పుకుంది. పోలీసుల సమక్షంలో నగలు తీసుకుంటామని ఆ వృద్ధురాలి కుటుంబ సభ్యులు వారం రోజుల క్రితం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు తామే నిందితురాలిని పట్టుకున్నట్లు పనిమనిషిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

మరిన్ని ఉదాహరణలు ఇవిగో..

● రమణ అనే వ్యాపారి ఇంట్లో గతేడాది సెప్టెంబర్‌లో దొంగలు 8 తులాల బంగారం, రూ.2లక్షల నగదు, 40 తులాల వెండి ఎత్తుకెళ్లారు. గుత్తి ఆర్‌ఎస్‌లోని ఓ రైల్వే ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగింది. కొన్ని రోజుల పాటు బాధితులు స్టేషన్ చుట్టూ తిరిగినా కేసులు నమోదు చేయలేదు. రైల్వే ఉద్యోగి ఉన్నత హోదా కలిగిన వ్యక్తితో సిఫార్సు చేయడంతో కేసు నమోదు చేశారు.

● గుత్తిలోని ఆర్టీసీ బస్టాండులో మూడు నెలల్లో దాదాపు ఐదుపైగా చోరీలు జరిగాయి. బాధితులు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయడం లేదు. గుత్తిలో పాతూరులోని రైల్వే బ్రిడ్జి వద్ద వారంలోనే రెండు దొంగతనాలు జరిగాయి. వీరిలో ఒకరు ఆర్మీలో పని చేస్తుండడంతో కేసు నమోదు చేశారు. ఇక ద్విచక్రవాహనాల్లో పెట్టిన నగదు చోరీల సంగతి సరేసరి.

ఇదీ గుత్తి పోలీసుల పనితీరు..

● గత నెల 19న రైల్వే ఉద్యోగి శ్రీనివాసులు ఇంట్లో నిద్రిస్తుండగానే దొంగలు చోరీకి పాల్పడ్డారు. సుమారు 7 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేయలేదని తెలిసింది. ఒకవేళ జిల్లాలో ఎక్కడైనా దొంగలను పట్టుకుని, గుత్తిలో చోరీ చేసినట్లు ఒప్పుకుంటే బాధితులకు అరకొర నగలు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

నిఘా పెంచి చోరీలను అరికడతాం

చోరీల కేసులు ఛేదిస్తున్నాం. గుత్తిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిఘా పెంచాం. వారం రోజుల క్రితం 17 తులాల బంగారు నగలు రికవరీ చేసి, ఒకరిని అరెస్టు చేశాం. రాత్రిళ్లు గస్తీలు పెంచి దొంగతనాలు జరగకుండా చూస్తాం. స్టేషన్‌కు వచ్చిన బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేస్తున్నాం.
-శ్రీనివాసులు, డీఎస్పీ, గుంతకల్లు

న్యూస్ కంట్రిబ్యూటర్లు కావలెను

ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో పటిష్ఠమైన వార్తా వ్యవస్థను కలిగి, తాజా వార్తలను సేకరించి, వాటిని క్షణాల్లో పాఠకులకు అందిస్తున్న ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్ వంటి సంస్థలకు అందిస్తున్న న్యూస్ ఏజెన్సీ 'న్యూస్‌టుడే'కు న్యూస్ కంట్రిబ్యూటర్లుగా వార్తలు అందించేందుకు ఔత్సాహికులైన యువతులు కావలెను.

అర్హత: డిగ్రీ, **వయస్సు:** 30 సంవత్సరాల లోపు

అభిరుచి: వార్తల రూపంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తేవాలన్న తపన, స్థానికంగా, పరిసర ప్రాంతాలపై అవగాహన, కనీస సామాజిక - రాజకీయ పరిజ్ఞానం, కలివిడిగా ఉండే తత్వం కలిగి ఉండాలి.

న్యూస్ కంట్రిబ్యూటర్లు అవసరమైన ప్రాంతాలు

పుట్లూరు, తాడిపత్రి గ్రామీణం

సరళమైన తెలుగులో రాయగల నేర్పు, లోకజ్ఞానం, వర్తమాన రాజకీయ-సామాజిక తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండాలి.

ఆసక్తిగలవారు 02-03-2026 తేదీన (సోమవారం) మధ్యాహ్నం 2 గం.లకు ఈ కింది చిరునామాలో రాతపరీక్షకు హాజరు కాగలరు.

గతంలో హాజరైనవారు తిరిగి ఈ పరీక్షకు రానవసరం లేదు.

న్యూస్‌టుడే ప్రైవేట్ లిమిటెడ్
C/o ఈనాడు కార్యాలయం, బెంగుళూరు రోడ్, రాప్తాడు, అనంతపురం జిల్లా

న్యూరో సైకాలజీపై అవగాహన

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: విద్యార్థులు న్యూరో సైకాలజీ, అగ్నిటివ్ బిహేవియర్ థెరపీపై అవగాహన పెంచుకోవాలని కేంద్రీయ యూనివర్సిటీ డీన్ శివారెడ్డి సూచించారు. శనివారం ఆ రెండు అంశాలపై జాతీయ సదస్సు జరిగింది. నిర్దేశ పరీక్ష విధానాలు, విభాగాల వారీగా మూల్యాంకనం, స్కోరింగ్ పద్ధతులను ఆమె క్లుప్తంగా వివరించారు. బెంగళూరుకు చెందిన ప్రముఖ సైకాలజిస్ట్ సమర్పిత మాట్లాడుతూ వ్యక్తుల ప్రవర్తన, సామర్థ్యాలను విద్యార్థులు అంచనా వేయాలన్నారు. సదస్సులో ఆచార్యులు అకృతి, కావ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

హనుమంతుడిపై చెన్నకేశవుడి దర్శనం

యాడికి, న్యూస్‌టుడే: యాడికిలో జరుగుతున్న లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం రాత్రి హనుమంత వాహన సేవ వైభవంగా సాగింది. స్వామివార్లు ఆంజనేయుడిపై ఆశీనులై గ్రామ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయంలో ఉదయం అర్చకులు వివిధరకాల హోమాలు, అభిషేకాలు నిర్వహించారు.

ఆంజనేయ వాహనంపై కొలువుదీరిన చెన్నకేశవుడు

ఆకట్టుకున్న కర్రసాము: బ్రహ్మోత్సవాల్లో నిర్వహించిన కర్రసాము పోటీలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ చాటిన శివకుమార్ మొదటి బహుమతిగా దాత, వీరారెడ్డిపల్లి ఉప సర్పంచి జల్లా గంగిరెడ్డి నుంచి రూ.10వేలు అందుకున్నాడు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన నాగార్జున, శ్రీకర్‌కు వరుసగా రూ.6వేలు, రూ.4వేలు దాతలు కడ్డీల నాగేంద్ర, పప్పు వెంకటేశ్, మధుఆచారి కలిసి ప్రదానం చేశారు.

కూటమి సర్కారుతోనే అభివృద్ధి

గుత్తి గ్రామీణం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా గుత్తి ఇన్‌ఛార్జి గుమ్మనూరు ఈశ్వర్ తెలిపారు. ఆయన శనివారం సాయంత్రం మండలంలోని బేతాపల్లి, యంగన్నపల్లి, బాచుపల్లి గ్రామాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. బాధితుల ఇళ్లకు వెళ్లి వారి బాగోగులను విచారించారు. మొత్తం ఐదుగురు బాధితులకు రూ.4.20లక్షలు విలువచేసే చెక్కులు అందజేసినట్లు చెప్పారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మిస్తున్నామని గుర్తుచేశారు. ఆయన వెంట పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బర్దివలి, మార్కెట్‌యార్డు ఛైర్మన్ సూర్యప్రతాప్, సర్పంచి భరత్‌కుమార్ తదితరులున్నారు.

పనుల పంపకంపై ఇరువర్గాల వాగ్వాదం

శింగనమల, న్యూస్‌టుడే: మండలంలోని నాగులగుడ్డం తాండాకు ప్రభుత్వం నుంచి ఇటీవల పలు అభివృద్ధి పనులు చేపట్టడానికి అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో ఓ పార్టీకి చెందిన రెండు వర్గాలు మాకు పనులు కావాలంటే మాకంటూ వాగ్వాదానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న శింగనమల సీఐ కౌలుట్లయ్య ఆ గ్రామానికి చేరుకొని ఇరు వర్గాలకు సర్దిచెప్పారు. అనవసరంగా గ్రామంలో శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంతో వివాదం సద్దుమణిగింది.

తాగునీటి పైపులైను లీకేజీ..

గుత్తి మండలం ధర్మాపురంలో తాగునీటి పైపులైన్‌ను మురుగు కాలువలో వేశారు. అది లీకేజీకి గురవడంతో తాగునీరు కలుషితవుతోంది. ఆ నీటిని గ్రామస్థులు తాగి అనారోగ్యం బారిన పడుతున్నారు. దీనిపై అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. పంచాయతీ కార్యదర్శి గ్రామానికి రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి ఆ పైపులైన్‌ను మార్చాలని గ్రామస్థులు కోరుతున్నారు. -న్యూస్‌టుడే, గుత్తి గ్రామీణం

రహదారిపై గుంతలు

గొల్లపల్లి గ్రామంలో పైప్‌లైన్ లీకేజీ కారణంగా రోడ్డుపై నీరు నిల్వ ఉంటోంది. ఈకారణంగా గుంతలు ఏర్పడి రహదారి ప్రమాదకరంగా మారింది. రోజూ వాహనాలు తిరగడంతో అవి మరింత పెద్దవవుతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.

-న్యూస్‌టుడే, నార్పల

రోగుల దాహార్తి తీర్చరా?

ఈ చిత్రంలో కనిపిస్తున్న నీటి ట్యాంకు గుత్తి మండలం బేతాపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేశారు. అందులో తాగునీరు పోయడం మరిచారు. రోజూ పదుల సంఖ్యలో ఆసుపత్రికి వస్తున్న రోగులు దప్పికతో అల్లాడుతున్నారు. వచ్చేది వేసవి. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ట్యాంకులో తాగునీటిని నింపాలని రోగులు, గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. -న్యూస్‌టుడే, గుత్తి గ్రామీణం



దుర్వాసన వస్తున్నా పట్టించుకోరా..

మండలంలోని సోదనపల్లిలో పోతురాజు కాలువకు వెళ్లే రోడ్డు పక్కనున్న అంగనవాడీ కేంద్రం ఆవరణలో మురుగునీరు కొన్ని రోజులుగా నిల్వ ఉంది. పాచి పట్టి దుర్వాసన వస్తోంది. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఈ బాధలు తప్పడం లేదని, పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శుభ్రం చేయించడంతో పాటు మురుగుగుకాలువలు నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. -న్యూస్‌టుడే, శింగనమల

ఇలాగైతే.. రాకపోకలు సాగేదెలా?

గుత్తి మండలం ఊటకల్లులో మురుగునీరు రోడ్లపై పారుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కొన్ని రోజుల కిందట ఓ వ్యక్తి మురుగునీటిలో జారిపడి గాయాలపాలయ్యాడు. గ్రామ సమీపంలోని తాగునీటి ట్యాంకు వద్ద మురుగునీరు రోడ్డును ముంచేసింది. పంచాయతీ అధికారులు కనీస పారిశుద్ధ్య చర్యలు చేపట్టడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. రాకపోకలు ఎలా సాగించాలని ప్రశ్నిస్తున్నారు. -న్యూస్‌టుడే, గుత్తి గ్రామీణం

పెండింగ్ పనులు పూర్తిచేయండి

సమావేశంలో ఛైర్‌పర్సన్ భవాని, కమిషనర్ లక్ష్మీదేవి

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: గతంలో టెండరు పూర్తయిన పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని కౌన్సిలర్ కృపాకర్ పురపాలిక కమిషనర్‌ను కోరారు. గుంతకల్లు పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశం శనివారం ఛైర్‌పర్సన్ భవాని, కమిషనర్ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది 2026-27 ఏడాది పనులకు కేటాయించిన నిధులు, అజెండా అంశాలు చదివి వినిపించారు. కౌన్సిలర్ పవన్‌కుమార్ గౌడు మాట్లాడుతూ పట్టణంలో శానిటేషన్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పాత గర్ల్స్ హైస్కూల్ ఖాళీ స్థలంలో వ్యర్థాలు తీయడం లేదని తెలిపారు. 2023లో టెండర్ అయిన పాత పనులను వెంటనే ప్రారంభించాలని సభ్యులు కోరారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. సమావేశంలో కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

అక్రమంగా తరలిస్తున్న చౌక బియ్యం పట్టివేత

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: పుట్లూరు మండలంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులు కలిసి పట్టుకున్నారు. బాలాపురం సమీపంలో చౌక బియ్యం తరలిస్తున్నారని రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం అందింది. వెంటనే వారు దాడిచేసి బొలెరోలో తరలిస్తున్న 39 సంచుల్లోని 1755 కిలోల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మల్లికార్జున, నరేష్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

ద్విచక్రవాహనాలు ఢీకొని.. ఇద్దరికి గాయాలు

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలో శనివారం రాత్రి విజేత ఆసుపత్రి వద్ద ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో సుధాకర్, అజయ్ అనే యువకులు గాయపడ్డారు. వివరాలు.. వజ్రకరూరు మండలానికి చెందిన సుధాకర్, గుంతకల్లు పట్టణవాసి అజయ్ స్థానిక విజేత ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. భోజనం కోసం రాత్రి 10 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతుండగా, బస్టాండు నుంచి శ్రీనివాసులు అనే యువకుడు ద్విచక్ర వాహనంపై వచ్చి ఢీకొన్నాడు. అజయ్‌కు స్వల్ప, సుధాకర్ తలకు బలమైన దెబ్బలు తగిలాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సీనియర్ సెక్షన్ ఇంజినీర్‌కు వీడ్కోలు

గుత్తి, న్యూస్‌టుడే: గుత్తి రైల్వే డీజిల్ షెడ్డులోని ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేసే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ గోవింద రాజులుకు కార్మికులు వీడ్కోలు పలికారు. శనివారం ఆయన ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడిన సీనియర్ డీఎంఈ రమేశ్, కార్మికులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏడీఎంఈలు గౌడ, సుంకన్న, జాన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.

డివైడర్ల మధ్య మట్టి దిబ్బలు

బుక్కరాయసముద్రం: అనంతపురం నుంచి బుక్కరాయసముద్రం మీదుగా అమరావతి వెళ్లే జాతీయ రహదారి మధ్యలో 4 కి.మీ.ల మేర మట్టి దిబ్బలు పేరుకుపోయాయి. వాహన చోదకులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బుక్కరాయసముద్రంలో మారుతీ హోటల్ నుంచి అనంతపురం వరకు రహదారి మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేశారు. కొన్నేళ్లుగా రోడ్డుభద్రతా అధికారులు మట్టిని తొలగించకపోవడంతో అది కాస్త పెద్ద సమస్యగా మారింది. వాహనాల రాకపోకలతో మట్టి దుమ్ముగా మారి ప్రయాణికులు, వాహన చోదకుల కళ్లల్లో పడుతోంది. ఇప్పటికైనా రోడ్డు భద్రతా అధికారులు చొరవ తీసుకుని మట్టిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.

నార్పల ఇన్‌ఛార్జి తహసీల్దారుగా బాలాజీ రాజు

నార్పల న్యూస్‌టుడే: నార్పల మండలం ఇన్‌ఛార్జి తహసీల్దారుగా బాలాజీ రాజును జిల్లా ఉన్నతాధికారులు నియమించారు. ఇక్కడ తహసీల్దారు లేకపోవడంతో ప్రజలు, రైతులు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఈనాడులో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన రెవెన్యూ అధికారులు వెంటనే బాలాజీ రాజును నియమించారు. దీనిపై గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తూ ఈనాడుకు కృతజ్ఞతలు తెలిపారు.

2 నుంచి చెన్నకేశవస్వామి ఉత్సవాలు

గుత్తి గ్రామీణం, న్యూస్‌టుడే: గుత్తి మండలం చెర్లోపల్లి గ్రామ సమీప కొండపై వెలసిన చెన్నకేశవస్వామి ఉత్సవాలు 2వ తేదీ నుంచి ప్రారంభవుతాయని సర్పంచి అప్పా వెంటకేశ్, మాజీ సర్పంచి మల్లికార్జున తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామ పెద్దలు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్‌కు శనివారం ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు. 2న ప్రత్యేక పూజలు, ఉత్సవాలకు అంకురార్పణ, 3న శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి కల్యాణోత్సవం, అదేరోజు సాయంత్రం రథోత్సవం ఉంటుందన్నారు. 4న ఎద్దుల బండలాగు పోటీలు నిర్వహిస్తామన్నారు.

వృద్ధులకు నిత్యావసరాల పంపిణీ

యాడికి, న్యూస్‌టుడే: వృద్ధుల ఇళ్లకే వెళ్లి డీలర్లు నిత్యావసరాలు అందజేశారు. 'వృద్ధులకేదీ.. రేషన్, కాగితాల్లోనే ఇంటింటికీ పంపిణీ' శీర్షికన ఈనాడులో శనివారం ప్రచురితమైన కథనంపై సీఎస్‌డీటీ మల్లేశ్ స్పందించారు. వెంటనే సమీప చౌక దుకాణదారుడికి ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో డీలర్ బి.శేఖర్ వృద్ధాశ్రమానికి వెళ్లి వృద్ధులతో వేలిముద్రలు తీసుకుని బియ్యం పంపిణీ చేశారు.

సజావుగా పింఛన్ల అందజేత

తాడిపత్రి: దివ్యాంగుడి ఇంటి వద్ద సొమ్ము పంపిణీ చేస్తున్న మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్

గార్లదిన్నె గ్రామీణం, న్యూస్‌టుడే: అర్హులందరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇస్తున్నామని, మార్చి నెలకు సంబంధించి ఒకరోజు ముందే పంపిణీ చేయడం కూటమి ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. ఆమె శనివారం కృష్ణాపురంలో ఉమ్మడి జిల్లా ఏడీసీసీ బ్యాంకు ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డితో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్ సొమ్ము అందజేశారు. గత ప్రభుత్వాలు ఏరోజూ ముందుగా పింఛన్ పంపిణీ చేయలేదని గుర్తుచేశారు.

నార్పల: పింఛన్ మొత్తం అందజేస్తున్న తెదేపా నాయకుడు ఆలం నరసానాయుడు తదితరులు

గుత్తి, న్యూస్‌టుడే: గుత్తిలో తెదేపా నాయకులు, పురపాలిక అధికారులు కలిసి లబ్ధిదారులకు పింఛను మొత్తాలు పంపిణీ చేశారు. బీసీ కాలనీలో ఎమ్మెల్యే కుమారుడు ఈశ్వర్, పురపాలిక కమిషనర్ జబ్బార్‌మియా, నాయకులు రామకృష్ణ, ఎంకేచౌదరి తదితరులు పెన్షన్ సొమ్ము అందజేశారు.

తాడిపత్రి, న్యూస్‌టుడే: తాడిపత్రి పట్టణ పురపాలిక పరిధిలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారులకు సిబ్బంది పింఛన్ సొమ్ము అందజేశారు. ఈ నెలా పురపాలిక జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఉన్నతాధికారులు సిబ్బందిని అభినందించారు.

గార్లదిన్నె: వృద్ధుడికి డబ్బులిస్తున్న ఎమ్మెల్యే శ్రావణిశ్రీ, కేశవరెడ్డి తదితరులు

నార్పల, న్యూస్‌టుడే: మండలంలోని బొందలవాడలో ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారులకు తెదేపా అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు చేతుల మీదుగా పింఛను మొత్తాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: ఎన్నికల ముందు పింఛన్ మొత్తం పెంచుతామని ఇచ్చి మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి తెలిపారు. బుక్కరాయసముద్రంలో సింగిల్‌విండో ఛైర్మన్ కేశన్న, మండల కన్వీనర్ లక్ష్మీనారాయణతో ఆయన కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ సొమ్ము అందజేశారు.

ఆకట్టుకున్న వైజ్ఞానిక మేళా

గుంతకల్లు: సీవీ రామన్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ప్రిన్సిపల్, అధ్యాపకులు

తాడిపత్రి, న్యూస్‌టుడే: తాడిపత్రిలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీవాణి పాఠశాలలో విద్యార్థులు రూపొందించిన కృత్రిమ ఉపగ్రహ నమూనా అందరినీ ఆకట్టుకుంది.

తాడిపత్రి: శ్రీవాణి పాఠశాలలో ప్రాజెక్టు నమూనాతో విద్యార్థి, ఉపాధ్యాయులు

పెద్దవడుగూరు: మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన అలరించింది. ఎంఈవోలు రాముడు, గురుప్రసాద్ తదితరులు వివిధ పాఠశాలల నుంచి 273 ప్రాజెక్టు నమూనాలను మేళాలో ప్రదర్శించారు. అత్యుత్తమ ప్రాజెక్టులకు బహుమతులు దక్కాయి.

గుంతకల్లు పట్టణం: పట్టణంలోని డిగ్రీ కళాశాల, పాఠశాలల్లో సర్ సీవీ రామన్ జయంతి సందర్భంగా జాతీయ సైన్సు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్‌కేపీ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ లక్ష్మయ్య, అధ్యాపకులు సీవీ రామన్ చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన ఆవిష్కరణల గురించి వివరించారు. భాష్యం పాఠశాలలో నిర్వహించిన విజ్ఞాన మేళాలో పిల్లలు ప్రదర్శించిన పలు ప్రాజెక్టుల నమూనాల ఆకట్టుకున్నాయి.

గుత్తి గ్రామీణం: గుత్తి మండలం కె.ఊబిచెర్ల గ్రామ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న ఓబులేసు ఎంఈవో కార్యాలయానికి జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా 40 టీఎల్ఎమ్స్ (టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్) అందజేశారు. ఇందులో చంద్రయాన్-4 నమూనా ప్రత్యేకార్షణగా నిలిచిందని ఎంఈవో రవినాయక్ అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కంబగిరి, కొలంబస్, రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.

గుత్తి, న్యూస్‌టుడే: పట్టణ పురపాలికలోని చెట్నేపల్లి ఉన్నత పాఠశాలలో సీవీ రామన్ జయంతి ఘనంగా జరిగింది. ఎంఈవో రవినాయక్, ప్రధానోపాధ్యాయుడు నాగరాజు సీవీ రామన్ ఆవిష్కరణలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైన్స్ ఉపాధ్యాయులు శామ్యూల్‌ప్రతాప్, అశ్వర్థరెడ్డి ఏర్పాటు చేసిన విజ్ఞాన మేళా ఆకట్టుకుంది.

(c) eenadu

అనంతపురం

•అనంతపురం •రాప్తాడు

ఆలయంలో ప్రత్యేక పూజలు

అనంత సాంస్కృతికం: స్థానిక హెచ్ఎల్సీ కెనాల్ ఇందిరానగర్ వీరాంజనేయస్వామి ఆలయంలో శనివారం పలు ధార్మిక కార్యక్రమాలు జరిగాయి. అర్చకులు సుప్రభాత సేవతో ప్రారంభించి పంచామృతాభిషేకం, సింధూర అలంకరణ చేశారు. అనంతరం ప్రత్యేక పూలంగిసేవ, వడమాల అలంకరణ అష్టోత్తరం నిర్వహించారు.

అలంకరణలో వీరాంజనేయుడు

మేమున్నాం.. మీకు తోడుగా

లక్ష్మీనగర్: 9849771687
అరవింద్‌నగర్: 8008573004
రాప్తాడు: 6304766286

సమస్య: గడియార స్తంభం నుంచి ఆర్ట్స్ కళాశాల వైపు వెళ్లే విభాగిని పక్కన మట్టి దిబ్బలు తొలగించకుండా వదిలేశారు. - **మాధవయ్య**
సమాధానం: మట్టి దిబ్బలు తొలగిస్తాం.
సమస్య: ఆర్టీసీ బస్టాండ్ నుంచి మురుగు బయటకు వెళ్లే మార్గంలో చెత్త అడ్డం పడటంతో దుర్వాసన వస్తోంది. - **నరేష్**
సమాధానం: పారిశుద్ధ్య సిబ్బందిని పంపి కాలువ పూడిక తీయిస్తాం. - **నరసింహ, నగరపాలక ఇన్‌ఛార్జి ప్రజారోగ్య అధికారి**
- న్యూస్‌టుడే, అశోక్‌నగర్

అంతరాయం లేకుండా తాగునీరు

వేసవికి ముందస్తు ప్రణాళిక

న్యూ: ఆయా ప్రాంతాల్లో లీకేజీలపై చర్యలేమిటి?
కమిషనర్: శుద్ధి చేసిన నీరు ఒక్కడి తోనే నేరుగా నివాసాలకు అందుతుంది. ఎక్కడైనా పైపులైన్ లీకేజీ అయితే వెంటనే మరమ్మతులు చేస్తాం. సిబ్బంది, సామగ్రిని సిద్ధంగా ఉంచాం. పంపింగ్ కేంద్రంలో మోటార్లు అన్నీ సక్రమంగా ఉన్నాయి.
న్యూ: తాగునీరు కలుషితం కాకుండా ఎలా నివారిస్తారు?
కమిషనర్: వేసవిలో ఎక్కడా లీకేజీ లేకుండా తాగునీటి విభాగం సిబ్బంది అప్రమత్తంగా ఉంది. మురుగు కాలువల వద్ద ఉన్న తాగునీటి పైపులను ఇప్పటికే కొన్నింటిని తొలగించాం. ఎక్కడైనా ఉంటే తొలగిస్తాం. తాగునీరు కలుషితం కాకుండా ప్రతిరోజు నమూనాలు సేకరిస్తాం.

అనంతపురం(అశోక్‌నగర్), న్యూస్‌టుడే: నగరానికి తాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. పెన్న అహోబిలం రిజర్వాయర్ (పీఏబీఆర్)లో నిల్వ ఉన్న నీటిని పంపింగ్ చేసి ముద్దలాపురం వద్ద ఉన్న శుద్ధి కేంద్రంలో శుద్ధిచేసిన అనంతరం ఓవర్‌హెడ్ ట్యాంకుల ద్వారా నివాసాలకు తాగునీరు అందిస్తారు. ఈ ప్రక్రియ కాలంతో సంబంధం లేకుండా సాగుతుంది. వేసవిలో ప్రణాళిక, నిర్వహణ లోపంతో మోటార్లు రిపేరుకు రావడం, లీకేజీలతో నగర ప్రజలకు తాగునీరు అందివ్వలేని పరిస్థితి. మార్చి నుంచి వేసవి ప్రారంభం కానుండటంతో నగరపాలక సంస్థ కమిషనర్ జశ్వంత్‌రావుతో న్యూస్‌టుడే ముఖాముఖి నిర్వహించగా పలు అంశాలను వెల్లడించారు.

కమిషనర్ జశ్వంత్‌రావు

న్యూ: నగరానికి వచ్చే వారి దప్పిక తీర్చే ప్రత్యేక చర్యలేవి?
కమిషనర్: నగరంలో పది కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాం. స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేయదానికి అనుమతి ఇస్తాం. ట్రాఫిక్ కూడళ్లలో చలువ పందిళ్లు ఏర్పాటుకు రూ.9.50 లక్షలతో టెండర్లు పిలిచాం. త్వరలో ఏర్పాటు చేస్తాం.

న్యూ: అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్రణాళికలేమైనా ఉన్నాయా?
కమిషనర్: శివారు ప్రాంతాలకు నీరు అందిస్తాం. అత్యవసర పరిస్థితి వస్తే మోటార్లు, బోర్లు, ట్యాంకర్ల ద్వారా ప్రజలకు తాగునీరు అందిస్తాం. విపత్కర పరిస్థితికి సన్నద్ధంగా ఉన్నాం.

పాతూరు దత్తాత్రేయ స్వామి దేవస్థానం

ఉదయం 6 గంటలకు రుద్రాభిషేకం పంచామృతాభిషేకం ● 8కు గోపూజ ● 8.30కు గణపతి పూజ ● 8.45కు రుద్రాభిషేకం ● 9.15కు కలశ స్థాపన ● 9.30కు గణపతి, రుద్ర, నవగ్రహ హోమం ● 10.30కు లక్ష్మీ నరసింహస్వామి హోమం ● 11 గంటలకు మహామంగళహారతులు ● సాయంత్రం 5 గంటలకు అర్చనలు, పూజలు

స్వామి సన్నిధిలో...

రెవెన్యూ కాలనీ శ్రీరామాలయం

ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ ● 7కు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ● 7.30కు లక్ష్మీపూజ ● 8కు విష్ణు సహస్రనామ పారాయణం ● 9కు మహామంగళహారతులు ● సాయంత్రం 6.30కు హనుమాన్ చాలీసా పారాయణం

భక్త ఆంజనేయస్వామి ఆలయం

ఉదయం 7కు గంగా భిషేకం, పంచామృతాభిషేకం ● 8కు అలంకరణ సేవ ● 8.30కు మహామంగళ హారతులు ● 11.30కు వడమాల పూజలు, ఆకు పూజోత్సవం ● 12.00కు మహామంగళ హారతులు ● సాయంత్రం 5.30కు సర్వదర్శనం ● 7కు పల్లకి సేవ ● 8కు మహామంగళహారతి

లక్ష్మీనగర్ సీతారామాలయం

ఉదయం 6కు సుప్రభాత సేవ ● 7కు పంచామృతాభిషేకం ● 7.30కు అలంకరణ సేవ ● 8కు ఆకుపూజోత్సవం ● 8.30 మంగళహారతులు ● 9.00కు శనీశ్వర రస్వామికి తైలాభిషేకం, నవగ్రహ పూజలు ● సాయంత్రం 5.30కు విష్ణు సహస్ర పారాయణం ● 7కు భక్తి గీతాలాపనలు
- న్యూస్‌టుడే, అనంత సాంస్కృతికం

పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వరాలయం

● ఉదయం 6కు సర్పద ర్శనం ● 7కు ప్రాతఃకాల పూజ ● 8.30కు మంగళహారతి ● 9కు సర్పదోష, కుజ, రాహు, కేతు దోష నివారణ హోమం ● 9.30కు పాల, పంచామృతాభిషేకం ● 11.30కు పల్లకీసేవ ● 12.30కు మహామంగళహారతి ● సాయంత్రం 4కు అర్చనలు, సర్వదర్శనం
- న్యూస్‌టుడే, ఆత్మకూరు

పూడిక తొలగింపు

శుభోదయం వందనం

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: నగరంలోని పలు ప్రాంతాల్లో మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్త, చెదారం, పూడిక తొలగించారు. ఫిబ్రవరి 24న నిర్లక్ష్యం మురుగు ఎన్నాళ్లు! శీర్షికన ఈనాడులో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. స్పందించిన కమిషనర్ జశ్వంత్‌రావు కాలువల్లో తక్షణమే పూడిక తీయాలని పారిశుద్ధ్య విభాగం అధికారులను ఆదేశించారు. కోవూరు నగర్ శివారు, మారుతీనగర్ కాలువల్లో పూడిక తొలగించి మురుగు సజావుగా వెళ్లేలా చేపట్టారు.

తెరపై ఈనాడు

అనంతపురం(కమలానగర్), న్యూస్‌టుడే:
గౌతమి: సన్ ఆఫ్, ఎస్వీ సినిమా: **అతడు**,
నీలిమ: **ఉత్తుత్త హీరోలు**, త్రివేణి: **ది రాజా సాబ్**,
అశోక్ తరంగిణి: **100 డేస్ లవ్‌స్టోరీ**, శాంతి: **విష్ణు విన్యాసం**, సుధా: **మన శంకర వరప్రసాద్**.

నగరంలో నేడు

కమలానగర్: విద్యుత్‌నగర్ సర్కిల్ మోర్ సమీపంలో అనంత కళాకారులు నటించిన ఏ1 నిందితుడు లఘుచిత్రం ఉచిత ప్రదర్శన

అక్కరకు రాని వెలుగులు



నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డులో శనివారం ఉదయం 9 అయినా విద్యుత్ దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. ఇక్కడ పగలు రేయి లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే దర్శనమిస్తున్నాయి. విద్యుత్తు ఆదా చేయాలని చెప్పే అధికారుల మాటలకే పరిమితమయ్యారు. అక్కరకు రాని వెలుగులు భవిష్యత్తు అంధకారంలోకి నెడుతుందని స్థానికులు వాపోతున్నారు. ఎస్ఈఆర్ వంతెన నుంచి నెరిమెట్ల ఆలయం వరకు దీపాలు అంతంత మాత్రంగానే వెలుతున్నాయి. సంబంధిత అధికారులు దృష్టి సారించి అవసరమైన వేళల్లోనే దీపాలు వెలిగేలా చూడాలని వారు కోరుతున్నారు. - శారదానగర్, న్యూస్‌టుడే

చేతికందే ఎత్తులో ఫ్యూజ్‌బాక్స్

నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఏర్పాటు చేసిన విద్యుత్తు ఇనుప స్తంభాలకు అమర్చి ఉన్న ఫ్యూజ్ బాక్సులు బహిరంగంగా దర్శనమిస్తూ ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయి. పిల్లలకు సైతం చేతికందేంత ఎత్తులో ఇవి కనిపిస్తున్నాయి. ఫ్యూజ్‌బాక్సులకు ఎలాంటి రక్షణ మూతలు ఏర్పాటు చేయకుండా వదిలేయడంతో తీగలు వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ మార్గంలో నిత్యం వేలాది మంది పాదచారులు, వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, శారదానగర్

నేరుగా వెళ్తే వంకలోకే

ఆ వంక చూడకుండా వెళ్తే అందులో పడే ప్రమాదం పొంచి ఉంది నగరంలోని సోమనాథనగర్ వంతెన మీదుగా నడిమి వంక వెళుతోంది. వంతెనకు రెండు వైపులా రక్షణ గోడలు లేవు. విభాగినులు అడ్డుగా ఉంచారు. వీటిని సక్రమంగా ఉంచకపోవడంతో పక్కకు వాలిపోయి దర్శనమిస్తున్నాయి. నిత్యం ఈ వంతెన మీదుగా నగరంలోకి బైపాస్ నుంచి వచ్చే వాహనాలు, నారాయణపురం, తపోవనం, రాజనగర్, సోమనాథనగర్, యువజన కాలనీ వాసులే కాకుండా ఇతర ప్రాంతాల వెళ్లే వారు రాకపోకలు సాగిస్తుంటారు. కనీసం ఉన్న విభాగినులను సక్రమంగా అమర్చకపోవడంతో ప్రమాదకరంగా మారింది. - న్యూస్‌టుడే, అశోక్‌నగర్

నేటి నుంచి రేషన్ సరకుల పంపిణీ

అనంతపురం(వ్యవసాయం), న్యూస్‌టుడే: జిల్లాలో 6,74,333 మంది కార్డుదారులకు 1-15 వరకు రేషన్ సరకులు ఉదయం 8-12 గంటలు, సాయంత్రం 4-8 గంటల వరకు పంపిణీ చేయాలని సంయుక్త కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ తెలిపారు. కార్డుదారులు సమీపంలోని ఏ దుకాణం వద్దనైనా సరకులు తీసుకోవచ్చన్నారు. మార్చి నెల కోటా కింద బియ్యం ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వివరించారు. బియ్యం బదులు రాగులు కానీ, జొన్నలు 3 కిలోలు వరకు ఉచితంగా పొందవచ్చని చెప్పారు. రేషన్ పంపిణీలో సమస్యలుంటే కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూం 8500292992 నంబరుకు ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు.

సామాజిక తనిఖీ

రాప్తాడు, న్యూస్‌టుడే: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా మండల పరిధిలో 16 గ్రామ పంచాయతీల్లో 2024-25 వార్షిక సంవత్సరంలో జరిగిన పనులపై 19వ విడత సామాజిక తనిఖీ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో విజయలక్ష్మి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. వాటర్‌షెడ్ అడిషనల్ పీడీ సుధాకర్‌రెడ్డి, ఏపీవో సావిత్రి, మురళి సిబ్బంది పాల్గొన్నారు.

2న కులవివక్షకు వ్యతిరేకంగా నిరసన

కమలానగర్, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా వైద్య కళాశాల ప్రిన్సిపల్ తీరుకు వ్యతిరేకంగా మార్చి 2న ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపడుతున్నట్లు జిల్లా అధ్యక్షుడు బీసీఆర్ దాస్ పేర్కొన్నారు. కళాశాలలో కులం పేరు చూపుతూ దళిత ఉద్యోగులను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.

22 రోజుల్లోనే కారుణ్య నియామకం

అనంతపురం(శ్రీనివాస్‌నగర్), న్యూస్‌టుడే: సహకార శాఖ ఉద్యోగి పవన్‌కుమార్ మృతి చెందిన 22 రోజుల్లోనే భార్య ప్రత్యూషకు కారుణ్య నియామకం కింద ఉద్యోగ అవకాశాన్ని కల్పించారు. శనివారం కలెక్టర్ ఆనంద్ తన కార్యాలయంలో బాధితురాలికి నియామక పత్రాన్ని అందించారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర మహాసభలకు వెళ్తున్న మార్గ మధ్యలోనే సదరు ఉద్యోగి పవన్ గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. డీసీఓ అరుణకుమారి సారధ్యంలో అదే శాఖలోనే జూనియర్ సహాయకురాలిగా ప్రత్యూషకు ఉద్యోగాన్ని ఇచ్చారు. జేఏసీ అమరావతి జిల్లా సహా ఛైర్మన్ మల్లరాయుడు, కోశాధికారి సంతోష్‌గౌడ్, ఉపాధ్యక్షుడు పెద్దయ్య, సురేఖరావు పాల్గొన్నారు.

ప్రత్యూషకు కారుణ్య నియామక పత్రాన్ని అందజేస్తున్న కలెక్టర్ ఆనంద్

మహిళల భద్రతే లక్ష్యం

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో శనివారం మహిళా పోలీస్ విభాగం ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అతివల భద్రత, గౌరవం, సాధికారతపై ప్రజల్లో చైతన్యం పెంపొందించడం లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టారు. డీఎస్పీ మహబూబ్‌బాషా, అర్బన్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ ప్రారంభమైంది. పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేడ్కర్ విగ్రహం కూడలి, సప్తగిరి, సుభాష్‌రోడ్డు, గడియారస్తంభం మీదుగా ఎన్టీఆర్ కూడలి వరకు సాగింది. డీఎస్పీలు మాట్లాడుతూ మహిళలపై జరిగే నేరాలను అరికట్టడంలో పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు.

బాలికల సైకిల్ ర్యాలీని ప్రారంభిస్తున్న నగర డీఎస్పీ శ్రీనివాసరావు

24 మందికి ఉద్యోగాలు

జేఎన్‌టీయూ, న్యూస్‌టుడే: జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 24 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. లర్న్ బ్రిడ్జ్ ఎడ్యుటెక్ సంస్థ ప్రాంగణ నియామకాలు నిర్వహించింది. బీటెక్, ఎంటెక్, ఎంసీఏ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు హాజరయ్యారు. మూడు అంచెల్లో ఎంపికలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఎంటెక్, ఎంసీఏ విద్యార్థులకు రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలు, బీటెక్ విద్యార్థులకు రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షలు వార్షిక వేతనం ప్రకటించారు. ప్రిన్సిపల్ ఆచార్య చెన్నారెడ్డి, ప్రాంగణ నియామకాల అధికారి వి.బి.చిత్ర విద్యార్థులను అభినందించారు.

ఎంపికైన విద్యార్థులతో ప్రిన్సిపల్ చెన్నారెడ్డి

అనంతపురం ఆర్టీసీ డిపో మేనేజర్‌గా శ్రీకాంత్

అనంతపురం ఆర్టీసీ, న్యూస్‌టుడే: అనంతపురం ఆర్టీసీ డిపో మేనేజర్‌గా శ్రీకాంత్ శనివారం బాధ్యతలు తీసుకున్నారు. హిందూపురం డీఎంగా ఉన్న ఆయనను గతంలోనే అనంతపురం డీఎంగా నియమించినా ఆ స్థానంలో మరొకరు రాకపోవడంతో ప్రతిబంధకం ఏర్పడింది. ఈ సందర్భంగా ఆర్ఎం శ్రీలక్ష్మిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.

బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారునికి ఎమ్మెల్యే సన్మానం

రాప్తాడు, న్యూస్‌టుడే: అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ క్రీడల్లో భారత్ తరపున పాల్గొన్న బండమీదపల్లికి చెందిన వెంకటేషును ఎమ్మెల్యే పరిటాల సునీత తన నివాసంలో శనివారం ఘనంగా సన్మానించారు. ప్రతిభను గుర్తించి అన్ని రంగాల్లో సహకరించిన తండ్రి వెంకటరాముడును అభినందించారు.

న్యూరో సైకాలజీపై అవగాహన

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: విద్యార్థులు న్యూరో సైకాలజీ, అగ్నిటివ్ బిహేవియర్ థెరపీపై అవగాహన పెంచుకోవాలని కేంద్రీయ యూనివర్సిటీ డీన్ శీలారెడ్డి సూచించారు. శనివారం ఆ రెండు అంశాలపై అవగాహన సదస్సు జరిగింది. నిర్ణీత పరీక్షా విధానాలు, విభాగాల వారీగా మూల్యాంకనం, స్కోరింగ్ పద్ధతులను ఆమె క్లుప్తంగా వివరించారు. బెంగళూరుకు చెందిన ప్రముఖ సైకాలజిస్ట్ సమర్చిత మాట్లాడుతూ వ్యక్తుల ప్రవర్తన, సామర్థ్యాలను విద్యార్థులు అంచనా వేయాలన్నారు. సదస్సులో ఆచార్యులు అకృతి, కావ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

కాలువలు నిర్మించక.. మురుగు నిలిచి

రుద్రంపేట- ఆలమూరు వైపు వెళ్లే ప్రధాన రహదారిని నూతనంగా నిర్మించి ప్రారంభించారు. అంత వరకు బాగున్నా రోడ్డుకిరువైపులా కాలువలు నిర్మించకపోవడంతో మురుగు రహదారి పక్కనే నిలుస్తోంది. దీంతో దుర్గంధం వెదజల్లుతోంది. మరోపక్క దోమలు వ్యాప్తి పెరగడంతో స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. పాలకులు, అధికారులు స్పందించి కాలువలు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, రుద్రంపేట

మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని ధర్నా

అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే: నిబంధనలకు విరుద్ధంగా నాణ్యతలేని మందులను అధిక ధరలకు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న మెడికల్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని మారుతీనగర్‌లో ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ అధికారి కార్యాలయం ఎదుట సీపీఐ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఔషధ దుకాణాలను తనిఖీ చేసి నిబంధనలను పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య, నారాయణస్వామి, సూర్యనారాయణ, రాజు, యశోదమ్మ పాల్గొన్నారు.

ధర్నా చేస్తున్న సీపీఐ నాయకులు

ప్రధాన కేంద్రం.. చెత్తమయం

ఈ ఫోటోలో కనిపిస్తున్న చెత్త ఎక్కడిదో కాదు జిల్లా పోలీసు అధికారుల ప్రధాన కార్యాలయం, వేమన టెలిఫోన్ భవన్ వద్ద ఉంది. ఇక్కడే బీఎస్ఎన్ఎల్ అధికారుల నివాస గృహాలు ఉన్నాయి. ప్రముఖ ఆసుపత్రి ఇదే దారిలో ఉంది. సమీపంలోని శిర్డీ సాయిబాబా ఆలయానికి రోజూ భక్తులు వస్తుంటారు. ప్రధాన కూడలి రోడ్డు మార్గంలో ఇలా చెత్త చెదారం కుప్పలుగా పడటంతో వాహనదారులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ చెత్తను తరలించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. - న్యూస్‌టుడే, అరవింద్‌నగర్

డాక్టర్ ఉమర్ ఆలీషా జయంతి వేడుకలు

అనంత సాంస్కృతికం: ఆధ్యాత్మిక వేత్త, కవి డాక్టర్ ఉమర్ ఆలీషా సాహిత్యానికి విస్తృత ప్రచారం అవసరమని విశ్రాంత ప్రిన్సిపల్ డా. పతికి రమేశ్‌నారాయణ పేర్కొన్నారు. జిల్లా సాహితీ సమితి అధ్యక్షుడు విశ్రాంత హెచ్ఎం షేక్ రియాజుద్దీన్ అధ్యక్షతన నగరంలోని లలిత కళాపరిషత్‌లో శనివారం డా.ఉమర్ ఆలీషా 141వ జయంతి వేడుకలు నిర్వహించారు. పండితుడు జాగర్ల పూడి శ్యాంసుందరశాస్త్రి సాహిత్య రచనలను పరిచయం చేస్తూ ఆలపించిన పద్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. గాజుల పద్మజ, గుంటి మురళీకృష్ణ, సుంకర రమేశ్, డా. రసూల్, టీవీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న అతిథులు

రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం

అనంతపురం(వ్యవసాయం), న్యూస్‌టుడే: అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డుకు వారం సంతలకు వచ్చే రైతులు, కాపర్లకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఛైర్మన్ బల్లాపల్లవి పేర్కొన్నారు. శనివారం ఆమె యార్డును సందర్శించారు. గొర్రెలు కాపర్లు, పశువులను తీసుకొచ్చిన రైతులతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆదివారం జరిగే సంతకు గొర్రెలతో పాటు పశువులను కూడా తీసుకొస్తుండటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందన్నారు. రైతులు, వ్యాపారులు, కాపర్లు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. యార్డులోని పశువుల సంతలో కొత్తగా నిర్మించే నీటిశుద్ధి కేంద్రానికి స్థలాన్ని పరిశీలించారు.

మూడు మండలాల సమస్యలు పరిష్కరించండి

అనంతపురం(శ్రీనివాస్‌నగర్), న్యూస్‌టుడే: రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని అనంత గ్రామీణం, ఆత్మకూరు, రాప్తాడు మండలాల్లో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ కోరారు. శనివారం వారు కలెక్టర్‌ను కలిసి పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. మార్చి 4లోపు సమస్యలపై తగిన నివేదిక ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని తెలిపారు. అనంతరం పలు సమస్యలను వారు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.

డీఈఈకు వీడ్కోలు సభ

తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే: డీఈఈ వి.రవీంద్రకుమార్ మచ్చ లేకుండా పదవీ విరమణ చేశారని పలువురు కొనియాడారు. పంచాయతీరాజ్ అనంతపురం సబ్ డివిజన్ క్వాలిటీ కంట్రోల్ డీఈఈగా పనిచేస్తున్న రవీంద్రకుమార్ శనివారం పదవీ విరమణ చేశారు. జడ్పీలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి రహదారులు, భవనాల శాఖ ఎస్ఈ సంజీవరాయుడు, పంచాయతీరాజ్ ఈఈలు మల్లికార్జునమూర్తి, ప్రభాకర్‌రెడ్డి, శ్రీరాములు, డీఈఈలు లక్ష్మినారాయణ, తదితరులు హాజరయ్యారు. అనంతరం రవీంద్రకుమార్ దంపతులను ఘనంగా సన్మానించారు.

డీఈఈ రవీంద్రకుమార్ దంపతులను సత్కరిస్తున్న అధికారులు

పింఛన్ల పంపిణీకి ఆటంకాలు లేకుండా చర్యలు

తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే: వృద్ధులు, వితంతువులు, మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు అందజేస్తున్న పింఛన్లను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఓ.ఆనంద్ పిలుపునిచ్చారు. పింఛన్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తీసుకువస్తే యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. శనివారం ఉప్పరపల్లి గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తహసీల్దారు మోహన్‌కుమార్, ఎంపీడీఓ దివాకర్, సర్పంచి సావిత్రి, ఎంపీటీసీ సభ్యురాలు నాగలక్ష్మమ్మ, ఆర్ఐ సందీప్ తదితరులు పాల్గొన్నారు.

అనంత నగరపాలక: నగరంలో వందశాతం పింఛన్లు పంపిణీ చేయాలని కమిషనర్ జశ్వంత్‌రావు పేర్కొన్నారు. గౌరవగార్డెన్, ఆర్.కె.నగర్‌లో పింఛన్ల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.

ఆత్మకూరు: అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలోనే కొత్త పింఛన్లు అందిస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఆమె పింఛన్లు పంపిణీ చేశారు. కాలనీవాసులు రోడ్లు, కాలువల సమస్యల గురించి విన్నవించగా ఎమ్మెల్యే స్పందించి పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు. తెదేపా మండల కన్వీనర్ శ్రీనివాసులు, దివ్యాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ నారాయణస్వామి, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ వెంకటనారాయణ పాల్గొన్నారు.

ఆత్మకూరులో పింఛను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే పరిటాల సునీత

మానవజీవితంలో విజ్ఞానం కీలకం

ఎస్కేయూ, న్యూస్‌టుడే: మానవ జీవితంలో విజ్ఞానం కీలకమైన పాత్ర పోషిస్తుందని ఎస్కేయూ ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య అనిత పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. ఇన్‌ఛార్జి ఉపకులపతి అనిత ముఖ్య అతిథిగా, రెక్టార్ వెంకటనాయుడు గౌరవ అతిథిగా హాజరయ్యారు. వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రిన్సిపల్ ఆంజనేయులు, వైస్‌ప్రిన్సిపల్ మునినారాయణప్ప, ఆచార్యులు వెంకట రమణ, రామగోపాల్ పాల్గొన్నారు.

అనంతపురం విద్య: హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఇన్ఫినిటీ పాఠశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు నమూనా ప్రాజెక్టులు రూపొందించి, ప్రదర్శించారు. ప్రిన్సిపల్ రాజేశ్వరి పాల్గొన్నారు.

జేఎన్‌టీయూ: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శనివారం నగరంలోని పలు విద్యాసంస్థల్లో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు నమూనా ప్రాజెక్టులు తయారుచేసి, ప్రదర్శించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపల్ జయచంద్రారెడ్డి పాల్గొన్నారు.

ఆత్మకూరు: స్థానిక కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలను ఎంఈవో నరసింహారెడ్డి, రామాంజనేయులు ఉపాధ్యాయులు పరిశీలించారు. కేజీబీవీ ప్రిన్సిపల్ లీమారోజ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఆత్మకూరు: కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల ప్రాజెక్టు ప్రదర్శన

విజేతకు బహుమతి అందజేస్తున్న ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య అనిత

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పాపంపేట బ్రాంచి,
మెయిన్ రోడ్డు, పాపంపేట, అనంతపురము

స్వాధీనత ప్రకటన
సెక్యూరిటీ ఇంట్రస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్ రూల్స్) 2002 లోని రూల్ 8(1) క్రింద (స్థిరాస్తి కొరకు)

2002 సంవత్సరము సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రస్ట్ యాక్ట్ 2002 (చట్టం 54 ఆఫ్ 2002) క్రింద దిగువ సంతకందారు **యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పాపంపేట బ్రాంచి (25411), అనంతపురము జిల్లా, ఆంధ్రప్రదేశ్** కు అధీకృత అధికారిగా ఉంటూ మరియు 2002వ సంవత్సరపు సెక్యూరిటీ ఇంట్రస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ యొక్క రూల్-3 తో చదువుకోబడే సెక్షన్ **13(12)** క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ ఋణగ్రహీతలైన **శ్రీ చాకలి రాంబోజ పాల్యం** వారికి నోటీసులో తెలియచేసిన బకాయి సొమ్ము **Rs.10,25,362.85 (రూపాయలు పది లక్షల ఇరవై ఐదు వేల మూడు వందల అరవై రెండు మరియు ఎనభై ఐదు పైసలు మాత్రమే) మరియు వడ్డీ, ఖర్చులు** ను ఈ నోటీసు స్వీకరించిన తేదీ నుండి 60 రోజులలోగా చెల్లించవలసిందిగా పిలుపునిస్తూ తేది.**10.11.2025** నాడు డిమాండు నోటీసు జారీ చేయడమైనది.

ఋణగ్రహీత/హామీదారు సదరు బకాయి సొమ్ము చెల్లించడంలో విఫలమైనందున దిగువ సంతకందారు సదరు చట్టంలోని రూల్స్ యొక్క రూల్-8తో చదువబడే సెక్షన్ **13(4)** క్రింద అతనికి సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ **24.02.2026** నాడు లాంచనప్రాయంగా స్వాధీనం చేసుకున్నారని ఇందుమూలముగా ఋణగ్రహీతకు మరియు సాధారణ ప్రజానీకానికి తెలియజేయడమైనది.

కావున ప్రత్యేకంగా ఋణగ్రహీతకు మరియు సాధారణ ప్రజానీకానికి సదరు ఆస్తి విషయమై ఎవరు కూడా ఎవరితోనూ ఎలాంటి లావాదేవీలు జరుపరాదని అట్లు కాదని జరిపిన యెడల **యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పాపంపేట బ్రాంచి** వారి ఛార్జికి అనగా **Rs.10,25,362.85 (రూపాయలు పది లక్షల ఇరవై ఐదు వేల మూడు వందల అరవై రెండు మరియు ఎనభై ఐదు పైసలు మాత్రమే)** మరియు వడ్డీ ఇతర ఖర్చులతో సహా మొత్తాన్ని చెల్లించేందుకు బాధ్యులగుదురని ఇందుమూలముగా హెచ్చరించడమైనది.

చట్టం యొక్క సెక్షన్ 13 యొక్క సబ్ సెక్షన్ (8) నిబంధనల ప్రకారము ఋణగ్రహీతలు తమ తనఖా ఆస్తులను విడిపించుకోవడానికి ఉన్న కాలవ్యవధిని వినియోగించుటకై శ్రద్ధ వహించవలెను.

స్థిరాస్తి వివరములు

శ్రీ చాకలి పాల్యం రాంబోజకు చెందిన అనంతపురము, కళ్యాణదుర్గం రోడ్డు, ఆజాద్ నగర్, 6వ వార్డు, లో ప్లాటు నెం.14, ఎసి.3.26 పైకి, ఎసి.0.47, ఎసి.0.02.77, సర్వే నెం.116/2ఎ, డోర్ నెం.6-639-7 నందు ఉన్న నివాసభవనము.

దీనికి సరిహద్దులు: తూర్పు: రోడ్డు, **పడమర:** ప్లాటు నెం.7, **ఉత్తరము:** ఇదే ప్లాటు నెంబరు నందు గుత్తి ఉలిగప్పకు చెందిన సగ బాగము కల ఇల్లు, **దక్షిణము:** ప్లాటు నెం.15,

మొత్తము స్థల విస్తీర్ణము: తూర్పు నుండి పడమరకు: 55 అడుగులు లేదా 16.76 మీటర్లు, ఉత్తరము నుండి దక్షిణమునకు : 11 అడుగులు లేదా 3.35 మీటర్లు.

మొత్తము విస్తీర్ణము: 67.22 చ॥గ॥లు.

తేది:24.02.2026 సం/- చీఫ్ మేనేజర్ & అధీకృత అధికారి,
స్థలము: పాపంపేట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

(c) eenadu

పరీక్షల భయాన్ని తరిమికొట్టేయండి..!

పదో తరగతి విద్యార్థుల కోసం ఉచిత వెబినార్ 1న

ఈనాడు ప్రతిభ | శ్రీచైతన్య విద్యాసంస్థలు

ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో కీలకం. చదువుల్లో విద్యార్థి సామర్థ్యానికి టెన్త్ క్లాస్ ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. అందుకే పదో తరగతి వార్షిక పరీక్షలనగానే విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. అధిక మార్కులు సాధించాలనే లక్ష్యంతోపాటు తమపై తల్లిదండ్రులకు ఉండే అంచనాలను అందుకోవాలనే తపన ఆందోళనను పెంచేస్తుంది. పరీక్ష తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ కొందరిలో భయం పెరిగి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంటుంది. ఇలాంటి అనవసర భయాలను, ఆందోళనలను పోగొట్టి విద్యార్థుల్లో

ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు, 'ఈనాడు-ప్రతిభ' సంయుక్తంగా ఉచిత వెబినార్ నిర్వహిస్తున్నాయి. పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో వివరిస్తూ, అత్యుత్తమ మార్కులు సాధించడానికి ఈ వెబినార్ మార్గదర్శనం చేస్తుంది. ప్రముఖ సబ్జెక్టు నిపుణులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తక్కువ సమయంలో సిలబస్‌ను ఏ విధంగా రివిజన్ చేయాలో తెలియజేస్తారు. పరీక్షల భయాన్ని పోగొట్టి, మానసిక స్థితిని స్థిరపరిచేందుకు సైకాలజిస్టులు సూచనలు చేస్తారు. గత ఏడాది టాపర్లుగా నిలిచిన విద్యార్థులు తమ అనుభవాలను వివరించి స్ఫూర్తిని నింపుతారు. టెన్త్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకూ ఈ వెబినార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇదిగో ఈ అంశాలపైనే సూచనలు

- యాక్టివ్ రీకాల్, మైండ్ మ్యాపింగ్ ద్వారా క్లిష్టమైన అంశాలను ఎలా గుర్తుంచుకోవాలి?
- గణితం, సైన్స్‌లో స్కోరింగ్ పాయింట్లు, ప్రజెంటేషన్ టిప్స్.
- ఏకాగ్రతను పెంచే చిన్న చిన్న వ్యాయామాలు.
- పరీక్ష గదిలో టైం మేనేజ్‌మెంట్.
- ఆరోగ్యం, ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
- విద్యార్థులు అడిగే సందేహాలకు నిపుణుల సమాధానాలు.

జూమ్ మీటింగ్, యూట్యూబ్ లైవ్, ఈనాడు.నెట్ ద్వారా వెబినార్‌లో జాయిన్ కావచ్చు

వెబినార్ తేదీ:	మార్చి 1, 2026 (ఆదివారం)
సమయం:	ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు

జూమ్ మీటింగ్ కోసం... | యూట్యూబ్ లైవ్ కోసం...

Join from PC, Mac, iPad, or Android:
Zoom - https://hov.to/b2c7ec22
Youtube Live - https://hov.to/d4ce0f1a
Zoom ID - 953 5694 9081 Passcode: 115422

మహిళలు.. ఆత్మస్థైర్యంతో వేయండి అడుగులు

మదనపల్లెలో సైకిల్ ర్యాలీ ప్రారంభిస్తున్న ఎస్పీ ధీరజ్

మహిళలు ఆత్మస్థైర్యంతో అన్ని రంగాల్లో దూసుకెళ్లాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం మదనపల్లెలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సైకిల్‌ను బ్యాలెన్స్ చేసినట్లే.. మహిళలు ఉద్యోగం, కుటుంబాన్ని బ్యాలెన్స్‌గా నెట్టుకొస్తున్నారని కొనియాడారు. మహిళల సంరక్షణలో జిల్లా పోలీసు వ్యవస్థ ఎప్పుడూ ముందుంటుందని, ఎవరికి సమస్యలున్నా నేరుగా రాణాకు వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. విద్యార్థులు నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. ఏఎస్పీ వెంకటాద్రి, ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు రాధిక, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వనజ, శక్తి బృందం ఇన్‌ఛార్జి ఎస్సై గాయత్రి, సీఐలు, ఎస్‌ఐలు, మహిళా పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, మదనపల్లె విద్య

గంజాయి వలయం.. మత్తు విలయం

☛ తంబళ్లపల్లె నుంచి జిల్లాకు విస్తరణ

ఈనాడు, అన్నమయ్య, న్యూస్‌టుడే, ములకలచెరువు: ఇటీవల కాలంలో జిల్లాలో గంజాయి కేసులు పెరిగిపోయాయి. పోలీసులు డ్రోన్ నిఘా ఏర్పాటు చేసినా కొందరు యథేచ్ఛగా విక్రయాలు చేస్తున్నారు. దీనికి తోడు కొన్ని చోట్ల పంట సాగు చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

కర్ణాటక నుంచి దిగుమతి..

కర్ణాటక రాష్ట్రం చేలూరు సమీపంలోని చీకులగుట్ట నుంచి గంజాయి జిల్లాకు సరఫరా అవుతోంది. చేలూరు పోలీసుల సహకారంతో పీటీఎం పోలీసులు ఇప్పటికే రెండుసార్లు దాడులు నిర్వహించారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. చేలూరు నుంచి పీటీఎం, బి.కొత్తకోట, ములకలచెరువు ప్రాంతాలకు సరకు దిగుమతి అవుతోంది.

చిల్లర నేరాలు.. బెదిరింపులు..

తంబళ్లపల్లె నియోజకవర్గం గంజాయికి నిలయంగా మారింది. గత వైకాపా పాలనలో గంజాయి మత్తుకు చాలా మంది అలవాటు పడటంతో నేటికీ బయటకు రాలేకపోతున్నారు. జిల్లాలోని మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు ప్రాంతాల్లో విచ్చలవిడిగా అమ్మకాలు సాగుతున్నాయి. ఇటీవల మదనపల్లెలో ఓ చిన్నారి హత్యాచారం ఘటనలోనూ మృగాడు మత్తులో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ ఒక్కడే కాదు చాలా మంది చిల్లర నేరాలు, బెదిరింపులకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు.

పీటీఎం మండలం మల్లెల గ్రామంలో గంజాయి సాగు చేసిన పందిగుట్ట

స్థానికంగా సాగు..

పీటీఎం మండలం పెద్దమేకలవారిపల్లి సమీపంలోని పందిగుట్ట ప్రాంతంలో కొందరు రైతులు మూగ జీవాల మేత కోసం గంజాయి మొక్కలు నాటారు. దీన్ని అదునుగా భావించిన ఓ వైకాపా నేత పెద్ద విస్తీర్ణంలో పంట సాగు చేసి అమ్మకాలు ప్రారంభించారు. వైకాపా నాయకుల సహకారంతో గత మూడేళ్లలో బి.కొత్తకోట ప్రాంతాల్లో అమ్మకాలు చేపట్టేవాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గంజాయి విక్రయిస్తున్న అయిదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

ఉల్లిపాయల మాటున సరకు..

● పెద్దమండ్యం మండలంలో ఓ పాఠశాల విద్యార్థులకు టీసీలు ఇచ్చి ఇళ్లకు పంపించారు. ● కలిచెర్లలో ఇంటర్ విద్యార్థులు గంజాయి తాగి హడావుడి చేయగా పెద్దలు మందలించారు. ● ఉల్లిపాయల మాటున రూ.44.65 లక్షల విలువైన 179 కిలోల గంజాయి తరలిస్తుండగా మదనపల్లె పోలీసులు ఈనెల 10న చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

వేలాడే కంచె.. ఏనుగు తలవంచె

కల్లూరు, న్యూస్‌టుడే: ఉమ్మడి చిత్తూరు జిల్లాను కొన్నేళ్లుగా ఏనుగులు పీడిస్తున్నాయి. సదుం, సోమల, పలమనేరు, పుంగనూరు, కల్లూరు, పులిచెర్ల తదితర ప్రాంతాల్లో నిత్యం ఏనుగులు దాడులు చేస్తూనే ఉన్నాయి. వేల ఎకరాల్లో పంటలు, విలువైన వ్యవసాయ పరికరాలు పాడవుతున్నాయి.

వరి, టమాటకు దూరం.. పులిచెర్ల మండలంలోని పాతపేట, పాళెం, దేవళంపేట, కమ్మపల్లె, రాయవారిపల్లె, చల్లావారిపల్లె, ఎల్లంకివారిపల్లె ప్రాంతాల్లో ఏనుగుల దాడులు సాగుతున్నాయి. దీంతో వరి, టమాట, వంగ, అరటి మొదలైన పంటలను సాగు చేయడం తగ్గించారు. మామిడి చెట్లు, పశుగ్రాసాన్ని ఏనుగులు పాడు చేస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు.

రూ.49 లక్షల వ్యయంతో..

ఏనుగుల దాడుల నేపథ్యంలో తిరుపతి జిల్లా తూర్పు విభాగం అధికారులు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. పులిచర్ల మండలంలోని గంటావారిపల్లె నుంచి కల్లూరు ఘాట్ రోడ్డు వరకు 5 కిలోమీటర్ల మేర వేలాడే సౌర కంచెను రూ.49 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఇప్పటికే పనులు పూర్తవగా ప్రయోగాత్మక పరిశీలనకు సన్నద్ధం అవుతున్నారు. ఇలాంటి వ్యవస్థను ఇప్పటికే పలమనేరు రేంజ్ పరిధిలో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రారంభించారు.

అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సౌర కంచె

ప్రాణాపాయం ఉండదు..

కంచె సమీపంలో బ్యాటరీలు అనుసంధానం చేసి ఉంటాయి. వేసవిలో 24 గంటల పాటు విద్యుత్తు సరఫరా జరుగుతుంది. ఏనుగులు వేసవిలో ఆహారం, నీటి కోసం బయట ప్రాంతాలకు వెళ్తాయి. అవి కంచె వద్దకు వస్తే చిన్న షాక్ కొడితే వెనుదిరుగుతాయి. ప్రాణనష్టం ఉండదు. వర్షాకాలంలో సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు మాత్రమే కంచెకు సరఫరా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం

ఈనాడు డిజిటల్, తిరుపతి; తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం తితిదే ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న కీలక నిర్ణయాలను ఛైర్మన్ బీఆర్‌నాయుడు మీడియాకు వెల్లడించారు. ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం ఏర్పాటు, డ్రై ఐలాండ్ నిర్మాణానికి రూ.20.17 కోట్లు మంజూరు చేశారు. శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న జరగనున్న సీతారాముల కల్యాణానికి విచ్చేసే సుమారు 70 వేల మంది భక్తులకు.. ఈ ఏడాది అదనంగా రూ.50 విలువచేసే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నారు.

సమావేశంలో తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం.రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్యచౌదరి, బోర్డు సభ్యులు

హెచ్‌పీవీ టీకా.. క్యాన్సర్‌ను తరిమికొట్టాలిక

● బాలికలకు ఉచితంగా అందించనున్న ప్రభుత్వం

మదనపల్లె వైద్యం, న్యూస్‌టుడే: దేశంలో క్యాన్సర్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా వ్యాధి బారిన పడుతున్నారు. ఛాతీ, గర్భాశయ క్యాన్సర్లు చుట్టుముడుతున్నాయి. తొలి దశలో వీటిని గుర్తించలేకపోవడంతో ఎందరో మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో కౌమార దశలో ఉన్న అమ్మాయిలకు ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా టీకాలు వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. హెచ్‌పీవీ టీకాను ఉచితంగా అందించనున్నాయి.

జిల్లాలో త్వరలో..

మానవ శరీరంలో వైరస్‌లను నిర్మూలించే రోగనిరోధక శక్తి 90 శాతం ఉంటుంది. మరో పది శాతం వైరస్‌లు గర్భాశయ క్యాన్సర్ కారకాలుగా ఉంటాయి. 14 ఏళ్ల పిల్లల్లో వైరస్ ఉంటే భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో 'హ్యూమన్ పాపిల్లో మా వైరస్' (హెచ్‌పీవీ) వ్యాక్సిన్‌ను దేశవ్యాప్తంగా బాలికలకు వేయనున్నారు. జిల్లాలో మార్చి నెలలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.

హెచ్‌పీవీ టీకా

ఇవీ వివరాలు..

- జిల్లా: అన్నమయ్య
- మండలాలు: 25
- మొత్తం జనాభా: 16 లక్షలు
- 14 ఏళ్ల వయసున్న బాలికలు: 15- 18 వేల మంది
- టీకా ధర: రూ.4 వేలు
- బాలికల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం ఉచితంగా టీకా అందిస్తోంది.
- జిల్లాలో ప్రారంభం: మార్చి నెలలో

అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో..

జిల్లాలో 14 ఏళ్ల నిండిన ప్రతి అమ్మాయి హెచ్‌పీవీ టీకా వేయించుకోవాలి. దీంతో భవిష్యత్తులో గర్భసంచి క్యాన్సర్లు రావు. నోరు, గొంతు క్యాన్సర్ల ప్రభావం తక్కువ ఉంటుంది. జననేంద్రియాల వద్ద మొటిమలను నిరోధిస్తుంది. గతంలో టీకాలు వేయించుకున్న వారికి 80 నుంచి 90 శాతం ఇన్‌ఫెక్షన్లు తగ్గినట్లు తెలుస్తోంది. రెండు నెలల పాటు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ప్రభుత్వాసుపత్రుల్లో టీకాలు వేస్తారు.

- డాక్టర్ ఉషశ్రీ, డీఐవో, అన్నమయ్య జిల్లా

దివాకరా.. ఎలాంటి గతి పట్టిందిరా..!

■ మద్యం తాగించి బిడ్డను చంపేశారు ■ న్యాయం చేయాలని యువకుడి తల్లి రోదన

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: 'నా బిడ్డ దివాకర్‌ను గ్రామానికి చెందిన వ్యక్తులే చంపేశారు.. వెనకే తిరుగుతూ మద్యం తాగించి, ప్రాణాలు తీసేసి, పాతి పెట్టేశారు. నిందితులను కఠినంగా శిక్షించండి' అంటూ అరవవాండ్లపల్లెకు చెందిన లక్ష్మీదేవి కన్నీటిపర్యంతమయ్యారు. మదనపల్లె మండలంలో హంద్రీనీవా కాలువ సమీపంలో పాతిపెట్టిన మృతదేహం దివాకర్‌గా పోలీసులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని శనివారం రోదించారు.

దివాకర్ (పాతచిత్రం)

● పోలీసుల వివరాల మేరకు.. లక్ష్మీదేవి, లక్ష్మీనారాయణ కుమారుడు దివాకర్ (31) బెంగళూరులో బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్లు ఇచ్చే పని చేసేవాడు. రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. గత ఏడాది గణేష్ అనే యువకుడి కారణంగా గ్రామంలో జరిగిన గొడవలో దివాకర్ నిందితుడిగా ఉన్నాడు. ఆ కేసులో అందరికీ బెయిల్ లభించినా.. దివాకర్‌కు రాలేదు. దీంతో ఆయన గణేష్, కుటుంబ సభ్యులను నిలదీశాడు.

కుళ్లిపోయిన మృతదేహం..

ఈ ఏడాది జనవరిలో దివాకర్‌కు గణేష్ మద్యం తాగించాడని, తర్వాత నుంచి తమ బిడ్డ కనిపించలేదని దివాకర్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం హంద్రీనీవా కాలువ వద్ద దివాకర్ మృతదేహం లభ్యమైంది. పూడ్చిపెట్టడంతో కుళ్లిపోయింది. శవ పరీక్షల అనంతరం హత్యకేసు నమోదు చేశామని సీఐ కళా వెంకటరమణ చెప్పారు.

రోదిస్తున్న తల్లి లక్ష్మీదేవి

ఎందుకు చేశారో చెప్పండి..

తన బిడ్డను గణేష్, కుటుంబ సభ్యులు చంపేశారని, తమకు న్యాయం చేయాలని మృతుడి తల్లి లక్ష్మీదేవి విలపించారు. కుమారుడి మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయారు. ఎలాంటి గతి పట్టింది దివాకరా అంటూ రోదించారు. తమకు గణేష్ కుటుంబానికి ఎలాంటి గొడవలు లేవని, ఎందుకు చంపేశారో చెప్పాలని ఆయన సోదరులు హరి, పురుషోత్తం, సోదరి విజయలక్ష్మి కోరారు.

పనులు త్వరగా చేయకపోతే ఎలా?

సదుం, న్యూస్‌టుడే: అగ్రహారం క్రాస్ నుంచి తిమ్మనాయనిపల్లె మీదుగా గొంగివారిపల్లెకు వరకు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.6.83 కోట్లతో చేపట్టిన తారురోడ్డు పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ ఆదేశించారు. శనివారం గొంగివారిపల్లెలో పింఛన్ల పంపిణీ పరిశీలించారు. పంచాయతీలో నిరుపయోగంగా ఉన్న సచివాలయ భవనాల గురించి ఆరా తీశారు. రోడ్డు పనులు మార్చి లోపు పూర్తి కావాల్సి ఉన్నా ఎందుకు చేయలేదని అధికారులను ప్రశ్నించారు. ఏఎంసీ ఛైర్మన్ శ్రీనివాసులునాయుడు, వైస్ ఛైర్మన్ కుమార్, మండల తెదేపా అధ్యక్షుడు రెడ్డిప్రసాద్‌రెడ్డి, నాయకులు ఉన్నారు.

రోడ్డు పనులు పరీక్షిస్తున్న కలెక్టర్

నకిలీ బంగారం విక్రయించి.. రూ.20 లక్షల కాజేత

రాయచోటి, న్యూస్‌టుడే: బంగారం తక్కువ ధరకే ఇస్తామని ఆశ చూపి మోసగించిన ఘటన రాయచోటిలో జరిగింది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి వెంకట్రావ్‌కు, రాయచోటికి చెందిన గణేష్, రవికి గతంలో పరిచయాలు ఉన్నాయి. తమ వద్ద 3 కిలోల బంగారం ఉందని, తక్కువకే ఇస్తామని నమ్మించడంతో వెంకట్రావ్ నాలుగు రోజుల క్రితం మాసాపేట వచ్చారు. రూ.20 లక్షలు అడ్వాన్సుగా ఇచ్చి 3 కిలోల బంగారం తీసుకున్నారు. హైదరాబాద్‌కు వెళ్లి పరిశీలించగా నకిలీగా తేలడంతో శనివారం రాయచోటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.

94 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: లక్ష్యం మేరకు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని డీఆర్‌డీఏ పీడీ నాగేశ్వరరావు ఆదేశించారు. శనివారం బసినికొండ, కొండామర్రి పల్లెలో క్షేత్రస్థాయిలో పీడీ తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 1,89,021 మందికి రూ.82,02,90,500 మంజూరైనట్లు తెలిపారు. శనివారం సాయంత్రానికి 94 శాతం పంపిణీ జరిగిందన్నారు. రాష్ట్రంలో తిరుపతి మొదటి స్థానంలో, అన్నమయ్య రెండో స్థానంలో, బాపట్ల మూడో స్థానంలో నిలిచినట్లు చెప్పారు.

లబ్ధిదారులను విచారిస్తున్న డీఆర్‌డీఏ పీడీ నాగేశ్వరరావు

ధర పతనం.. రైతుకు నష్టం

ధరలు పతనం కావడంతో రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. పంటలను ఏం చేసుకోవాలో తెలియక అడిగినంతకు ఇచ్చేస్తున్నారు. పుంగనూరు మండలం చంద్రమాకులపల్లెకు చెందిన ఓ రైతు తాను పండించిన క్యాలీఫ్లవర్ మార్కెట్‌లో సక్రమంగా అమ్ముడుపోక ట్రాక్టర్ మాట్లాడుకుని స్వయంగా మదనపల్లె పట్టణంలోని బసినికొండ వద్ద విక్రయం మొదలు పెట్టారు. మార్కెట్‌లో ఒక్క క్యాలీఫ్లవర్ రూ.40 నుంచి రూ.50 వరకు ధర పలకగా.. ఆయన మాత్రం రూ.5, రూ.10కే విక్రయించాడు. దీంతో పెద్దఎత్తున ప్రజలు ట్రాక్టర్‌ను చుట్టుముట్టి కొనుగోలు చేశారు.

- న్యూస్‌టుడే, మదనపల్లె విద్య

బసినికొండ వద్ద ట్రాక్టర్‌లో తీసుకొచ్చిన క్యాలీఫ్లవర్లు కొనుగోలు చేస్తున్న ప్రజలు

WANTED
TEACHERS & PRO's
* Principal
* High School
* Primary
* Pre-Primary
PG/Degree + B.Ed. with 3 to 5 years Experience and Good Communication Skills
* Music and Dance Masters
* Hostel Wardens Male Only
* Security Guards
PRO's For Admissions (Volunteers Preferred Good Amount Given)
Contact: 7989434503

ఇక చరవాణిలోనే ఆధార్‌లో మార్పులు.. చేర్పులు

ముకోసం

కలకడ, న్యూస్‌టుడే: సాంకేతికను అందిపుచ్చుకుంటే ఆధార్ కార్డు డౌన్‌లోడ్, వివరాల మార్పులు, చేర్పుల కోసం ఆధార్ కేంద్రాలు, నెట్ కేంద్రాల చుట్టూ తిరిగి వ్యయప్రయాసలకు గురికావాల్సిన అవసరం ఉండదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన ఆధార్ యాప్ మీ చరవాణిలో ఉంటే చాలు. చిటికెలో పనులన్నీ జరిగిపోతాయి. మీరే సొంతంగా ఆధార్ సేవలు పొందొచ్చు. యాప్ తెరవగానే మీ ఆధార్ కార్డు స్పష్టంగా కనిపిస్తుంది. డౌన్‌లోడ్ చేసుకున్న కార్డును మీకు కావాల్సిన వారికి క్షణాల్లో పంపించొచ్చు.

సర్వీసులు..

సర్వీస్ పేజీ తెరవగానే చరవాణి నంబరు అప్‌డేట్, అడ్రస్ అప్‌డేట్ ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిని ఎంపిక చేసుకుని చరవాణి, అడ్రస్ మార్పులు, చేర్పులకు ముఖ ఆధారిత నిర్ధారణ ద్వారా పూర్తి చేసుకోవచ్చు. ఇదే యాప్‌లో కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు నవీకరించుకోవచ్చు.

ఇలా చేయండి..

గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ఆధార్ అని టైప్ చేయగానే యాప్ కనిపిస్తోంది. డౌన్‌లోడ్ పూర్తి కాగానే ఓపెన్ అవుతుంది. మీ ఆధార్ సంఖ్యను నమోదు చేసి, ఓటీపీ, ముఖ నిర్ధారణ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలి. ఇది పూర్తికాగానే యాప్ భద్రత దృష్ట్యా ఆరు సంఖ్యలతో కూడిన పిన్ నంబరు సెట్ చేసుకోవాలి. అనంతరం ఫొటోతో కూడిన ఆధార్ కార్డు కనిపిస్తుంది. కార్డు కింద డౌన్‌లోడ్, షేర్, బయోమెట్రిక్ లాక్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. వీటి ద్వారా కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దాన్ని ఇతరులకు పంపించొచ్చు.

పాత జిల్లాలకు మాత్రమే ఎలక్ట్రిక్ బస్సులు

బస్టాండులో పనులు పరిశీలిస్తున్న డీపీటీవో రాము, డీఎం రోషన్

పీలేరు, న్యూస్‌టుడే: పాత జిల్లా కేంద్రాల్లో ఉన్న డిపోలకు మాత్రమే ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయని అన్నమయ్య, చిత్తూరు జిల్లాల ప్రజారవాణా అధికారి పి.రాము తెలిపారు. పీలేరు ఆర్టీసీ బస్టాండులో రూ.52.5 లక్షలతో జరుగుతున్న మరుగుదొడ్లు, మురుగు కాలువ పనులను డీఎం రోషన్‌తో కలిసి శనివారం పరిశీలించారు. డీపీటీవో రాము మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ బస్సులు తొలివిడతలో తిరుపతి, కడప, నెల్లూరు, అనంతపురం డిపోలకు వస్తాయన్నారు. స్త్రీశక్తి పథకంతో ప్రస్తుతం ఉన్న బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరగడంతో మార్గమధ్యలో ఎక్కడా నిలవకుండా రోజూ మెకానిక్‌లు తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని పీలేరు డిపోలో మాత్రమే 15 ఎకరాల స్థలం ఉండటంతో ప్రైవేటు వ్యక్తులు వ్యాపారాల నిర్వహణకు దీర్ఘకాలిక పద్ధతిలో అద్దెకు ఇచ్చే విషయం పరిశీలిస్తున్నట్లు చెప్పారు. వాల్మీకిపురం బస్టాండులో కొత్తగా మరుగుదొడ్లు నిర్మించామని, మదనపల్లె డిపోలో రూ.26 లక్షలతో మరుగుదొడ్ల ఆధునికీకరణకు ప్రతిపాదనలు పంపించామన్నారు.

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

ఆర్య వైశ్య కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు ఆర్య వైశ్య కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', ఆర్య వైశ్య కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (1 మార్చి 2026, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
91543 66099
91547 72006
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

● ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు.

విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకోండి

మాట్లాడుతున్న నటి భాగ్యశ్రీ బోర్సే

పుత్తూరు, న్యూస్‌టుడే: విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని నటి భాగ్యశ్రీ బోర్సే పేర్కొన్నారు. పుత్తూరులోని ఎస్వీపీసెట్‌లో శనివారం జరిగిన సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు. నేడు ఏఐ టెక్నాలజీ ఎంతో అడ్వాన్స్‌గా ఉందన్నారు. ఏపీలో ఇంజినీరింగ్ విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయన్నారు. కళాశాల ఛైర్మన్ రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ తమ కళాశాలలో చదివిన 45 వేల మందికి పైగా విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. ● ఆకట్టుకున్న కళాంజలి ఫ్యాషన్ షో.. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో కళాంజలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాషన్ షో అలరించింది. విద్యార్థులు కళాంజలి దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ యువతలో ఉత్సాహం నింపింది.

రామోజీ ఫిల్మ్‌సిటీలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు

ఈ నెల 31 వరకు అవకాశం

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: రంగమేదైనా తమకు సాటి లేదని మహిళామణులు చాటిచెబుతున్నారు. వారి స్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకొనే వేళ రామోజీ ఫిల్మ్‌సిటీ మార్చి నెలను అతివలకు అంకితం చేస్తూ మాసోత్సవాలను నిర్వహిస్తోంది. నేటి నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక ఆఫర్లతో మహిళలు ఫిల్మ్‌సిటీని సందర్శించేందుకు వీలు కల్పించింది. వివిధ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని వయసుల మహిళలు సినీ ప్రపంచంలో వినోదం, విహారం, సినిమాటిక్ వైభవాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. రామోజీ స్టూడియో టూర్‌లో అద్వితీయ సినిమా సెట్ల వీక్షణం, లైవ్ షోలు, రైడ్స్, సాహసాల నెలవు సాహస్ సందర్శన, అలరించే పక్షుల పార్కు, సీతాకోకచిలుకల గార్డెన్, మోషన్ క్యాప్చర్, వర్చువల్ షూట్, మాయాలోక్ ఇలా ఎన్నో ఆకర్షణలను తిలకించవచ్చు.

సద్వినియోగం చేసుకోండి..

రామోజీ ఫిల్మ్‌సిటీ మహిళా దినోత్సవ ఆఫర్‌లో భాగంగా అన్ని వయసుల మహిళలకు ఒకరికి రూ.1111 + జీఎస్టీ, కనీసం 11 మంది బృందంగా వస్తే ఒక్కొక్కరికి రూ.999 + జీఎస్టీతో ప్రవేశ రుసుం ఉంటుంది. బృందాలుగా వచ్చి వేడుకలు మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి ఇదే మంచి తరుణం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళా మాసోత్సవాల్లో పాల్గొని మరిచిపోలేని మధురానుభూతి పొందండి.

మరిన్ని వివరాలకు..
www.ramojifilmcity.comలో లాగిన్ అవ్వండి. లేదా 76598 76598కు కాల్ చేయండి.

మాట్లాడుతున్న తెదేపా బీసీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసీధర్, నాయుడు

కార్యకర్తలను విచారించి ఇన్‌ఛార్జిని నియమించండి

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: తంబళ్లపల్లె నియోజకవర్గంలో కార్యకర్తలను విచారించి వారి అభీష్టం మేరకు ఇన్‌ఛార్జిని నియమించాలని తెదేపా రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు తులసీధర్‌నాయుడు అన్నారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన తెదేపా కార్యకర్తలతో కలిసి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన కేడర్‌ను గుర్తించకుండా నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ ఓటమికి పరోక్షంగా కారకులైన వారి మాటలు విని శంకర్‌యాదవ్‌కు బాధ్యతలు అప్పగించడం సమంజసం కాదన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే నాయకుడిని కాక లాబీయింగ్‌లకు తలొగ్గి నియామకం చేపడితే భవిష్యత్‌లో పార్టీ భారీ మూల్యం చెల్లిస్తుందన్నారు. శంకర్ నియామకాన్ని పునరాలోచించాలని కోరుతూ పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్, తెదేపా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు ప్రసాద్‌బాబుకు విజ్ఞప్తి చేశారు. నాయకులు రామాంజులు, నాగేశ్వర్‌రెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి, శివారెడ్డి, రాజారెడ్డి, శివరాం, ఆదిరెడ్డి, దుర్గాప్రసాద్‌రెడ్డి, రేపన బాబు పాల్గొన్నారు.

2 నుంచి 15 కిలోల చిన్న క్రేట్‌లతో వ్యాపారాలు

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: ఈ నెల 2 నుంచి టమాటా మార్కెట్‌లో 15 కిలోల చిన్న క్రేట్‌లతో వ్యాపారాలు నిర్వహించేలా నిబంధనలు అమలు చేయనున్నామని వ్యవసాయ మార్కెట్‌యార్డు కార్యదర్శి జగదీష్ పేర్కొన్నారు. శనివారం యార్డులో మండీ యజమానులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మార్కెటింగ్ శాఖ జేడీ ఆదేశాల మేరకు ఈ నెల 2 నుంచి చిన్న క్రేట్లలో టమాటాను వేలం ద్వారా వ్యాపారం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జాక్‌పాట్ విధానాన్ని రద్దు చేశామని, దీనికి విరుద్ధంగా వ్యాపారాలు సాగిస్తే వారిపై చర్యలు తప్పవన్నారు. సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే వారి ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. దీనిపై ఇప్పటికే మదనపల్లె యార్డు పరిధిలోని గ్రామాల్లో కరపత్రాల పంపిణీ, ఆటోల ద్వారా రైతులకు అవగాహన కల్పించామన్నారు. జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో అమలు చేయాలని మండీ వ్యాపారులు.. అధికారులను కోరారు. కొన్ని మార్కెట్‌ల పరిధిలో దీనిపై రైతుల్లో అవగాహన కల్పించలేదన్నారు. మార్కెట్‌యార్డు సహాయ కార్యదర్శి అభిలాష్, సిబ్బంది, మండీ వ్యాపారులు, ట్రేడ్ లైసెన్సుదారులు పాల్గొన్నారు.

విద్యార్థులు సైన్స్‌పై మక్కువ పెంచుకోవాలి: డీఈవో

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: విద్యార్థులు సైన్స్‌పై మక్కువ పెంచుకుని భావి శాస్త్రవేత్తలు కావాలని డీఈవో సుబ్రహ్మణ్యం, సమగ్ర శిక్షా ఏపీసీ అనురాధ అన్నారు. శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మదనపల్లె పట్టణంలోని బాలాజీనగర్(తెలుగు) ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ దినోత్సవానికి వారు ముఖ్యఅతిథులుగా విచ్చేసి విద్యార్థులు చేసిన ప్రాజెక్టులు పరిశీలించి అభినందించారు. వారు మాట్లాడుతూ రామన్ ప్రభావాన్ని కనుగొన్న మహానుభావుడు సీవీ రామన్ స్మరించుకుంటూ విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించుకోవాలన్నారు. వివరణాత్మకంగా ఆలోచించి దైనందిత జీవితంలో సైన్స్‌ను భాగస్వామ్యం చేసుకోవాలని కోరారు. సీఎంవో కరుణాకర్, ఎంఈవోలు ప్రభాకర్‌రెడ్డి, రాజగోపాల్, ప్రధానోపాధ్యాయులు భాగ్యమ్మ, శ్రీదేవి, ఉపాధ్యాయులు హర్షవర్ధన్‌రెడ్డి, మధుసూదన్, శైలజ, జనార్దన్‌నాయుడు, మల్లయ్య, విశ్వప్రసాద్ పాల్గొన్నారు.

సైన్స్ ప్రాజెక్టులు పరిశీలిస్తున్న డీఈవో సుబ్రహ్మణ్యం, సమగ్ర శిక్షా ఏపీసీ అనురాధ, ఎంఈఓలు, ఉపాధ్యాయులు

నేరస్థుడి ఇంట్లో తనిఖీలు

పోలీసుల అదుపులో నేరస్థుడు నసీర్

రాయచోటి, న్యూస్‌టుడే: రాయచోటి పట్టణం కొత్తపల్లిలో నక్కిన కర్ణాటక మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు నసీర్ యూసఫ్‌ను శనివారం సాయంత్రం కర్ణాటక పోలీసులు పటిష్ఠ బందోబస్తు మధ్య కోర్టు అనుమతితో రాయచోటి తీసుకొచ్చారు. కొత్తపల్లిలోని ఇంట్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. నసీర్‌కు రాయచోటిలో ఎవరు స్థావరం కల్పించారు.. ఎవరెవరితో పరిచయాలున్నాయి.. 26 కేసుల్లో నిందితుడు, జీవిత ఖైదు శిక్ష నుంచి తప్పించుకొని పారిపోయిన వ్యక్తికి పాస్‌పోర్టులు ఎవరు తయారు చేశారనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. నసీర్‌తో పాటు సన్నిహితుడు ఇతర దేశాల్లో ఉన్నట్లు గుర్తించారు.

ఆస్తులపై ఆరా.. సుమారు 15 ఏళ్లుగా కర్ణాటక పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న నసీర్ పోలీసుల చేతికి ఇటీవల చిక్కాడు. ఆయనకు రాయచోటి ప్రాంతంలో పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నివాసాలతో పాటు ఇళ్ల స్థలాలపై ఆరా తీస్తున్నారు. పత్రాలు, బ్యాంకు ఖాతాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఎన్‌సీసీ అధికారికి జాతీయ స్థాయి అవార్డు

అవార్డు అందుకుంటున్న గిరిధర్ నాయక్

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: సీటీఎం జడ్పీ ఉన్నత పాఠశాల ఎన్‌సీసీ అధికారి గిరిధర్ నాయక్‌కు జాతీయ స్థాయి ఎన్‌సీసీ అవార్డు లభించింది. గత 16 ఏళ్లుగా ఎన్‌సీసీ అధికారిగా ఉత్తమ సేవలు అందించినందుకు ఎన్‌సీసీ డైరెక్టర్ జనరల్ సందర్భంగా ఢిల్లీలోని ఎన్‌సీసీ విభాగం కమాండేషన్ కార్డు అవార్డు విత్ బ్యాడ్జిను ప్రకటించారు. ఈ అవార్డును శనివారం చిత్తూరులోని 35వ ఆంధ్రా బెటాలియన్ కార్యాలయంలో కమాండింగ్ అధికారి కల్నల్ ఎ.వి.వినోద్ నుంచి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, [illegible] ఉపాధ్యక్షుడు పవన్ మహమ్మద్‌ఖాన్, ఎస్టీయూ జిల్లా నాయకులు శివారెడ్డి, పోకల మధుసూదన్, ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, ఉపాధ్యాయులు అభినందించారు.

షార్ట్ టెండరు ప్రకటన

Rc.No.34132/SSA-AMI/3/2026-SA(E)-SSA-ANM **Dated : 28-02-2026**

అన్నమయ్య జిల్లాలోని 29+10=39 PMSHRI పాఠశాలల్లో డిజిటల్ ఎడ్యుకేషన్ క్రింద (Personalized Adaptive Learning-PAL) అన్నమయ్య జిల్లాలోని PMSHRI పాఠశాలల్లో డిజిటల్ ఎడ్యుకేషన్ ఐటమ్స్, ఫర్నిచర్ సరఫరా చేయుటకు గాను సీల్డ్ టెండర్లు కోరబడుచున్నవి. టెండర్ ఫారం కొరకు రూ.2000/-లు D.D. రూపంలో APC, Samagra Shiksha, Annamayya District పేరుపై తీసి APC, Samagra Shiksha, Annamayya Dt. ZPHS, Madanapalli కార్యాలయము నందు టెండర్ ఫారం పొందగలరు. టెండర్ ఫారములు తేది 02.03.2026 నుండి 06.03.2026 తేదీ వరకు [illegible] 06.03.2026 తేదీ సాయంత్రం 5.00 గంటల లోపు కార్యాలయము నందు ఉంచబడిన టెండర్ బాక్సు నందు వేయవలెను. నిర్ణీత సమయానికి అందజేయబడని దరఖాస్తులు స్వీకరించబడవు. తదుపరి సీల్డ్ టెండర్లను 07.03.2026వ తేదీన ఉదయం 11.00 గంటలకు జాయింట్ కలెక్టర్, అన్నమయ్య వారి సమక్షంలో తెరచి ఖరారు చేయబడును. ఎట్టి కారణములు చూపకుండానే సదరు టెండర్లను పొడిగించుటకు గాని, రద్దు చేయుటకు గాని, వాయిదా వేయుటకు గాని జిల్లా కొనుగోలు కమిటీ వారికి పూర్తి అధికారము కలదు. ఇతర విషయములకై అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, సమగ్ర శిక్ష, మదనపల్లి వారి కార్యాలయము నందు సంప్రదించగలరు.

సం/- జాయింట్ కలెక్టర్ మరియు ఛైర్మన్, జిల్లా కొనుగోలు కమిటీ, అన్నమయ్య జిల్లా వారి తరపున

జీవితంపై విరక్తితో యువకుడి ఆత్మహత్య

రాము (పాత చిత్రం)

ములకలచెరువు, న్యూస్‌టుడే: దేవుళచెరువుకు చెందిన రాము(27) తన తల్లి రమణమ్మ, భార్య, పిల్లలతో కలిసి బెంగళూరులో ఉండేవాడు. అక్కడ కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రాము కుటుంబంలో తరచూ గొడవలు చోటుచేసుకునేవని, భార్య రెడ్డెమ్మతో గొడవలు జరిగిన సమయంలో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయేది. ఆపై పెద్ద మనుషులు రాజీ చేసేవారు. ఆరు నెలల క్రితం గొడవ జరిగి.. రెడ్డెమ్మ పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఎంత పిలిచినా ఆమె తిరిగి రాలేదు. దీంతో అతడు.. తన తల్లితో అప్పుడప్పుడు జీవితంపై విరక్తి వస్తోందని చెప్పేవాడు. శుక్రవారం రాత్రి గ్రామ సమీప పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

నకిలీ పత్రాలతో భూమి రిజిస్టర్ చేశారు

సబ్ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేసిన బాధితులు

బి.కొత్తకోట, న్యూస్‌టుడే: నకిలీ పత్రాలతో తమ భూమిని అధికారులు ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారని బి.కొత్తకోట మండలం నాయనిబావికి చెందిన రైతులు ఎం.రాజారెడ్డి, డి.కృష్ణారెడ్డి, మాదవరెడ్డి, రవి ఆరోపించారు. శనివారం స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తూ తమ గ్రామానికి చెందిన కొందరు నకిలీ పత్రాలను సృష్టించి రెవెన్యూ శాఖ సహకారంతో మూడు సర్వే నంబర్లలో మాడెకరాల భూమిని ఆన్‌లైన్ చేశారని తెలిపారు. అనంతరం ఈ భూమిని ఇతరులకు విక్రయం చేసినట్లు రిజిస్టర్ చేశారని, దీనిపై విచారణ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఇదే విషయంపై స్థానిక పోలీసులకు రైతులు ఫిర్యాదు చేశారు.

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

EICHER TIPPERS FLEET for Sale Pro 6028T (500 CFT) 8 Nos & Pro 2055T (100 CFT) 6 Nos Good Condition. Ph: 97046 99042.

BUSINESS SERVICES

BUSINESS OFFER

బుక్ డిస్ట్రిబ్యూటర్స్ కొరకు మీ ప్రాంతములో ప్రైవేట్ స్కూల్స్ పరిచయం ఉండి అనుభవమున్న వారికి ప్రాధాన్యత. ఉమా పబ్లిషర్స్, గుంటూరు @ 98493 70729.

స్త్రీ/పు 2,50,000 పెట్టుబడితో మీ ఆఫీసు/ ఇంటివద్దే Dr.Tea/ Dr.Coffee/ Dr.Cool Drink యొక్క ఫ్రాంచైజీ నిర్వహిస్తూ, ప్రతినెల 25,000/- ఫిక్స్‌డ్ అలవెన్సు + అన్‌లిమిటెడ్ వీక్లీ ఆదాయం కలదు. © 78420 02046/ 63095 72064

BUILDING CONSTRUCTION

TDR
AP & TELANGANA
BONDS
BUY & SALE
KAMESH
92 92 15 15 15

FINANCIAL SERVICES

Please Contact For Personal Loans/ Home Loans Contact: © 94409 86052/ 86869 39363.

నో సిబిల్, నో EMI మార్టిగేజీ లోన్స్, ఫస్ట్ & సెకండ్ మార్టిగేజీ లోన్స్ కూడా ఇప్పించబడును. Kapil Ph: 70136 98363.

WANTED

We Need Finance/ loan for apartment project in tirupati work in progress Rs. 20 to 50 Lakhs. © 99630 29295

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

PEOPLE CARE

OLD AGE HOME

శివకేశవ హోమ్‌కేర్ సర్వీసెస్ ఇంటిపని, వంటపని, బేబీకేర్, మంచాన వున్న వృద్ధులకు 24 గం|| మీ ఇంటి వద్దనే ఉండి సేవచేయుటకు పంపించబడును. విజయవాడ. © 9676038666

REAL ESTATE

GENERAL

గుంటూరు సిటీలో, గోరంట్ల, లాం, JKC రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచిన వారు సంప్ర: 9399955545.

శ్రీకాళహస్తికి అతి దగ్గరలో 50 అం: ఓపెన్ ప్లాట్ 1750000 రూ|| మాత్రమే. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు 3900000 రూ|| మాత్రమే. మా నూతన స్మార్ట్ టౌన్‌షిప్‌లో మీ ఇంటిని సొంతం చేసుకోండి. Ph: 95027 76981.

తిరుపతి మరియు పరిసర ప్రాంతాల్లో ఇల్లు (లేదా) 25 అంకణాల స్థలం అమ్మదలిస్తే ఫోన్: 83745 37474.

FLAT FOR SALE

GENERAL

NEW EAST 4TH FLOOR/ West 1st Floor 3BHK Flats 1450 Sft SALE at Hathiramji Colony, Near Annamaiah Circle, TPTY. 98852 75099.

Premium flats for sale sree sai nandana Apts Upparpalli check post tirupati. contact: 91103 28149

తిరుపతి గ్రీన్‌లైన్ హోటల్‌కి ఆనుకొని మాస్టర్ ప్లాన్ 80 feet రోడ్డుకు AB AAVAS Phoenix Tower Smart Homesలో 2 BHK, 3 BHK Flats సేల్స్‌కు కలవు. RERA Project. 9505502346.

FLAT FOR SALE
AMARAVATHI RESIDENCY, Mangalam, Near to RTO Office, Tirupati. # 504, North facing, Super Buildup Area 1527 Sqft, 2 Bed Room, 3 Bath Room, Pooja Room, Open Kitchen with Dining and Car Parking. Fully Interior Wood Work & Ready to Occupy.
Con: 86390 65804 / 98851 63239.

LAND FOR SALE

GENERAL

Commercial Land for Sale. Opp. Vijayawada Airport Adjacent to NH-16. 93.5 Cents Land Interested Parties. © 9908721049.

సూరప్పగూడెం, భీమడోలు, ఏలూరు జిల్లా - 15 ఎకరాల కొబ్బరి తోట, 2 బోర్లు, డ్రిప్, NH-16 కి దగ్గరలో, ప్లాట్స్ /రియల్ ఎస్టేట్‌కి అనుకూలం. సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్: 9704322999, 7337228262.

తిరుపతి టు మదనపల్లి NHకు 12KM దూరంలో, తిరుపతి నుండి 50 కిలోమీటర్ల దూరంలో 22 ఎకరాల మ్యాంగో తోట అమ్మబడును. © 6304911165.

PLOT FOR SALE

GENERAL

TUDA APPROVED, 200 Ank" @ 20,000/- East, West Two Side 40 Road with Compound Wall @ Bore Well, Near Taduku, Puttur. 98492 84874.

పలమనేరు- సాయిగార్డెన్ సిటీలో 2 ప్లాట్లు (116-117) ఒక్కొక్కటి (30'x40') అమ్మబడును. Contact: 99669 16004.

8 KMS From TAJ Hotel (Tirupati Town), Residential Plots for Immediate SALE. Contact: 097903 48192.

చంద్రగిరి వద్ద, బెంగుళూరు హైవేపై గల నారాయణ కాలేజీ సమీపంలో తుడా అప్రూవల్ కల్గిన 90 అం||ల నార్త్-ఈస్ట్ కార్నర్ ప్లాటు అమ్మకం. © 91548 41821.

తిరుపతి రామచంద్రాపురం దగ్గర పోలీస్‌స్టేషన్ పక్కన నడవలూరు, మిట్టూరు రోడ్డునందు కొ: 52.4 x 65.7 = 95.63 అం: మొత్తం నార్త్ ఫేసింగ్ © 93900 80854.

వికృతమాల బృందావనం గార్డెన్స్ వెంచర్ ప్లాట్ నెం: 266, 36X60=60 అం||ల పడమర ముఖం ప్లాట్ అమ్మబడును © 9573307533, 09677225585.

యం.జి. బ్రదర్స్ వారి శాంతినగర్, మాచానీ గార్డెన్స్ స్వర్ణముఖి నగర్ మరియు నంది గార్డెన్స్ -1 (పెనుమల్లం) వెంచర్ల నందు ప్లాట్లు కలవు. సెల్: 98496 15768.

నెల్లూరు సిటీలో ప్రతిష్ఠాత్మకమైన మదర్ల్యాండ్ డెవలపర్స్ వారి లే అవుట్స్‌లో నుడా అప్రూవ్డ్, బ్యాంకు లోన్ సదుపాయంతో అతి తక్కువ ధరలలో ప్లాట్స్. © 90590 54095

తిరుపతి IIT దగ్గర దుర్గిపేరి నందు 25x40 కొలతలతో West ఫేసింగ్ ప్లాట్ కలదు. కేవలం 4,20,000/- మాత్రమే. © 80997 85333.

చిత్తూరు - దుర్గానగర్ గ్రీమ్స్‌పేట నందు 40x60 = 2400 Sqft ఎన్టీఆర్ కాలనీ తానా హెరిటేజ్ పార్లర్ దగ్గర NHకి 20x100 = 2000 Sqft అమ్మకానికి కలదు. Ph:7708694477.

గవర్నమెంట్ ఆమోదం పొందిన స్థలము మరియు ఇండిపెండెంట్ హౌస్ బంగారుపేట వెంకటగిరి మోడల్ హౌస్ సిద్ధంగా ఉన్నది © 98480 43689.

నేషనల్ హైవేలకి ఆనుకొని తిరుపతిలో ప్లాట్‌లు చూస్తున్నారా? అయితే ఫైనల్ అప్రూవ్డ్ కలిగిన ప్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ ఓనర్ © 95027 74175/ 79959 92114.

తిరుపతి - R.C.పురం MPDO ఆఫీస్‌కు దగ్గరలో, Propose తుడా మాస్టర్‌ప్లాన్ రోడ్డుకు సమీపంలో, ప్రైమ్ లొకేషన్‌లో 78x92=200 అం|| (అం|| 1,10,000), 41X53=60 అం|| (అం|| 70 వేలు) అమ్మబడును. నో బ్రోకర్స్ © 79898 79230.

తిరుపతి- తనపల్లి తాజ్ హోటల్ వెనుక టెలికాం ఇంజనీరింగ్ సొసైటీ P.No:45 సౌత్ మరియు వెస్ట్ రోడ్డుకు 150 Square Yards తుడా అప్రూవల్, క్లియర్ టైటిల్ డీడ్ ప్లాట్ అమ్మబడును © 98495 95987.

తిరుపతి తుడా అప్రూవల్ ప్లాట్స్ Go's, చెర్లోపల్లి, SBI కాలనీ, పెరుమాళ్ళపల్లి, పద్మావతి గార్డెన్స్, వకుళామాత ఏరియా ప్రాంతాలలో ప్లాట్లు అమ్మబడును © 92471 52500

LEASE

GENERAL

New Construction 22 రూమ్స్‌ను లీజుకి ఇవ్వబడును. నియర్ లీలామహల్ సర్కిల్, తిరుమల కేఫ్ ప్రక్కన, తిరుపతి. © 90142 26257.

LEASE/ RENT

GENERAL

LEASE/RENT
తిరుపతి -మదనపల్లె నేషనల్ హైవే సర్వీసు రోడ్డులో **వాల్మీకిపురం** శివాలయం దగ్గర రోడ్డుకు ఆనుకుని ఇరువైపులా **2 ఎకరముల భూమి** హోటల్, డాబాలకు ఇతర వాణిజ్య సముదాయాలకు లీజుకు ఇవ్వబడును.
Contact
98486 26412

Semi-permanent shed with partly open & partly sheet roofing. Size (161'x71')- 330 Ankanas. Water & Power Supply Available at Karakambadi Cont: 80745 85465.

చిత్తూరు, ఇండస్ట్రియల్ ఎస్టేట్, 3వ వీధిలో జి.డి.నాయుడు షెడ్ నెంబరు D3, 40X120 (4,800 చ.అ.) 20 అ.గుల మోడరన్ షెడ్‌తో బాడుగకు ఇవ్వబడును © 63054 44626

WANTED

GENERAL

తిరుపతిలో 3 BHK ఇండివిడ్యువల్ హౌస్ లేదా అపార్ట్‌మెంట్ ఫ్లాట్ అన్ని వసతులు గలది కావలెను. Con: 9393601489.

భూమి కావలెను: ముళ్ళపూడి & పాడిపేట గ్రామంలో వ్యవసాయ భూమి (పట్టా) 1 ఎకరా వ్యవసాయ నిమిత్తం కావలెను. అమ్మదలచినవారు 94414 50730.

TO LET

Fully Furnished 3BHK East Face 4th Floor Sri Krishna Enclave Opp Keerthi Neuro Hospital Mangalam Road, Tirupati © 98488 19135.

తిరుపతి కోటకొమ్మల వీధి, నియర్ శ్రీదేవి కాంప్లెక్స్, తిలక్‌రోడ్డు 15x38 భవనము షాపు, ఆఫీసులకు అద్దెకు ఇవ్వబడును. సంప్ర 98850 59733, 94409 34524.

JOBS

WANTED
A leading Construction company required
SITE ENGINEERS, SITE SUPERVISORS
Qualification: Diploma / B.Tech.,(Civil)
2 - 5 years Experience to Work in Irrigation Projects in and around Tirupati
-: CONTACT :-
9100505850

EXP. FEMALE Tele Caller, Salary: 10K - 15K + Bonus Q: Above Inter, Follow-up calls only. Leelamahal, TPT © 98486 25575.

WANTED MARKETING Managers and PRO's. Samsidh Camford School, Attractive Salary+ Incentives, CTR. © 90715 55186/ 99023 65703.

Wanted Female Telecallers Q: Degree/ B.Tech/ Any PG. Location Tirupati Salary 15000 to 20000. Exp/ Fresher. ©: 99940 91579, 99409 19959

Wanted Female Hostel Incharges Qualification any Degree. Age limit: 25 to 45 years. Salary upto: 15000/- Working Location: Master Minds College, Tirupati. Contact: 73822 59722.

We are Hiring 1.Charted Accountant (Male/Female) 2.Office Asst. Executive (Female). Experience: Preferred, Salary: Depend on Experience, Location: TPT, Email: gurappaparameswara@gmail.com © 81234 59658.

Wanted Operators. Qul: Diploma Civil/ Inter/ Degree. Pass/Fail for DGPS Survey works at Tirupathi Dist 73965 74652, 70322 81628.

Experienced Ansthesia Doctor 2 Nos, Duty Doctors Full Time 2 Nos, Exp. ICCU Staff Nurse 4 Nos, OT Nurse Required for Vishnu Sree Hospital, Karakambadi Road, Sriram Nagar, TPT. © 95028 55357.

కపిల్ చిట్స్ (కోస్తా) ప్రై లిమిటెడ్ తిరుపతి లీగల్‌సెల్ సులూరుపేటలో పనిచేయుటకు కలెక్షన్ మేనేజర్స్, అసిస్టెంట్స్ కావలెను. © 98854 75473/ 97059 09497.

గాయత్రి హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలు చేయుటకు Exp. స్త్రీ/ నర్సులు/ పురుషులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- వరకు ఇవ్వబడును © 75691 03916.

తిరుపతిలో సొసైటీ నందు పనిచేయుటకు రికవరీ ఆఫీసర్స్ (M) కావలెను. జీతం 20K అయోధ్య సొసైటీ. Con: 78427 30185.

TEAM LEADERSగా చిత్తూరు, తిరుపతి ఏరియాలలో On Role/ Off Roleలో M/F కావలెను. PF+జీతం. Q: డిగ్రీ/ MBA, MCA © 94403 51657.

బిఫార్మసీ సర్టిఫికేట్ ఉండి మెడికల్ షాపు నందు ఇవ్వడానికి & పనిచేయడానికి ఇంట్రస్టు ఉన్నవారు వెంటనే సంప్రదించండి. © 91004 16121, 76708 86602.

తిరుపతిలో ప్రముఖ హోటల్‌లో పనిచేయుటకు మేనేజర్ కావలెను. మంచి జీతం + అలవెన్సు Q: ఇంటర్. Contact: 95025 61265.

నిత్యవసర వస్తువులు షాపింగ్‌తో Work From Home ద్వారా ఆదాయం సంపాదించే అవకాశం (M/F) పెట్టుబడి లేదు. © 91105 73365, 94946 04315

తిరుపతిలోని పెట్రోల్ బంక్ నందు పనిచేయుటకు పంప్ బాయ్స్ కావలెను. జీతం: 13 వేల + ఇన్సెంటివ్ బోనస్ & హెవీ వెహికల్ డ్రైవర్ కావలెను © 74166 93333.

అంజన్న హోమ్‌కేర్ పెద్దవారికి సేవలు చేయుటకు Exp. స్త్రీ/ పు నర్సులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- వరకు. హైదర్ 99665 68882/ 99634 89661.

ఫీల్డ్ మేనేజర్స్ Gold [illegible] తెలంగాణ [illegible] శ్రీస్టార్ [illegible] ఏజ్: 22 to 35, [illegible] 62810 37879/ 90353 37879

Elica గ్యాస్ స్టవ్ చిమ్నీ కంపెనీ నందు పనిచేయుటకు సేల్స్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కావలెను. అనుభవమున్న వారికి ప్రాధాన్యత. Cont: 72888 88188

తిరుపతి పరిసర ప్రాంతాలలో పనిచేయుటకు బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ కావలెను. జీతం: 25000+ (పెట్రోల్ అలవెన్స్+ ఇన్సెంటివ్స్) కలదు. © 99662 71155, 92467 88755.

ఏపీలో ప్రముఖ మద్యం పంపిణీ సంస్థకు జిల్లా వారీగా అనుభవజ్ఞులైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు అవసరం. వయసు: 30 [illegible], TA/DA తో జీతం: 40,000. సం: 92463 63624, jobsimfl@gmail.com

ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థకు 10th/ ఇంటర్/ డిగ్రీ చదివిన (M/F) [illegible] ఎగ్జిక్యూటివ్స్ కావలెను. [illegible] © 9391296125.

పీలేరు లాన్సర్స్ నందు పనిచేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ (పు) ఆర్హత: ఇంటర్ పాస్/ ఫెయిల్ [illegible] కావలెను. Cont: 9704520027

DRIVERS

క్రిటీ-బీజిల్ పనిచేయుటకు అనుభవం గల అంబులెన్స్ డ్రైవర్లు కావలెను. సంప్రదించండి ఫోన్: 8608373583.

HEALTH & CARE ఆరోగ్యమే మహాభాగ్యం

మనోహర యూరాలజీ & కిడ్నీ సెంటర్ ... 0877-2229244, 7659077770 ... Dr. K.HARSHA MBBS, MS, MCH(Urology) CONSULTANT UROLOGIST & ANDROLOGIST

సూర్య ... డా॥ ఎస్.సూర్యప్రకాష్ MBBS, DNB(Pulmonology), DTCD, FCCP ... 0877-2260567, 2229444, 9247779341

GYNAECOLOGY

ఇందిర హాస్పిటల్ ... 0877-2222606 7337556382

Dr. T.M.NAGESH, M.D., D.M. (Neuro), 24 Hrs. స్ట్రోక్ కేర్ సెంటర్ ... 0877-2231599, 2230331, 85005 15515.

డా॥ నిరంజన్ ... © 94944 03825.

CARDIOLOGY

వెంకటరమణ హార్ట్ & మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ... 0877-2258183, 9490109100

డా॥ గండికోట గురుప్రసాద్, M.D., ... © 80999 37392, 80999 37393.

డా॥ ఎస్.శివరాం, MD ... © 94411 74811.

NEURO

సుధాకర్ న్యూరో కేర్ ... డా॥ యమ్. సుధాకర్ రావు ... 0877-2250600 9246770603

రవి న్యూరో & ఎమర్జెన్సీ హాస్పిటల్ 24 గం॥ స్ట్రోక్ కేర్ సెంటర్ ... © 0877-2226668, 9394831151

DENTAL

మేఘన దంత వైద్యశాల ... INVISIBLE BRACES (INVISALIGN) ... డా॥ ఎం.మేఘనాథ్, MDS 0877-2248330 7893327036

PAEDIATRIC

శ్రీ విష్ణు చిల్డ్రన్స్ హాస్పిటల్ ... డా॥ కె.కిరణ్ ... 6303553359

B/W 5 లైన్ల ప్రకటన రూ. 500/- Colour 5 లైన్ల ప్రకటన రూ. 600/- మాత్రమే ... 80085 13290 ... B/W: రూ. 600 Colour: రూ. 800 ... 5% GST అదనం

CHEST PHYSICIAN

S.V. ఆల్లర్జీ & చెస్ట్ హాస్పిటల్ ... © 74161 10259.

HAIR CARE

సూర్య స్కిన్ & హెయిర్ క్లినిక్ ... © 96666 30626 ... Hair Loss, PRP, Skin Whitening, Pimple, Scar, Nail & Allergy Treatments.

SKIN

ప్రొ॥ డా॥ ... MD, DDVL ... 9618976619.

రాయచోటి
• రాయచోటి • పీలేరు

తరిగొండలో గజరాజుపై జనరేడు

గుర్రంకొండ, న్యూస్‌టుడే: తరిగొండ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారు పట్టువస్త్రాలు, ప్రత్యేకాభరణాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి గజరాజుపై జనరేడు పురవీధుల్లో విహరిస్తూ కనువిందు చేశారు. ఆదివారం కల్యాణం నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు. ● **నగరోత్సవం.. వాల్మీకిపురం:** స్థానిక మర్రిపాడు రోడ్డులో వేంకటేశ్వర, త్యాగరాజ, గణపతి విగ్రహాలను పుష్ప పల్లకిపై ఊరేగించారు.

దరఖాస్తుల ఆహ్వానం

గాలివీడు, న్యూస్‌టుడే: పేద విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈవో-1 పి. నాగరాజు తెలిపారు. స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో శనివారం మాట్లాడారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 10 లోపు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
రాయచోటి : 9703622242
పీలేరు : 8008574958
చిన్నమండెం: 9440170752

న్యూస్‌టుడే, పీలేరు: ? మదనపల్లె మార్గం విద్యుత్తు నియంత్రిక వద్ద వ్యర్థాలు పేరుకుపోయాయి. –వినోద్‌కుమార్ * పారిశుద్ధ్య పనివారిని పంపించి చెత్త నిల్వలు తొలగింపజేస్తాం. –బ్రహ్మానందరెడ్డి, కార్యదర్శి

న్యూస్‌టుడే, రాయచోటి పట్టణం, గ్రామీణం: ? మాసాపేటలోని వేంపల్లె రోడ్డు పక్కన చెత్త భారీగా పేరుకుపోయింది. సేకరణ జరగక పోవడంతో దుర్వాసన వస్తోంది. – అమీర్ * చెత్త తొలగింపజేస్తాం. – రవి కమిషనర్ ? పట్టణంలోని కె.రామాపురం వీధిలో చాలా ప్రాంతాల్లో పైపు లైన్ల లీకుల కారణంగా తాగు నీరు వృథా అవుతోంది. - గోవిందు ? మరమ్మతులు చేయిస్తాం. – విశ్వకీర్తి, ఏఈ

పించన్ల పంపిణీ

గుర్రంకొండ, న్యూస్‌టుడే: పించన్లు నూరు శాతం పంపిణీ చేయడానికి సిబ్బంది కృషి చేయాలని డీఆర్‌డీఏ నాగేశ్వరరావు ఆదేశించారు. శనివారం స్థానిక ఇందిరమ్మ కాలనీలో పించన్ల పంపిణీ తీరు పరిశీలించారు. వృద్ధులు, దివ్యాంగుల ఇంటికి వెళ్లి విధిగా పంపిణీ చేయాలని సిబ్బందికి చెప్పారు. మార్చి ఒకటో తేదీ ఆదివారం అయినందున.. ఫిబ్రవరి 28నే పంపిణీ చేశామన్నారు. తెదేపా మండల అధ్యక్షుడు జగదీష్‌కుమార్, ఉప ఎంపీడీవో శ్రీహరి, సిబ్బంది విశ్వనాథ్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

కనులపండువగా సీతారాముల కల్యాణం

తిరుచ్చిపై ఉత్సవ విగ్రహాలు

వాల్మీకిపురం, న్యూస్‌టుడే: తితిదే ఆధ్వర్యంలోని పట్టాభిరామాలయంలో పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని సీతారాముల కల్యాణం నిర్వహించారు. స్వామి, అమ్మవారిని మంగళ వాయిద్యాల నడుమ ఆస్థాన మండపంలో అధిరోహించారు. భక్తుల సమక్షంలో వైభవంగా కల్యాణం జరిగింది. సాయంత్రం తిరుచ్చిపై వాల్మీకి క్షేత్రంలో ఊరేగించారు.

మున్సిపల్ స్థలమే.. ఆక్రమించేయ్..

న్యూస్‌టుడే, రాయచోటి

• దర్గాగా అర్బన్ హెల్త్ సెంటర్ స్థలం చదును
• కబ్జా కోరల్లో రూ.కోట్ల విలువైన భూమి

రాయచోటి పురపాలక స్థాయి పెరగడంతో పట్టణం గత అయిదేళ్లుగా భారీగా విస్తరించింది. ప్రజావసరాల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రుల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలను అధికారులు గుర్తించి ఆయా శాఖలకు కేటాయించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో నేతల మధ్య విభేదాలు, వారికి అనుకూలమైన ప్రాంతాల్లో కార్యాలయాలు నిర్మించుకోవాలనే ఏకపక్ష నిర్ణయాలు అప్పట్లో అక్రమార్కులకు ఇవన్నీ వరంలా మారాయి. తొలుత కేటాయించిన స్థలాలను వదిలేసి మరో ప్రాంతంలో భవనాలు నిర్మించడంతో అవన్నీ ఖాళీగా మారాయి. వాటి పరిరక్షణకు అధికారులు చర్యలు చేపట్టలేదు. పట్టణ పరిధిలో ఎటు చూసినా అయిదు కిమీ మేర సెంటు స్థలం కొనుగోలు చేయాలన్నా రూ.లక్షకు పైబడి పలుకుతోంది. పట్టణ సమీపంలోని స్థలాలు కావడంతో వాటిని కాజేస్తున్నారు. పొరుగున ఉన్న పట్టా సర్వే నంబర్లు వేసి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకుని ప్రభుత్వ స్థలాలు కాజేస్తుండటం గమనార్హం.

అక్రమార్కులు చదును చేసిన మున్సిపల్ అర్బన్ హెల్త్ క్లినిక్ కోసం కేటాయించిన స్థలం

అర్బన్ హెల్త్ క్లినిక్ జాగాపై కన్నేసి..

రాయచోటి పురపాలక పరిధిలో ప్రభుత్వం నాలుగు అర్బన్ హెల్త్ క్లినిక్‌లు నిర్మించింది. తిరుపతినాయుడు కాలనీ, కె.రామాపురం, బండ్లపెంట, పీటీఎంపల్లె ప్రాంతాలలో ఈ ఆసుపత్రుల నిర్మాణానికి 2021లో ప్రభుత్వ స్థలాలు గుర్తించి పనులు ప్రారంభించారు. కె.రామాపురంలో నిర్మించాల్సిన అర్బన్ హెల్త్ సెంటర్‌కు రింగ్‌రోడ్డుకు పడమర వైపున ఉన్న సుమారు ఎకరా ప్రభుత్వ స్థలంలో రూ.80 లక్షలతో ఆసుపత్రి భవన నిర్మాణానికి నేతలు, అధికారులు శంకుస్థాపన చేశారు. వైకాపాలోని కొందరు నేతలు అప్పట్లో స్థానికంగా ఆ ప్రదేశంలో ఆసుపత్రి నిర్మించడాన్ని వ్యతిరేకించారు. దీంతో పనులు నిలిపేసి ఆ భవనాలను మదనపల్లె- కె.రామాపురం రోడ్డు మార్గంలోని కుంట స్థలంలో నిర్మించారు. అప్పటి నుంచి తొలుత శంకుస్థాపన చేసిన స్థలం ఖాళీగా ఉండిపోయింది. ఈ స్థలాన్ని ఇతర ప్రజా అవసరాలకు వినియోగిస్తారని అందరూ ఎదురు చూశారు. రూ.కోట్ల విలువైన స్థలానికి రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తులు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఆ స్థలాన్ని చదును చేసి ఆక్రమించారు. వైకాపా హయాంలో ఇష్టానుసారంగా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించేశారు.

ప్రభుత్వ స్థలం ఆక్రమిస్తే కఠిన చర్యలు..

ప్రభుత్వ స్థలాలు ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కె.రామాపురంలో అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ఎక్సైజ్ కార్యాలయ నిర్మాణానికి కేటాయించేందుకు గతంలోనే ప్రతిపాదించారు. ఆ స్థలాన్ని పరిశీలించి హద్దులు నిర్ణయిస్తాం. స్థలాలు కేటాయించిన శాఖలు వాటి పరిరక్షణ బాధ్యత తీసుకునేలా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆక్రమణకు గురవకుండా చర్యలు చేపడతాం.

-నరసింహకుమార్, తహసీల్దార్, రాయచోటి

దర్గాగా ఆక్రమణ..

పట్టణంలోని బండ్లపెంటలోని చావిడి స్థలం ఆక్రమణకు గురైంది. అక్కడ అర్బన్ హెల్త్ సెంటర్ భవనాలు నిర్మించే సమయంలో కొలతలు వేసి స్థలాన్ని పూర్తి స్థాయిలో అధికారులు స్వాధీనం చేసుకోవాల్సి ఉన్నా అలాంటి చర్యలు లేకుండానే ఉన్నంత స్థలంలోనే భవనాలు నిర్మించి ఆక్రమిత స్థలాలను వదిలేశారు. ప్రైవేట్ వ్యక్తులు స్థలాలను ఆక్రమించడం వాటికి పొజిషన్ సర్టిఫికెట్లు పొందుతూ రికార్డులు చక్కదిద్దుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తిరుపతి నాయుడు కాలనీలోని అర్బన్ హెల్త్ సెంటర్‌కు భవనాలు నిర్మించి వదిలేశారు. ప్రహరీ నిర్మించక పోవడంతో అక్కడ ఖాళీగా ఉన్న స్థలాలు ఆక్రమణకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని ఆక్రమణకు గురైన స్థలాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని పట్టణవాసులు పేర్కొంటున్నారు.

బోధనలో సహకరించేందుకు శిక్షణ

రాయచోటి, న్యూస్‌టుడే: బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించడానికే టీచ్ టూల్ శిక్షణ నిర్వహిస్తున్నట్లు డైట్ ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ ఎం.నరసింహారెడ్డి, లీడర్‌షిప్ ఫర్ ఈక్విటీ ప్రతినిధులు పి.సాయిరాం, నాగేంద్ర తెలిపారు. బోధన సాధనాల ఆధారంగా తరగతి గది పరిశీలన అంశంపై డైట్ అధ్యాపకులకు శనివారం శిక్షణ ప్రారంభించారు. పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఇఫ్తార్ విందులో పాల్గొన్న శ్రీకాంత్‌రెడ్డి

ఇఫ్తార్ పుణ్యకార్యం

చిన్నమండెం, న్యూస్‌టుడే: ఇఫ్తార్ పుణ్యకార్యమని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చాకిబండలో శనివారం నిర్వహించిన విందులో వైకాపా రాష్ట్ర కార్యదర్శి దేవనాథరెడ్డి, మండల కన్వీనర్ గోవర్ధన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.

ఈ మరుగుదొడ్లకు మోక్షమెన్నడో..?

సమీకృత సాంఘిక సంక్షేమ బాలుర వసతిగృహంలో మరుగుదొడ్లు అస్తవ్యస్తంగా మారాయి. పది మరుగుదొడ్లు ఉండగా.. అందులో ఐదు మరమ్మతులకు గురై విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల వసతిగృహాన్ని రూ.25 లక్షలతో ఆధునికీకరించారు. మరమ్మతులకు గురైన మరుగుదొడ్లను మాత్రం పట్టించుకోలేదు. ఈ విషయాన్ని వసతిగృహ ఇన్‌ఛార్జి వార్డెన్ హరి దృష్టికి తీసుకెళ్లగా.. ఇటీవల డీడీకి సమస్య వివరించామన్నారు. – న్యూస్‌టుడే, కలికిరి

పట్టు జారిందో.. అంతే..!

రాయచోటి బస్టాండు సమీపంలో ఉన్న బ్యానర్ ఫ్రేమ్ గాలికి అటూఇటూ ఊగుతూ వాహనదారులపై పడేలా ఉంది. ఇటీవల పట్టణంలో పలుచోట్ల ఇలా బ్యానర్లు ఏర్పాటు చేసి ఆపై అలాగే తొలగించకపోవడంతో వాటి ఫ్రేమ్‌లు ప్రమాదకరంగా మారాయి. ఇటుగా రాకపోకలు సాగించేవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు అవి మీదపడిపోతాయోనని భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు ఈ బ్యానర్ల విషయంలో నిబంధనల మేర చర్యలు తీసుకుని ప్రమాదాలు నివారించాలని స్థానికులు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, రాయచోటి

సారూ.. కాసింత పట్టించుకోరూ..!

స్టేట్ గెస్ట్‌హౌస్ సమీపంలో కాలువపై ఏర్పాటు చేసిన మూత ధ్వంసమై కాల్వలో పడిపోయింది. సాయంకాలం వాకింగ్ చేసే ప్రజలు, గెస్ట్‌హౌస్ అతిథులు, డీఎస్పీ కార్యాలయానికి వచ్చే ఫిర్యాదుదారులు, పోలీసులు నడుస్తూ ఏమరపాటుగా ఉంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సుండుపల్లెకు వెళ్లే రహదారిలోనూ కాలువ మూతలు దెబ్బతినడంతో దుకాణదారులు మూతలు సొంతంగా వేసుకున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

-న్యూస్‌టుడే, రాయచోటి పట్టణం

వీధి నిండా చెత్త.. ఇటుగా వెళ్లేదెలా..!

స్థానిక నాయక్ వీధిలో మొత్తం చెత్త వేయడంతో స్థానికులు ఇటుగా వెళ్లాలంటే నానా తంటాలు పడుతున్నారు. రెండు, మూడు వీధుల ప్రజలు తమ అవసరాల నిమిత్తం ఇటుగానే రాకపోకలు సాగిస్తుంటారు. అయితే చెత్తాచెదారం వేయడంతో ఎటు వెళ్లాలో తెలియక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే ఈ వీధిలోని చెత్త తొలగించి తమ సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. -న్యూస్‌టుడే, వాల్మీకిపురం

నేడు గంగమ్మ ఆలయానికి పీఠాధిపతి రాక

లక్కిరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: మండలంలోని అనంతపురం గ్రామంలో వెలసిన గంగమ్మ ఆలయానికి ఆదివారం నైమిశారణ్య శ్రీవారాహి పీఠాధిపతి బాలబ్రహ్మానంద సరస్వతి రానున్నట్లు ఈవో శ్రీనివాసులు తెలిపారు. అమ్మవారి లీలా విలాస ప్రవచనాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

రెండు ద్విచక్ర వాహనాల చోరీ

రాయచోటి: కావలివాండ్లపల్లె, కొలిమిమిట్ట ప్రాంతాల్లో నివాసాల వెలుపల నిలిపి ఉంచిన రెండు ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. వాహనదారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మహిళ అదృశ్యం.. రాయచోటి, న్యూస్‌టుడే: మండలంలోని ఓ గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి అదృశ్యమైందని పోలీసులకు ఆమె తల్లిదండ్రులు శనివారం ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాయచోటిలోని కళాశాలకు వెళ్లిన విద్యార్థిని తిరిగి రాకపోవడంతో కోసం గాలించారు. బంధువుల ఇళ్లలో వెతికారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సైన్స్ ఫెస్టివల్‌లో ప్రతిభ

పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే: పీలేరు సీఎస్‌ఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు సైన్సు ఫెస్టివల్ డ్రామా విభాగంలో సత్తా చాటారని కరస్పాండెంట్ విజయ్‌భాస్కర్‌రెడ్డి తెలిపారు. తిరుపతి ఎస్వీయూ ఆడిటోరియంలో డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అఫైర్స్ ఆధ్వర్యంలో శనివారం కార్యక్రమం జరిగిందన్నారు. తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు తృతీయ బహుమతి, ప్రశంసాపత్రాలు సాధించారన్నారు.

సూచనలు చేస్తున్న సీఐ రోషన్

జాతర్లలో అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే చర్యలు

చిన్నమండెం, న్యూస్‌టుడే: మండలంలో ఈనెల 4 నుంచి నిర్వహించే మల్లూరమ్మ, పాలేటమ్మ జాతర్లలో అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే చర్యలు చేపడతామని సీఐ ఎస్కే రోషన్ హెచ్చరించారు. చిన్నమండెం రాణాలో శాంతి కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. చాందినీ బళ్లు కట్టే భక్తులు అనుమతులు తీసుకోవాలన్నారు. రెండు చోట్ల పోలీసులు ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాల్లోనే వాహనాలు నిలపాలన్నారు. ఎలాంటి ఘర్షణలకు పాల్పడినా కేసులు నమోదు చేస్తామన్నారు. ఎస్సైలు సుధాకర్, రవికుమార్, సిబ్బంది ఉన్నారు.

సైనిక్ స్కూల్ ప్రవేశాలకు ఎంపిక

విద్యార్థులకు మిఠాయిలు తినిపిస్తున్న కరస్పాండెంట్ సరితాదేవి

రాయచోటి, న్యూస్‌టుడే: సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో రాయచోటికి చెందిన విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. కొత్తపేటలోని మురళీ కోచింగ్ సెంటర్‌కు చెందిన ఫణిరామ్ 271, మేఘ నందరాయల్ 269, మహజిత్ మారుతి 265, కుశల్‌కుమార్‌రాజు 265, శశాంత్‌రాజు 258, పాల్‌జీనస్ 258, వర్ధిని 254 లోహిత 254, జ్యోషిత 252, నిశాంత్ 249, మణిత్రామ్ రెడ్డి 248, ప్రణయశ్రీ 245 మార్కులు సాధించినట్లు కరస్పాండెంట్ సరితాదేవి తెలిపారు. ❖ శ్రీవిజేత సైనిక్ కోచింగ్ సెంటర్‌కు చెందిన పి.రెడ్డిచేతన 274, పి.రెడ్డినాగముణేష్ 272 సాధించినట్లు కరస్పాండెంట్ వేమారెడ్డి తెలిపారు. ❖ నందినీ సైనిక్ కోచింగ్ సెంటర్‌కు చెందిన హర్షనందన 271, బి.రిత్విక్ రెడ్డి 262, మీసారెడ్డి 262 సాధించారని కరస్పాండెంట్ రామయ్య తెలిపారు.

అందరికీ 125 రోజుల పని

రాయచోటి, న్యూస్‌టుడే: ప్రతి కుటుంబానికీ 125 రోజుల పని దినాలు కల్పించనున్నట్లు వీబీజీ రామ్‌జీ పథకం ఏపీడీ ఎస్.మధుబాబు తెలిపారు. పట్టణంలోని ఉపాధి కార్యాలయంలో శనివారం సంబంధిత పోస్టర్లు విడుదల చేశారు. ఏప్రిల్ 1 నుంచి పథకం అమల్లోకి వస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. పండ్ల తోటలు, గడ్డి పెంపకం, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలన్నారు. ఏపీఎం రమేష్, సిబ్బంది ఉన్నారు.

హత్య కేసుగా మార్పు

రాయచోటి, న్యూస్‌టుడే: రాయచోటి పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనిమిది నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఓ వ్యక్తి కేసును పోలీసులు ఛేదించారు. నెల్లూరు జిల్లాకు చెందిన అబ్దుల్ నజీర్ (45) విజయవాడ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి కలిసి కూలి పనులు చేసుకునే వారు. 8 నెలల క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో అబ్దుల్ నజీర్ ముఖంపై స్వల్ప గాయాలతో మృతి చెంది ఉండడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పట్లో ఎలాంటి ఫిర్యాదులు లేకపోవడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. తాజాగా పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తులో అబ్దుల్‌నజీర్‌ది హత్యగా తేలడంతో కేసు మార్చినట్లు చెప్పారు.

మహిళల రక్షణకు పటిష్ఠ చట్టాలు

ర్యాలీ ప్రారంభిస్తున్న డీఎస్పీ కృష్ణమోహన్

అవగాహన కల్పిస్తున్న ఎస్సై శివకుమార్

రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, పీలేరు గ్రామీణం, వాల్మీకిపురం, కంభంవారిపల్లె, కలకడ, న్యూస్‌టుడే: మహిళల భద్రతకు ప్రభుత్వాలు పటిష్ఠ చట్టాలు తీసుకొచ్చాయని డీఎస్పీ ఎం.ఆర్.కృష్ణమోహన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయచోటిలో శనివారం వివిధ విద్యాసంస్థల విద్యార్థులు, పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. నేతాజీ కూడలిలో మానవహారం చేపట్టారు. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని నినాదాలు చేశారు. ట్రాఫిక్ సీఐ కుళాయప్ప, ఎస్సైలు విష్ణువర్ధన్, జహీర్ తదితరులు పాల్గొన్నారు. ● లక్కిరెడ్డిపల్లెలో ఎస్సై జి.శోభ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ జరిగింది. ● రామాపురంలో ఎస్సై శివకుమార్, పీలేరులో సీఐ యుగంధర్, వాల్మీకిపురంలో ఎస్సై తిప్పేస్వామి, కంభంవారిపల్లెలో ఎస్సై శివకుమార్, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ శీనునాయక్, కలకడ మండలంలోని కె.బాటవారిపల్లెలో సీఐ లక్ష్మన్న, ఎస్సై రామాంజనేయులు విద్యార్థులకు అవగాహన కల్పించారు.

శాస్త్రవిజ్ఞానం.. సమాజాభివృద్ధికి పునాది

సంబేపల్లె, న్యూస్‌టుడే: శాస్త్ర విజ్ఞానం సమాజ అభివృద్ధికి బలమైన పునాదని సంబేపల్లె ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ దిలీప్ కుమార్ పేర్కొన్నారు. శనివారం పాఠశాలలో సర్ సీవీ రామన్‌కు నివాళులర్పించారు. విద్యార్థులు ప్రాజెక్టులు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ●

కంభంవారిపల్లెలో ప్రాజెక్టులు పరిశీలిస్తున్న ప్రిన్సిపల్ శీనూనాయక్

వాల్మీకిపురం: సైన్సు మానవాభివృద్ధికి మూల ఆధారమని ఎంఈవో వెంకటలక్ష్మి అన్నారు. శనివారం గ్రేస్ గార్డెన్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో ప్రాజెక్టులు తిలకించి విజేతలకు బహుమతులు అందజేశారు. జనవిజ్ఞానవేదిక జిల్లా అధ్యక్షుడు ప్రభుచరణ్, పాఠశాల డైరెక్టర్ బాబుజాన్, ప్రిన్సిపల్ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ● **లక్కిరెడ్డిపల్లె:** సర్ సీవీ రామన్‌ను భావి శాస్త్రవేత్తలు ఆదర్శంగా తీసుకోవాలని లక్కిరెడ్డిపల్లె ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ వర్ల రమేష్ సూచించారు. రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ● **రాయచోటి గ్రామీణం:** మండలంలోని ఆదర్శ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం ప్రిన్సిపల్ రేఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల ప్రాజెక్టులు ప్రదర్శించారు. ● **కంభంవారిపల్లి:** మండల ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపల్ శీనూనాయక్ ఆధ్వర్యంలో సైన్స్ దినోత్సవం జరిగింది.

రాయచోటిలో విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు

సేవలకు సత్కారం

ఉద్యోగులకు ఉద్యోగ విరమణ సహజమని, సేవలే గుర్తింపు ఇస్తాయని ఎంఈవో నాగరాజు పేర్కొన్నారు. గాలివీడు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయుడు బయ్యారెడ్డిని సత్కరించారు. ఆయన సేవలను కొనియాడారు. హెచ్ఎం జాఫర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, గాలివీడు

రూ.1.09 కోట్లతో రోడ్ల పనులు ప్రారంభం

స్వచ్ఛరథం ప్రారంభిస్తున్న తెదేపా నాయకుడు లక్ష్మీప్రసాద్‌రెడ్డి

సంబేపల్లె, న్యూస్‌టుడే: గ్రామాలాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని నియోజకవర్గ తెదేపా నాయకుడు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి అన్నారు. శనివారం నారాయణరెడ్డిపల్లె, ప్రకాష్‌నగర్ కాలనీల్లో రూ.1.09 కోట్లతో సీసీ రోడ్ల పనులకు భూమి పూజ చేశారు. ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో స్వచ్ఛరథం ప్రారంభించారు. తెదేపా నాయకులు రానున్న ఎన్నికల్లో శక్తి వంచన లేకుండా పనిచేయాలన్నారు. రాష్ట్ర పాల ఏకిరి కార్పొరేషన్ డైరెక్టర్ నాగేశ్వరనాయుడు, తెదేపా మండలాధ్యక్షుడు ప్రభాకర్‌నాయుడు, సింగిల్ విండో ఛైర్మన్ శివప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ రవీంద్ర, సర్పంచి మోహన్ తదితరులు పాల్గొన్నారు. ● **చిన్నమండెం:** చిన్నమండెంలో స్వచ్ఛరథాన్ని మండల తెదేపా అధ్యక్షుడు రెడ్డెప్ప, డిప్యూటీ ఎంపీడీవో శ్రీధర్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు.

ఓబులసుబ్బారెడ్డికి నివాళులు

గాలివీడు: గోరాన్‌చెరువు పంచాయతీ కరిమిరెడ్డిగారిపల్లికు చెందిన దివంగత విశ్రాంత ఉపాధ్యాయుడు కరిమిరెడ్డి ఓబులసుబ్బారెడ్డి విద్యారంగం అభివృద్ధికి కృషిచేశారని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సోదరుడు తెదేపా నేత మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డి తెలిపారు. శనివారం కరిమిరెడ్డిగారిపల్లిలో నిర్వహించిన పెద్దకర్మ కార్యక్రమంలో పలువురు పాల్గొని ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పించారు. రాత్రి సత్య హరిశ్చంద్ర నాటక ప్రదర్శన ఆకట్టుకుంది. అన్నదానం ఏర్పాటు చేశారు.

అతివ.. అభివృద్ధికి తోవ

☛ అందివచ్చిన సహకారం ☛ స్వయం ఉపాధితో రాణిస్తున్న మహిళలు

న్యూస్‌టుడే, కలకడ

మహిళల స్వయం ఉపాధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.. వారిని చిన్న తరహా పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు అడుగులేస్తోంది.. ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తోంది.. అందివచ్చిన బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకుంటూ వ్యవసాయం, వ్యాపారాలు సాగిస్తున్నారు.. క్రమం తప్పక వాయిదాలు చెల్లిస్తున్నారు.. ఓవైపు కుటుంబ పోషణకు అండగా నిలుస్తూ మరోవైపు పిల్లల చదువుకు తోడ్పాటునిస్తున్నారు.. తమ సంపాదనలో కొంత మొత్తాన్ని భవిష్యత్ అవసరాలకు దాచుకుంటున్నారు పీలేరు నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన స్వయం సహాయక సంఘాల సభ్యులు. వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళలపై కథనం.

దోస సాగుతో చేయూత..

కదిరాయచెర్వు గ్రామం మా స్వస్థలం. శ్రీ వేంకటేశ్వర స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిని. మా ప్రధాన జీవనోపాధి వ్యవసాయం. సంఘంలో బ్యాంకు లింకేజీ ద్వారా రూ.లక్ష రుణం తీసుకున్నా. దాంతో రెండెకరాల్లో దోస పంట సాగు చేశా. పంటపై రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టా. రెండెకరాల్లో దిగుబడి బాగా ఉందని 30 టన్నుల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం రూ.6 లక్షలు రావచ్చు. ఖర్చులు పోనూ రూ.3 లక్షలు మిగులుతుంది. దీంతో కుటుంబ ఖర్చులు పోనూ మిగిలినది దాచుకుంటా. - అమరావతి, కదిరాయచెర్వు

కుటుంబానికి సహకారం..



మాది ఎనుగొండపాళెం పంచాయతీ ఒంటిళ్లు. విరూపాక్షమ్మ సంఘంలో సభ్యురాలిని. మా వృత్తి కిరాణాషాపు నిర్వహణ. బ్యాంకు లింకేజీ ద్వారా రూ.2 లక్షలు రుణం తీసుకున్నా. దాన్ని కిరాణాషాపులో పెట్టుబడిగా పెట్టా. ఈ షాపు ద్వారా నెలకు రూ.15 వేలు ఆదాయం వస్తోంది. నెలనెలా బ్యాంకు రుణం సక్రమంగా చెల్లిస్తున్నా. వచ్చిన ఆదాయంతో చక్కగా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ఎంతో ఆనందంగా ఉంది. - నరసమ్మ, ఒంటిళ్లు

పాడిపోషణతో ముందుకు..



మా స్వగ్రామం కదిరాయచెర్వు గ్రామం. శ్రీ వేంకటేశ్వర సంఘంలో సభ్యురాలిని. నేను బ్యాంకు లింకేజీ ద్వారా రూ.లక్ష రుణం తీసుకున్నా. దాంతో పాడిఆవును కొనుగోలు చేశా. తద్వారా రోజుకు 16 లీటర్ల పాలు వస్తున్నాయి. ఆ పాల ద్వారా నెలకు రూ.16 వేల ఆదాయం వస్తోంది. ఖర్చులు పోనూ నెలకు రూ.10 వేలు మిగులుతోంది. దీంతో కుటుంబ ఖర్చులతో పాటు కుమార్తెను చక్కగా చదివించుకుంటున్నా. -రెడ్డెమ్మ, కదిరాయచెర్వు

హుండీ ఆదాయం రూ.1.61 లక్షలు

చిన్నమండెం, న్యూస్‌టుడే: మండలంలోని కొత్తపల్లె మల్లూరమ్మ ఆలయంలోని హుండీని శనివారం ఎట్టకేలకు అధికారులు పోలీసు బందోబస్తు మధ్య తెరిపించారు. ఈ నెల 24, 25 తేదీల్లో అధికారులు ప్రయత్నించినా తాళాలు తెరచుకోలేదు. రెండు రోజుల పాటు ప్రయత్నించి విఫలమయ్యారు. దేవాదాయశాఖ అధికారి విశ్వనాథ్ చొరవతో గ్రామస్థుల ఆధ్వర్యంలో తాళాలు పగులకొట్టి నగదు బయటకు తీశారు. మదనపల్లె డివిజన్ ఇన్‌స్పెక్టర్ రవి కుమార్ ఆధ్వర్యంలో లెక్కించి రూ.1.61 లక్షలు ఉన్నట్లు నిర్ధారించారు. ఈవో కొండారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. సీఐ రోషన్, ఎస్సై సుధాకర్ పర్యవేక్షించారు.

మైనింగ్ వాహనం స్వాధీనం

పీలేరు, న్యూస్‌టుడే: సరైన దస్త్రాలు లేకుండా కలకడ నుంచి చిత్తూరుకు గ్రానైట్ రాళ్లను తరలిస్తున్న వాహనాన్ని మదనపల్లె గనులశాఖ అధికారి ఎంజీ కుమార్ శనివారం సీజ్ చేశారు. పీలేరు ఆర్టీసీ బస్సుల మరమ్మతుల కేంద్రానికి తరలించారు. లారీ డ్రైవరు వద్ద రవాణాకు సంబంధించిన దస్త్రాలు లేవన్నారు.

IN THE COURT OF THE II[nd] ADDL. DISTRICT JUDGE OF MADANAPALLE
O.S.No 20 / 2007
Plaintiff:
S. Manjula & Others
Defendents: S. Dayakar Reddy & Others
NOTICE TO D61 D62
To D-61) E. Ramadevi, W/o Chinnapa Reddy, R/at Talarivaripalle, Vayalpadu Mandal, AnnamaiahDist.
D-62) C. Sankaramma, W/o Akkula Reddy, R/at Jarapalle, Vayalpad Mandal, Annamaiah Dist.
పై దావాలో ప్రతివాదులు అయిన D61 & D62 లు అయిన మీరు తేది 09-03-2026న ఉ॥ 10గం॥30ని॥లకు పై తెలిపిన కోర్టు వారి ఎదుట హాజరు కావలసి ఉన్నది. అట్లు మీరు హాజరు కాని పక్షంలో మిమ్ములను(D61 & D62) లను ఎక్స్‌పార్టీగా తీర్మానించబడును అని తెలియజేయడమైనది.
ఇట్లు N.S.N. PRASAD, B.Com.,LL.B
Advocate
LAKSHMI PRABHA
11-259-B-1, Society Colony,
Madanapalle-517325

(c) eenadu

మదనపల్లె

● మదనపల్లె ● తంబళ్లపల్లె ● పుంగనూరు

బాధిత ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: అనారోగ్యంతో బాధపడుతున్న ఉపాధ్యాయులకు పదో తరగతి పరీక్షల బాధ్యతల నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ నాయకులు శనివారం డీఈవో సుబ్రహ్మణ్యానికి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ఈ పరీక్షలకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులకు సంబంధించి కొందరు ఉపాధ్యాయులను నియమించారని, వారిలో అనారోగ్యంతో బాధపడుతున్నవారు కొందరు ఉన్నారని, మరికొందరికి వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారన్నారు. వీరికి దూరంగా విధులు కేటాయించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి హేమలత, జిల్లా కార్యదర్శులు వెంకటరమణ, ఆదినారాయణ, సుధాకర్‌నాయుడు, నాగభూషణంనాయుడు, డివిజన్ కన్వీనర్ సుధాకర్, మునిరాజ పాల్గొన్నారు.

రాష్ట్రంలో మెడికల్ మాఫియాను అరికట్టండి

మదనపల్లె నేరవార్తలు: రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మెడికల్ మాఫియాను అరికట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మహేష్ కోరారు. శనివారం సీపీఐ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఆయన మాట్లాడుతూ మెడికల్, ఫార్మా కంపెనీలు చేస్తున్న దోపిడీకి అడ్డుకట్ట వేయాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు ధరల నియంత్రణ పాటించడం లేదన్నారు. స్కానింగ్, ఎక్స్‌రే, పరీక్షల పేరుతో డయాగ్నొస్టిక్ సెంటర్లు ప్రజల నుంచి దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప, చిత్తూరు జిల్లా సహాయ కార్యదర్శి జనార్దన్, జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబశివ, వెంకటేష్, నియోజకవర్గ కార్యదర్శి మురళి, డీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు హరి, భార్గవి, లక్ష్మీదేవి, రాధ పాల్గొన్నారు.

రోడ్డు పనుల్లో నాణ్యత తప్పనిసరి: కలెక్టర్

ప్రత్యేక ప్రతిభావంతుడు రమేష్‌కు పింఛను అందజేస్తున్న కలెక్టర్ నిశాంత్‌కుమార్

సోమల, కల్లూరు, న్యూస్‌టుడే: నాణ్యతతో పాటు రహదారి పనులు వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ ఆదేశించారు. పీఎంజీఎస్‌వై కింద మండలంలోని కందూరు-సదుం కలికిరి లింక్‌రోడ్డు రూ.15 కోట్లతో పనులు జరుగుతున్నాయి. శనివారం ఈ రోడ్డును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులు వేగంగా పూర్తి చేయాలని జేఈ ప్రవళ్లికకు ఆయన సూచించారు. వీఎస్ఎస్ ఛైర్మన్ సుబ్బరాయుడు ఏఎంసీ ఛైర్మన్ శ్రీనివాసులునాయుడుతో కలిసి మాట్లాడారు. వల్లిగట్ల సోమప్ప చెరువు వద్ద పైపులైను వేశారని చెరువు కట్ట మరమ్మతు చేయకపోవడంతో వందల ఎకరాల పొలాలకు నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నామని, చెరువు కట్ట మరమ్మతు కోసం చొరవ తీసుకోవాలని కలెక్టర్‌కు విన్నవించారు.

ఊళ్లున్నాయి.. దారులే లేవు

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: ఏళ్లు గడుస్తున్నా.. ఎన్నికల్లో హామీలు ఇస్తున్నా.. కొన్ని గ్రామాలకు ఇప్పటికీ రోడ్డు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి వెళ్లాలన్నా.. పొలాలకు, సొంత పనులపై పట్టణాలకు రావాలన్నా ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. తమ గ్రామాలకు రోడ్డు వేస్తారని ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు.

ఎన్నికల హామీలకే పరిమితం..

మదనపల్లె మండలంలోని కొళ్లబైలు పంచాయతీ కేంద్రానికి 3 కిలోమీటర్ల పరిధిలో రెడ్డప్పగారిపల్లె ఉంది. ఇక్కడ సుమారు 50 కుటుంబాలు ఉంటాయి. వంద వరకు ఓట్లు ఉండటంతో ఎన్నికల సమయంలో నాయకులు హామీలు ఇస్తున్నారు. తర్వాత పట్టించుకోకపోవడంతో ఏళ్లుగా అవస్థలు తప్పడం లేదు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే అంబులెన్సు, వాహనాలు రాని పరిస్థితి నెలకొంది.

ట్రాక్టర్‌పైనే ఆసుపత్రికి..

పెంచుపాడు పంచాయతీ పరిధిలోని కొండమీదపల్లెకు రోడ్డు లేకపోవడంతో గ్రామీణ ప్రజలు 3 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో కొండ మీదకు నడిచి వెళ్తున్నారు. బొమ్మనచెరువు పంచాయతీ పరిధిలోని అడవిలోపల్లె మీదుగా ఈ గ్రామానికి వెళ్లే అవకాశం ఉన్నా కిలోమీటరు వరకు కంకర వేయగా, 2 కిలోమీటర్లు అడవిలో నడక తప్పదు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే ట్రాక్టర్లలో ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ పంచాయతీలోని కొండకిందపొడిపల్లె, పుల్లపల మెంట, శివార్లపల్లె లింకురోడ్డు అధ్వానంగానే ఉన్నాయి.

పెంచుపాడు పంచాయతీ కొండమీదపల్లెకు వెళ్లే మార్గం

కొట్టుకుపోయిన మట్టి..

వేంపల్లె పంచాయతీ కొండమీదకండ్రిగ గ్రామం కొండపై ఉంది. బసినికొండపైకి- వేంపల్లె క్రాస్ మార్గం నుంచి 3 కిలోమీటర్ల మేర పైకి వెళ్లాలి. వందకు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గత వైకాపా హయాంలో కిలోమీటరు వరకు మట్టి పనులు చేసి వదిలేశారు. తర్వాత వర్షాలతో మట్టి కొట్టుకుపోయి రాళ్లు తేలడంతో ద్విచక్ర వాహనాలూ వెళ్లలేని దుస్థితి నెలకొంది.

పరిశీలించి ప్రతిపాదిస్తాం..

చీకలబైలు పంచాయతీ ఎగువదొనబైలు, దిగువ దొనబైలు, మాలేపాడు పంచాయతీ ఆవులపల్లె రోడ్లను గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు ప్రారంభించి వదిలేశారు. దీనిపై ఎంపీడీవో తాజ్‌మస్తూర్ మాట్లాడుతూ.. గతంలో పలు గ్రామాల్లో మట్టి పనులు చేశారని, కొన్నిచోట్ల అటవీ అనుమతులు లభించడం లేదన్నారు. వినతులు వస్తున్న గ్రామాలను క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలిస్తామన్నారు.

ఆక్రమణల తొలగింపు

'పొలాలు ఆగాయి.. వాహనాలు వచ్చాయి' శీర్షికన 'ఈనాడు'లో శనివారం కథనం ప్రచురితమైంది. ఎంపీవో హేమలత స్పందించి పొలాల భవనాన్ని పరిశీలించి అక్కడున్న ట్రాక్టర్లను తొలగించాలని ఆదేశించారు. లోపలున్న పరికరాలు తొలగించాలని ఆక్రమణదారులను హెచ్చరించారు. ఆవరణలో పశువులు ఉండొద్దని సూచించారు. భవనాన్ని పరిశుభ్రం చేసుకున్నారు. -న్యూస్‌టుడే, రామసముద్రం

సచివాలయానికి బోర్డు ఏర్పాటు

ఈనాడు కథనాలకు స్పందన

మండలంలోని కొళ్లబైలు-1 సచివాలయాన్ని బయ్యారెడ్డికాలనీలోని వ్యవసాయ గోదాములో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యాలయం వద్ద సచివాలయం బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై ఫిబ్రవరి 20న 'ఈనాడు'లో 'ఇది ఏ కార్యాలయమో చెప్పుకోండి' శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో డీపీవో రాధమ్మ స్పందించారు. ఆమె ఆదేశాల మేరకు డిప్యూటీ ఎంపీడీవో తిరుమలేష్, కార్యదర్శి పవన్‌కుమార్.. పంచాయతీ కార్యాలయానికి బోర్డు ఏర్పాటుచేశారు. -న్యూస్‌టుడే, మదనపల్లె గ్రామీణ

ఆక్రమిత స్థలం చిన్నయల్లకుంట్ల గ్రామ కంఠమే

చౌడేపల్లె రెవెన్యూ సర్వే నంబరు 371/1లో 1.02 ఎకరాల స్థలాన్ని కొందరు ఆక్రమించి వ్యవసాయానికి మార్చారు. దీనిపై ఫిబ్రవరి 26న 'ఇన్నేళ్లుగా.. దున్నేశారు' శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన రెవెన్యూ అధికారులు సంబంధిత స్థలాన్ని ఆరా తీశారు. ఈ స్థలం పురాతన కాలంలో చిన్నయల్లకుంట్ల గ్రామ కంఠమేనని నిర్ధారించి హెచ్చరిక బోర్డును వీఆర్వో విజయకుమార్‌రెడ్డి, కార్యదర్శి శివయ్య శనివారం ఏర్పాటు చేశారు. -న్యూస్‌టుడే, చౌడేపల్లె

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

చౌడేపల్లె, న్యూస్‌టుడే బృందం: జాతీయ సైన్స్‌దినోత్సవాన్ని మదనపల్లె, పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోని పాఠశాలల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన వివిధ ప్రాజెక్టులు అలరించాయి. పలుచోట్ల ప్రదర్శనలు, సైన్స్‌మేళా నిర్వహించారు. పలు పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

కల్లూరు: సైకిల్ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు

సామాజిక తనిఖీలో రూ.46 వేల రికవరీ

రొంపిచెర్ల, న్యూస్‌టుడే: మండలంలో గత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో చేపట్టిన 2,101 పనులకు చెల్లించిన రూ.17,40,73,850 విలువైన పనులపై గత పది రోజులుగా తనిఖీలు నిర్వహించారు. దీనిపై శనివారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో సమావేశం నిర్వహించి వివరాలు తెలియజేశారు. ఉపాధిలో ఈజీఎస్‌లో 2040, పంచాయతీరాజ్41, ఇరిగేషన్ 18, సమగ్ర శిక్షా అభియాన్‌లో రెండు పనులు చేపట్టారన్నారు. పలు పనులపై సక్రమమైన వివరాలు అందించలేదని తనిఖీ సిబ్బంది వెల్లడించారు. పలుచోట్ల ఉద్యాన పంటల సాగులో మామిడి మొక్కల పెంపకం కోసం గుంతలు తవ్వి పూడ్చేసినట్లు చెప్పారు. పనుల్లో అక్రమాలు గుర్తించి రూ.46 వేలు రికవరీ చేయించి తిరిగి కట్టించారు. పలు పనుల్లో కొలతలు వ్యత్యాసం నమోదు చేయడాన్ని గుర్తించి సరిదిద్దినట్లు తనిఖీ సిబ్బంది వివరించారు. ఏపీడీ రవీంద్ర, ఎంపీడీవో మధుసూదన్‌రెడ్డి, అంబుడ్స్‌మన్ వరదరాజులు, రాష్ట్ర కురబ కులం డైరెక్టర్ రామకృష్ణ, ఎస్ఆర్‌పీ కన్నారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

సమర్థంగా గంగ జాతర

పుంగనూరు, న్యూస్‌టుడే: పట్టణంలో ఏటా నిర్వహించే సుగుటూరు గంగమ్మ జాతరను ఈ ఏడాది మరింత సమర్థంగా నిర్వహిస్తామని పురపాలక ఛైర్మన్ అలీమ్‌బాషా తెలిపారు. శనివారం ఆయన అధ్యక్షతన పురపాలక కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. మార్చి 10, 11 తేదీల్లో పట్టణంలో సుగుటూరు గంగమ్మ జాతర సందర్భంగా ప్రజలకు అవసరమైన తాగునీరు, పారిశుద్ధ్య పనులు, వీధిదీపాలు తదితర వసతులు ఎలాంటి లోటు లేకుండా కల్పిస్తామన్నారు. జాతరకు హాజరయ్యే భక్తుల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు, వైద్య శిబిరాలు, చలివేంద్రాలు, బందోబస్తు, భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి బారికేడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. అజెండాలోని 10 అంశాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. వైస్ ఛైర్మన్లు నాగేంద్ర, లలిత, డీఈఈ మహేష్, మేనేజరు రెడ్డీశ్వరి, ఆర్ఐ నాగరాజ, శానిటరీ ఇన్‌స్పెక్టర్ మునివెంకటప్ప పాల్గొన్నారు.

కాలువ లేక.. రహదారిపై మురుగు

మదనపల్లె-బెంగళూరు రహదారిలోని నక్కలదిన్నె వద్ద పూర్తిస్థాయిలో మురుగు కాలువలు లేవు. దీంతో ఇళ్ల నుంచి వచ్చే మురుగు రహదారిపై ప్రవహిస్తోంది. రహదారికి ఇరువైపులా కాలువల నిర్మాణాలు లేకపోవడంతో నక్కలదిన్నె నుంచి పట్టుగూళ్ల ఉత్పత్తి కేంద్రానికి వెళ్లే మార్గంలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. దీంతో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. పురపాలక సంఘం, ఆర్అండ్‌బీ అధికారులు సమన్వయం చేసుకుని కాలువలు, కల్వర్టుల నిర్మాణాలు చేపట్టాలి. -న్యూస్‌టుడే, మదనపల్లె గ్రామీణ

కంకర పరిచారు.. తారు మరిచారు..

ఎలవానెల్లూరు గ్రామ పంచాయతీ పిల్లిగుండ్లపల్లెకు ఉన్న గ్రామీణరోడ్డు అభివృద్ధికి గత వైకాపా ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం కంకర పరిచింది. అయితే ఇప్పటికీ రోడ్డుకు తారు మాత్రం వేయలేదు. ఐదేళ్లుగా వర్షాలకు కంకర తేలిపోయింది. రోడ్డుపై వాహన ప్రయాణం కష్టంగా మారింది. రోడ్డుకు తారు వేసి మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ విషయమై పీఆర్ డీఈఈ శివప్రసాద్‌ను వివరణ కోరగా.. పెండింగ్ రోడ్లు పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని తెలిపారు. -న్యూస్‌టుడే, రామసముద్రం

గతుకుల రోడ్డు.. ఇక్కట్ల ప్రయాణం..

పుంగనూరు-బెంగళూరు వయా రామసముద్రం రోడ్డులో మండల పరిధి వరకు రోడ్డు గతుకులమయమైంది. నిత్యం వందలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ మార్గం గోతులతో నిండి రాకపోకలు సాగించడానికి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణం స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -న్యూస్‌టుడే, పుంగనూరు

పశువైద్యాధికారిపై చర్యలు తీసుకోండి

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగి అయుండి ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న పశువైద్యాధికారి డాక్టర్ సిరిన్ లారెన్స్‌పై చర్యలు తీసుకోవాలని వైకాపా రాష్ట్ర కార్యదర్శి రేవతి కోరారు. శనివారం ఆమె స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ డాక్టర్ సిరిన్ లారెన్స్ ప్రభుత్వ పశువైద్యాధికారిగా పనిచేస్తూ పట్టణంలోని హోప్ హైస్పిటల్ కరస్పాండెంట్, ఆరోగ్యవరం మెడికల్ సెంటర్‌లో డిప్యూటీ డైరెక్టర్ హోదాలో ఉన్నారన్నారు. ఆయన ప్రైవేటు ఆసుపత్రి పెట్టుకుని పర్యవేక్షణ లేకుండా మూగజీవాల ప్రాణాలు తీస్తున్నారన్నారు. తన కుక్క టైగర్‌ను ఆయన చంపేశారని ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని ఆమె పేర్కొన్నారు.

నమో.. వేంకటేశాయ

పుంగనూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని కల్యాణ వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. శనివారం స్వామివారిని గరుడ వాహనంపై కొలువుదీర్చారు. ఉత్సవాల్లో ఐదో రోజున ఉదయం మోహినీ ఉత్సవం నిర్వహించారు. రాత్రి గరుడ వాహనంపై పురవీధుల్లో విహరించారు. భక్తులు ఇంటింటా కర్పూరహారతులు అందించి స్వామివారిని దర్శించుకున్నారు. **రామసముద్రం:** చెంబకూరు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. **కల్లూరు(మంగళంపేట):** మంగళంపేటలో వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం చేపట్టారు. స్వామివారు అశ్వ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పాపిరెడ్డిగారిపల్లె గ్రామస్థులు, మంగళంపేట భూపతివారి కుటుంబీకులు ఉభయదారులుగా వ్యవహరించారు. **ములకలచెరువు, న్యూస్‌టుడే:** కోనేటివారిపల్లి శ్రీలక్ష్మీ సమేత చెన్నకేశవస్వామి మరియు శ్రీఅంకాల పరమేశ్వరీ దేవి తిరుణాల వైభవంగా ప్రారంభమైంది. శ్రీచెన్నకేశవస్వామి వారిని, శ్రీఅంకాల పరమేశ్వరీ దేవి అమ్మవారికి ప్రత్యేక పుష్పాలతో చక్కగా అలంకరించారు. పరిసర గ్రామాలతో పాటు మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.

పుంగనూరు: గరుడ వాహనంపై వెంకటరమణ స్వామి

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

మదనపల్లె అర్బన్, న్యూస్‌టుడే: ఆర్టీసీలో పెరిగిన రద్దీతో ఉద్యోగులు ఆందోళనతో విధులు నిర్వర్తించాల్సి వస్తోందని, అందువల్ల యాజమాన్యంతో సహా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను నిశితంగా పరిశీలించి సహకారం అందించాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు, రమణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఆయా డిపోల పరిధిలో ఎన్ఎంయూఏకి చెందిన ఉద్యోగులకు ఆరోగ్యం, నాయకత్వం, విధి నిర్వహణలో వ్యవహరించాల్సిన అంశాలపై రెండ్రోజుల శిక్షణ శిబిరాన్ని శనివారం డీపీటీవో రాము ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీలో మహిళల ప్రయాణం పెరిగిందని, ఉద్యోగులు ఆందోళన పడకుండా విధులు నిర్వర్తించాలన్నారు. ఆరోగ్యం విషయంలో సిబ్బంది జాగ్రతగా ఉండాలని, లేని పక్షంలో ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. తొలుత డీపీటీవో రామును.. ఎన్ఎంయుఏ రాష్ట్ర నాయకులు శ్రీనివాసరావు, రమణారెడ్డి, నాయకులు సత్కరించారు. నాయకులు వినోద్, చెన్నారెడ్డి పాల్గొన్నారు.

మాట్లాడుతున్న శ్రీనివాసరావు

ఉపాధి పనులు వెంటనే పూర్తిచేయండి

పెద్దతిప్పసముద్రం, న్యూస్‌టుడే: ఉపాధి పనులను మరో నెలలో పూర్తి చేసేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టాలని డ్వామా పీడీ వెంకటరత్నం ఆదేశించారు. మండలంలోని రంగసముద్రం పంచాయతీలో నూతనంగా నిర్మించిన పశువుల షెడ్డును శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి ఉపాధి పథకం పేరు మారిపోనుందని, ఈ క్రమంలో ఉపాధి పనులు ఏవైనా ఉంటే వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించి పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, పథకం పేరు మార్పుపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఏపీడీ నందకుమార్, ఏపీవో దిల్లీబాబు, టీఏ శంకర్, సహాయకులు శంకర్ పాల్గొన్నారు.

పల్లె పండగలో పాల్గొన్న ఈజీఎస్ పీడీ వెంకటరత్నం

RENT/ LEASE

✦✦ లీజు / రెంటుకు ✦ మదనపల్లె - కదిరి రోడ్ (NTR Circle, సంగం ఫంక్షన్ హాల్ సమీపంలో) 6K Sq.ft స్థలము లీజు/రెంట్‌కి ఇవ్వబడును. వివరములకు Cell : 9885462950/ 9052922877.

CHANGE OF NAME

I, ATLURI MALLIKARJUNA, S/o A.Venkatramana, R/o D.No.11-63, Kothavaripalle (V), Madanapalle (M), Annamayya Dist, A.P., declare that my Son's Name is Wrongly Mentioned as A.RAJESH in Aadhar Card No.3934 6194 9168. His Correct Name is A.LOKESH. Henceforth, He Shall be Known as A.LOKESH for all Purposes.

TOLET

2/250-12-1 ✦ మదనపల్లె-కదిరి రోడ్, నీరుగట్టువారిపల్లె, మార్కెట్ యార్డు ఎదురుగా (Opp to యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) అన్ని సౌకర్యాలు, సదుపాయాలతో వ్యాపారం మరియు నివాసముకు అనుకూలమైన ఇండిపెండెంట్ ఇల్లు బాడుగకు ఇవ్వబడును. ✦ వివరములకు ✦ Ph : 9885462950/ 9052922877

అదీ.. ఇదీ.. అన్నీ..

బ్యాంకింగ్ సేవలపై అవగాహన.. రామసముద్రం, న్యూస్‌టుడే: సురక్షితమైన బ్యాంకింగ్ సేవలపై అవగాహన కలిగి ఉండాలని ఏపీఎం సాంబశివ కోరారు. స్త్రీశక్తి భవన్‌లో శనివారం 'ఆర్థిక అక్షరాస్యత'పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బ్యాంకింగ్‌లో మోసాల నివారణ సందేహాలను ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్లు పూర్ణిమ, శ్రీనివాసప్రసాద్, మిథున్‌కుమార్ నివృత్తి చేశారు.

★ **శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని వినతి.. నిమ్మనపల్లె:** ఎస్సీ, ఎస్టీలకు శ్మశాన వాటికకు స్థలం చూపాలని తవలం పంచాయతీ చౌకిళ్లవారిపల్లె గ్రామస్థులు రెవెన్యూ అధికారులను కోరారు. శనివారం చౌకిళ్లవారిపల్లెలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. మండల తెదేపా అధ్యక్షుడు రాజన్న, తెదేపా నాయకులు మునిరత్నం, జయరాం, దళిత నాయకులు గంగులప్ప పాల్గొన్నారు.

★ **ధర్నా చౌక్ ఏర్పాటు చేయాలి.. మదనపల్లె గ్రామీణ:** పట్టణంలో ధర్నా చౌక్ ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డిమాండ్ చేశారు. శనివారం సీపీఐ కార్యాలయంలో సమావేశంలో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తం చేసుకునేందుకు వీలుగా మదనపల్లెలో రెవెన్యూ, పోలీసు, పురపాలక సంఘం సమన్వయంతో ఏర్పాటుచేయాలన్నారు.

★ **చలిమామిడిలో మహోత్సవాలకు శ్రీకారం..బి.కొత్తకోట:** చలిమామిడిలో శ్రీసీతా, రామ, లక్ష్మణ సమేత ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు కొనసాగుతున్నాయి. రూ.40 లక్షల దాతల విరాళాలతో కొత్తగా ఆలయాన్ని నిర్మించారు. శనివారం ప్రధాన దేవతా ప్రాణ ప్రతిష్ఠ హోమాన్ని ప్రారంభించారు. ఆదివారం(మార్చి ఒకటిన) విగ్రహ ప్రతిష్ఠ, సీతారాముల కల్యాణోత్సవం జరుగుతుందని, భక్తులు తరలిరావాలని ఆలయ ధర్మకర్త వెంకటరెడ్డి కోరారు.

★ **బాలకృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి..మదనపల్లె విద్య:** ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తిని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ శివపార్వతిదేవి అన్నారు. శనివారం ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి ఉద్యోగ విరమణ కార్యక్రమం కళాశాలలో నిర్వహించారు. ఆయన్ను, ఆయన సతీమణి అమరావతిని సత్కరించారు.

★ **ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి.. పెద్దమండ్యం:** విద్యార్థులు పదో తరగతి పరీక్షలు ఆత్మ విశ్వాసంతో రాయాలని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు అబూబకర్ సిద్దిక్ అన్నారు. అమీన్‌పీర్ దర్గా పీఠాధిపతి కేఎస్ఎస్ అరీవుల్లా సాహెబ్ పుట్టినరోజు సందర్భంగా కలిచెర్లలోని ఉర్దూ పాఠశాలలో శనివారం కిట్లు పంపిణీ చేశారు.

మహిళల హక్కులను పరిరక్షిద్దాం

పుంగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే బృందం: మహిళల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీఐ సుబ్బరాయుడు తెలిపారు. శనివారం పట్టణంలో బాలికలతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాముఖ్యాన్ని గుర్చి వివరించారు. హెచ్ఎం రుద్రాణి, ఎస్సై అన్సార్‌బాష, ఉపాధ్యాయినులు రాజేశ్వరి, జ్యోతిలక్ష్మి, చాముండేశ్వరి, జీవీ.రమణ, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. **చౌడేపల్లె:** సీఐ సాయిప్రసాద్ ఆధ్వర్యంలో పాఠశాల నుంచి సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. **ములకలచెరువు:** సీఐ వెంకటేశులు ఆధ్వర్యంలో సర్కిల్ కార్యాలయం నుంచి మూడు రోడ్ల కూడలి వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఎస్సై పరమేశ్వర్‌నాయక్, సిబ్బంది రమణ, మహేష్ తదితరులు ఉన్నారు. **సోమల:** ఎస్సై రమేష్, ప్రధానోపాధ్యాయులు హేమసుధాకర్ ఆధ్వర్యంలో సోమలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ★ **శస్త్రచికిత్సలకు 15 మంది ఎంపిక..పెద్దతిప్పసముద్రం:** బూర్లపల్లెలో జరిగిన ఉచిత వైద్య శిబిరంలో 15 మంది శస్త్రచికిత్సకు ఎంపికయ్యారని యంగ్ ఇండియా సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు రాజశేఖర్ తెలిపారు. బెంగళూరుకు చెందిన వైదేహి సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఉచిత వైద్య శిబిరాన్ని శనివారం ఏర్పాటు చేయగా, 105 మందికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఎంపికైన 15 మందికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా శస్త్రచికిత్స చేస్తామని వైద్యులు తెలిపారు.

చిరుత దాడిలో ఆవు మృతి

చౌడేపల్లె, న్యూస్‌టుడే: మండలంలోని శెట్టిపేట పంచాయతీ ముదిరెడ్డిపల్లె గిరిబాబుకు చెందిన పాడిఆవు చిరుత దాడిలో మృతి చెందింది. శనివారం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్దకనుమ వద్ద మేత మేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు బాధితుడు పేర్కొన్నారు. ఈ ప్రాంతంతో తరచూ చిరుత దాడులు జరుగుతున్నా.. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.

● **ఏడుగురు జూదరుల అరెస్టు..చౌడేపల్లె:** స్థానిక పంచాయతీ పరిధిలోని గోసులకురప్పల్లెలో జూదం ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.74650 నగదు, ఐదు చరవాణులు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై చిన్నరెడ్డెప్ప తెలిపారు.

● **టెంపో ఢీ.. ఇరువురికి తీవ్రగాయాలు.. పుంగనూరు గ్రామీణం:** పుంగనూరు-మదనపల్లె మార్గంలో కమతంపల్లెకు వెళ్తున్న ద్విచక్ర వాహనదారులను శనివారం ఉలవలదిన్నె మలుపులో రివర్స్ తిరుగుతున్న టెంపో ఢీకొంది. ద్విచక్ర వాహనంపై ఉన్న వెంకటరెడ్డి, విశ్వనాథ్‌కు తీవ్ర గాయాలవడంతో 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

● **చెట్టుపై నుంచి పడి వ్యక్తికి.. మదనపల్లె నేరవార్తలు:** బి.కొత్తకోట మండలం నామాలపల్లెకు చెందిన కుళ్లాయప్ప(45).. గ్రామంలో టెంకాయలు కోసేందుకు చెట్టు ఎక్కిన ఆయన కొమ్మను పట్టుకోవడంతో అదికాస్తా అకస్మాత్తుగా విరిగిపోయి కిందపడ్డాడు. అతడికి నడుము విరిగి తీవ్రంగా గాయపడటంతో 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి, ఆపై తిరుపతికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

LAND FOR SALE VENTURE

కురబలకోట మండలం అంగళ్ళుకు అతి దగ్గరలో మదనపల్లి టు అనంతపురంకు హైవేకి 1 కి.మీ దూరంలో, మదనపల్లి టు కడప హైవేకి 1కి.మీ దూరంలో కలదు. 1ఎకరా 74 సెంట్లు గల ల్యాండ్ అమ్మబడును. క్లియర్ టైటిల్.

సెల్: 9030412077

కెరీర్ నైపుణ్యాలు పెంచుకోవాలి



విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేస్తున్న రిజిస్ట్రార్ ప్రదీప్‌కుమార్

మదనపల్లె విద్య, (కురబలకోట), న్యూస్‌టుడే: విద్యార్థులు చదువుతో పాటు కెరీర్ నైపుణ్యాలు పెంచుకోవాలని మిట్స్ డీమ్డ్ టుబీ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ప్రదీప్‌కుమార్ కోరారు. మిట్స్‌లో కంప్యూటర్ సైన్స్(ఏఐ) విభాగం వారు అల్యూమిని రిలేషన్స్ ఆధ్వర్యంలో స్మృతి సంగమం-2026 కార్యక్రమం శనివారం నిర్వహించారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. విభాగాధిపతి డాక్టర్ కల్పన, అల్యూమిని రిలేషన్స్ అధికారి డాక్టర్ నాగశ్వేత, ఏడీ డాక్టర్ బాలాజీ, ఎన్‌సీసీ అధికారి రాజేష్, విద్యార్థులు పాల్గొన్నారు.

రవాణాశాఖ సహకారం అవసరం

మదనపల్లె అర్బన్, న్యూస్‌టుడే: ప్రజా రవాణా సంస్థగా పేరొందిన ఆర్టీసీకి జిల్లాలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అవసరమైన సేవలు పెంచేందుకు జిల్లా రవాణాశాఖ తరఫున సహకరించాలని జిల్లా రవాణాధికారి ప్రతాప్‌కు.. ఆర్టీసీ డీఎంలు విన్నవించారు. జిల్లా అధికారిగా ఉద్యోగోన్నతిపై బాధ్యతలు చేపట్టిన సందర్భంగా డీటీఓ ప్రతాప్‌ను.. స్థానిక డీఎంలు రమణారెడ్డి, అమరనాథ్.. జిల్లా రవాణా కార్యాలయంలో శనివారం కలిసి మాట్లాడారు. ఎంఎఫ్‌లు రవికుమార్, ఝాన్సీలక్ష్మి, లైజన్ ఆఫీసర్ సునీల్‌కుమార్, ఎస్‌డీఐ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

★ **వైభవంగా ధ్వజారోహణం.. కల్లూరు:** దేవళంపేటలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దేవాంగుల సంఘం వారు ఉభయదారులుగా వ్యవహరించారు.

★ **ఘనంగా దర్జీల దినోత్సవం.. బి.కొత్తకోట:** దర్జీల దినోత్సవాన్ని స్థానికంగా శనివారం ఘనంగా జరుపుకొన్నారు. స్థానిక బస్టాండులో కేకు కోసి, బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. నియోజకవర్గ పోల్ మేనేజ్‌మెంట్ సమన్వయకర్త కుడుం శ్రీనివాసులు, శ్రీలక్ష్మీ వెంకటేశ్వర దర్జీల సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పి.తాజ్‌బాషా, శంకర, వెంకటరత్నం, గోవింద్, అమీర్, పుష్పరాజ్, చంటి పాల్గొన్నారు.

కేకు కోస్తున్న శ్రీనివాసులు

★ **అధికారులు స్పందించాలి..పుంగనూరు:** మంగళం కాలనీలో ఇంటి పట్టా పొందిన మహేష్ స్థలంలో మరో వ్యక్తికి అనుభవ ధ్రువీకరణ పత్రం ఇవ్వడంతో నష్టపోయిన పట్టాదారునికి న్యాయం చేయాలని ఏపీ మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ఆర్ అశోక్ డిమాండు చేశారు. బుధవారం నుంచి బాధితుడు చేపట్టిన నిరాహారదీక్షకు తాము మద్దతు ఇచ్చామని పేర్కొన్నారు. అధికారులు కాలయాపన చేయకుండా త్వరగా స్పందించాలని కోరారు. శిబిరంలో ఉన్న పట్టాదారుడు సొమ్మసిల్లిపోవడంతో సహచరులు సేదదీర్చారు.

★ **హమాలీ కుటుంబానికి సాయం.. మదనపల్లె గ్రామీణ:** అనారోగ్యంతో మృతి చెందిన హమాలీ మస్తాన్‌రెడ్డి అలియాస్ బప్పి కుటుంబ సభ్యులకు టీఎన్‌టీయూసీ గౌరవాధ్యక్షులు మస్తాన్ ఆర్థిక సాయాన్ని అందించారు. శనివారం టీఎస్‌టీయూసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని నగదురూపంలో ఇచ్చారు. రామయ్య, మహబూబ్‌బాషా, చలపతి, మురాషా, సుధాకర్, బావజాన్, జాఫర్‌రోషన్, సుబ్రహ్మణ్యం, నరసింహులు, ఆసీఫ్ పాల్గొన్నారు.

★ **మహిళలకు వరం.. సఖిస్టాప్ కేంద్రాలు రొంపిచెర్ల:** మహిళలకు వరం సఖిస్టాప్ కేంద్రాలు అని పులిచెర్ల ఐసీడీఎస్ అధికారిణి వాణిశ్రీ అన్నారు. శనివారం కుమ్మరపల్లె అంగన్వాడీ కేంద్రంలో సఖిస్టాప్ కేంద్రం కల్పించే సౌకర్యాలపై మహిళలకు అవగాహన కల్పించారు. సఖి వన్‌స్టాప్ అడ్మిన్ చందురాణి, అంగన్వాడీ పర్యవేక్షకురాలు శిరీష పాల్గొన్నారు.

5వ వర్ధంతి

ప్రేమ, ఆప్యాయతానురాగాలను మా అందరికీ పంచి మా కుటుంబ ఉన్నతికి అహర్నిశలు శ్రమించిన మా నాన్న శ్రీ బాలినేని బావన్న గారు మా నుండి దూరమై 5 సం॥లు గడిచినను మీ మధురజ్ఞాపకాలు మాతో పదిలం. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ.. శోకతప్త హృదయాలతో...

భార్య: బాలినేని వెంకటమ్మ

కీ॥శే॥ బాలినేని బావన్న గారు
పాత ములకలచెరువు
జననం : 05-07-1947
మరణం : 01-03-2021

కుమారులు: బి.ఆదినారాయణ, బి.రమణ, బి.వెంకటరమణ
కోడలు: బి.ఉషారాణి
మనుమలు: బి.దినకరన్, బి.సతీష్‌కుమార్, బి.రమేష్ మరియు కుటుంబ సభ్యులు

(c) eenadu

దేవదేవాయ.. దివ్య తేజాయ

మంగళగిరి శ్రీపానకాల లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజైన శనివారం హంస వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీనృసింహస్వామిని ఊరేగించారు. ఉదయం ఆలయ ముఖ మండపం వద్ద ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి రంగురంగుల పూల దండలతో అలంకరించారు. హారతి ఇచ్చిన అనంతరం స్వామివారిని ఆలయ ప్రదక్షిణ చేయించారు. రాజ్యలక్ష్మి అమ్మవారి దేవ స్థానం వద్ద స్వామివారికి హారతిపట్టి గ్రామోత్సవానికి తోడ్కొని వెళ్లారు. రాత్రి 8 గంటలకు స్వామివారిని గజ వాహనంపై ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. - న్యూస్‌టుడే, మంగళగిరి

మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు

పిట్టలవానిపాలెం, న్యూస్‌టుడే: ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఎలాంటి మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం పిట్టలవానిపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. 57 మంది విద్యార్థులకు గాను 56 మంది విద్యార్థులు హాజరయ్యారని ప్రధాన ఆచార్యులు నాగేశ్వరరావు ఆయనకు తెలిపారు. తహసీల్దారు వెంకటేశ్వరరావు, ఎంపీడీవో శేఖర్‌బాబు పాల్గొన్నారు.

పరీక్షల భయాన్ని తరిమికొట్టేయండి..!

పదో తరగతి విద్యార్థుల కోసం ఉచిత వెబినార్ 1న

ఈనాడు ప్రతిభ | శ్రీచైతన్య విద్యాసంస్థలు

ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో కీలకం. చదువుల్లో విద్యార్థి సామర్థ్యానికి టెన్త్ క్లాస్ ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. అందుకే పదో తరగతి వార్షిక పరీక్షలనగానే విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. అధిక మార్కులు సాధించాలనే లక్ష్యంతోపాటు తమపై తల్లిదండ్రులకు ఉండే అంచనాలను అందుకోవాలనే తపన ఆందోళనను పెంచేస్తుంది. పరీక్ష తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ కొందరిలో భయం పెరిగి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంటుంది. ఇలాంటి అనవసర భయాలను, ఆందోళనలను పోగొట్టి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు, 'ఈనాడు-ప్రతిభ' సంయుక్తంగా ఉచిత వెబినార్ నిర్వహిస్తున్నాయి. పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో వివరిస్తూ, అత్యుత్తమ మార్కులు సాధించడానికి ఈ వెబినార్ మార్గదర్శనం చేస్తుంది. ప్రముఖ సబ్జెక్టు నిపుణులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తక్కువ సమయంలో సిలబస్‌ను ఏ విధంగా రివిజన్ చేయాలో తెలియజేస్తారు. పరీక్షల భయాన్ని పోగొట్టి, మానసిక స్థితిని స్థిరపరిచేందుకు సైకాలజిస్టులు సూచనలు చేస్తారు. గత ఏడాది టాపర్లుగా నిలిచిన విద్యార్థులు తమ అనుభవాలను వివరించి స్ఫూర్తిని నింపుతారు. టెన్త్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకూ ఈ వెబినార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇదిగో ఈ అంశాలపైనే సూచనలు

- యాక్టివ్ రీకాల్, మైండ్ మ్యాపింగ్ ద్వారా క్లిష్టమైన అంశాలను ఎలా గుర్తుంచుకోవాలి?
- గణితం, సైన్స్‌లో స్కోరింగ్ పాయింట్లు, ప్రజెంటేషన్ టిప్స్.
- ఏకాగ్రతను పెంచే చిన్న చిన్న వ్యాయామాలు.
- పరీక్ష గదిలో టైం మేనేజ్‌మెంట్.
- ఆరోగ్యం, ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
- విద్యార్థులు అడిగే సందేహాలకు నిపుణుల సమాధానాలు.

జూమ్ మీటింగ్, యూట్యూబ్ లైవ్, ఈనాడు.నెట్ ద్వారా వెబినార్‌లో జాయిన్ కావచ్చు

వెబినార్ తేదీ: మార్చి 1, 2026 (ఆదివారం)
సమయం: ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు

జూమ్ మీటింగ్ కోసం... | యూట్యూబ్ లైవ్ కోసం...

Join from PC, Mac, iPad, or Android:
Zoom - https://hov.to/b2c7ec22
Youtube Live - https://hov.to/d4ce0f1a
Zoom ID - 953 5694 9081 **Passcode:** 115422

అత్యవసర వైద్యమా.. ఇటు రాకండి!

ఉమ్మడి జిల్లా ఆసుపత్రుల్లో రోగుల అవస్థలు ● రాత్రిపూట మరీ తీసికట్టు

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - బాపట్ల

నెలన్నర క్రితం: కర్లపాలెం మండలం నల్లమోతువారి పాలెం వద్ద 216ఏ జాతీయరహదారిపై లారీ ఢీకొన్న ఘటనలో ద్విచక్రవాహనదారుడి తలకు తీవ్రగాయమైంది. బాపట్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి వైద్యులకు సమాచారం ఇచ్చి రప్పించేసరికి చాలా ఆలస్యమైంది. తాత్కాలికంగా కుట్లు వేసి జీజీహెచ్‌కు రెఫర్ చేశారు. పొన్నూరు సమీపంలోకొచ్చేసరికి ఆ యువకుడి ఊపిరి ఆగిపోయింది. బాపట్ల ఆసుపత్రిలోనే ఐసీయూలో అత్యవసర వైద్యసేవలు అంది ఉంటే అతని ప్రాణాలు నిలిచేవి.

నెల క్రితం: పల్నాడు జిల్లాకు చెందిన ఓ యువకుడు ద్విచక్రవాహనంపై వెళ్తూ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. నరసరావుపేట జిల్లా ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు సరిగా లేక.. యుద్ధప్రాతిపదికన జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. ఇక్కడ వైద్యులు అందుబాటులో లేక.. నర్సులు, సిబ్బంది ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. ఇద్దరు పీజీలు తాత్కాలిక వైద్యం అందించారు.

ప్రమాదం జరిగిందంటే చాలు..

ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోంది. ప్రాథమిక వైద్యసేవలు అంతంతమాత్రంగానే అందుతుండగా.. అత్యవసర వైద్యం కలగా మారుతోంది. అటు ఒంగోలు సరిహద్దులోని చినగంజాం, మార్టూరు నుంచి ఇటు కృష్ణా సరిహద్దులోని రేపల్లె, తెనాలి వరకు ఇదే పరిస్థితి. బాపట్ల, చీరాల ప్రాంతీయ వైద్యశాలలు సహా రేపల్లె, వేమూరు, పర్చూరు, మార్టూరు సీహెచ్‌సీల్లో అత్యవసర వైద్యం అందని పరిస్థితి. బాపట్ల, చీరాలలో ఐసీయూలున్నా వైద్య నిపుణులు లేకపోవడం సమస్యగా ఉంది. చీరాలలో రూ.23 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ ఎప్పటికి పూర్తవుతుందో తెలియడం లేదు. వైద్యుల ఖాళీలను భర్తీ చేయకపోవడం మరో సమస్య. రాత్రిపూట ఈ ఆసుపత్రులకు క్షతగాత్రులను తరలించడానికి వెనుకాడుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

గుంటూరు జిల్లాలోనూ దైన్యం

❖ పొన్నూరు, ప్రత్తిపాడు సీహెచ్‌సీల్లో సాయంత్రమైతే ఎవరూ కనిపించరు. ❖ తెనాలి జిల్లా ఆసుపత్రిలోనూ ఇదే పరిస్థితి. ❖ చిన్నపాటి గాయాలైనా జీజీహెచ్‌కు పంపిస్తున్నారు. ❖ అత్యవసర సమయాల్లో ఈ నిర్లక్ష్యం క్షతగాత్రుల ప్రాణాలమీదకు తెస్తోంది. ❖ ఆగమేఘాలపై జీజీహెచ్‌కు తీసుకొచ్చినా.. ఇక్కడా అదే పరిస్థితి. ❖ హైవే అంబులెన్సులు తక్కువగా ఉండడం, బాపట్లలో ఒక్కటే అందుబాటులో ఉండడం సమస్యగా మారింది.

గుంటూరు జీజీహెచ్‌లో రాత్రిపూట వైద్యం కోసం కష్టాలు

పీజీలే దిక్కైతే ఎలా?

జీజీహెచ్‌లో రాత్రి 8 గంటలైతే పరిస్థితి మారిపోతుంది. అత్యవసర విభాగంలో వైద్యులు ఉండరు. నర్సులు, ఇతర సిబ్బంది సేవలు కొరవడుతున్నాయి. యుద్ధప్రాతిపదికన వైద్యం అందించడం గగనమవుతోంది. పడకలు సరిపోక స్ట్రెచర్లపైనే చికిత్స చేయాల్సిన పరిస్థితి. వెంటిలేటర్లు, ఆక్సిజన్ బెడ్లు దొరకడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకే ఆర్ఎంవోల పర్యవేక్షణ ఉంటుండగా. . రాత్రిపూట కొరవడుతోంది. ఈ బాధ్యతలు పీజీ విద్యార్థులకే అప్పగిస్తున్నారు. వెంటనే శస్త్రచికిత్స చేయాల్సిన కేసులకు అనస్తీషియా వైద్యులు అందుబాటులో ఉండడం లేదు.

విజేతలుగా నిలిచి సైకిళ్లు అందుకున్న విద్యార్థులతో డీఈవో శ్రీనివాస్

నూతన ఆవిష్కరణలతో శాస్త్రవేత్తలుగా ఎదగాలి

బాపట్ల, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పరిశోధనలు చేసి నూతన ఆవిష్కరణల ద్వారా శాస్త్రవేత్తలుగా ఎదగాలని డీఈవో శ్రీనివాస్ అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సర్ సీవీ రామన్ క్లబ్ ఆధ్వర్యంలో పురపాలక ఉన్నత పాఠశాలలో విద్యార్థులు జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన పోటీలు నిర్వహించారు. విజేతలకు సైకిళ్లు, సంచులను డీఈవో పంపిణీ చేశారు. ఎంఈవోలు నిరంజన్, ప్రసాద్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వినయ్‌కుమార్, క్లబ్ కన్వీనర్ నాగవర్ధనరావు పాల్గొన్నారు. బాపట్ల మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థినులకు పోటీలు నిర్వహించి విజేతలకు ప్రిన్సిపల్ హిమబిందు బహుమతులు ప్రదానం చేశారు. భాష్యం పబ్లిక్ స్కూల్, శ్రీచైతన్య, నారాయణ ఉన్నత పాఠశాల, బెస్ట్ చైల్డ్ పాఠశాలల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ నమూనాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ నమూనాలు ప్రదర్శించిన విద్యార్థులకు బెస్ట్ చైల్డ్ డైరెక్టర్ వడ్లమూడి వెంకటేశ్వరరావు, శ్రీచైతన్య పాఠశాలలో పట్టణ సీఐ రాంబాబు బహుమతులు అందజేశారు. భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

93.46 శాతం పింఛన్ల పంపిణీ

బాపట్ల, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ద్వారా పేదలకు ప్రభుత్వం ఆర్థిక భద్రత కల్పిస్తోందని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. పట్టణంలోని చిల్లరగొల్లపాలెంలో శనివారం లబ్ధిదారులకు కలెక్టర్ పింఛన్ల నగదు పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తొలి రోజు 93.46 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 1,82,897 మంది లబ్ధిదారులకు గాను శనివారం సాయంత్రం 6.15 గంటలకు 1,70,935 మందికి రూ.72.89 కోట్ల నగదు అందజేసినట్లు తెలిపారు. ఇంకా అర్హులు ఉంటే వారికి ప్రభుత్వ అనుమతి రాగానే కొత్త పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. మార్చి ఒకటిన ఆదివారం రావటంతో ప్రభుత్వం ఒక రోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తోందన్నారు. డీఆర్డీఏ పీడీ సింగయ్య, ఆర్డీవో గ్లోరియా, తహసీల్దారు సలీమా, పురపాలక కమిషనర్ రఘునాథరెడ్డి పాల్గొన్నారు.

వృద్ధురాలికి నగదు అందజేస్తున్న కలెక్టర్ వినోద్‌కుమార్

ANDHRA LOYOLA INSTITUTE OF ENGINEERING AND TECHNOLOGY
(Approved by AICTE, Recognized by Govt of A.P., Affiliated to JNTU, Kakinada)
GOVT.POLYTECHNIC POST, VIJAYAWADA-520008, Ph:0866-2476161

WANTED FACULTY

Applications are invited for the post of
- **Asst. Prof / Assoc.Prof - CIVIL, MECH, EEE, ECE, CSE.** Qualification : M.Tech
- **Asst. Prof / Assoc. Prof - MBA.** Qualification : MBA
- **Lab Technicians** - Qulifications : Diploma/B.Tech
- **Attenders/Gardeners**

Eligible candidates may submit their application along with a detailed resume, two passport-size photographs and photocopies of certificates so as to reach the under signed by 10.3.2026

Date : 1.3.2026 Sd/- SECRETARY

మధుర జ్ఞాపకం.. మది పరవశం

న్యూస్‌టుడే, బాపట్ల, కూచినపూడి (నిజాంపట్నం)

సెలవు రోజులు.. వారాంతం వస్తున్నాయంటే జిల్లాలో విద్యార్థులు, యువత చదువు, ఉద్యోగం, వ్యాపారానికి విరామం ఇస్తున్నారు. అభిరుచికి తగినట్లుగా సహచరులు, స్నేహితులతో కలిసి ఉల్లాసంగా గడుపుతున్నారు. విహారయాత్రలకు వెళ్లి పర్వతారోహణ (ట్రెక్కింగ్) చేస్తూ ప్రకృతి అందాల మధ్య గడుపుతున్నారు. బుల్లెట్లపై దూరప్రాంతాల సందర్శనకు వెళ్తున్నారు. సాహసయాత్రలు చేస్తూ వాతావరణ పరిస్థితులు.. అక్కడి సంస్కృతి..సంప్రదాయాలను తెలుసుకుంటున్నారు. నదీ, సముద్ర తీరాలు, అటవీ ప్రాంతాలకు వెళ్లి ప్రకృతి రమణీయ దృశ్యాలను కెమెరాల్లో బంధిస్తున్నారు.

వారాంతాల్లో విహారయాత్రలు
ఇదీ నేటి యువత అభిరుచి

తుంగనాథ్ దర్శనానికి..

ఎన్టీఆర్ ఆహార విజ్ఞాన సాంకేతిక కళాశాలలో ఫుడ్‌సైన్స్ టెక్నాలజీ బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి **రిషబ్ పటేల్‌కు** పర్వతారోహణ చేయటం ఆనందాన్ని ఇస్తుంది. సెమిస్టర్ సెలవుల్లో ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ జిల్లాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం తుంగనాథ్ దర్శనానికి వెళ్లాడు. చోప్తా అనే ప్రాంతం నుంచి మూడు కి.మీ. ట్రెక్కింగ్ చేసి ఆలయానికి చేరుకుని పూజలు చేశాడు. యాత్ర ద్వారా ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతి లభించటంతో పాటు ప్రకృతి అందాలు తిలకించినట్లు విద్యార్థి చెప్పాడు.

బాపట్లకు చెందిన యువకుడు **యంపరాల సందీప్** ప్రైవేటు ఉద్యోగి. పర్వతారోహణ అంటే ఇష్టం. సెలవు రోజుల్లో స్నేహితులతో కలిసి కొండ ప్రాంతాలకు వెళ్లి ట్రెక్కింగ్ చేస్తున్నారు. ఊటీ, కొడైకెనాల్, మున్నార్, సిమ్లా, కులుమనాలి తదితర ప్రాంతాలకు విహార యాత్రలకు వెళ్తున్నారు. ఇటీవల స్నేహితులతో కలిసి చిక్‌బళ్లాపూర్ సమీపంలోని నంది నిహిల్స్‌ను సందర్శించారు.

ట్రెక్కింగ్‌కు ప్రత్యేక శిక్షణ

ట్రెక్కింగ్ చేస్తూ పచ్చని కొండలు, సెలయేర్లు, జలపాతాలు, మంచు అందాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు తిలకించారు. తలకోన, హార్సిలీహిల్స్, అరకులోయను సందర్శించి పర్వతారోహణ చేశారు. ట్రెక్కింగ్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.

బుల్లెట్‌పై రయ్.. రయ్

కాకుమానుకు చెందిన **శ్రీకాంత్** ఇంజినీరింగ్ చదివి బాపట్లలో వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. స్నేహితులతో కలిసి బుల్లెట్ క్లబ్‌లో సభ్యుడిగా చేరాడు. వీకెండ్, సెలవు రోజుల్లో క్లబ్ సభ్యులు, స్నేహితులతో కలిసి దూర ప్రాంతాలకు బుల్లెట్లపై రయ్‌రయ్ అంటూ వెళ్తున్నారు. రహదారి భద్రత నిబంధనలు పాటిస్తూ ప్రత్యేక దుస్తులు ధరించి బుల్లెట్‌పై వెళ్తూ గండికోట, మున్నార్, కూర్గ్, ఊటీ, కొడైకెనాల్, రామేశ్వరం, కన్యాకుమారి, గుజరాత్, లేహ్ తదితర ప్రాంతాలు సందర్శిస్తున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్ రుషికేష్‌కు బుల్లెట్ రైడ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. క్లిష్టమైన ఘాట్ రోడ్లలో ఇష్టంగా ప్రయాణిస్తున్నారు.

నేటి నుంచి భవన నిర్మాణ కార్మిక పథకాల పునరుద్ధరణ

గుంటూరు: భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన పలు పథకాలను పునరుద్ధరిస్తూ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి నిర్ణయించిందని కార్మిక శాఖ ఉప కమిషనర్ గాయత్రీదేవి శనివారం తెలిపారు. మార్చి 1వ తేదీ నుంచి భవన నిర్మాణ కార్మికులకు వివాహ కానుక, ప్రసూతి సహాయం(కాన్పు), సహజమరణం, అంత్యక్రియలు వంటి పథకాలను తిరిగి ప్రారంభించిందని తెలిపారు. కార్మికులు తప్పనిసరిగా కార్మికశాఖ గుర్తింపు కార్డు పొందాలని, ఇప్పటికే కార్డు పొందిన వారు వాటిని నవీకరించుకోవాలన్నారు.

అసిస్టెంట్ సేల్స్‌మెన్ కావలెను

బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, పిడుగురాళ్ళ, మాచర్లలో ఈనాడు దినపత్రిక కొరకు ప్రకటనలు సేకరించుటకు చురుకైన, చొరవ కలిగిన యువకులు కావలెను.
జీతము రూ. **20,000/-** (అన్ని అలవెన్సులు కలిపి) మరియు ఆకర్షణీయమైన ఇన్సెంటీవ్స్ ఇవ్వబడును.
అనుభవం ఉన్నవారికి అర్హతను బట్టి వేతనం ఉంటుంది.

అర్హతలు: వయస్సు: 19 సం॥ - 30 సం॥ మధ్య
* 10th or ఇంటర్ పాస్
* తెలుగు, ఇంగ్లీషు చదవడం, రాయడం వచ్చియుండాలి.

ఆసక్తిగల అభ్యర్థులు తమ పూర్తి బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికేట్స్, 4 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో తేది. 02-03-2026 సోమవారం ఉదయం 10 గం॥ల నుండి 4 గం॥ల లోపు స్వయంగా సంప్రదించండి.

CIEL HR inspired by science
C/o. ఈనాడు ఆఫీస్, 9వ లైను, అరండల్‌పేట, గుంటూరు
Ph: 800085 10541
Email: gnt_hr@eenadu.net

సకల సౌకర్యాలు.. పచ్చందాలు

- ప్రతిష్ఠాత్మకంగా న్యాయ అకాడమీ నిర్మాణం
- శంకుస్థాపన నేడు

ఈనాడు - అమరావతి

ప్రజా రాజధాని అమరావతిలో ఏపీ న్యాయ అకాడమీ కార్యాలయ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన జరగనుంది. ఆధునిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని నిర్మించనున్నారు. హైకోర్టు భవనం నుంచి కేవలం 5.7 కిలోమీటర్ల దూరంలోనే ఇది ఏర్పాటవుతోంది. 50 మీటర్ల వెడల్పు రహదారులతో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి అనుసంధానంగా ఉంటుంది. అకాడమీలోని ప్రతి విభాగం స్వతంత్రంగా పని చేసేలా డిజైన్ చేశారు.

ప్రత్యేకతలు.... ❖ పిచ్చుకలపాలెం పరిధిలో 4.83 ఎకరాల్లో నిర్మిస్తారు. ❖ అకడమిక్ బ్లాక్ బేస్‌మెంట్‌తో పాటు జీ+3 తరహాలో ఉంటుంది. ❖ హాస్టల్ భవనం బ్లాక్ జీ+8 ❖ ఇండోర్ స్పోర్ట్స్, అతిథుల బ్లాక్ జీ+3లో నిర్మిస్తారు. ❖ ఒకేసారి 120 మంది న్యాయమూర్తులకు శిక్షణతోపాటు 60 మంది ఫ్యాకల్టీ, ఇతర సిబ్బందికి వసతులు.
❖ విస్తీర్ణంలో 31% భవనాలకు, 69% పచ్చదనానికి కేటాయించారు.
❖ నిర్మాణ బాధ్యత సీఆర్డీఏదే.

ఏమేం ఉంటాయంటే....

❖ అకడమిక్ బ్లాక్‌లో 500 సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియం. ❖ సెమినార్ హాల్, తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, ఫోరెన్సిక్ ల్యాబ్, గ్రంథాలయం, రీడింగ్ రూమ్ ❖ న్యాయమూర్తులకు విశాలమైన లాంజ్ ❖ డైరెక్టర్, పరిపాలన కార్యాలయాలు ❖ చర్చలకు వీలుపడేలా ఛాంబర్స్ ❖ బోధన సిబ్బందికి ప్రత్యేక గదులు ❖ హెల్త్ యూనిట్, శిశువులకు క్రెచ్ సదుపాయం ❖ 3 మీటర్ల వెడల్పుతో కారిడార్లు ❖ సెంట్రలైజ్డ్ లిఫ్ట్ లాబీలు

హాస్టల్ బ్లాక్‌లో.... ❖ న్యాయాధికారులు, శిక్షణ న్యాయమూర్తులు, శిక్షణార్థులకు నిర్మిస్తున్నారు. ❖ ప్రతీ అంతస్తులో లాంజ్, విశ్రాంతి ప్రదేశాలు, ప్యాంట్రీ

ఇండోర్ స్పోర్ట్స్, రిక్రియేషన్ బ్లాక్‌లో... ❖ డైనింగ్ హాల్, వీఐపీ డైనింగ్ హాల్, వంటశాల, స్క్వాష్ కోర్ట్, జిమ్, ధ్యానం, యోగా హాల్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ కోర్ట్, మల్టీపర్పస్ హాల్, స్విమ్మింగ్ పూల్

పచ్చదనానికి పెద్దపీట.. ❖ న్యాయమూర్తుల కోసం ఆధునిక సౌకర్యాలతో ప్రత్యేక అతిథి గృహం, క్లబ్ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. ❖ హైకోర్టుకు సమీపంలో సెంట్రల్ పార్కు పక్కన సుమారు 6,300 చదరపు గజాల విస్తీర్ణంలో రూ.69 కోట్లతో నిర్మిస్తున్నారు. ❖ భవనాలకు 20%, పచ్చదనానికి 80% విస్తీర్ణం కేటాయించారు. ❖ జీ+3 తరహాలో భవనం ఉంటుంది. ❖ గ్రౌండ్ ఫ్లోర్‌లో సూపర్ మార్కెట్, ఈతకొలను, పురుషులు, మహిళలకు ప్రత్యేక స్పా సదుపాయాలు, లాంజ్, కిచెన్ ❖ మొదటి అంతస్తులో జిమ్, యోగా, ఏరోబిక్స్ హాల్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, ప్రీ-ఫంక్షన్ హాల్
❖ రెండో అంతస్థులో 6 ప్రీమియం సూట్ గదులు, 2 డీలక్స్ గదులు, మూడో అంతస్థులో 4 ప్రీమియం సూట్ గదులు, 1 ప్రెసిడెన్షియల్ సూట్, 1 డీలక్స్ గది.
❖ 150 మంది సామర్థ్యంతో మల్టీపర్పస్ హాల్, ఇండోర్ గేమ్స్.



రైతు బలవన్మరణం

అప్పికట్ల (బాపట్ల), న్యూస్‌టుడే: మండల పరిధిలోని అప్పికట్లలో రైతు కుర్రా శ్రీనివాసరావు(50) ఇంట్లో ఉరేసుకుని శనివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకోవటానికి కారణాలు తెలియరాలేదు. మద్యం అతిగా తాగుతున్న అతడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో అఘాయిత్యం చేసుకున్నాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ప్రాంతీయ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై బాపట్ల గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు.

2,500 ఎకరాల్లో క్రీడానగరం

అమరావతి, న్యూస్‌టుడే: రాజధాని అమరావతి విస్తరణలో భాగంగా వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్లపూడి గ్రామాల పరిధిలో 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడానగరం, స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయనున్నారని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. శనివారం ఆయా గ్రామాల రైతులతో ఆయన సమావేశమై భూసమీకరణపై చర్చించారు. ఈ సందర్భంగా పలు రెవెన్యూ సమస్యలను రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని జేసీ సంజనా సింహాకు ఎమ్మెల్యే ఫోన్‌లో తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మొదటి దశలో 29 గ్రామాల రైతులకు ఎలాంటి ప్రయోజనాలు కలిగాయో.. అలాగే రెండో దశలోనూ అందుతాయన్నారు. ఏడు గ్రామాల రైతులకు ఒకే విధమైన ప్యాకేజీ ఉంటుందన్నారు. అపోహలు తొలగించి భూ సమీకరణకు రైతులు ముందుకు వచ్చేలా స్థానిక నాయకులు చొరవచూపాలని ఎమ్మెల్యే సూచించారు.

అమరేశ్వరుని సేవలో ఇస్రో మాజీ ఛైర్మన్

అమరావతి, న్యూస్‌టుడే: పంచారామ క్షేత్రం అమరావతి అమరేశ్వరున్ని ఇస్రో మాజీ ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు, పూజారులు ఘన స్వాగతం పలికారు.

ఇస్రో మాజీ ఛైర్మన్ కిరణ్‌కుమార్‌కు ఆశీర్వచనాలు అందజేస్తున్న అర్చకులు

అనంతరం ఆయన స్వామికి ప్రత్యేక పూజలు జరిపించారు. అమ్మవారి కుంకుమ పూజలో పాల్గొన్నారు. అర్చకులు వేద ఆశీర్వచనాలు పలికి, స్వామి వారి శేషవస్త్రాలు అందజేశారు.

కొమ్మమూరు కాలువలో గుర్తుతెలియని మృతదేహం

కుంకలమర్రు (కారంచేడు), న్యూస్‌టుడే: మండలంలోని కుంకలమర్రు సమీపంలో కొమ్మమూరు కాలువలో గుర్తుతెలియని మృతదేహాన్ని కారంచేడు పోలీసులు శనివారం గుర్తించారు. 35-40 ఏళ్ల మధ్య వయసున్న యువకుడిదిగా వెల్లడించారు. మృతదేహం నరసాయపాలెం లాకుల వైపు నుంచి నీటి ప్రవాహంలో కుంకలమర్రు పరిధిలోకి కొట్టుకువచ్చినట్లు భావిస్తున్నారు. ఎరుపు, నలుపు గడుల చొక్కా, గోధుమ రంగు ప్యాంటు ధరించాడన్నారు. సమాచారం తెలిసినవారు ఇంకొల్లు సీఐ, కారంచేడు ఎస్సై చరవాణి నంబర్లు 9121102147, 9121102145కు తెలపాలని సూచించారు.

జిల్లాకు 500 టన్నుల యూరియా

పేరాల, న్యూస్‌టుడే: జిల్లాలో అన్నదాతలకు అవసరమైన యూరియా అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు అవసరమైన 2632.5 టన్నుల యూరియా 26 ప్రత్యేక రైల్వే వ్యాగన్ల ద్వారా చీరాల రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఇక్కడి నుంచి ఏపీ మార్క్‌ఫెడ్ గోదాములకు లారీల ద్వారా చేరవేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో బాపట్ల జిల్లాకు 500 టన్నులు కేటాయించినట్లు చీరాల వ్యవసాయ శాఖ అధికారి నిర్మల తెలిపారు.

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

EICHER TIPPERS FLEET for Sale Pro 6028T (500 CFT) 8Nos & Pro 2055T (100 CFT) 6Nos Good Condition Ph: 9704699042.

2020మోడల్ Ertiga VXI, పెట్రోల్, 56,000 kms తిరిగిన మంచి కండిషన్‌లో ఉన్నది. 8.50 Lakh. నో బ్రోకర్స్. 99631 33466.

BUSINESS SERVICES

BUSINESS OFFER

Wanted Investors in Guntur for India's Fastest Growing Education Institutions. Contact: 9542513426

బుక్ డిస్ట్రిబ్యూటర్స్ కొరకు మీ ప్రాంతములో ప్రైవేట్ స్కూల్స్ పరిచయం ఉండి అనుభవమున్న వారికి ప్రాధాన్యత. ఉచిత ఏజెన్సీ. గుంటూరు ✆ 98493 70729.

స్టేప్ 2,50,000 పెట్టుబడితో మీ ఆఫీస్/ ఇంటిపైన Dr.Tea/ Dr.Coffee/Dr.Cool Drink యూనిట్ ప్రారంభించి ప్రతినెల 25,000/- ఫిక్స్‌డ్ అలవెన్స్ + అదనపు లాభాలు పొందే అవకాశం కలదు. ✆ 78420 02046 / 63095 72064

నో పెట్టుబడి. మీ పని/ ఉద్యోగం చేసుకుంటూ ఖాళీ సమయంలో ✆ 83175 28192

FOR SALE

గుంటూరులో వున్న మా కోళ్ళ ఫారం నందు గల కోళ్ళ ఎరువు అమ్మబడును. గుంటూరు-7. ఫోన్: 9346227777.

BUILDING CONSTRUCTION

TDR AP & TELANGANA BONDS BUY & SALE KAMESH 92 92 15 15 15

కోటి పాత బిల్డింగ్స్ ... Ph 9949760367.

WATER PROOFING

బాత్‌రూమ్ లీకేజీ గోడలపై చెమ్మ, శ్లాబ్‌లీక్, సంప్‌లీక్, శ్లాబ్‌క్రాక్స్, వాల్‌క్రాక్స్, ఏలీకేజీనైనా గ్యారంటీతో కెమికలింగ్ చేయగలము. 80961 13137, 96424 58892.

BOREWELLS

నాగార్జున బోర్‌వెల్స్: బోర్‌వెల్స్ వేయబడును. గ్రౌండ్ వాటర్ సర్వేచేయబడును. సంప్రదించండి. దేవినేని ప్రసాద్: గుంటూరు 94901 14326.

EDUCATION

SSC Stenos Target Mains Skill Classes Raman Babu Short hand in 40 Days. Govt. Certificate. Gnt & Vij. 77990 61986.

HEALTH & CARE

మద్యపానం మానేయడం ఎలా? బరువు పెరుగుటకు, జాయింట్ పెయిన్స్‌కు, గుంటూరు- మాదవిగ్రాండ్ లాడ్జ్ ఆర్.టి.సి. బస్టాండ్ ఎదురుగా ప్రతీనెల 1, 15 తేదీల్లో మందులు.

HOME NEEDS

PEST CONTROL

చెద పురుగుల నివారణ 10సంవత్సరాల గ్యారంటీ ISO సంస్థ యూనివర్సల్ పెస్ట్‌కంట్రోల్ ITCదగ్గర, గుంటూరు. ✆ 90305 09880, 77021 27789.

MARRIAGE SERVICES

FUNCTION HALLS

ఈవెంట్స్ ఆర్గనైజర్స్ ... 5,700 గ||లలో ఉన్న SSSV AC & గార్డెన్ కళ్యాణ మండపము. ... 100 కార్ల పార్కింగ్ ... ✆ 94935 02289, 99499 11302

REAL ESTATE

GENERAL

గుంటూరు ... ✆ 93999 55545.

గుంటూరు - ... 93466 47202, Retd టీచర్.

గుంటూరు ... Ph: 77949 12324.

గుంటూరు సిటీ, గోరంట్ల ... ✆: 7382396677.

గుంటూరు టౌన్ ... ✆ 93937 63666, 83670 33399.

FLAT FOR SALE

TADEPALLI

తాడేపల్లి: CSR కళ్యాణ మండపం & ఆశ్రమం రోడ్డులో 2 BHK (1233 S.Ft.) ఫ్లాట్ అమ్మకం. 100% వాస్తు, Car పార్కింగ్. ✆ 90000 64949.

BRODIPET

గుంటూరు, 6/18 బ్రాడీపేట, ... 100% వాస్తు ప్రతి ఫ్లోర్ 2000 Sft ... 1st & 5th ఫ్లోర్స్ అమ్మబడును. ✆:93962 72999; 92487 13999.

GORANTLA

గుంటూరులో 2BHK 1225 Sft E/F ఫుల్ ఫినిషింగ్ ఫ్లాట్‌అమ్మబడును. 1stFloor. వెంకటాద్రి నిలయం, స్పొసైటీ ఆఫీస్‌రోడ్ గోరంట్ల, GNT. ✆: 94940 62831, 98850 55180.

INNER RING ROAD

గుంటూరు, ఇన్నర్ రింగ్‌రోడ్, ఈస్ట్ ఫేసింగ్, 2300 Sft అపార్ట్మెంట్‌లో డూప్లెక్స్ అమ్మకానికి కలదు. సంప్ర: 94909 60449.

VIDYANAGAR

విష్ణునగర్ 3 వలైన్ 3B/R 2300Sft. తూర్పు, 2B/R 1225Sft. పడమర. 4 & 5 Flrs. సూపర్ డీలక్స్ రెడీ టు మూవ్ 98857 00115, 97041 39333.

గుంటూరు నవభారత్‌నగర్ 4వ లైన్, అపార్ట్మెంట్ నందు 4BHK, 3150Sft నార్త్‌ఫేస్, కార్ పార్కింగ్ గల ఫ్లాట్ అమ్మకమునకు కలదు. 98481 10230.

GENERAL

2BHK E/F Flat for sale: 403, 4th floor Sri Sai Teja Towers, 5/3 Lane, Chandramouli Nagar, Guntur. No Car Parking. Contact ✆ 94929 33474.

గుంటూరులోని విద్యానగర్ 1 లైనులోని నిర్మలనివాస్ అపార్టుమెంట్ ఫ్లాట్‌నెం: 302, 1200 చ||అ|| గల పడమర ఫేస్ ఫ్లాట్ అమ్మకం. Ph: 8374550999.

గుంటూరు, గుంటగ్రౌండ్స్ ప్రక్కన, సూర్యహనుమా అపార్ట్మెంట్ లోపల, వీర నరసింహ, G-1, 2B/R, 42 చ||గ||, E/F ఫ్లాట్ అమ్మకం. నోబ్రోకర్స్. 97031 17969.

Ready to occupy flat. గుంటూరు ... 2nd ... 5 ఫ్లోర్స్ 5 ఫ్యామిలీస్. ✆: 9177955344.

HOUSE FOR SALE

AMARAVATHI ROAD

గుంటూరు అమరావతిరోడ్, ... G+2, ... ✆ 9441423239.

గుంటూరు సిటీ, గోరంట్ల కొత్తగా నిర్మించిన ... ✆ 98495 10021.

BRODIPET

గుంటూరు, బ్రాడీపేట 6/19, D.No: 5-62-9 ... ✆ 98663 27255 & 80741 32048.

KORITEPADU

గుంటూరు కొరిటెపాడులో 190 చ||గ||లలో నూతనంగా నిర్మించిన ... ✆ 94405 42667.

PATTABHIPURAM

గుంటూరు పట్టాభిపురం ఆర్మీ ECHS హాస్పిటల్ ఎదురు ఇండిపెండెంట్ 208 చ.గ. ... 95738 93789.

గుంటూరు, కృష్ణనగర్ ... ✆ 9866127490.

PONNURU

పొన్నూరు టౌన్, ... 2BHK 360 చ||గ|| ... ✆ 97037 06498.

TENALI

Independent House. South facing 250 Sq. Yards, Near Muthabavi, Gandhi Nagar, Nandulapeta, TENALI. Contact: 8790667557.

తెనాలి సెంటర్, నాజరుపేటలో 500 చ||గ||లో పడమర ఫేసింగ్ 2 అంతస్తుల డాబా యిల్లు అమ్మబడును. ✆: 79957 59851.

GENERAL

HURRY * Hurry 95 sq.y. House Sale. Only Rs.40Lakhs.(Negotiate) - 14 Ward. Narasaraopet (Money Required) ✆ 99498 58727.

2 Floors 4 Portions House for Sale 160 Sq.Yards North Facing, Monthly 20K rental income at Sitaram Nagar 4th Lane, Guntur. Contact: 99483 44759, 94403 03820.

గుంటూరు గోరంట్ల నెక్స్ట్‌జెన్ స్కూల్‌వెనుక, సాయిచరణ్ కాలనీలో నార్త్‌ఫేస్ (నార్త్/వెస్ట్ రోడ్స్) 100 చ.గ.లలో న్యూ 2BHK ఇండిపెండెంట్ హౌస్ అమ్మకమునకు కలదు. ✆ 91778 32679.

గుంటూరు నగరం వారాహి వెంచర్ దగ్గర GV పాలెంలో 347 గ||ల్లో తూర్పుఫేసింగ్ గల RCC డాబా రీజనబుల్‌కే అమ్మకము. సంప్ర: 99086 99742.

HOUSE FOR SALE గుంటూరులోని Premium Locality సిద్ధార్థనగర్, 3వ అడ్డరోడ్డు (KLP School Road) 4BHK ఇల్లు 293 చ.గజాల్లో అమ్మకానికి కలదు. 9440555657 9440944133

గుంటూరు-పొన్నూరు రోడ్ కరెంట్ ఆఫీసు, బొమ్మరిల్లు అపార్ట్మెంట్ ప్రక్కన 109గ|| పాత 2BHK గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్ అమ్మబడును. బ్యాంకులోన్ సౌకర్యం. 97040 49199.

LAND FOR SALE

CHILAKALURIPETA

భూమి అమ్మకము
చిలకలూరిపేట బైపాస్ నుండి 3 కి.మీ., బొప్పూడి గ్రామం 2 కి.మీ. నుండి కోటప్పకొండకు వెళ్లే రోడ్డు ఫేస్ రాజపేట శివారు రెవెన్యూ నందు 20 ఎకరాలు దీనికి ఉత్తరంగా 1/2 కి.మీ దూరంలో మరో 15 ఎకరాలు భూమి పారిశ్రామిక లేదా వ్యవసాయ అవసరాలకు అనువైన పొలం అమ్మకానికి కలదు.
98493 75181

OLD GUNTUR

Guntur - Chowdavaram, NH Road, SBI Backside, Nr.RVR Engg. College Opp. 2.05 Acers W/F for urgent Sale ✆ 8309494629, 9885180930

GENERAL

సూరప్పగూడెం, భీమడోలు, ఏలూరు జిల్లా - 15 ఎకరాల కొబ్బరి తోట, 2 బోర్లు, డ్రిప్, NH-16 కి దగ్గరలో, ప్లాట్స్ /రియల్ ఎస్టేట్‌కి అనుకూలం. సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్: 97043 22999, 73372 28262.

పేరేచర్ల అమీనాబాద్ గ్రామం, కొండవీడు రోడ్డు, మంచినీటి బోరు, ఫెన్సింగ్‌తో 2 ఎకరాలు అమ్మకం. 60అ" రోడ్డు (ప్రకృతి వనం దగ్గర). ✆ 73309 16499.

బాపట్ల, కంకటపాలెం రోడ్డు దగ్గర, అమ్మకానికి 50 సెంట్ల భూమి. ✆ 9553322081, 9553322091.

బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం, అమర్తలూరు గ్రామంలో 7.5 ఎకరాల మాగాణి భూమి అమ్మబడును. ✆ 82473 35468.

విజయవాడ -అమరావతి ప్రాంతాలలో పొలాలు, ప్లాట్లు, విజయవాడ హైవే పరిటాల, కంచికచర్ల, నందిగామలలో 10, 20 ఎకరాల పొలాలు, బిట్లు కలవు. 8121714569.

రాఘవనగర్-గుంటూరులో 292 చ.గజాలు (ఉ), గుంటూరు-చిలకలూరిపేట NH16హైవే 4.6 ఎకరాలు అమ్మకానికి కలవు. NEXTGEN Infra 78930 05559.

PLOT FOR SALE

CHILAKALURIPETA

చిలకలూరిపేటసెంటర్ నుండి నరసరావుపేటరోడ్డులో 5.కి కావూరు దగ్గర 50ఎ|| వెంచర్ ప్రక్కన రోడ్డుకి 2ఎ|| తర్వాత 4ఎ|| వెంచర్‌లో 33అ||రోడ్లులో 100గ||, 200గ|| ప్లాట్లు గ|| 6వేలు&తూర్పు 600గ||, 1200గ|| అపార్ట్‌మెంట్స్‌కు. ✆ 9908685888.

INNER RING ROAD

ఇన్నర్ రింగ్‌రోడ్డు ఫేస్-1 అతిదగ్గరలో సాయినాథ్ కాలనీ 2వలైన్ నార్త్‌ఫేస్ 30" రోడ్డు గల 277చ.గ. ఖాళీస్థలము కలదు. చ.గ. 54,000. ✆ 9849351256.

612 చ.గ, ఇన్నర్ రింగ్ రోడ్ భాష్యం స్కూల్స్ దగ్గర, అపార్ట్మెంట్ కట్టుకోటానికి అనుకూలమైన స్థలం అమ్మకానికి. 91820 05184.

VIDYANAGAR

గుంటూరు, నవభారత్ నగర్‌లో 1000 గజాల నివాస స్థలం ఔట్‌రేట్‌కి అమ్మకానికి కలదు. బిల్డర్స్/ కొనుగోలుదారులు సంప్రదించండి: ✆ 9704894583.

GENERAL

గుంటూరు, శుభమ్ కళ్యాణ మండపం ఎదురు లైన్, ప్రైమ్ ఏరియా, సిద్దార్థ నగర్, క్లియర్ టైటిల్, 41'x62' = 280 గ||, నార్త్ ఫేస్, రూ: 1.10 లక్ష/గ||. 94402 08170

మంగళగిరి మం నవులూరు గ్రా 280Y క్లియర్ టైటిల్ ప్లాట్ అమ్మకానికి కలదు. @ కాంటాక్ట్: 9920063735

హైవే సర్వీస్ రోడ్‌కి 200 అడుగుల దూరం నడింపాలెం రోడ్ ఆనుకొని ఉన్న200 గజాల పంచాయతీ ప్లాట్ అమ్మకమునకు కలదు. ఫోన్: 7032916689

గుంటూరు మార్కెట్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో పొత్తూరులో నేషనల్ హైవే దగ్గరలో 360 గజాలు, 7 1/2 సెంట్లు స్థలం అమ్మబడును. ✆ 95504 98827.

గుంటూరునగరంలో గుజ్జనగుండ్ల ఏరియాలో ఉత్తరం ఫేసింగ్ 112 చ.గ స్థలం రెసిడెన్షియల్ ఏరియాలో అమ్మకానికి కలదు. 96523 69676, 81259 06036.

ఫ్లాట్స్ అమ్మకానికి కలవు నల్లపాడులో చ.గ. 14,000/ కొప్పురావూరు రోడ్డులో 17000 డైరెక్ట్ పార్టీ. సంప్ర. ✆ 93478 15466.

AP CRDA పరిధిలో అమరావతి నుండి అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే పేసింగ్‌తో ఓపెన్ ప్లాట్స్ అమ్మబడును. చదరపు గజం కేవలం 9000/- మాత్రమే. స్పాట్ రిజిస్ట్రేషన్. 73962 46599, 91826 68447.

తెనాలి-GNTరోడ్ రత్నకన్వెన్షన్ ఏరియా పినపాడురోడ్‌లో E/F గల 202గ|| రెడీ టు కన్‌స్ట్రక్షన్ ప్లాట్ గ||17వేలుకే సేల్ ✆99663 24977/ 95427 56666

గోల్డెన్ సాండ్స్ బాపట్ల బీచ్ రిసార్ట్స్ నందు గల ప్లాట్ నెం.44 క్లబ్ హౌస్ దగ్గర 444.4 చ.గ.ల ప్లాట్ అమ్మకమునకు కలదు. సంప్ర: 98851 88899.

NH-16 (బాపట్ల జిల్లా) కనగాల బైపాస్ దాటాక గూడవల్లి మొదట్లో 707చ||గ|| (14.5 సెంట్లు) కమర్షియల్ ప్లాటు అమ్మకానికి కలదు. గజం రూ.11,000/- మాత్రమే. సంప్ర: 70133 78115.

గుంటూరు-నరసరావుపేటరోడ్, పేరేచర్ల వద్ద 30 ఎకరాల CRDA & RERA అప్రూవ్డ్ వెంచర్‌లో ప్లాట్లు. స్పాట్ రిజిస్ట్రేషన్‌తో. లోన్ సౌకర్యం. ✆ 9849886249.

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో 33 అ|| R&B రోడ్ పడమర పేసింగ్‌తో 19సెంట్ల స్థలము అమ్మకం. సంప్ర ✆ 82475 88099.

గుంటూరు, నెహ్రూనగర్ 4వ లైనులో (20x66) కొలతలు కల్గిన 147 చ||గ|| స్థలం అమ్మకమునకు కలదు. వివరాలకు సంప్ర: ✆ 99859 33630.

చిలకలూరిపేట DTCP అప్రూవ్ లేఔట్ నందు ఓపెన్ ప్లాట్లు. బ్యాంకు లోన్/EMI సౌకర్యం కలదు. స్పాట్ రిజిస్ట్రేషన్. 280 ప్లాట్లు, 20 ఎకరాలు. 89859 66069.

స్థలములు అమ్మబడును
తెనాలి-నాజరుపేట, పులిపాకవారి వీధిలో దక్షిణం ఫేసింగ్‌తో చ.గ. 83.1లు & చ.గ. 220.0లు మరియు తెనాలి టు బుర్రిపాలెం మెయిన్ రోడ్డునకు దగ్గరలో తూర్పు ఫేసింగ్‌తో చ.గ. 192.4లు స్థలములు అమ్మబడును.
సెల్: 83091 85345

COMMERCIAL SPACE FOR SALE

GENERAL

గుంటూరు బస్‌స్టాండ్ దగ్గర మంగళగిరి రోడ్డులో పద్మజ పెట్రోల్ బంకు ఎదురుగా అన్నపూర్ణ హోల్‌సేల్ క్లాత్ మార్కెట్‌లో 148వ నెంబర్ షాపు అమ్మబడును. ✆ 82475 88099.

LEASE

GENERAL

Tadikonda "X" Roads, Ponnekallu Near Amaravati Highway Road. Prime Commercial Land for Lease. 3,000 Sq.yds with Water Facility, 3 Phase Power, Generator Backup for Warehouse, Godown, Shed Etc. Rent 50,000 PM. Contact: 83097 82405, 99716 60494.

గుంటూరు విజయవాడ National హైవే పక్కన సర్వీస్ రోడ్‌లో కాకాని గుడి దగ్గర ఎండోమెంట్స్ office పక్కన అర ఎకరం కార్ showrooms మరియు కంపెనీ గోడౌన్ కొరకు కలదు కాంటాక్ట్ నెంబర్: 9849827022

LEASE
సత్తెనపల్లి నడిబొడ్డున మెయిన్ రోడ్‌లో రన్నింగ్ ఉన్న సినిమా థియేటర్ శ్రీనివాసమహల్. పొడవు 120అ, వెడల్పు 125అ ఉన్నది ఉన్నట్టుగా థియేటర్ బిజినెస్ వారికి గాని, కమర్షియల్ షాపింగ్ మాల్స్, కార్పొరేట్ సెక్టార్ ఆఫీసులకు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు అనువైనది, లీజు పద్ధతిపై అద్దెకు ఇవ్వబడును. ఆసక్తిగల వారు వివరములకు సంప్రదించండి
PH. 9491148225 9440134008

FOR LEASE
గుంటూరు జిల్లా, యడ్లపాడు హైవే ఆనుకొని కరెంట్, వాటర్ మరియు ఆఫీస్ స్పేస్ సౌకర్యములతో గల 36000 చ॥అ॥ల విస్తీర్ణం గల వేర్‌హౌస్ (గోడౌన్) 6500 చ॥అ॥ల షెడ్డుతో పాటు లీజుకు ఇవ్వబడును.
✆ 80082 45858 98487 06678

TO LET

గుంటూరు, శ్యామలనగర్ 3వ లైన్, బాలకుటీర్ స్కూల్ ప్రక్కన సందులో సింగల్ బెడ్‌రూమ్ హౌస్ అద్దెకు ఇవ్వబడును. 92473 36433.

అమరావతి రోడ్డు ప్రక్క 4200 చ||గ||ల స్థలములో భవనము నిర్మించి అద్దెకు ఇవ్వబడును. ✆: 9949827656, 9177959529.

COMMERCIAL

OFFICE Premises is available in Sailok Complex, 1st Floor at 6/1 Arundelpet, Guntur. With fecilities of AC, Lift & Bath Room, Contact Cell 92484 94407.

Commercial space in Brodipet 4th line centre, Tolet 1stfloor 1500Sq feet Office&finance office 94418 48757, 98483 34551.

గుంటూరు అరండల్‌పేట 10వలైన్ స్వగృహ ఫుడ్స్ ప్రక్కన 1st ఫ్లోర్ 1400 sft ఆఫీసులకు అద్దెకు కలదు. ✆ 96665 57718, 79894 29984.

బ్రాడీపేట 4/18వ లైను 3 ఫ్లోర్స్ బిల్డింగ్ సెల్లార్ పార్కింగ్‌తో each ఫ్లోర్ 2300sft ఎడ్యుకేషన్, జిమ్, సూపర్‌మార్కెట్, ఆఫీసులకు అనువైన బిల్డింగ్ అద్దెకు గలదు. Ph 87907 77111, 63003 66306.

గుంటూరు, బృందావన్‌గార్డెన్స్ 7వలైన్, (శృతి హాస్పిటల్) పూర్తి పరికరాలతో సర్జరీ చేయుటకు అనుకూలమైన హాస్పిటల్ / కమర్షియల్ అద్దెకు కలదు. 98482 29948.

AP సెక్రటేరియట్‌కి 1/2 KM మందడంలో ఫుల్లీ ఫర్నిష్డ్ 1800 Sft. Plug & Play కార్పొరేట్ ఆఫీసులకు అద్దెకు ఇవ్వబడును. ✆ 90591 90929

3000 చ||అ||ల కమర్షియల్ స్పేస్ బ్యాంకులకు/ హాస్పిటల్స్‌కు అద్దెకు ఇవ్వబడును. రిషీ వాల్యూ హోమ్స్, జి.టి. రోడ్, ✆: 93941 01244, 93908 27957.

గుంటూరు లక్ష్మీపురం 3వలైనులో కమర్షియల్ బిల్డింగ్ 2ఫ్లోర్స్ ఈచ్ ఫ్లోర్ 1740sft. బ్యాంక్స్/సాఫ్ట్‌వేర్, కార్పొరేట్ ఆఫీసు/షోరూంలకు అద్దెకు. ✆ 9849900303.

JOBS

Urgent recruitment Collection Field Executives for Banking recovery Collection fixed salary + Allowance + Incentive, Guntur Town, Chilakaluripeta. ✆ 89780 42035.

Wanted Tally Data Entry Operators-2 & Marketing Executives-4 Min 2year's Experience Send Resumes to wtsup 9139233333. vkaoffice555@gmail.com

Field Assistants (Male) for Banking work. Only Guntur local Persons Contact: 63095 33476.

Wanted an employee with : Excel, Power Point, Video Editing Freshers & Exp with Good Salary, More Benefits ✆ 98499 89951.

Wanted Incharge, PROs, with Good Communication at Surekha Educational Services, Lakshmipuram, Guntur. 9391575078.

Wanted Teachers Qual: B.Sc, B.A, Hindi, B.Ed, D.Ed, Sal 10k to 15k NTR U.R Vidya Mission, Guntur. 99859 96591, 96423 94248.

Wanted Female MBA Graduate to work as Mktg Manager in a reputed real estate company for their site office in Lam, Guntur. Age below: 30 Yrs & exp. ✆ 95531 55743.

URGENTLY Required "Computer Operators" (M/F) to work in Advocate Office in Guntur. ✆ 98663 04725, 94942 55324.

Wanted Accountant for Gold Show Room at Guntur. Should have experience at least 3 years. ✆ 72074 32943.

Micro Lab, Guntur is hiring experienced Microbiology Technician and Sample Collection Boy. Salary: 35k / 18k. Cont:9441356804.

WANTED Proof Readers. Qua: Any Degree with Eng. Medium, Maxmuller Publication, Gorantla, Guntur. ✆ 94941 61313.

Wanted Operators. Qul: Diploma Civil / Inter / Degree. Pass / Fail for DGPS Survey works at Guntur Dist 70322 81628, 73965 74652.

Wanted Male JLs best salary, Food & Accommodation. S.B.PU College (J.P. Academy) Kalwara, Karnataka. ✆ 94821 31501, 92467 57595.

Wanted Faculty Fulltime with Good Teaching Skills in MS-Office, Con: Motive Computer Education. Guntur. ✆ 99122 74446.

Wanted local Civil Engineer 5 to 10 years exp. Chandrakala Infra Structures, Opp. Nagarjuna University, Guntur. Contact ✆ 94401 90574.

Wanted Jr.Accountant, Q:B.Com, Exp: 2Yrs with Tally Prime and GST working knowledge, SBA & Co, 98480 18386.

PROs, Marketing Managers Required. Salary: 27,500/- NTR Circle, Vijayawada ✆ 63043 28479

Wanted Sales Executive (M/F) Pomplets Distribution Boys for Coaching Centre Contact: 98481 28173, 63034 97656.

నిరుద్యోగ యువతకి సువర్ణావకాశం. డా.రెడ్డీస్ ఫౌండేషన్ వారిచే కమ్యూనికేషన్ ఇంటర్వ్యూ, స్కిల్స్, కంప్యూటర్ కోర్స్‌లో 60రోజుల ఉచిత శిక్షణ, ఉద్యోగం కల్పించబడును. వ: 18-28, 9063817157

TATA కంపెనీలో లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ మరియు టీమ్‌లీడర్లు కావలెను. మీ శ్రమకు తగిన ఆదాయం + ఫారిన్ ట్రిప్స్ కలవు. ✆ 9908985109.

గుంటూరు నగరంలో ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పనిచేయుటకు MBA మార్కెటింగ్ అభ్యర్థి, సివిల్ టెక్నికల్ సూపర్వైజర్, సివిల్ నాన్‌టెక్నికల్ సూపర్వైజర్స్ మరియు ఆఫీస్ బాయ్ కావలెను. గుంటూరు లోకల్ వారు సొంత బైక్ తప్పనిసరి. 7386333589.

గుంటూరు లోకల్ హోల్‌సేల్ మెడికల్ షాప్ నందు పని చేయుటకు అనుభవం గల బాయ్స్ స్టాఫ్ 2 వీలర్ తప్పనిసరి. జీతం: 13,500 టైమింగ్స్: 9:30am టు 8:30pm అర్హత: టెన్త్ / ఇంటర్ గుంటూరు లోకల్ వారికి ప్రాధాన్యత. 81421 04680.

గాయత్రి హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలు చేయుటకు Exp. స్త్రీ / నర్సులు / పురుషులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- వరకు ఇవ్వబడును ✆ 7569103916.

పట్టాభిపురంలో శ్రీ గిరిజ శంకర్ సెలెక్షన్ షాపు నందు పని చేయుటకు M/F స్టాఫ్ కావలెను. Q: 10th క్లాస్. జీతం: 8-15K. @ 98481 13734.

ఆఫీస్ స్టాఫ్, నర్సెస్(MPHW) కావలెను. కొత్తవారికి కూడా ప్రాధాన్యత. అహల్యా నర్సింగ్ హోమ్, శివాలయం వెనుక, కొత్తపేట, గుంటూరు. ✆ 92464 27459.

గుంటూరు టౌన్‌లో కోడి గుడ్ల షాపు నందు క్యాషియర్, కోళ్ళఫారం నందు ఎలక్ట్రీషియన్, వ్యాన్ డ్రైవర్, సూపర్ వైజర్స్ కావలెను. నెం 38, NTR స్టేడియం, బృందావన్ గార్డెన్స్, గుంటూరు-7. సం: 93462 27777.

పల్లపాడు, బెజాత్‌పురం, రావెల, పొన్నెకల్లు, జొన్నలగడ్డ, మల్లాది, అమరావతి, కర్లపూడి, మోతడక, నిడుముక్కల, తుళ్ళూరు, బడేపురం, తాడికొండ, నంబూరు, కంతేరు, కొప్పురావూరు, వెనిగండ్ల, దొండపాడు, అనంతవరప్పాడు, నెక్కల్లు మరియు పరిమి గ్రామాలలో ప్రముఖ విద్యాసంస్థ కోసం పని చేయుటకు టీమ్ లీడర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. ఆకర్షణీయమైన జీతం + ఇన్సెంటివ్. సంప్ర: 8712618882, గుంటూరు.

ఏపీలో ప్రముఖ మద్యం పంపిణీ సంస్థకు జిల్లా వారీగా అనుభవజ్ఞులైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అవసరం. జీతం: 30వేలు, TA/DAతో సహా ✆92463 63624, jobsimfl@gmail.com

MS Office, Excel, టైపింగ్‌లో అనుభవం గల కంప్యూటర్ ఆపరేటర్స్ (M) కావలెను. ✆ 8977254736, 9490157852 ఆటోనగర్, తెనాలి.

గుంటూరు ఆయుర్వేదిక్ హాస్పటల్లో పనిచేయుటకు రిసెప్షనిస్ట్, స్టాఫ్ (స్త్రీలు, పురుషులు) కావలెను. 10th పాస్, జీతం: 15000 వరకు + బోనస్. ✆ 94408 70099.

రాజధాని రాయల్ భూమి డెవలపర్స్ నందు మార్కెటింగ్ చేయుటకు మార్కెటింగ్ ఎంప్లాయీస్ కావలెను. 10th పాస్ / ఫెయిల్, జీతం: 13000 to 60000 & ఇన్సెంటివ్. ✆ 70137 05436.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు వార్డెన్స్ మరియు క్లాస్ ఇన్‌ఛార్జ్‌స్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతం: 12000 నుండి 14000 వరకు ఇవ్వబడును. (నాన్‌లోకల్ వారికి ఉచిత భోజన వసతి కల్పించబడును) విద్యార్హతలు: ఇంటర్ నుండి డిగ్రీ వరకు, వయస్సు: 22సం||రాల నుండి 40 సం||రాలు ఉండవలెను. వివరాలకు సంప్ర. ఫోన్: 9248733320.

గుంటూరు మాస్టర్‌మైండ్స్ కాలేజీలో ఉద్యోగ ఖాళీలు: సీనియర్ బ్యాచ్ ఇన్‌ఛార్జీలు, లింగం: పురుషులు మాత్రమే, విద్యార్హతలు: ఇంటర్ నుండి డిగ్రీ వరకు, వయస్సు: 25 సం||ల నుండి 45 సం||రాల మధ్య ఉండవలెను. నెలకు జీతం: 16000 వరకు ఇవ్వబడును. వివరాలకు సంప్రదించగలరు. ఫోన్: 9248722246.

కెమెరామెన్ & లేడీయాంకర్ You Tube Channel నందు ఫుల్‌టైమ్ పనిచేయుటకు గుంటూరుటౌన్ వారు కావలెను. ఆకర్షణీయమైన జీతం. ✆ 8978928817

సీసీటీవీ కెమెరా ఫిట్టింగ్‌కి ఫ్రెషర్స్ కావలెను (ఫీల్డ్ వర్క్) శాలరీ 15000/ & etc- ఆఫీస్ (గుంటూరు & హైదరాబాద్). ✆ 9731722666, 9731567105

గుంటూరు, బ్రాడీపేటలో ఇమిటేషన్ జ్యువలరీ షాప్‌నందు Tally + GST + MS ఆఫీస్ నందు 1 సం|| అనుభవమున్న అకౌంటెంట్ (ఫీమేల్) కావలెను. 9701486105.

WANTED
♦ Telecallers-10
♦ Counselors-4
♦ Process Associates-10
♦ Marketing Associates-6
OUR GLOBAL OVERSEAS
6/13, Brodipet, Guntur
✆ 7675005008

గుంటూరులో కొత్తపేట ప్రొఫెషనల్ కొరియర్ నందు పని చేయుటకు లేడీ రిసెప్షనిస్ట్, పికప్ & డెలివరీ కొరకు బాయ్స్ కావలెను. 8885511214, 9912979579.

కమ్మ 70 సం|| ఒంటరి మనిషికి ఇంట్లో ఉండి వంట చేయుటకు & ఇల్లు చూసుకొనుటకు చదువుకొన్న O.C స్త్రీమూర్తి (50 సం||) కావలెను. ✆ 98852 79349.

గుంటూరు రెడ్‌క్రాస్ బ్లడ్ సెంటర్ నందు పని చేయుటకు డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన కారు డ్రైవర్ కావలెను. సంప్ర: 91008 19588. redcrossguntur@yahoo.co.in

గుంటూరు మాస్టర్‌మైండ్స్ కాలేజి నందు వార్డెన్స్, హాస్టల్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేయుటకు స్త్రీలు కావలెను. జీతము: 10000/- నుండి 13000/- వరకు ఇవ్వబడును. ఉచిత భోజనము వసతి కల్పించబడును. విద్యార్హతలు: ఇంటర్ మరియు డిగ్రీ, వయస్సు: 22 సం||లపైన ఉండవలెను. వివరములకు సంప్ర: 92487 33329.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేయుటకు స్త్రీలు మరియు పురుషులు కావలెను. జీతము: 13000/- నుండి 15000/- వరకు ఇవ్వబడును. విద్యార్హతలు: ఇంటర్ మరియు డిగ్రీ, వయస్సు: 22 సం||లపైన ఉండవలెను. వివరములకు సంప్రదించగలరు. ఫోన్ నెంబర్: 9154693478.

NABLలో ల్యాబ్‌లో పని చేయుటకు కంప్యూటర్ నాలెడ్జి గల B.Sc కెమిస్ట్రీ / B.Sc ఫిజిక్స్ చదివిన అభ్యర్థులు కావలెను. ✆ 94901 57852, తెనాలి.

గుంటూరు మాస్టర్‌మైండ్స్ కాలేజి నందు క్లాస్ ఇన్‌ఛార్జ్‌స్ మరియు క్యాంపస్ ఇన్‌ఛార్జ్‌స్‌గా పని చేయుటకు పురుషులు కావలెను. జీతము: 14000/- నుండి 21000/- వరకు ఇవ్వబడును, వయస్సు: 22 సంవత్సరాలు నుండి 45 సం||ల వరకు ఉండవలెను. గుంటూరు లోకల్ వ్యక్తి అయ్యి ఉండాలి. వివరములకు సంప్ర: ✆ 89784 80429.

గుంటూరు పరిధిలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో పని చేయుటకు Degree చదివిన DTP cum Clerk (Male) కావలెను. Ph: 93944 47117, 92477 45046.

ప్రముఖ T.V.షాపు నందు పనిచేయుటకు లేడీ కంప్యూటర్ ఆపరేటర్, సేల్స్‌గర్ల్స్ మరియు Male T.V.టెక్నీషియన్ కావలెను. మంచి జీతం: 80740 63144.

గుంటూరు మెడికల్ హోల్‌సేల్ షాపుకు గూడ్స్ డెలివరీకు బాయ్స్ కావలెను. ఫుల్ టైం/పార్ట్ టైం. టైమింగ్స్ (10AM-3PM) (4PM-8PM) సంప్ర. 7675805858.

హైదరాబాద్‌లోని టిఫిన్ సెంటర్‌లో పని చేయుటకు స్టాల్‌బాయ్స్, క్లీనింగ్ స్టాఫ్ (జీ.18K. 12గం|| రూం + భోజనం. వర్కర్స్‌ను సప్లయ్ చేసే ఏజెంట్స్ కావలెను. మంచి కమీషన్ ఇవ్వబడును. 9666934949 / 9573446770

అంజన్న హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలు చేయుటకు Exp స్త్రీ / పు / నర్సులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- Hydలో 9966568882 / 9963489661

ఫీల్డ్ మేనేజర్స్, Gold వాల్యూయర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీస్టార్ గోల్డ్ కంపెనీకి కావలెను. ఏజ్: 22 to 35, ఫ్రెషర్స్ కూడా ✆ 62810 37879/ 90353 37879

సేల్స్ మరియు సర్వీస్ కొరకు ఇంజనీర్స్ మరియు ఎగ్జిక్యూటివ్స్ ప్రముఖ ఎయిర్ కంప్రెషర్స్ కంపెనీ వారికి కావలెను. అర్హత: ఏదైనా ఇంజనీరింగ్‌లో డిగ్రీ / డిప్లొమా లేదా ITI సంప్ర ✆ 98481 13083, Mail: coastguru@gmail.com

గుంటూరు, కొత్తపేటలో అపార్ట్మెంట్ నందు పని చేయటానికి వాచ్‌మెన్ ఫ్యామిలీ (భార్య, భర్త) కావలెను. శాలరీ 10,000/-. 92464 80963.

గుంటూరు, కొత్తపేట, మెడికల్ హోల్‌సేల్ షాప్‌లో ప్యాకింగ్ మరియు డెలివరీ చేయుట కొరకు బాయ్స్ / గర్ల్స్ కావలెను. 8000/- to 10000/- వర్క్ టైమ్: 10 AM-9.30 PM. లంచ్ టైమ్: 2 PM-3 PM. 9848126760.

సోలార్ కంపెనీలో పనిచేయుటకు, విజయవాడ, గుంటూరు పరిధిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టెక్నీషియన్స్ కావలెను. మంచి జీతం + ఇన్సెంటివ్ + అలవెన్స్. ✆ 77939 33878, 2వీలర్ తప్పనిసరి.

గుంటూరు టౌన్ & ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో కృషి డైరికు చెందిన పాలు, పెరుగు, నెయ్యి, పచ్చళ్ళు డోర్ టు సేల్స్ కోసం 5-10 సం|| అనుభవం గల సేల్స్ ప్రమోటర్స్ కావలెను. ఫీల్డ్ సేల్స్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత, అలాగే 5-10 సం||ల అనుభవం గల షిఫ్ట్ ఆపరేటర్స్ కావలెను. ఆకర్షణీయమైన జీతం + ఇన్సెంటివ్. వాట్సప్: 9177045044.

అకౌంట్స్ మేనేజర్ కావలెను. బికాం, 5 సం||లు అకౌంట్స్‌పై అనుభవం, ఇన్‌కంటాక్స్, GST రిటర్న్స్ వేయగలిగిన వారు kamathamjob@gmail.comకు పంపగలరు.

గుంటూరు సిటీలో ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలో పనిచేయుటకు అనుభవం కలిగిన టెలికాలర్స్ (F) కావలెను. కొరిటపాడు, గుంటూరు. 90323 79333.

G-B Bottlers వారి మంజీర & ఫ్లోరిచ్ మినరల్ వాటర్ కంపెనీలో జోనల్ మేనేజర్ & డిస్ట్రిబ్యూటర్స్‌గా అనుభవం కలవారు కావలెను. ✆ 92473 57279

విజన్ ఆటోమొబైల్స్ అపె ఆటో షోరూం కృష్ణా జిల్లాలో విజయవాడ, నందిగామ, నూజివీడు, కైకలూరు, మచిలీపట్నం, గుడివాడ, తిరువూరు, మైలవరం. గుంటూరు జిల్లాలో గుంటూరు సిటీ, పిడుగురాళ్ల, మంగళగిరి, తెనాలి, నరసరావుపేట, బాపట్ల నందు పని చేయుటకు 3 వీలర్ మార్కెట్ నందు కనీసము 5సం|| అనుభవం ఉన్న ★ సేల్స్ మేనేజరు-5 ★ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ -18 ★ అకౌంటెంట్లు-2 (విజయవాడ సిటీ) ★ మెకానిక్‌లు - 10 అనుభవమును బట్టి జీతం. ✆ 77999 09045, 77999 09050. Email: visionauto.jobs@gmail.com

కంతేరులో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను 12 Hrs Duty ఆసక్తి గలవారు సంప్రదించగలరు. శ్రీనివాస్: 8830536175, రవి: 8099941234

సంపత్‌నగర్ కొబ్బరి తోటల్లో E/F 216 గ|| 2 స్థలాలు & అయ్యప్ప స్వామి గుడి రోడ్డు 230 గ|| 3 స్టేర్ బిల్డింగ్ అమ్మబడును. 99496 46419.

గుంటూరు లక్ష్మీపురం LG సర్వీస్ సెంటర్ నందు పనిచేయుటకు CCO's కావలెను. 90597 38104, 79812 16947.

కావలెను
గుంటూరు జిల్లా సోలార్ ప్రాజెక్ట్ నందు పని చేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, సోలార్ టెక్నీషియన్స్ కావలెను.
7997704999 9912421539

ACCOUNTING

Learn GST, TDS, EPF, ESI returns in 9 sundays with live examples (online zoom classes). ✆ 9292959527, 9640054074

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం.. ఈనాడు లో ప్రకటన ఇవ్వటం పూర్తి వివరాలకు సంప్రదించండి: 8008510541

బాపట్ల
•బాపట్ల •రేపల్లె •వేమూరు

వైభవంగా శ్రీవారి శాంతి కల్యాణం

అలంకరణలో స్వామి

నగరం, న్యూస్‌టుడే: నగరం, జిల్లెపల్లి గ్రామాల్లోని పద్మావతి సమేత శ్రీనివాసుల శాంతి కల్యాణ వేడుక శనివారం వైభవంగా నిర్వహించారు. శాంతి సౌభాగ్యాలతో ప్రజలంతా బాగుండాలని, పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని కోరుతూ ఆయా దేవాలయాల్లోని పురోహితులు వేద మంత్రాలతో స్వామివారి శాంతి కల్యాణ వేడుక కనులపండువగా నిర్వహించారు. వేడుకల్లో ఆయా గ్రామాలకు చెందిన భక్తులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

16 అంశాలు ఆమోదం

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: రేపల్లె పురపాలక సంఘం కౌన్సిల్ హాల్లో శనివారం కట్టా మంగ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఎజెండాలో పొందుపర్చిన 16 అంశాలను చదివి వినిపించగా సభ్యులు ఆమోదించారు. వైస్ ఛైర్మన్లు ప్రశాంత్‌కుమార్, విశ్వనాథగుప్తా, కమిషనర్ సాంబశివరావు, మేనేజర్ విజయశాంతి, డీఈ మధుసూదనరావు, అధికారులు రాజేశ్, రత్నాంజలి, శామ్యూల్, లక్ష్మీనారాయణ, ప్రసాద్ పాల్గొన్నారు.

అభ్యంతరాలు ఉంటే తెలపాలి

కాకర్లమూడి(వేమూరు), న్యూస్‌టుడే: జాతీయ ఉపాధి పథకం ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో చేసిన పనులపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఆ పథకం ఏపీవో వైద్యకృష్ణ తెలిపారు. మండలంలోని కాకర్లమూడి పంచాయతీ పరిధిలో జరిగిన పనులపై గ్రామ సభ నిర్వహించారు. స్థానికంగా జరిగిన పనుల వివరాలను సభలో చదివి వినిపించారు.

క్రమశిక్షణతో ఉన్నత స్థానాలు

నృత్యం చేస్తున్న విద్యార్థులు

బాపట్ల, బాపట్ల వెస్ట్: పాఠశాల దశ నుంచే విద్యార్థులు క్రమశిక్షణ, సమయపాలన, కష్టించి పని చేయడం అలవరుచుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. శనివారం బాపట్ల పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం నిర్వహించారు. బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థలు స్థాపించి బాపట్లను ప్రముఖ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దిందన్నారు. ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు, కార్యదర్శి ముప్పనేని శ్రీనివాసరావు, మానం నాగేశ్వరరావు మాట్లాడుతూ బాపట్ల పబ్లిక్ స్కూల్‌కు 39 ఏళ్ల ఘన చరిత్ర ఉందన్నారు. పూర్వ విద్యార్థులు దేశ, విదేశాల్లో అత్యున్నత స్థానాలకు చేరుకుని గర్వకారణంగా నిలిచారన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు కలెక్టర్ పతకాలు ప్రదానం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బీఈఎస్ సంయుక్త కార్యదర్శి దొడ్డపనేని వెంకయ్య చౌదరి, కోశాధికారి కోట వీరబ్రహ్మయ్య, పాలకవర్గ సభ్యులు, ప్రిన్సిపల్ పాల్గొన్నారు.

నిధులు దుబారా.. బిల్లులు చెల్లించేందుకు గాబరా

న్యూస్‌టుడే, బాపట్ల

➡ వైకాపా హయాంలో పురపాలికలో రూ.16 కోట్లకు పైగా బకాయిలు

గత వైకాపా ప్రభుత్వంలో ప్రత్యేకాధికారి పాలనను ఆసరాగా చేసుకుని బాపట్ల పురపాలక సాధారణ నిధులను అప్పటి ప్రజాప్రతినిధి ఎడాపెడా ఖర్చు పెట్టేశారు. నిధుల లభ్యతను ఏమాత్రం పట్టించుకోకుండా గుత్తేదారులతో వివిధ రకాల పనులు చేయించారు. బిల్లులు రూ.కోట్లలో పేరుకుపోయాయి. గుత్తేదారులు బిల్లుల కోసం హైకోర్టును ఆశ్రయించారు. పైగా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు విలీన గ్రామాల వివాదం, కోర్టు వ్యాజ్యాలతో పురపాలిక ఎన్నికలు నిర్వహించకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచి ఆర్థికంగా మరింత గడ్డు పరిస్థితులు తలెత్తాయి.

- పురపాలక సంఘం జనాభా: లక్ష
- మొత్తం వార్డులు: 34
- ఏటా పన్నులు, ఇతర ఆదాయం: రూ.ఏడున్నర కోట్లు
- నిర్వహణ ఖర్చులు పోను అభివృద్ధి పనులకు కేటాయించే సాధారణ నిధులు: రూ.కోటి

➡ పురపాలికలో ఎనిమిది శివారు గ్రామాల విలీనం విషయంలో వివాదం తలెత్తి పలువురు గ్రామస్థులు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. కోర్టు ఆదేశాలతో విలీన ప్రక్రియ, ఎన్నికల నిర్వహణకు బ్రేక్ పడింది. ఆర్థికంగా పాలకవర్గం లేదు. ప్రత్యేకాధికారి పాలనే సాగుతోంది. ఐదేళ్ల గడువు మళ్లీ ఆరు నెలలు పొడిగించారు. ఎన్నికలు జరగకపోవడం వల్ల ఏటా 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన రూ.నాలుగు కోట్ల నిధులు ఆగిపోయాయి. నాలుగేళ్లలో పురపాలక సంఘం రూ.11 కోట్ల నిధులు నష్టపోయింది. ఈ నిధులు వచ్చి ఉంటే పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి ఖర్చు చేయడానికి అవకాశం ఉండేది.

➡ వైకాపా పాలనలో పురపాలక సాధారణ నిధులను దుబారాగా ఖర్చు చేశారు. ఖజానా ఖాళీగా ఉన్నా సాధారణ నిధుల నుంచి చెల్లించేలా రూ.14 కోట్లకు పైగా విలువైన పనులు చేపట్టారు. ఎనిమిదేళ్లలో ఖర్చు చేయాల్సిన నిధులను రెండేళ్లలో ఖర్చు పెట్టేశారు. కొత్త, పాత బిల్లులు కలుపుకొని బకాయిలు రూ.18 కోట్లకు చేరాయి. రూ.కోట్లు పెట్టుబడులు పెట్టిన గుత్తేదారులు అప్పుల పాలయ్యారు. బిల్లుల బకాయిల కోసం గుత్తేదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బిల్లులు చెల్లించేలా పురపాలక అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్లు వేశారు. దీంతో పురపాలక అధికారులు గత 20 నెలల్లో కొంత మేర బిల్లులు చెల్లించినా ఇంకా రూ.16 కోట్ల బకాయిలు ఉన్నాయి.

ప్యాడిసనిపేటలో అభివృద్ధి చెందని రోడ్డు

➡ ప్రస్తుతం రూ.రెండు కోట్ల నిధులు ఉన్నా అత్యవసరంగా చేపట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆదాయం భారీగా పెరిగితే కానీ పాత బిల్లులు చెల్లించలేని స్థితిలో పురపాలిక ఉంది. కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టడానికి నిధులు కటకటలాడుతున్న పరిస్థితి తలెత్తింది. సమస్యపై పురపాలక కమిషనర్ రఘునాథరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం సాధారణ నిధులను పట్టణంలో బాగా అవసరం ఉన్న పనులకు మాత్రమే ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. బకాయిలు దశలవారీగా చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

వీల్‌ఛైర్ అందజేత

భట్టిప్రోలు, న్యూస్‌టుడే: వెల్లటూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థి బి.ఆదిత్యకు అద్దేపల్లి భవిత సెంటరు నుంచి మంజూరైన వీల్ ఛైర్‌ను శనివారం అందించారు. విద్యార్థి ప్రతిరోజు పాఠశాలకు రావడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సర్పంచి బి.రవి, ప్రధానోపాధ్యాయుడు వి.సుధీర్‌కుమార్, ఐఈడీ టీచర్ మేరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సామూహిక హారతులు నిర్వహించండి

భట్టిప్రోలు, న్యూస్‌టుడే: పౌర్ణమి సందర్భంగా దేవాలయాల్లో సామూహిక హారతులు నిర్వహించాలని జిల్లా ప్రముఖ్ పొన్నపల్లి సత్యనారాయణ అన్నారు. భట్టిప్రోలులో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రగ్రహణం ఉండటంతో 4న సామూహిక హారతులు నిర్వహించాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార వాడల్లో ఉన్న దేవాలయాలను శుద్ధి చేసి పూజా కార్యక్రమాలు జరిపించాలని పేర్కొన్నారు.

గొయ్యి.. గమనించి వెళ్లండోయ్

మండలంలోని ఖాజీపాలెం పంచాయతీ పరిధిలోని మండేవారి పాలెం వద్ద పంట కాలువపై ఉన్న కల్వర్టు గోడ కూలిపోవడంతో గొయ్యి ఏర్పడింది. ఇది బాపట్ల, రేపల్లె, నిజాంపట్నం వెళ్లే ప్రధాన మార్గం కావడంతో నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటుంది. రహదారికి ఆనుకుని గొయ్యి ఉండటంతో వాహనదారులు, ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. రాత్రి సమయాల్లో గమనించకపోతే గొయ్యిలో పడిపోయే ప్రమాదం ఉంది. సంబంధిత అధికారులు స్పందించి గొయ్యిని పూడ్చి కల్వర్టు గోడను నిర్మించాలని పలువురు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, ఖాజీపాలెం (పిట్టలవానిపాలెం)**

పునాదుల దశలో ఆగిన నిర్మాణ పనులు

చుండూరు మండలం పెనుగుడురుపాడులోని రైతు సేవా కేంద్రం నిర్మాణ పనులు పునాదుల దశలోనే ఆగిపోయాయి. వైకాపా హయాంలో పనులు ప్రారంభమయ్యాయి. కానీ సకాలంలో నిధులను కేటాయించకపోవడంతో గుత్తేదారుడు పనులను నిలిపివేశారు. ప్రస్తుతం పునాదులు వేసిన చోట పిచ్చిమొక్కలు మొలిచాయి. సమస్యపై పంచాయతీ రాజ్ శాఖ ఏఈ మరియదాసు మాట్లాడుతూ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. **-న్యూస్‌టుడే, చుండూరు**

కాలుష్యం పెంచేస్తున్నారు

మండల పరిధిలోని మరుప్రోలువారిపాలెంలో పేరలి డ్రెయిన్ మీద వ్యర్థాలను దహనం చేస్తున్నారు. దీంతో పొగ కమ్ముకుని కాలుష్యం పెరుగుతోంది. చెత్త సేకరించి సేంద్రియ ఎరువులు తయారు చేయాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. శనివారం గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు చెత్తను దహనం చేస్తూ దర్శనమిచ్చారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి చంద్ర మాట్లాడుతూ చెత్తను దహనం చేయకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. **-న్యూస్‌టుడే, బాపట్ల టౌన్**

సిమెంట్ రహదారి.. బీటలువారి

మండలంలోని సంగుపాలెం చెరువు కట్ట సీసీ రహదారి బీటలు వారి ప్రమాదకరంగా మారింది. రోడ్డుపై రాకపోకలు సాగించే సమయంలో గ్రామస్థులు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ రహదారి పైనే విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. పలు ద్విచక్రవాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, పిట్టలవానిపాలెం**

కొళాయిలకు ట్యాప్‌లు బిగించండి

ముత్యాయపాలెంలో మున్సిపల్ పంపులకు ట్యాప్‌లు లేవు. గ్రామంలో చాలా వరకు ఇదే పరిస్థితి. దీంతో నీరు వృథాగా పోతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. కొన్నింటికి దుస్తులు కట్టారు, మరికొన్నింటిని అలాగే వదిలేశారు. ట్యాప్‌లు బిగించి నీటి వృథాను అరికట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. సమస్యపై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ ఏసయ్య మాట్లాడుతూ కొళాయిలకు ట్యాప్‌లు బిగిస్తామని తెలిపారు. **-న్యూస్‌టుడే, బాపట్ల టౌన్**

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

బాపట్ల : 80085 73141, రేపల్లె : 80085 73136, వేమూరు: 91107 83738

? బాపట్ల మండలం పేటేరు పంచాయతీ గంటావారిపాలెంలో మురుగు కాలువలో పూడిక పేరుకుని పారుదలకు అవరోధంగా మారింది. **-సాంబశివరావు, స్థానికుడు**

✔ వెంటనే కాలువలో పూడిక తీసేలా చర్యలు తీసుకుంటాం. **-బొర్రా ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి పేటేరు -న్యూస్‌టుడే, రేపల్లె అర్బన్**

? మండలంలోని భవనవారిపాలెం ప్రాథమికోన్నత పాఠశాల ముందు రహదారి వెంబడి పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. **- స్థానికులు, భవనవారిపాలెం**

✔ పరిశీలించి పిచ్చిమొక్కలను తొలగించడానికి చర్యలు తీసుకుంటాం. **- శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి, భవనవారి పాలెం -న్యూస్‌టుడే, పిట్టలవానిపాలెం**

వీధి దీపం ఏర్పాటు

స్పందన: భట్టిప్రోలు, న్యూస్‌టుడే: భట్టిప్రోలు మార్కెట్ వద్ద మూడు రోడ్ల కూడలిలో వీధి లైట్లు తక్కువ కాంతితో ఉండటంపై శనివారం ఈనాడులో మేమున్నాం.. మీకు తోడుగా శీర్షికన ప్రచురితమైన కథనానికి పంచాయతీ కార్యదర్శి నాయక్ స్పందించారు. పెద్ద వీధి లైటును ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతంలో చీకటి తొలగింది.

కూటమి ప్రభుత్వంతోనే అన్నివర్గాల అభ్యున్నతి

కొల్లూరు, బాపట్ల, భట్టిప్రోలు, చెరుకుపల్లి, న్యూస్‌టుడే: అన్నివర్గాల అభ్యున్నతి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యేలు ఆనంద బాబు, వేగేశన నరేంద్ర వర్మ తెలిపారు. కొల్లూరు, బాపట్ల పట్టణ సంజయ్ గాంధీ, ఉమ్మడిపల్లి సచివాలయ కాలనీల్లో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో వారు పాల్గొన్నారు. కొల్లూరులో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పింఛన్లు పెంపు చేశారని, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించినట్లు వివరించారు. రానున్న రోజుల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి మంత్రి లోకేశ్ కృషి చేస్తున్నట్లు వివరించారు. వేమూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ జి.పూర్ణకుమారి, తెదేపా నాయకులు మైనేని మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కొల్లూరు ఎంపీడీవో నరసింహారావు అంకిత భావంతో పనిచేసి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారని ఎమ్మెల్యే ఆనందబాబు తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నరసింహారావు ఉద్యోగ విరమణ కార్యక్రమం నిర్వహించారు. నరసింహారావు దంపతులను సత్కరించారు. సంజయ్‌గాంధీ కాలనీలో ఎమ్మెల్యే వేగేశన మాట్లాడుతూ పేదరిక నిర్మూలనే ధ్యేయంగా సీఎం చంద్రబాబు పని చేస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ గాంధీ కాలనీలో మురుగు సమస్య పరిష్కరించాలని పురపాలక కమిషనర్ రఘునాథరెడ్డిని ఆదేశించారు. పురపాలక కమిషనర్ రఘునాథరెడ్డి, పార్టీ పరిశీలకుడు బొంతు శివ సాంబిరెడ్డి, నాటక అకాడమీ డైరెక్టర్ ఆంద్రేయ, కూటమి నేతలు పాల్గొన్నారు. ❖ భట్టిప్రోలులో తెదేపా రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా అధికారులతో కలిసి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. చెరుకుపల్లి మండలంలో మధ్యాహ్నం 2 గంటలకే 92.25 శాతం పంపిణీ పూర్తి చేసినట్లు ఎంపీడీవో షేక్ మహబూబ్ సుభానీ తెలిపారు.

వృద్ధురాలికి పింఛను అందజేస్తున్న ఎమ్మెల్యే ఆనందబాబు

దివ్యాంగురాలికి పింఛను ఇస్తున్న ఎమ్మెల్యే నరేంద్రవర్మ

సృజనాత్మకత వెలికితీతకు ప్రదర్శనలు దోహదం

జంపని (వేమూరు), నగరం, కర్లపాలెం, చెరుకుపల్లి, బాపట్ల టౌన్, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రదర్శనలు దోహదం చేస్తాయని వక్తలు పేర్కొన్నారు. శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా బాపట్ల, రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో వేడుకలు నిర్వహించారు. సర్ సీవీ రామన్ చిత్రపటాలకు నివాళి అర్పించారు. వేమూరు మండలం జంపని ఉన్నత పాఠశాలలో విద్యార్థులు 100కు పైగా సైన్సు ఉపకరణాలు ప్రదర్శించారు. ఎంఈవో వెంకటేశ్వరరావు ప్రదర్శనను తిలకించారు. నగరం వెలగపూడి రామకృష్ణ డిగ్రీ కళాశాలలో అవనిగడ్డ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రవిబాబు, ప్రిన్సిపల్ అనగాని హరికృష్ణ సీవీ రామన్‌ను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. పేరలి జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల సైన్సు ప్రాజెక్టులతో ఏర్పాటు చేసిన సైన్సు ఎగ్జిబిషన్‌ను ప్రధానోపాధ్యాయిని అపర్ణ ప్రారంభించారు. చెరుకుపల్లి లిటిల్ హార్ట్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులు ప్రయోగాలు చేసి ప్రదర్శనలో ఉంచారు. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ సైన్సు దినోత్సవాన్ని నిర్వహించారు. సైన్సు పట్ల విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలని భౌతిక శాస్త్ర విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎ.రమేష్ బాబు విద్యార్థులకు సూచించారు.

జంపని ఉన్నత పాఠశాలలో ప్రదర్శనను తిలకిస్తున్న ఎంఈవో వెంకటేశ్వరరావు

ఇరుపక్షాల అంగీకారంతో కేసులు పరిష్కారం

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: లోక్‌అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా అందరూ కృషి చేయాలని సీనియర్ సివిల్ జడ్జి వెన్నెల అన్నారు. రేపల్లె కోర్టు హాల్లో రేపల్లె మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోలీసులు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 14న జాతీయ లోక్‌అదాలత్ జరుగుతుందన్నారు. ఇరుపక్షాల అంగీకారంతో న్యాయమూర్తులు సివిల్, క్రిమినల్, ప్రీలిటిగేషన్ కేసులు పరిష్కరిస్తారన్నారు. లోక్ అదాలత్ సేవలు ఎక్కువమంది సద్వినియోగం చేసుకునేలా చొరవ చూపాలని కోరారు. అదనపు జూనియర్ సివిల్ జడ్జి గీతాభార్గవి, గ్రామీణ సీఐ సురేష్‌బాబు, ఎస్సైలు రాజశేఖర్, శివయ్య, రాజశ్రీ, బార్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న న్యాయమూర్తులు వెన్నెల, గీతాభార్గవి

ధ్యానంతో ఏకాగ్రత పెరుగుదల

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: నిత్య ధ్యానం చేయడంతో ఏకాగ్రత పెరుగుతుందని హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ ప్రతినిధి ఎంఆర్‌కే మూర్తి అన్నారు. రేపల్లె అనగాని భగవంతరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు మూడ్రోజులుగా నిర్వహిస్తున్న హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ కార్యక్రమం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉండడమే కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. సంస్థ ప్రతినిధులు ఉమామహేశ్వరరావు, నిర్మల ధ్యాన పద్ధతులపై అవగాహన కల్పించారు. ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ సుభాషిణి, అధ్యాపకులు నరసయ్య, దాసు, బాలగురవయ్య. బుజ్జిబాబు పాల్గొన్నారు.

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఎంఆర్‌కే మూర్తి

చిరస్మరణీయుడు విలియమ్

చెరుకుపల్లి, భట్టిప్రోలు, న్యూస్‌టుడే: కుట్టుమిషన్ రూపొందించి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి జీవనోపాధి కల్పించిన విలియమ్ హోవే దర్జీల హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారని బాపూజీ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ టైలర్స్ దినోత్సవం పురస్కరించుకొని సంఘ సభ్యులు శనివారం చెరుకుపల్లిలో విలియమ్ హోవే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. 100 అడుగుల జాతీయ పతాకం ప్రదర్శిస్తూ ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. జీవనోపాధి తగ్గిన తమకు ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలు అందజేయాలని కోరుతూ తహసీల్దార్ సీహెచ్ పద్మావతికి వినతిపత్రం అందించారు. సంఘ నాయకులు జి. శ్రీనివాసరావు, షేక్ బాషా, షేక్ బాజీ, రావి దుర్గాప్రసాద్, చంద్రం, పి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. భట్టిప్రోలులో వేణు గోపాల స్వామి ఆలయం ఆవరణలో విలియం హోవే చిత్రపటానికి నివాళి అర్పించారు.

భట్టిప్రోలులో విలియమ్ చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న దర్జీలు

విద్యార్థులకు పరీక్ష సామగ్రి అందజేత

రేపల్లె అర్బన్: రేపల్లె ట్రిపుల్‌ఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పట్టణ ఆదర్శ వేదిక ఆధ్వర్యంలో శనివారం 55 మంది పదోతరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి అందజేశారు. ఎంఈవో సురేష్, వేదిక ప్రతినిధులు పాల్గొన్నారు.

ఉల్లిపాలెం(నగరం), బాపట్ల : ఉల్లిపాలెం, పెద్దవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలోని పది విద్యార్థులకు ఎంపీడీవో శ్రీనివాస్ పరీక్ష సామగ్రి అందజేశారు. బాపట్ల పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహం విద్యార్థినులకు జనసేన నేత విన్నకోట సురేశ్ సామగ్రి అందజేశారు.

కౌండిన్య IAS అకాడెమీ
SSC, RRB, IBPS మొ.లగు వాటికి కోచింగ్ క్లాసులు మార్చిలో ప్రారంభం.
అత్యల్ప ఫీజు, అత్యుత్తమ ఫ్యాకల్టీ, పరిమిత సీట్లు. PS:అమ్మాయిలకు హాస్టల్ సౌకర్యం కలదు. త్వరపడండి.
వివరములకు సంప్రదించండి :
డా. ఇ.వి.నారాయణ, ఛైర్మన్, కౌండిన్య IAS అకాడెమీ, వెనిగండ్ల గ్రామం, పెదకాకాని మండలం, గుంటూరు జిల్లా.
సెల్ : 9966112933

ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు ఇవ్వాలి

బాపట్ల టౌన్, న్యూస్‌టుడే: ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు ఇవ్వాలని ఆశా వర్కర్స్ యూనియన్ బాపట్ల జిల్లా కార్యదర్శి ఎం. వెంకటేశ్వరమ్మ అన్నారు. కార్యకర్తల సమస్యలపై సీఐటీయూ బాపట్ల పట్టణ కార్యదర్శి శరత్‌బాబుతో కలిసి ఆమె శనివారం డీఎంహెచ్‌వో విజయమ్మకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అన్ని రకాల సెలవులు వారికి ఇవ్వాలన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్యకర్తల నియామకాలు ఉండాలన్నారు. రూ.10 లక్షలు బీమా సౌకర్యం కల్పించాలన్నారు.

డీఎంహెచ్‌వో విజయమ్మకు వినతిపత్రం అందజేస్తున్న వెంకటేశ్వరమ్మ, శరత్

పాఠశాలకు గ్రామీణ బ్యాంకు చేయూత

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: పాతరేపల్లె పురపాలక సంఘం ఉన్నత పాఠశాలకు ఏపీ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో శనివారం రూ.లక్ష విలువైన వాటర్ ట్యాంక్, ఫ్యాన్లు, లైట్లు, మైక్‌సెట్, గ్రంథాలయానికి పుస్తకాలతో పాటు తరగతి గదుల మరమ్మతులకు అవసరమైన సామగ్రి అందజేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బుల్ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ బ్యాంకు చేయూత అందించిందని వక్తలు తెలిపారు. గ్రామీణ బ్యాంకు జనరల్ మేనేజరు బి. హరీష్, గుంటూరు రీజినల్ మేనేజరు శ్రీనివాస్, స్థానిక మేనేజరు రమేష్, విశ్రాంత బ్యాంకు ఉద్యోగి, పాఠశాల పూర్వ విద్యార్థి వైపీ రావు, విశ్రాంత ఉపాధ్యాయుడు నాంచారయ్య, హెచ్‌ఎం సుందరరావు, ఉపాధ్యాయులు రామాంజనేయులు, జానీ బాషా పాల్గొన్నారు.

మైక్‌సెట్ అందజేస్తున్న గ్రామీణ బ్యాంకు అధికారులు

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడికి తీవ్ర గాయాలు

నడింపల్లి (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: నడింపల్లి వద్ద రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన ప్రసాద్ జాతీయ రహదారి దాటుతుండగా ద్విచక్ర వాహనంపై చెరుకుపల్లి నుంచి భట్టిప్రోలు వెళ్తున్న పులిగడ్డవారిపాలేనికి చెందిన శ్రీమన్నారాయణ ప్రసాద్‌ను బలంగా ఢీకొట్టాడు. ఘటనలో ఆయన కుడి కాలికు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు, స్థానికులు చికిత్స నిమిత్తం ఆయన్ను గుళ్లపల్లిలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తెనాలి ఏరియా వైద్యశాలకు తరలించారు. చెరుకుపల్లి పోలీసులు వివరాలను సేకరించారు.

చోరీ కేసులో నిందితులకు రిమాండ్

బాపట్ల టౌన్, న్యూస్‌టుడే: వెదుళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అదే గ్రామానికి చెందిన ఎం.వెంకటేశ్వరరెడ్డికి చెందిన రెండు ఇనుప గేట్లు ఇటీవల చోరీకి గురయ్యాయి. వెంకటేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్సై భాగ్యరాజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలో వడ్డెరపాలేనికి చెందిన రంజిత్‌కుమార్, ఎ.సాయిబాబు రాత్రి వేళల్లో గ్రామాల్లో తిరుగుతూ ఇనుప గేట్లు, స్టీలు వస్తువులను చోరీ చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. వీరు అపహరించిన వాటిని వెదుళ్లపల్లికి చెందిన కుమార్ రాజు కొనుగోలు చేస్తున్నాడు. కుమార్ రాజుపై గతంలో దొంగతనం, సారా కేసులు ఉన్నట్లు ఎస్సై తెలిపారు. శనివారం రంజిత్‌కుమార్, కుమార్ రాజులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచగా కోర్టు వీరికి మార్చి 12 వరకు రిమాండ్ విధించింది. ఎ.సాయిబాబు పరారీలో ఉన్నట్లు ఎస్సై తెలిపారు.

వైభవంగా వార్షికోత్సవాలు

బాపట్ల, బాపట్ల వెస్ట్, న్యూస్‌టుడే: పట్టణంలోని దర్శి పెద మస్తాన్ నగర్‌లో రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామి, అమ్మవార్లకు సోమవారం శాంతి కల్యాణం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

4న జరిగే ధర్నాకు తరలిరండి

బాపట్లటౌన్, న్యూస్‌టుడే: గొర్రెలు, మేకలు సమస్యల పరిష్కారానికి మార్చి 4న విజయవాడలో జరిగే ధర్నాకు ఆయా జీవాల పెంపకందారులు పెద్దఎత్తున తరలిరావాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు అన్నారు. పట్టణంలోని పుచ్చలపల్లి ప్రజాసంఘాల కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.

మ్యూజియం సందర్శన

బాపట్ల టౌన్ : పట్టణంలోని దొప్పలపూడి మల్లికార్జునరావు సైన్సు మ్యూజియంను సైన్సు దినోత్సవం సందర్భంగా శనివారం పురపాలక సంఘం ఉన్నత పాఠశాల విద్యార్థులు సుమారు 100 మంది సందర్శించారు. మల్లికార్జునరావు కుమారుడు రామ్మోహన్‌రావు మ్యూజియంలోని ప్రత్యేకతల గురించి వివరించారు.

ముమ్మరంగా జనసేన సభ్యత్వ నమోదు

బాపట్ల టౌన్, న్యూస్‌టుడే: పట్టణంలోని పాత బస్టాండ్ కూడలిలో జనసేన ఉద్యమి సభ్యత్వం నమోదు కార్యక్రమం శనివారం ఆ పార్టీ బాపట్ల సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ ఆధ్వర్యంలో జరిగింది. కార్యకర్తలు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అభిమానులు పార్టీ సభ్యత్వం తీసుకుని పార్టీ నాయకుని ఆదేశాల మేరకు ఉండాలని ఆయన సూచించారు.

మల్లేశ్వరస్వామికి పొన్నమాను సేవ

భట్టిప్రోలు, న్యూస్‌టుడే : భ్రమరాంబ మల్లేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారికి పొన్నమాను సేవ నిర్వహించారు. ప్రత్యేక వాహనంపై చెట్టు ఏర్పాటుచేసి స్వామివారిని అలంకరించారు. జడ్పీటీసీ సభ్యురాలు తిరువీధుల ఉదయభాస్కరి, బాలాజీ దంపతులు పూజలు చేశారు. పురవీధుల్లో ఊరేగిస్తూ భక్తుల నుంచి హారతులు స్వీకరించారు. ఆలయ ట్రస్టీలు, అద్దేపల్లి, భట్టిప్రోలు పద్మశాలీయ సంఘ నాయకులు, యువకులు పాల్గొన్నారు.

వేలము ప్రకటన

మహారాజశ్రీ రేపల్లె సివిల్ జడ్జివారి (సీనియర్ డివిజన్) కోర్టులో
ఇ.పి నెం.4/2025 ఓ.యస్. నెం.45/2017

బిట్వీన్:-
షేక్ కరీముల్లా (డైడ్) వగైరా .. డిహెచ్‌ఆర్స్
ఎదిరి
సడకుదురు నారాయణస్వామి .. జెడిఆర్

పై నెంబరు అమలులో డి.హెచ్.ఆర్. డిక్రీ బాకీ రాబట్టుకొను నిమిత్తం జె.డి.ఆర్. తాలూకు ఈ దిగువ షెడ్యూలు దాఖలా స్థిరాస్తిని వేలపు ఇస్తిహారు షరతులకు లోబడి ది.16-03-2026వ తేదీ ఉదయం గం.10.30 ని.లు లగాయతు పై కోర్టు నందు బహిరంగ వేలం జరుపబడును. కావున సదరు వేలం పాటలో పాల్గొనదలచినవారు పై కోర్టులో పైన తెలిపిన సమయము నందు హాజరు కాగలరు.

షెడ్యూలు: పాతగుంటూరు జిల్లా, ప్రస్తుత బాపట్ల జిల్లా, పుంతెసవారిపాలెం సబ్ డి॥ యిలాకా ఆముదాలపల్లి గ్రామ పంచాయతీ ఏరియాలో చేరిన ఆముదాలపల్లి గ్రామ డి.నెం.419/4, 419/5, 419/6, 419/7, 419/8ల్లో య.1-50ట్లు శేరీ మాగాణి భూమికి **హద్దులు:- తూర్పు:** మురుగు కాల్వ హద్దు, **దక్షిణం:** సడకుదురు కోటయ్యగారి మిగులు భూమి హద్దు, **పడమర:** కొలసాని వెంకటేశ్వర్లుగారి భూమి హద్దు, **ఉత్తరం:** బెల్లంకొండ రామమోహనరావుగారి భూమి హద్దు. ఈ హద్దుల మధ్య య.1-50ట్లు శేరీ మాగాణి భూమి మాత్రం.

డి.హెచ్.ఆర్. విలువ	: రూ.1,00,000/-లు
అమీనా విలువ	: రూ.27,00,000/-లు
సబ్‌రిజిస్ట్రారువారి విలువ	: రూ.15,00,000/-లు

ఇ.సి. దాఖలా పై షెడ్యూలు ఆస్తి జె.డి.ఆర్. నిజాంపట్నం పి.ఎ.సి.ఎస్. నందు ది.29-9-2006వ తేదీన తనఖా దస్తావేజు నెం.1925/2006రు గానున్నూ మరియు నిజాంపట్నం పి.ఎ.సి.ఎస్. నందు ది.22-9-2010వ తేదీన తనఖా దస్తావేజు నెం.2111/2010రు గానున్నూ తనఖాగా ఫుంచినందున సదరు తనఖాలకు లోబడి వేలం జరుపపలెను.

వేలం వాయిదా : 16-03-2026 ఫర్‌దర్ హియరింగ్: 23-03-2026
(శ్రీయుత కోర్టువారి ఉత్తర్వుల మేరకు)

బొమ్మిడి అంతిరాజులు
డి.హెచ్.ఆర్స్ తరపు న్యాయవాది, రేపల్లె, సెల్ 9849327734

చీరాల

•చీరాల •పర్చూరు

కేంద్రంలో పరిశీలిస్తున్న డీఆర్వో గంగాధర్ గౌడ్

ఇంటర్ పరీక్ష కేంద్రం తనిఖీ

వేటపాలెం, న్యూస్‌టుడే: బండ్ల బాపయ్య హిందూ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను డీఆర్వో గంగాధర్ గౌడ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో ఏర్పాటు చేసిన వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. 40 మంది విద్యార్థులకు అందరు హాజరయ్యారు. డీఆర్వో వెంట తహసీల్దార్ గీతారాణి, ప్రధానాచార్యుడు ములకల గంగాధరరావు ఉన్నారు.

పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ

పర్చూరు, న్యూస్‌టుడే: రోటరీ క్లబ్ ఆఫ్ పర్చూరు సెంట్రల్ నేతృత్వంలో శనివారం పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు సామగ్రి పంపిణీ చేశారు. మండలంలోని అడుసుమల్లి, చెరుకూరు, వీరన్నపాలెం, ఉప్పుటూరు పాఠశాలలకు చెందిన వంద మందికి పైగా పిల్లలకు రూ.15 వేలు విలువైన అట్టలు, పెన్సిళ్లు, ఎరేజర్లు అందజేశారు. తోకల కృష్ణమోహన్, కోమటి ఆంజనేయులు, సహాయ గవర్నర్ శ్రీనివాసరావు, ఆర్‌కే.ప్రసాద్, వెంకటసుబ్బయ్య, లక్ష్మణరావు పాల్గొన్నారు.

చెరువులకు సాగర్ జలాలు

మార్టూరులో సాగర్ జలాల ప్రవాహాన్ని పరిశీలిస్తున్న కార్యదర్శి శ్రీనివాసరావు

మార్టూరు, న్యూస్‌టుడే: మార్టూరు పట్టణ ప్రజల వేసవి దాహార్తి తీర్చేందుకు పంచాయతీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వం సాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువ ద్వారా విడుదల చేసిన జలాలను మార్టూరు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉన్న బాలకృష్ణ చెరువుకు మళ్లించారు. అద్దంకి బ్రాంచ్ కెనాల్ పరిధిలోని రాజుపాలెం మేజర్ ద్వారా తాగునీటికి సాగర్ జలాలను మళ్లించే ప్రక్రియను ఈవో తన్నీరు శ్రీనివాసరావు శనివారం పర్యవేక్షించారు. పూర్తిస్థాయిలో తాగునీటిని నింపి వేసవి ఎద్దడి తగ్గించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

చీరాల: 9154846713 వేటపాలెం: 8008574099
చీరాల గ్రామీణ: 6309994673 పర్చూరు: 9063144743
మార్టూరు: 8008574106 ఇంకొల్లు: 8008574102
చినగంజాం: 8008574103

వేటపాలెం, న్యూస్‌టుడే: ★ వేటపాలెం నుంచి బైపాస్ రోడ్డుకు వెళ్లేదారిలో కుందేరు బ్రిడ్జి దాటిన తరువాత కొన్ని వీధి దీపాలు వెలగడంలేదు. రాత్రులు బస్సు దిగి వచ్చే ప్రయాణికులకు ఇబ్బందిగా ఉంది. **- శ్రీనివాసరావు, స్థానికుడు** ★ వెంటనే సిబ్బందిని పంపి అక్కడ లైట్లు ఏర్పాటు చేయిస్తా. **- సంపత్ కుమార్, పంచాయతీ కార్యదర్శి, చల్లారెడ్డిపాలెం**

పల్లెలకు జలధార

నియోజకవర్గంలో రూ.10 కోట్లతో జల్‌జీవన్ పనులు

చీరాల అర్బన్, వేటపాలెం, న్యూస్‌టుడే

జల్‌జీవన్ మిషన్ కింద చీరాల నియోజకవర్గంలోని చీరాల, వేటపాలెం మండలాల్లో చేపట్టిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పథకం ద్వారా ఎమ్మెల్యే కొండయ్య రూ.10 కోట్లు నిధులు మంజూరు చేయించారు. దీంతో ఇంటింటికీ సురక్షిత నీరు అందించేందుకు అధికారులు ప్రణాళికలు చేపట్టి, ఆ మేరకు పనులు చేయిస్తున్నారు. వీటిని మే నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో గ్రామీణ నీటిపారుదల శాఖాధికారులు ఉన్నారు. ప్రస్తుతం కొన్నిచోట్ల ఓవర్‌హెడ్ ట్యాంకులు, మరికొన్ని ప్రాంతాల్లో ఊట బావులు, ఇంకొన్ని చోట్ల పైపులైన్లు వేయడంతో పాటు ఇంటింటికీ కుళాయిలు సైతం ఏర్పాటుచేసి తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఇంకా వాడరేవు, దేవాంగపురి, దేశాయిపేట, వేటపాలెం ప్రాంతాల్లో త్వరలో పనులు చేపట్టనున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ ఎన్.నాగరాజు తెలిపారు.

(నిధులు, కుళాయిలు)

పుల్లరిపాలెం — రూ.1.52 కోట్లు — 500
● కొత్తరెడ్డిపాలెం, పాతరెడ్డిపాలెం, రామచంద్రాపురం, బచ్చులవారిపాలెం, ఊటుకూరి సుబ్బయ్యపాలెం ప్రాంతాల్లో ఏడు కిలోమీటర్ల వరకు పైపులైన్లు ● రెండు ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం

పంచాయతీల వారీగా చేపట్టినవి

చల్లారెడ్డిపాలెంలో నిర్మాణంలో ఉన్న బావి

చల్లారెడ్డిపాలెం — రూ.1.56 కోట్లు — 500
● చల్లారెడ్డిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం, టెంకాయిచెట్లపాలెం గ్రామాల్లో 5 కిలోమీటర్ల మేర పైపులైన్లు ● ఓవర్ హెడ్ ట్యాంక్: 1, ఊట బావి: 1

పాపాయిపాలెం — రూ.40 లక్షలు — 150
● పాపాయిపాలెం, కొండయిపాలెం ప్రాంతాల్లో రెండు కిలోమీటర్ల పైపులైన్లు నిర్మించారు

బుర్లవారిపాలెం — రూ.1.22 కోట్లు — 330
● బుర్లవారిపాలెం, పెర్లవారిపాలెం ప్రాంతాల్లో అయిదు కిలోమీటర్ల పైపులైన్లు ● ఓవర్ హెడ్ ట్యాంకు: 1

గాంధీనగర్ — రూ.29 లక్షలు — 50
● గ్రామంలో 1.5 కిలోమీటర్ల పైపులైన్లు ● బోర్లు, మోటార్లు ఏర్పాటు

ఈపూరుపాలెం — రూ.50 లక్షలు — 320
● ఆదినారాయణపురం, సావరవారిపాలెం ప్రాంతాల్లో అయిదు కిలోమీటర్ల పైపులైన్లు

గవినివారిపాలెం — రూ.1.70 కోట్లు — 400
● ఈగవారిపాలెం, గవినివారిపాలెం, కొత్తపాలెం, లింగాపురం, విజయలక్ష్మీపురం, పుల్లాయిపాలెం గ్రామాల్లో ఎనిమిది కిలోమీటర్ల పైపులైన్లు ● ఓవర్ హెడ్ ట్యాంక్: 1

కొత్తపాలెం — రూ.9 లక్షలు — 110
● కొత్తపాలెంలో 1.3 కిలోమీటర్ల పైపులైన్లు

బాధితుడికి వాకర్స్ సంఘం ఆర్థిక సాయం

నగదు అందజేస్తున్న ప్రతినిధులు

చీరాల, న్యూస్‌టుడే: రైలు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన ఆర్.వెంకటేశ్వర్లుకు వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆర్థిక సాయం అందజేశారు. ఎన్ఆర్‌పీఎం మైదానంలో శనివారం జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు పోలుదాసు రామకృష్ణ మాట్లాడుతూ చినగంజాంకు చెందిన బాధితుడు ఏడాది క్రితం జరిగిన ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయారన్నారు. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, కుటుంబానికి ఆయనే ఆధారం కావడంతో ఎల్లాప్రగడ ఫిజిక్స్ పాదాలు పెట్టించుకోవడానికి తమ అసోసియేషన్ తరఫున రూ.55 వేలు నగదు అందజేస్తున్నట్లు ప్రకటించారు. నగదును బాధితుడికి అందజేశారు. గురుప్రసాద్, నారాయణమూర్తి, వీరాంజనేయులు, సుబాషిణి తదితరులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే ఏలూరి

ఇసుకదర్శి (మార్టూరు), న్యూస్‌టుడే: పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అహర్నిశలూ శ్రమిస్తోందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. మండలంలోని ఇసుకదర్శి క్యాంపు కార్యాలయంలో శనివారం నియోజకవర్గంలోని పలువురు దివ్యాంగులకు పెట్రోలుతో ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.37,52,112 నగదు పత్రాలను 61 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఏలూరి మాట్లాడుతూ గ్రామాల అభ్యున్నతికి ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామన్నారు. గ్రామాల్లోని వివిధ ఖాళీల సోలార్ విద్యుత్తు ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తోందని చెప్పారు. సీసీ రహదారులు, డ్రైనేజీ నిర్మాణాలకు భారీగా నిధులు విడుదల చేసినట్లు ఏలూరి వెల్లడించారు.

వీరాంజనేయుడి ఉత్సవాల నిర్వహణకు తీర్మానం

విశేష అలంకరణలో స్వామివారు

బొబ్బేపల్లి- రాజుగారి పాలెం(మార్టూరు), న్యూస్‌టుడే: మండలంలోని బొబ్బేపల్లి-రాజుగారిపాలెం కొండపై గల శ్రీవీరాంజనేయస్వామి తిరునాళ్లను వైభవంగా నిర్వహించాలని ఆలయ కమిటీ సభ్యులు తీర్మానించారు. శనివారం ఆలయంలో రెండు గ్రామాలకు చెందిన ప్రతినిధులు, భక్తులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తిరునాళ్ల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా చేపట్టాల్సిన చర్యలు, గుడి అభివృద్ధికి సంయుక్తంగా తీసుకోవాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. కమిటీ ప్రతినిధులు దండా వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వీరాంజనేయస్వామికి విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణ అనంతరం భక్తులకు దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

సంక్షేమానికి మారుపేరు కూటమి పాలన


పింఛను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కొండయ్య

చీరాల, న్యూస్‌టుడే: ఇచ్చిన హామీలతో పాటు హామీ ఇవ్వని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సంక్షేమానికి మారుపేరుగా కూటమి పాలన సాగుతోందని ఎమ్మెల్యే ఎం.ఎం.కొండయ్య పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీ ఒక్కరోజు ముందుగా శనివారం నిర్వహించారు. వేటపాలెం మండలంలోని సజ్జావారి వీధిలో, ఈపూరుపాలెం 40 ఇళ్లు, పురుగులపేటలో ఎమ్మెల్యే కొండయ్య పాల్గొని నగదు పంపిణీ చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జగన్ సంక్షేమం పేరుతో రాష్ట్రంలో సంక్షోభం సృష్టిస్తే చంద్రబాబు తన అనుభవంతో సంక్షేమం, అభివృద్ధి సమానంగా అమలు చేస్తున్నారని తెలిపారు. చీరాలలో అర్హులందరికీ పింఛన్లు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. తహసీల్దార్ గోపికృష్ణ, చంద్రమౌళి, నాశిక వీరభద్రయ్య పాల్గొన్నారు.

ఐదు ప్రధాన సమస్యలు గుర్తించండి

మాట్లాడుతున్న రమేష్

ఇంకొల్లు, న్యూస్‌టుడే: మండలంలో ఐదు ప్రధాన సమస్యలు గుర్తించి తెలియజేయాలని మండల ప్రత్యేకాధికారి రమేష్ పేర్కొన్నారు. కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశాల మేరకు శనివారం ఎంపీడీవో కార్యాలయంలో మండలస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రమేష్ మాట్లాడుతూ శాఖల వారీగా అపరిష్కృతంగా ఉన్న అంశాలను త్వరగా పూర్తిచేయాలన్నారు. సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను కలెక్టర్ నిర్వహించే సమీక్షలో చర్చిస్తారన్నారు. తహసీల్దార్, ఎంపీడీవో టీం లీడర్లుగా వ్యవహరిస్తారని, ఐదు సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలు తెలియజేయాలన్నారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

నేడు ఆధ్యాత్మిక ఉపన్యాసం

చీరాల, న్యూస్‌టుడే: ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం శివసాక్షాత్కారం అనే అంశంపై ఆధ్యాత్మిక ఉపన్యాసం ఉంటుందని పీఠం అధ్యక్ష, కార్యదర్శులు వి.వెంకటరావు, ఎంఎస్ ప్రసాదరావు తెలిపారు. లయన్స్ భవనంలో జరిగే కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

మాదక ద్రవ్యాల విక్రయాలకు పాల్పడితే చర్యలు

స్వాధీనం చేసుకున్న వాహనాలతో పోలీసు సిబ్బంది

ఇంకొల్లు, న్యూస్‌టుడే: ఇంకొల్లు-పావులూరు రోడ్డులోని డీఎస్ కాలనీలో పోలీసులు శనివారం సాయంత్రం మాదక ద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా మెగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ రమణయ్య ఆధ్వర్యంలో 45 మంది సిబ్బంది కాలనీలోని ప్రతి గృహాన్ని తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 26 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈసందర్భంగా సీఐ రమణయ్య మాట్లాడుతూ గంజాయి ఇతర మాదక ద్రవ్యాల అమ్మకం, రవాణా, వినియోగాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. యువకులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. కారంచేడు, చినగంజాం, ఇంకొల్లు రక్షణ నిలయాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పేదలకు అండగా 'ఎన్టీఆర్ భరోసా'

లక్కవరం(మార్టూరు), న్యూస్‌టుడే: సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేదలకు ఎన్టీఆర్ భరోసా పథకాన్ని అమలుచేస్తూ ఆర్థిక అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. మండలంలోని లక్కవరంలో శనివారం ఎన్టీఆర్ పింఛను నగదును లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గత 50 ఏళ్లుగా గ్రామస్థులు నోచుకోని నూతన విద్యుత్తు స్తంభాలు, విభాగినిని ఆయన ప్రారంభించారు. ప్రాథమిక పాఠశాలను సందర్శించి బాలల సామర్థ్యాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తెలుసుకున్నారు. గ్రామంలోని మహిళలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. నూతన సచివాలయ భవనం, సీసీ రోడ్ల నిర్మాణం వంటివి పరిశీలించి, లక్కవరం అభ్యున్నతికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు.

దర్జీల సమస్యలు పరిష్కరించాలి

మార్టూరులో దర్జీకి సత్కారం

వేటపాలెం, మార్టూరు, ఇంకొల్లు, చినగంజాం, న్యూస్‌టుడే: దర్జీల సమస్యలు పరిష్కరించాలని, రెడీమేడ్ వస్త్రాల రాకతో రోజు రోజుకూ ఉపాధి తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి టైలర్స్‌కి 50 ఏళ్లకే పింఛన్లు ఇవ్వాలని పలువురు విజ్ఞప్తి చేశారు. చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో శనివారం దర్జీల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేటపాలెం మండల దర్జీల సంఘం ఆధ్వర్యంలో సంఘ కార్యాలయం వద్ద దర్జీల పతాకాన్ని ఎగురవేశారు. అంతకుముందు దర్జీల సంఘం వ్యవస్థాపకుడు కేఎం స్వామి చిత్రపటానికి నివాళులు అర్పించారు. సంఘ అధ్యక్షుడు షేక్ చాంద్ బాషా, ఉపాధ్యక్షుడు నాయుడు సుబ్బారెడ్డి, కార్యదర్శి షేక్ మస్తాన్ వలీ, సంయుక్త కార్యదర్శి పఠాన్ అజీజ్ ఖాన్, కోశాధికారి షేక్ ఇలియాస్ పాల్గొన్నారు.

★ మార్టూరులో దర్జీల సంఘం మండల అధ్యక్షుడు పఠాన్ ఖాదర్ వలి నేతృత్వంలో డాక్టర్ గారపాటి కిశోర్ ఉత్తమ దర్జీలను సత్కరించారు. ఎన్‌కే.వలి, పఠాన్ హుస్సేన్, మేఘన, షకీరా పాల్గొన్నారు. మార్టూరు రోటరీ ప్రతినిధులు టైలర్స్‌ని కలిసి సంఘీభావం తెలిపారు.

★ ఇంకొల్లు మండల టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పావులూరు రోడ్డులోని మాతా మహిళ సేవా సంఘం కార్యాలయంలో కుట్టుమిషన్ సృష్టికర్త విలియమ్స్ హోవే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టైలర్స్ డే పతాకాన్ని ఎగురవేశారు. మహిళ సంఘం అధ్యక్షురాలు కరి శ్రీహరి మాట్లాడారు. ప్రసాద్, అనిల్ కుమార్, రాజు, బాషా, ఏడుకొండలు, నాగరాజు, ఖాశిం, నాగేశ్వరరావు, రఘు, షఫి, అనంతలక్ష్మి, మాధవి, స్వప్న, కవిత పాల్గొన్నారు.

★ చినగంజాం మండల దర్జీల సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో జెండాతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ కూడలిలో జెండాను సీనియర్ దర్జీలు హుస్సేన్‌బాషా, ముక్తంసాబాబు, పి.శ్రీనివాసరావు ఆవిష్కరించారు. దర్జీల సంఘం వ్యవస్థాపకుడు కేఎం స్వామి చిత్రపటానికి మండల సంఘం అధ్యక్షుడు షేక్ బాజీ, సుభానీ నివాళులర్పించారు. ఖాజావలి, ఈసూబ్, అమీర్ జాన్, మదర్సా, నాగార్జునరెడ్డి, చిన్న, వాసు, రసూల్, మస్తాన్, అంజి, ఖలీల్ పాల్గొన్నారు.

ఇంకొల్లు: హోవే చిత్రపటానికి నివాళి

చినగంజాంలో విజేతలకు బహుమతులు అందజేస్తున్న ఉపాధ్యాయులు

కారంచేడు మండలం కొడవలివారిపాలెంలో..

పర్చూరులో ..

వేటపాలెం బాలికోన్నత పాఠశాలలో..

ఆవిష్కరించి.. ఆలోచింపజేసి..

ఘనంగా జాతీయ సైన్సు దినోత్సవం

చీరాల అర్బన్, చీరాల గ్రామీణం, వేటపాలెం, మార్టూరు, పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, చినగంజాం, న్యూస్‌టుడే: జాతీయ సైన్సు దినోత్సవాన్ని పురస్కరించుకుని చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లోని వివిధ పాఠశాలల్లో శనివారం ఏర్పాటు చేసిన ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకోవడంతోపాటు ఆలోచింపచేశాయి. విద్యార్థులు తయారు చేసిన మానవ రహిత కార్లు, వ్యాక్యూమ్ క్లీనర్లు, రోబోలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టం, ఎలక్ట్రిక్ డ్రోన్..ఇలా ఎన్నో ప్రాజెక్టులను ప్రదర్శించారు. చీరాల మండలం ఈపూరుపాలెం బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులు 45 వర్కింగ్ ప్రాజెక్టులు రూపొందించారు. బాలికోన్నత పాఠశాలలో పర్యావరణం, పునర్వినియోగ శక్తి, వ్యర్థాల నిర్వహణపై రూపొందించిన ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. విశ్రాంత శాస్త్రవేత్త మురళీ వరప్రసాద్, రచయిత వడలి రాధాకృష్ణ, ప్రధానోపాధ్యాయులు ఏవీ సుబ్బారావు, హనోరా, ఉపాధ్యాయులు నారాయణ, వైజయంతి, రత్నకుమారి, వెంకటకుమారి పాల్గొన్నారు. ★ ఇంకొల్లు, దుద్దుకూరు, నాగండ్ల జడ్పీ ఉన్నత పాఠశాలల్లో, ఆదర్శ, హైస్కూలులో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. నాగండ్ల పాఠశాలకు భారత హేతువాద సంఘ కార్యదర్శి మేడూరి సత్యనారాయణ రావిపూడి వెంకటాద్రి పేరిట సంయుక్త సూక్ష్మదర్శిని అందజేశారు. ★ మార్టూరు శ్రీచైతన్య, కారంచేడు, పర్చూరు శ్రీశాతవాహన, కొడవలివారిపాలెం పాఠశాలలో ప్రదర్శించిన నమూనాలు అబ్బురపరిచాయి. ఎంఈవోలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు శివకోటేశ్వరరావు, వెంకటరామయ్య, ఉమామహేశ్వరరావు, కె.బాబ్జి, హనుమంతరావు, సీహెచ్.సరోజిని, పి.శ్రీనివాసరావు, డాక్టర్ కె.సుధాకర్, నూతలపాటి అంజయ్య, అప్పాజి, శేషగిరిరావు, కార్తీక్, రాజ్యలక్ష్మి, సునీత పాల్గొన్నారు. ★ చినగంజాం మండలం కడవకుదురు జడ్పీ ఉన్నత పాఠశాలలో కార్యక్రమాన్ని ఎంఈవో-1 అజయ్‌బాబు ప్రారంభించారు. సీవీ రామన్ చిత్రపటానికి నివాళులర్పించారు. హెచ్ఎం కర్రా రామారావు పాల్గొనగా, తహసీల్దార్ జె.ప్రభాకరరావు, ఎంపీడీవో ధనలక్ష్మి సందర్శించారు. వివిధ ప్రయోగాలతో పాటు పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. చినగంజాం జడ్పీఉన్నతపాఠశాలలో సైన్సు, క్విజ్ పోటీల్లో విజేతలకు హెచ్ఎం శ్రీనివాసరెడ్డి బహుమతులు అందించారు..

పాఠశాలల నుంచే ప్రయోగాలకు పెద్దపీట

విద్యార్థుల నమూనాలు తిలకిస్తున్న డీఈవో, అధికారులు

చీరాల, న్యూస్‌టుడే: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శనివారం వివిధ పాఠశాలలు, కళాశాలల్లో ఘనంగా నిర్వహించారు. సెయింట్ ఆన్స్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో డీఈవో డి.శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ శాస్త్రీయత, దేశభక్తి కలగలిసిన మహనీయుడు అబ్దుల్‌కలాంను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పాఠశాల నుంచే ప్రయోగాలకు పెద్దపీట వేయాలన్నారు. అనంతరం విద్యార్థులు తయారుచేసిన నమూనాలు పరిశీలించారు. కమిషనర్ డానియేల్ జోసఫ్, ఎంఈవో రమాదేవి, ఎం.వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

గురుకులాల్లో ప్రవేశాలకు పరీక్షలు నేడు

గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అయిదో తరగతి, జూనియర్ ఇంటర్‌లో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు బ్రాగ్ సెట్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు అయిదో తరగతికి ప్రవేశ పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల వరకు జూనియర్ ఇంటర్ పరీక్ష. అనంతరం 3 నుంచి 4.30 గంటల వరకు ఐఐటీ, నీట్ శిక్షణ కేంద్రాల్లో ప్రవేశాలకు పరీక్షలు జరగనున్నాయి. అయిదో తరగతికి 1,614 మంది, ఇంటర్‌కు 2,268 మంది, ఐఐటీ, నీట్ శిక్షణ కేంద్రాల్లో ప్రవేశాలకు 1,727 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మొత్తం 21 గురుకులాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఒరిజినల్ దస్తావేజు పోయినవి

మార్టూరు (మం) మార్టూరు గ్రామ కాపురస్తుడు రాయుడు రామాంజనేయులు S/o వెంకయ్య తెలియజేయునది ఏమనగా నా తాలుకు ఒరిజినల్ దస్తావేజు నెం॥ గ్రామ **D.No. 769-12 LP. No: 474,-0-644** సెంట్లుగా మార్టూరులోని నాఇంటి నుండి బైక్‌పై సెంటర్‌కు వెళుతుండగా మార్టూరులో పోయినవి. కావున దొరికిన వారు ఈ క్రింది నెంబర్‌కు తెలియజేయగలరు
ఇట్లు.. **R. రామాంజనేయులు**
సెల్: 9441441416

సవరణ

28-02-2026వ తేదీన 'ఈనాడు' పేపరులో చీరాల పేజీలోని లీగల్ నోటీసులో శ్రీ కొర్వువారి ఉత్తర్వుల మేరకు వాయిదా తేది పొరపాటున 08-03-2026గా ముద్రించబడినది. **వాయిదా తేది 06-03-2026 మాత్రమే.** గమనించగలరు.
ఇట్లు, **యార్లగడ్డ రవి**, న్యాయవాది.

చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి

విద్యార్థికి బహుమతి అందజేస్తున్న వీరగంధం, రావి, పోట్రు

మార్టూరు, న్యూస్‌టుడే: బాలలు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాల్సిని వీరగంధం విద్యాసంస్థల సంచాలకుడు వీరగంధం శ్రీనివాసరావు కోరారు. శనివారం మార్టూరులోని శ్రీశ్రీనివాస విద్యాసంస్థల వార్షికోత్సవం నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులు పట్టుదల క్రమశిక్షణతో ఉన్నతికి చేరే మార్గాలను అతిథులు వివరించారు. ఈసందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో వేడుకలు హోరెత్తాయి. చదువులో ప్రతిభ చూపిన వారికి ప్రోత్సాహక బహుమతులు పంపిణీ చేశారు. ప్రిన్సిపల్ రావి అంకమ్మ చౌదరి, ప్రధానోపాధ్యాయుడు పోట్రు సురేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ

వేటపాలెం, న్యూస్‌టుడే: రెండు రోజుల క్రితం ఒంగోలులోని రైజ్ కృష్ణ సాయి గ్రూపు ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ వారు రైజ్ ఫ్యూజన్-2026 పేరుతో నిర్వహించిన జాతీయ స్థాయి టెక్నికల్ అండ్ కల్చరల్ ఫెస్టివల్‌లో సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు ప్రతిభ చూపి, బహుమతులు సాధించినట్లు ప్రధానాచార్యుడు డాక్టరు కె.జగదీష్‌బాబు చెప్పారు. యంగ్ ఎంట్రప్రెన్యూర్ పోటీల్లో విద్యార్థులు జె.అవినాష్, ఎన్.మణికంఠ నివాస్‌లు ప్రథమం, క్విజ్‌లో బి.శ్రీలేఖ, సువర్చల, నాగసాయి దీపిక, తేజస్విలు ద్వితీయ బహుమతులు సాధించారన్నారు. వీరిని కళాశాల కార్యదర్శి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టరు వనమా దొర నాగసాయినాథ్, ఎంబీఏ విభాగాధిపతి డాక్టరు ఇమ్మానియేల్, అక్రిడిటేషన్స్ డైరెక్టరు డాక్టరు సీఎస్ రావు, మేనేజరు ఆర్వీ రమణమూర్తిలు అభినందించారు.

విజేతలను అభినందిస్తున్న కళాశాల ప్రతినిధులు

డయాలసిస్ రోగికి తెదేపా నేతల అండ

సురేశ్‌కి పింఛను నగదు అందజేస్తున్న నాయకులు

అనంతవరం (యద్దనపూడి), న్యూస్‌టుడే: రెండు కిడ్నీలు దెబ్బతిని డయాలిసిస్ చేయించుకోవాల్సిన దుస్థితిలో ఉన్న ఓ రోగికి గ్రామ తెదేపా నేతలు అండగా నిలిచారు. మండలంలోని అనంతవరంలో పేద కుటుంబానికి చెందిన తన్నీరు సురేశ్‌కి మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. సమస్యను స్థానిక తెదేపా నాయకులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఆయన ప్రభుత్వం ద్వారా పింఛను మంజూరుకు ప్రత్యేకశ్రద్ధ చూపారు. దీంతో శనివారం నూతనంగా మంజూరైన పింఛను రూ.10 వేలను లబ్ధిదారు సురేశ్‌కు తెదేపా నేతలు గుదే తారక రామారావు, కొరిటాల వంశీకృష్ణ తదితరులు బాధితుడి ఇంటికి వెళ్లి అందజేశారు.

ముఖ్యమంత్రి సహాయనిధితో నాణ్యమైన వైద్యసేవలు

చీరాల అర్బన్, న్యూస్‌టుడే: అపోలా స్పెక్ట్రా వైద్యశాల ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) పథకంలో నమోదైనట్లు ఆ వైద్యశాల ఎండీ డాక్టరు రవి కిరణ్ తెలిపారు. దీని ద్వారా నాణ్యమైన వైద్యసేవలు కార్పొరేట్ స్థాయిలో అందిస్తున్నట్లు చెప్పారు. వేటపాలెం మండలంలో ఆసుపత్రి దత్తత గ్రామమైన రామాపురంలో శనివారం నిర్వహించిన ఉచిత వైద్యశిబిరంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా 230 మందిని పరీక్షించి మందులు అందజేశారు. మరో 11 మందికి మెరుగైన వైద్యం కోసం సిఫార్సు చేసినట్లు ఎండీ చెప్పారు.

ఘనంగా నగరోత్సవం

చీరాల, న్యూస్‌టుడే: శ్రీవీరరాఘవస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం గరుడ పటాధివాసం కార్యక్రమం నిర్వహించారు. రాత్రికి దేవతాహ్వానం, హోమాలు, శేషవాహన నగరోత్సవం జరిపారు. అర్చకులు వాసుదేవాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల ఏర్పాట్లను ఛైర్మన్ ఎం.శ్రీనివాసరావు, కార్యనిర్వహణాధికారి పి.శ్రీనివాసరావు పర్యవేక్షించారు. భక్తులు పాల్గొన్నారు.

15 వాహనాలు సీజ్

చీరాల అర్బన్, న్యూస్‌టుడే: ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని బండపాలెంలో సాయంత్రం పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని సుమారు 15 వాహనాలను సీజ్ చేశారు. సబ్‌డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
చీరాల బ్రాంచ్-01009, దర్బార్ రోడ్డు, చీరాల, బాపట్ల జిల్లా-523155

స్వాధీనత ప్రకటన
(రూల్ 8(1) ననుసరించి (చర/స్థిరాస్తి కొరకు)
NPA: EB-MSME-TL A/c No: 41795723020

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అధీకృత అధికారి అయిన దిగువ సంతకందారు సెక్షన్ 13 కు అనుబంధమైన నిబంధన 3 ప్రకారం సంక్రమించిన అధికారములతో సదరు నోటీసు తేది నుండి 60 రోజులలోగా నోటీసులో పేర్కొనబడిన బకాయి **రూ.77,63,678/-** (అక్షరాల డెబ్బై ఏడు లక్షల అరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు మాత్రమే) మరియు తేది.11.12.2025 నుండి వడ్డీతో ఖర్చులు, ఛార్జీలు మొ॥నవి సదరు నోటీసు అందిన తేదీ నుండి 60 రోజులలోగా తిరిగి చెల్లించవలసినదిగా M/s జై ఇండస్ట్రీస్, ప్రొప్రయిటర్ : శ్రీమతి యాజల అనూష రత్న కీర్తి, భర్త : యాజల జయపాల్, డి నెం.7-74, వడ్డెసంగం, కొత్తపేట, బాపట్ల జిల్లా-523157, శ్రీమతి యాజల అనూష రత్న కీర్తి, భర్త : యాజల జయపాల్, ప్రొప్రయిటర్ : M/s జై ఇండస్ట్రీస్, డి నెం.7-74, వడ్డెసంగం, కొత్తపేట, బాపట్ల జిల్లా-523157 వార్లను కోరుతూ తేది. 11.12.2025 న డిమాండ్ నోటీసును జారీచేయడమైనది. డిమాండ్ నోటీసు రెండు వార్తాపత్రికలలో (ఈనాడు తెలుగు న్యూస్ పేపర్ 23.12.2025 మరియు ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ 23.12.2025) ప్రచురించబడింది.

ఋణగ్రహీత సదరు బకాయి సొమ్మును తిరిగి చెల్లించుటలో విఫలమైనందున ఈ దిగువ సంతకందారు సదరు చట్టంలోని సెక్షన్ 13(4) కు అనుబంధమైన సెక్యూరిటీ ఇంటరెస్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చట్టం, 2002 సందలి రూల్ 8 ప్రకారం దిగువ వివరించిన ఆస్తిని తేది 24.02.2026 న స్వాధీనత తీసుకోవడమైనదని ఋణగ్రహీత/హామీదారు & ప్రజానీకమునకు ఈ నోటీసు ద్వారా తెలియజేయడమైనది.

ఋణగ్రహీత/హామీదారు మరియు యావన్మంది సాధారణ ప్రజానీకమును ఇందుమూలముగా హెచ్చరించునది ఏమనగా సదరు ఆస్తితో ఎవ్వరూ ఎటువంటి లావాదేవీలు జరుపరాదనియు మరియు సదరు ఆస్తితో జరిపే ఏ లావాదేవీలైనా రూ. 77,63,678/- + తేది.12.12.2025 నుండి తదుపరి వడ్డీ, ఖర్చులు, ఛార్జీలు మొ॥నవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఛార్జీకి లోబడి ఉంటాయి.

చరాస్తి వివరములు
Hypothecation of Stock, Plant and Machinery

తేది : 24.02.2026 సం/- అధీకృత అధికారి,
ప్రదేశం : చీరాల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చీరాల బ్రాంచ్, బాపట్ల జిల్లా

(c) eenadu

aha@eenadu.in

ఆహా! .. ఏమి రుచి

విసిరేయడానికా వండింది?

బ్యాచిలర్స్ కిచెన్

నేను హాస్టల్లో ఉండి డిగ్రీ చదువుతున్నాను. ఆ పుడ్‌తో విసిగిపోయి ఫ్రెండ్స్‌తో కలిసి రూమ్ తీసుకోవాలనుకున్నాను. చాలా వెతికాక.. 'టులెట్' కనిపించింది. కానీ పక్కనే తాటికాయంత అక్షరాలతో 'వెజిటేరియన్స్‌కి మాత్రమే' అనుంది. మాకు నచ్చినదే శాకాహారం. సర్లే 'సీక్రెట్ ఆపరేషన్' చేయొచ్చని ధీమాతో అద్దెకు దిగాం. ఇంటాయన మమ్మల్ని తల నుంచి పాదం వరకూ స్కాన్ చేసి- 'బొద్దు చదివారా' అడిగారు. మూకుమ్మడిగా తలలూపాం. 'ఆమ్లెట్ కూడా వేయకూడదు!' అని.. ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్‌లా మా ముఖాల్లోకి తొంగి పరిశీలిస్తున్నారాయన. అంతలో హోమ్ మినిస్టర్ ఎంట్రీ ఇచ్చి 'నాన్‌వెజ్ కాదుగా' అంది. మళ్లీ అందరం ఒకేసారి తలూపాం. మర్నాడే మేడ మీదున్న గదిలో చేరిపోయాం. వారంరోజులు ఆకులూ అలాలతో సరిపెట్టుకున్నాం. మా నాలుకలు భయంకరంగా ప్రొటెస్ట్ చేస్తున్నాయి. 'ఇక లాభం లేదు.. సీక్రెట్‌గా చింత చిగురు- ఎండుచేపలు చేద్దాం' అంది తేజస్వి. 'వావ్వూ.. దొరికిపోతాం' అన్నాను. మరో పద్ధేమ- ఆసోజాకాం. కాసేపట్లో అవసరమైనవన్నీ కొని తెచ్చాం. వారం నుంచి వెజ్‌తో విసిగిపోయిన ఉత్సాహంతో రంగంలోకి దిగాం. తలుపులూ కిటికీలూ మూసేశాం. రెండో మూడో కాదు.. అర ప్యాకెట్ అగరొత్తులు వెలిగించాం. కర్రీ చేస్తున్నట్లు లేదు, భయంకరమైన క్రైమ్ ప్లాన్ చేస్తున్నట్లుంది. ఇంత చేసినా.. ఎండుచేపల వాసన పైపై సిగ్గుల గోడలు దాటేసినట్టుంది. 'ఏంటమ్మాయిలూ!' కింది నుంచి ఓనరాంటీ అరుపు మేడ మీదికి ఎగిరొచ్చింది. ఆమె ముక్కు పోలీస్ డాగ్ కంటే షార్ప్ కాబోలు. 'నాన్‌వెజ్ వండకూడదని చెప్పానుగా' అని ఆవిడ గయ్యిమంటే.. 'వండలేదు ఆంటీ! ఒక ఫ్రెండ్ తెచ్చిచ్చింది' నసిగింది నస. 'ముందా కూర బయటకు విసిరికొట్టండి' ఆర్డర్ జారీ చేశారావిడ. 'వార్లే... ఇన్ని తంటాలుపడి వండింది విసిరేయడానికా?' అనుకుని.. 'ఎమర్జెన్సీ రీలొకేషన్' ఇచ్చినట్టు కూరను ఇంకో చోటుకు షిఫ్ట్ చేశాం. ఆవిడేం గెస్టిల్లోకి తొంగిచూడదు కదా.. ఉల్లిపాయ తొక్కలు పడేసి వచ్చాం. ఆంటీ గట్టిగా వార్నింగిచ్చేసి వెళ్లింది. ఓ గంట ఆగాక కాలక్షేపం చేసి.. వాళ్లు పడుకున్నాక ఎంచక్కా ఎండుచేపల కూరను ఎంజాయ్ చేశాం. ఆ తర్వాత చికెనూ, మటనే తప్ప మమ్మల్ని ఎండగట్టే ఎండుచేపల జోలికి పోలేదు.

– నార్లకంటి రాజశ్రీ, వేములపల్లి, మిర్యాలగూడ

అదిరే ఆరెంజ్ క్యాండీ

అల్లం, ఆమ్లాలతోనే కాదు.. నారింజతొనలతోనూ క్యాండీ చేయొచ్చు. అది కూడా ఎంతో సులువైన రీతిలో..

కావలసినవి: నారింజ తొనలు, పంచదార - కప్పు చొప్పున, పంచదార పొడి - స్పూన్, నిమ్మరసం - టేబుల్ స్పూన్, నచ్చిన రంగు ఫుడ్ కలర్ - కొద్దిగా, నెయ్యి - అర స్పూన్

తయారీ: నారింజ తొనల్లో గింజలు తీసేయాలి. వాటిల్లో కొన్ని వేడి నీళ్లు పోసి.. రెండు మూడు నిమిషాలు మరిగించి, ఆ నీటిని వడకట్టాలి. తొనలు చల్లారాక గ్రైండ్ చేయాలి. పంచదారలో కప్పు నీళ్లు పోసి తీగపాకం వచ్చే వరకూ వేడిచేయాలి. అందులో నారింజ గుజ్జు, ఫుడ్ కలర్ వేసి కలియబెడుతూ సన్న సెగ మీద ఉడికించాలి. పావు గంట తర్వాత సెగ తీసేసి.. నిమ్మరసం జోడించాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన పళ్లెంలో సమంగా సర్దాలి. చల్లారిన తర్వాత నచ్చిన ఆకృతిలో ముక్కలుగా కోసుకోవాలి. వాటి మీద పంచదార పొడి చల్లితే క్యాండీలు ఒకదానికొకటి అంటుకోవు. పూర్తిగా చల్లారాక గాలి చొరబడని సీసాలోకి తీసి.. రిఫ్రిజిరేటర్‌లో భద్రం చేసుకోవాలి. మరింత తీపి కావాలంటే పంచదార ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు.

వారెవా.. మటన్ దో ప్యాజా!

చెఫ్ స్పెషల్

మటన్ వెరైటీల్లో 'దో ప్యాజా' ఒకటి. ఇది మరీ ఘాటుగానూ ఉండదు. అలాగని చప్పగానూ ఉండదు. మంచి రుచి, చక్కటి సువాసనతో అందర్నీ ఆకట్టుకుంటుంది.

కావలసినవి: మటన్ - అర కిలో, ఉల్లిపాయలు - నాలుగు, పెరుగు - అర కప్పు, ఉప్పు - రుచికి తగినంత, పచ్చిమిర్చి - మూడు, టొమాటో ప్యూరీ - రెండు టేబుల్ స్పూన్లు, కశ్మీరీ కారం - స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి - రెండు స్పూన్ల చొప్పున, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా - అర స్పూన్ చొప్పున, నూనె - మూడు టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకులు - రెండు, లవంగాలు - నాలుగు, యాలకులు - మూడు, దాల్చిన చెక్క - అంగుళం ముక్క, కొత్తిమీర తరుగు - పావు కప్పు

తయారీ: మటన్ ముక్కల్లో పెరుగు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి.. అరగంట నానబెట్టాలి. ఉల్లిపాయలను రెండు విధాలుగా కట్ చేయాలి. అంటే.. రెండింటిని పొడుగ్గా సన్నగాను, మిగిలిన రెండింటిని పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. ప్యాన్‌లో నూనె వేడిచేసి.. బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేయాలి. మంచి వాసన వస్తుండగా ఉల్లి సన్నటి ముక్కలు వేసి.. బంగారు రంగులోకి మారే వరకూ వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, సగానికి చీల్చిన పచ్చిమిర్చి, టొమాటో ప్యూరీ చేర్చి.. కలియబెడుతుండాలి. అవి ఉడికాక.. మ్యారినేట్ చేసిన మటన్ జోడించి మధ్యస్థమైన సెగ మీదుంచాలి. ఐదారు నిమిషాల తర్వాత.. ధనియాలు, జీలకర్ర పొడులు, ఉప్పు, తగినన్ని నీళ్లు జతచేసి.. మూత పెట్టి ఉడికించాలి. మటన్ మెత్తబడ్డాక.. పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి రెండు మూడు నిమిషాలు మాత్రమే ఉడికించాలి. ఇవి కాస్త పచ్చిగానే ఉండాలి. అదే 'దో ప్యాజా' ప్రత్యేకత. చివర్లో గరం మసాలా, కొత్తిమీర వేసి సెగ తీసేస్తే సరిపోతుంది. ఈ టేస్టీ కర్రీ రోటీ, నాన్, కుల్చాల్లోకి ఎంతో బాగుంటుంది.

మష్రూమ్.. మ్..!

మాంసాహారం తినని వాళ్లకి పుట్టగొడుగులు మంచి పోషకాహారం. వీటితో వెరైటీ కూరలు చేయొచ్చు. పకోడీ, టిక్కా, టోస్ట్, చాక్లెట్ వంటి తినుబండారాలూ చేయొచ్చు. మీ కోసం మరింత ప్రత్యేకమైన మష్రూమ్ రెసిపీలు..

బిర్యానీ

కావలసినవి: బాస్మతి బియ్యం - రెండు కప్పులు, పుట్టగొడుగులు - అర కిలో, ఉప్పు - రుచికి తగినంత, టొమాటో, ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు చొప్పున, పచ్చిమిర్చి - 4, జీడిపప్పులు - 20, అల్లం వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూన్, పెరుగు - అర కప్పు, పుదీనా, కొత్తిమీర తరుగు, గరం మసాలా - పావు కప్పు చొప్పున, నిమ్మరసం - ఒకటిన్నర స్పూన్లు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర - స్పూన్ చొప్పున, దాల్చినచెక్క - రెండంగుళాల ముక్క, బిర్యానీ ఆకులు - 2, బిర్యానీ పువ్వు - కొద్దిగా, లవంగాలు - 5, యాలకులు - 3, నూనె, నెయ్యి - 2 టేబుల్ స్పూన్ల చొప్పున

తయారీ: బియ్యం కడిగి అరగంట నానబెట్టాలి. కుక్కర్‌లో నూనె వేడిచేసి బిర్యానీ ఆకులు, దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ పువ్వు, జీలకర్రలను వేయించాలి. మంచి వాసన వస్తుండగా.. ఉల్లితరుగు వేసి బంగారురంగులోకి మారే వరకూ వేయించాలి. తర్వాత జీడిపప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, సగానికి కట్ చేసిన పుట్టగొడుగులు, కారం, పసుపు, ధనియాల పొడి జోడించాలి. అవి మెత్తగా అయ్యాక పెరుగు, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యం, తగినన్ని నీళ్లు, నెయ్యి, గరం మసాలా జతచేసి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి. మూత తీశాక.. కొత్తిమీర తరుగు, నిమ్మరసం చల్లాలి. నోరూరించే మష్రూమ్ బిర్యానీకి కీరా రైతా సూపర్ కాంబినేషన్.

కట్లెట్

కావలసినవి: పుట్టగొడుగులు - పావు కిలో, బంగాళ దుంపలు - 3, ఉల్లి తరుగు - పావు కప్పు, ఉప్పు - రుచికి తగినంత, బ్రెడ్ పొడి - ముప్పావు కప్పు, పచ్చిమిర్చి - 2, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర - స్పూన్ చొప్పున, కరివేపాకు - 2 రెబ్బలు, మొక్కజొన్నపిండి, కొత్తిమీర - మూడు టేబుల్ స్పూన్ల చొప్పున, ధనియాల పొడి, గరం మసాలా - అర స్పూన్ చొప్పున, నూనె - వేయించడానికి సరిపడా

తయారీ: బంగాళదుంపలను ఉడికించి పొట్టు తీసి మెదపాలి. ప్యాన్‌లో కొద్దిగా నూనె వేడిచేసి ఉల్లితరుగును వేయించాలి. అందులో పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పచ్చి వాసన పోయాక.. తరిగిన పుట్టగొడుగులు జతచేయాలి. అవి వేగాక.. జీలకర్ర, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు జోడించాలి. చివర్లో కొత్తిమీర చేర్చి సెగ తీసేయాలి. చల్లారాక.. మెదిపిన బంగాళదుంపల ముద్ద వేసి కలపాలి. ఈ మిశ్రమంతో గుండ్రంగా లేదా కోడిగుడ్డు ఆకారంలో కట్లెట్లు చేయాలి. మరో పాత్రలో కొన్ని నీళ్లతో మొక్కజొన్నపిండి కలపాలి. ఇది మరీ గట్టిగా లేదా జారుగా ఉండకూడదు. కట్లెట్లను ఇందులో ముంచి తీసి, బ్రెడ్ పొడిలో దొర్లించి.. కాగుతున్న నూనెలో వేయించాలి. టొమాటో సాస్ లేదా పుదీనా చట్నీతో సర్వ్ చేస్తే వహ్వా అనేస్తారు.

మష్రూమ్ పెప్పర్ ఫ్రై

కావలసినవి: పుట్టగొడుగులు - 300 గ్రాములు, ఉల్లి కాడల తరుగు, కొత్తిమీర - గుప్పెడు చొప్పున, ఉప్పు - రుచికి తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముద్ద - స్పూన్ చొప్పున, కరివేపాకు - రెండు రెబ్బలు, మిరియాలు - ఒకటిన్నర స్పూన్లు, గరం మసాలా, కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర - అర స్పూన్ చొప్పున, నిమ్మరసం - ముప్పావు స్పూన్, నూనె - రెండున్నర టేబుల్ స్పూన్లు

తయారీ: మష్రూమ్స్‌ను కడిగి సగానికి కట్ చేయాలి. ప్యాన్‌లో నూనె వేడయ్యాక.. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లికాడల తరుగు వేయాలి. అవి కాస్త వేగాక.. అల్లం వెల్లుల్లి పేస్ట్, మష్రూమ్స్, పసుపు, ఉప్పు జతచేసి కలియబెడుతుండాలి. ముక్కలు మెత్తగా అయ్యాక.. కారం, కచ్చాపచ్చా దంచిన మిరియాలు జోడించాలి. చివర్లో నిమ్మరసం, కొత్తిమీర చల్లి సెగ తీసేస్తే.. స్పైసీ మష్రూమ్ పెప్పర్ ఫ్రై రెడీ. ఇది అన్నం, రొట్టెల్లోకి సైడ్ డిష్‌గానే కాదు.. టీ టైమ్ స్నాక్‌గానూ బాగుంటుంది.

నోరూరించే చీజీ బ్రోకలీ బైట్స్

పాఠక వంట

బ్రోకలీ.. బోన్సాయ్ చెట్టులా భలే ఉంటుంది కదూ.. ఖరీదు కొంచెం ఎక్కువే అయినా ఆరోగ్యానికెంతో మంచిది. దీంతో కూర, ఫ్రైడ్ రైస్ ఏది చేసినా సూపరే. మరి 'చీజీ బ్రోకలీ బైట్స్' ఎప్పుడైనా తిన్నారా? ఇలా చేసి చూడండి..



కావలసినవి: బ్రోకలీ - ఒకటి, చీజ్ - 100 గ్రాములు, ఒరెగానొ - తగినంత, చిల్లీ ఫ్లేక్స్ - ఒకటిన్నర స్పూన్లు, మిరియాల పొడి - అర స్పూన్, వెన్న - 2 స్పూన్లు

తయారీ: చీజ్‌ను తురిమి పక్కనుంచాలి. శుభ్రం చేసిన బ్రోకలీని చిన్న పువ్వులుగా కట్ చేసి.. సన్న సెగ మీద ఉడికించాలి. పది నిమిషాల తర్వాత దించేసి అదనంగా ఉన్న నీటిని వడకట్టాలి. బేకింగ్ పేపర్ మీద కొంత చీజ్ పరిచినట్లు వేసి.. బ్రోకలీ పూలను ఉంచాలి. వాటిపై ఇంకాస్త చీజ్ వేసి.. గిన్నెతో అదిమినట్లు చేయాలి. అప్పుడు బ్రోకలీకి చీజ్ అంటుకుంటుంది. ఇప్పుడు ఒరెగానొ, చిల్లీఫ్లేక్స్, మిరియాల పొడి చల్లాలి. చీజ్‌లో సాల్ట్ ఉంటుంది కాబట్టి అదనంగా ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. వీటిని 200 డిగ్రీల వద్ద ప్రీహీట్ చేసిన అవెన్‌లో ఆరు నిమిషాలు బేక్ చేయాలి. స్టవ్వు మీద చేసేట్లయితే.. వెన్న రాసిన ప్యాన్‌లో బ్రోకలీ పూలను సన్న సెగ మీదుంచి, ఐదు నిమిషాల తర్వాత దించేస్తే సరిపోతుంది. ఈ 'చీజీ బ్రోకలీ బైట్స్' పిల్లలకు నచ్చడమే కాదు, వాళ్లకి మంచి పోషకాహారం అందించినట్లవుతుంది.

– సి. సౌమీ, హైదరాబాద్

వరకట్న నిషేధ చట్టం పక్కాగా అమలు

మాట్లాడుతున్న కలెక్టర్ వినోద్‌కుమార్, జేసీ భావన

బాపట్ల, న్యూస్‌టుడే: జిల్లాలో వరకట్న నిషేధ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన జిల్లా సలహామండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి బాధితులకు సత్వర న్యాయం చేయాలని పేర్కొన్నారు. వరకట్న నిషేధ చట్టంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని చెప్పారు. నమోదైన కేసుల దర్యాప్తు వేగంగా పూర్తి చేసి నిందితులకు చట్ట ప్రకారం శిక్షలు పడేలా కృషి చేయాలన్నారు. జేసీ భావన మాట్లాడుతూ మహిళలను హింసించే వారిపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. ఐసీడీఎస్ పీడీ రాధా మాధవి, డీఎస్పీ జగదీష్ నాయక్, సభ్యులు పాల్గొన్నారు.

ఈవీఎం గోదాముల నిరంతర తనిఖీ

ఈవీఎంల గోదాముల వద్ద నిరంతర భద్రత ఉంచాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. ఏఎంసీ ఆవరణలోనీ ఈవీఎంల గోదాములను ఆయన శనివారం తనిఖీ చేశారు. భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు. 24 గంటలు విధుల్లో ఉంటున్న పోలీసు సిబ్బందికి మరుగుదొడ్లు, ఇతర కనీస సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. డీఆర్వో గంగాధర్ గౌడ్, ఆర్డీవో గ్లోరియా, ఎన్నికల విభాగ పర్యవేక్షకులు షేక్ షఫీ, ఆర్‌అండ్‌బీ డీఈ అరుణకుమారి పాల్గొన్నారు.

రబీ సీజన్‌కు సరిపడా ఎరువులు

జిల్లాలో రబీ సీజన్లో సాగు చేసిన పంటలకు మార్చి 21 వరకు 8,339 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఆయన శనివారం మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాలు, డీసీఎంఎస్, ప్రైవేటు వ్యాపారుల వద్ద యూరియాను కొనుగోలు చేయవచ్చన్నారు. 45 కిలోల యూరియా బస్తా ధర రూ.266.50లని తెలిపారు. దీని కన్నా ఎక్కువ ధరకు విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రామోజీ ఫిల్మ్‌సిటీలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు

ఈ నెల 31 వరకు అవకాశం

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: రంగమేదైనా తమకు సాటి లేదని మహిళామణులు చాటిచెబుతున్నారు. వారి స్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకొనే వేళ రామోజీ ఫిల్మ్‌సిటీ మార్చి నెలను అతివలకు అంకితం చేస్తూ మాసోత్సవాలను నిర్వహిస్తోంది. నేటి నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక ఆఫర్లతో మహిళలు ఫిల్మ్‌సిటీని సందర్శించేందుకు వీలు కల్పించింది. వివిధ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని వయసుల మహిళలు సినీ ప్రపంచంలో వినోదం, విహారం, సినిమాటిక్ వైభవాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. రామోజీ స్టూడియో టూర్‌లో అద్వితీయ సినిమా సెట్ల వీక్షణం, లైవ్ షోలు, రైడ్స్, సాహసాల నెలవు సాహస్ సందర్శన, అలరించే పక్షుల పార్కు, సీతాకోకచిలుకల గార్డెన్, మోషన్ క్యాప్చర్, వర్చువల్ షూట్, మాయాలోక్ ఇలా ఎన్నో ఆకర్షణలను తిలకించవచ్చు.

సద్వినియోగం చేసుకోండి..

రామోజీ ఫిల్మ్‌సిటీ మహిళా దినోత్సవ ఆఫర్‌లో భాగంగా అన్ని వయసుల మహిళలకు ఒకరికి రూ.1111 + జీఎస్టీ, కనీసం 11 మంది బృందంగా వస్తే ఒక్కొక్కరికి రూ.999 + జీఎస్టీతో ప్రవేశ రుసుం ఉంటుంది. బృందాలుగా వచ్చి వేడుకలు మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి ఇదే మంచి తరుణం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళా మాసోత్సవాల్లో పాల్గొని మరిచిపోలేని మధురానుభూతి పొందండి.

మరిన్ని వివరాలకు..
www.ramojifilmcity.comలో లాగిన్ అవ్వండి. లేదా 76598 76598కు కాల్ చేయండి.

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా
అన్ని కులాల (డివోర్స్/విడో/విడోవర్) వధూవరులకు సువర్ణావకాశం

నేడు అన్ని కులాల (డివోర్స్/విడో/విడోవర్) వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్



తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, **అన్ని కులాల (డివోర్స్/విడో/విడోవర్)** వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు (1 మార్చి 2026) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు** ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 92475 20500 & 95501 28306 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్లో యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు పైన తెలిపిన ఫోన్ నెంబర్లను సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

చిరునామా: ఈనాడు కార్యాలయం, 9వ లైను, పోలీసుస్టేషన్ ఎదురుగా, అరండల్‌పేట, గుంటూరు

42 ఏళ్లుగా అంకితభావంతో సేవలు

శ్రీనివాసరావును సత్కరించి జ్ఞాపిక అందజేస్తున్న ఎస్పీ ఉమామహేశ్వర్

బాపట్ల, న్యూస్‌టుడే: పోలీసు శాఖ పరిపాలనా విభాగంలో 42 ఏళ్లుగా బి.శ్రీనివాసరావు అంకితభావంతో అందించిన సేవలు ప్రశంసనీయమని ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ పరిపాలనాధికారి శ్రీనివాసరావు శనివారం ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా డీపీవోలో శనివారం ఆత్మీయ వీడ్కోలు, అభినందన సభ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ఈ- ఆఫీస్ నిర్వహణ, రాష్ట్రంలో వంద శాతం ఈఎస్ఎం పూర్తి చేసిన ఏకైక జిల్లాగా బాపట్లను నిలపటంలో కీలకపాత్ర పోషించారన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత కుటుంబ సభ్యులతో జీవితాన్ని ఆరోగ్యంగా, సంతోషంగా గడపాలన్నారు. ఏ అవసరం వచ్చినా పోలీసు శాఖ అండగా ఉంటుందన్నారు. శ్రీనివాసరావు దంపతులను సత్కరించి జ్ఞాపిక అందజేశారు. డీఎస్పీ జగదీష్‌నాయక్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

రైతుల సంక్షేమమే ధ్యేయం

కేంద్రంలో శనగల తూకాన్ని పరిశీలిస్తున్న జేసీ భావన, ఎమ్మెల్యే ఏలూరి, డీఎం కరుణశ్రీ

కోలలపూడి (మార్టూరు), న్యూస్‌టుడే: రైతుల సంక్షేమాన్ని కాంక్షించిన ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పనకు కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తూ తోడ్పాటుగా నిలుస్తోందని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. మండలంలోని కోలలపూడిలో శనివారం శనగ రైతుల కోసం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. క్వింటా రూ.5,875 ధరకు విత్తనాలను ఈ కేంద్రాల ద్వారా మార్క్‌ఫెడ్ సేకరిస్తున్నట్లు తెలిపారు. మార్క్‌ఫెడ్ జిల్లా డీఎం కరుణశ్రీ, సొసైటీ అధ్యక్షుడు తాటి నాగార్జున, సర్పంచి మోరపాకుల సతీశ్, తెదేపా మండల అధ్యక్షుడు తాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కోర్టు భవనాల నిర్మాణానికి పదెకరాలు అవసరం

భూములు పరిశీలిస్తున్న న్యాయమూర్తులు వాణి, పవన్ కుమార్, కల్యాణి, ఆర్డీవో గ్లోరియా, తహసీల్దారు సలీమా

బాపట్ల, న్యూస్‌టుడే: జిల్లా కోర్టు భవన సముదాయాల నిర్మాణానికి పది ఎకరాల భూమి అవసరం అవుతుందని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వాణి అన్నారు. కోర్టు భవనాల కోసం జమ్ములపాలెం రెవెన్యూ పరిధిలో భూములను న్యాయమూర్తులు శనివారం పరిశీలించారు. భూముల వివరాలను న్యాయమూర్తులకు ఆర్డీవో గ్లోరియా, తహసీల్దారు సలీమా వివరించారు. ప్రభుత్వ భూములు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. అదనపు జూనియర్ సివిల్ జడ్జి పవన్‌కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కల్యాణి పాల్గొన్నారు.

బరువు ఎక్కువున్నా సాధారణ కాన్పు

వినుకొండ రూరల్, న్యూస్‌టుడే: వినుకొండ ప్రభుత్వ వైద్యశాల్లో ముగ్గురు మహిళలు సాధారణ కాన్పులో 3.6, 3.5, 3.0 కిలోల బరువున్న శిశువులకు జన్మనిచ్చారు. సూపరింటెండెంట్ దయానిధి శనివారం వివరాలు తెలిపారు. బాపట్ల జిల్లా హనుమంతనగర్‌కు చెందిన యేసుబాబు భార్య మరియమ్మ గత నెల 27న నొప్పులు రావడంతో సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. సాధారణ కాన్పులో 3.6 కిలోల బరువుతో మగ శిశువు జన్మించిందని తెలిపారు. వినుకొండ మండలం ఉప్పరపాలెంకు చెందిన శివమణి భార్య కీర్తన సాధారణ కాన్పులో 3.5 కిలోల మగ శిశువు జన్మించగా, ప్రకాశం జిల్లా కామేపల్లికి చెందిన మహిళ 3.0 కిలోల బరువున్న మగ శిశువుకు జన్మనిచ్చిందని తెలిపారు. ముగ్గురు మహిళలకు సాధారణ కాన్పు చేసిన వైద్యులు, సిబ్బందిని ఆయన అభినందించారు.

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 150, రిటైల్ ధర - 177, చికెన్ విత్‌స్కిన్ - 257, చికెన్ స్కిన్‌లెస్ - 292.
కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -150 రిటైల్ ధర 177 చికెన్ విత్ స్కిన్ - 257 చికెన్ స్కిన్‌లెస్ - 292.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 167, 176, 187 చికెన్ విత్ స్కిన్ - 324 చికెన్ స్కిన్‌లెస్ - 334.

91.9 FM Vijayawada — ఈ FM 91.9 Mee FM
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
లైఫ్ ఈస్ బ్యూటిఫుల్	ఉ. 7 - ఉ. 9
రాశి వాసి	ఉ. 9 - ఉ. 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ. 10 - మ. 2
ఈవారం అతిథి	మ. 2 - సా. 5
టెస్ట్ డ్రైవ్	సా. 5 - రా. 7
#హాష్‌టాగ్	రా. 7 - రా. 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 9 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
80080 03297

ఖోఖో విజేత కృష్ణవేణి డిగ్రీ కళాశాల జట్టు

క్రీడాకారులకు కప్పు అందజేస్తున్న అతిథులు, నిర్వాహకులు

నరసరావుపేట క్రీడలు, న్యూస్‌టుడే: క్రీడలు యువత భవిష్యత్తును తీర్చిదిద్దడానికి, శారీరక, మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు అన్నారు. స్థానిక వాగ్దేవి డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ఏఎన్‌యూ అంతర్ కళాశాలల ఖోఖో పోటీలు శనివారం ముగిశాయి. ఉదయం ఖోఖో పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఈ పోటీల విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ కె.రాజేంద్రప్రసాద్ క్రీడాకారులను అభినందించారు. కళాశాల కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు, మెర్సిన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఏఎన్‌యూ అంతర్ కళాశాల ఖోఖో పోటీలో నరసరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాల విజేతగా నిలవగా, 2వ స్థానాన్ని నరసరావుపేట విక్టరీ డిగ్రీ కళాశాల, 3వ స్థానాన్ని బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల జట్టు సొంతం చేసుకున్నాయి.

వెట్టిచాకిరీ చేయిస్తున్నారన్న ఫిర్యాదుపై విచారణ

రైల్వేస్టేషన్లో అధికారులతో ఉన్న ఒడిశా కార్మికులు

కొల్లూరు, న్యూస్‌టుడే: కొల్లూరుకు చెందిన హరిప్రసాద్ ఇటుక బట్టీలో ఒడిశాకు చెందిన 19 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారితో వెట్టిచాకిరి చేయిస్తూ వేతనాలు ఇవ్వటంలేదని ఒడిశాలో వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఒడిశా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను మన రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఈమేరకు శనివారం కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ శివప్రసాద్, ఆ శాఖ సిబ్బంది, రెవెన్యూ అధికారులతో కలిసి విచారణ చేశారు. ఈ ఇటుక బట్టీ యజమాని వేతనాలు అదనంగానే చెల్లించానని సమాధానం ఇచ్చాడు. కార్మికులు మాత్రం వెట్టిచాకిరి చేయిస్తున్నాడని, ఇక్కడ పనిచేయలేమని అధికారుల వద్ద వాపోయారు. విచారణ అనంతరం ఆ కార్మికులను అధికారుల సమక్షంలో డబ్బులు ఇచ్చి తెనాలి రైల్వే స్టేషన్ నుంచి విశాఖపట్నానికి పంపించారు. కార్యక్రమంలో రేపల్లె, బాపట్ల కార్మిక శాఖ అధికారులు మహేష్, సాయిజ్యోతి, డిప్యూటీ తహసీల్దారు శ్రీనివాసరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80085 10541
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 14589

(c) eenadu

ఈనాడు చిత్తూరు

ఆదివారం మార్చి 1, 2026 5

కళాంజలి ఫ్యాషన్.. అదిరెన్

పుత్తూరు ఎస్వీపీసెట్ కళాశాలలో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా కళాంజలి ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో అలరించింది. విద్యార్థులు కళాంజలి దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేస్తూ సందడి చేశారు. నేటి తరం మెచ్చేలా.. ముచ్చటైన వస్త్రాలతో మెరిసిపోయారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల ఛైర్మన్ రావూరి వెంకటస్వామి, వైస్ ఛైర్మన్ రావూరి బాలాజీ, ప్రిన్సిపల్ సునీల్‌కుమార్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ రామ్‌గణేష్ అభినందించారు. - న్యూస్‌టుడే, పుత్తూరు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఘన స్వాగతం

సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్

రేణిగుంట, న్యూస్‌టుడే : తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ శనివారం రాత్రి ఆధ్యాత్మిక నగరానికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు, జిల్లా అధికార యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. సీజేఐకి స్వాగతం పలికిన వారిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, చిత్తూరు జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ ఎస్.జయసూర్యలతో పాటు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డి. రమేష్, జస్టిస్ మహేశ్వరరావు కుంచం, జస్టిస్ టి.సి.డి. శేఖర్ తదితరులు ఉన్నారు. వీరితో పాటు డీఐజీ షేముషీ బాజ్‌పేయ్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక, అదనపు జిల్లా న్యాయమూర్తి గురునాథ్, తిరుపతి కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, తదితరులు సీజేఐకి పుష్పగుచ్ఛాలు అందించి లాంఛనప్రాయంగా స్వాగతం పలికారు.

పరీక్షల భయాన్ని తరిమికొట్టేయండి..!

పదో తరగతి విద్యార్థుల కోసం ఉచిత వెబినార్ 1న

ఈనాడు ప్రతిభ | శ్రీచైతన్య విద్యాసంస్థలు

ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో కీలకం. చదువుల్లో విద్యార్థి సామర్థ్యానికి టెన్త్ క్లాస్ ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. అందుకే పదో తరగతి వార్షిక పరీక్షలనగానే విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. అధిక మార్కులు సాధించాలనే లక్ష్యంతోపాటు తమపై తల్లిదండ్రులకు ఉండే అంచనాలను అందుకోవాలనే తపన ఆందోళనను పెంచేస్తుంది.పరీక్ష తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ కొందరిలో భయం పెరిగి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంటుంది. ఇలాంటి అనవసర భయాలను, ఆందోళనలను పోగొట్టి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు, 'ఈనాడు-ప్రతిభ' సంయుక్తంగా ఉచిత వెబినార్ నిర్వహిస్తున్నాయి. పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో వివరిస్తూ, అత్యుత్తమ మార్కులు సాధించడానికి ఈ వెబినార్ మార్గదర్శనం చేస్తుంది. ప్రముఖ సబ్జెక్టు నిపుణులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తక్కువ సమయంలో సిలబస్‌ను ఏ విధంగా రివిజన్ చేయాలో తెలియజేస్తారు. పరీక్షల భయాన్ని పోగొట్టి, మానసిక స్థితిని స్థిరపరిచేందుకు సైకాలజిస్టులు సూచనలు చేస్తారు. గత ఏడాది టాపర్లుగా నిలిచిన విద్యార్థులు తమ అనుభవాలను వివరించి స్ఫూర్తిని నింపుతారు. టెన్త్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకూ ఈ వెబినార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇదిగో ఈ అంశాలపైనే సూచనలు

- యాక్టివ్ రీకాల్, మైండ్ మ్యాపింగ్ ద్వారా క్లిష్టమైన అంశాలను ఎలా గుర్తుంచుకోవాలి?
- గణితం, సైన్స్‌లో స్కోరింగ్ పాయింట్లు, ప్రజెంటేషన్ టిప్స్.
- ఏకాగ్రతను పెంచే చిన్న చిన్న వ్యాయామాలు.
- పరీక్ష గదిలో టైం మేనేజ్‌మెంట్.
- ఆరోగ్యం, ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
- విద్యార్థులు అడిగే సందేహాలకు నిపుణుల సమాధానాలు.

జూమ్ మీటింగ్, యూట్యూబ్ లైవ్, ఈనాడు.నెట్ ద్వారా వెబినార్‌లో జాయిన్ కావచ్చు

వెబినార్ తేదీ:	మార్చి 1, 2026 (ఆదివారం)
సమయం:	ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు

జూమ్ మీటింగ్ కోసం... | యూట్యూబ్ లైవ్ కోసం...

Join from PC, Mac, iPad, or Android:

Zoom - https://hov.to/b2c7ec22

Youtube Live - https://hov.to/d4ce0f1a

Zoom ID - 953 5694 9081 Passcode: 115422

గుట్టుగా గంజాయి.. కట్టడి లేదోయి

ఈనాడు- చిత్తూరు: కూటమి ప్రభుత్వం శాంతి, భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తోంది. మహిళలపై నేరాలు, గంజాయిని అరికట్టాలని పదేపదే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో ఇంకా పోలీసులు మెతక వైఖరి అవలంబిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా నిర్వహించే సర్వేలోనూ ఇదే విషయం తేటతెల్లమైంది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో గంజాయి విక్రయం, వినియోగం అధికంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహిళలపై నేరాల విషయంలోనూ జనాలు పెదవి విరుస్తున్నారు.

ఐవీఆర్ఎస్‌లో ప్రజల అసంతృప్తి

గ్రామీణ ప్రాంతమైన సత్యవేడులోనూ

గంజాయి విచ్చలవిడిగా లభించే, వాడుతోన్న రాష్ట్రంలోని టాప్ 5 నియోజకవర్గాల్లో సత్యవేడూ ఉంది. గంజాయి వినియోగంపై ఏకంగా 65.4 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన నాలుగు నియోజకవర్గాలు విజయవాడ మధ్య, కాకినాడ నగరం, విజయవాడ పశ్చిమ, ఎలమంచిలి. ఇవన్నీ పూర్తిగా పట్టణ ప్రాంతాలు కాగా ఒక్క సత్యవేడు మాత్రమే గ్రామీణ నియోజకవర్గం. కళాశాలల విద్యార్థులు, కార్మికులు ఎక్కువగా ఉండటం గంజాయి వినియోగానికి ప్రధాన కారణం.

విజయపురం, నగరిలోనూ

గంజాయి అంశంలో రాష్ట్రవ్యాప్తంగా అధ్వాన పనితీరున్న 20 పోలీసు స్టేషన్లలో ఐదు.. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోనే ఉన్నాయి. తిరుపతి జిల్లాలో శ్రీహరికోట, నాగలాపురం, సత్యవేడు కాగా చిత్తూరు జిల్లాలో విజయపురం, నగరి అర్బన్ ఠాణాలున్నాయి. ఈ ఐదు స్టేషన్లూ తమిళనాడు సరిహద్దుల్లోనే ఉండటం గమనార్హం. మొత్తంగా గంజాయి విషయంలో తిరుపతి జిల్లాలో పోలీసుల వ్యవహారశైలిపై 71.5 శాతం, చిత్తూరులో 70.9 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు.

పీడీ యాక్టులను పెంచితేనే

రెండు జిల్లాల్లో గంజాయి విక్రయాలు పెరిగిపోతున్న నేపథ్యంలో బాధ్యులపై పీడీ యాక్టులు నమోదు చేయడం ప్రారంభించారు. నిందితులను కడప కేంద్ర కారాగారానికి పంపుతున్నారు. ప్రధాన వ్యక్తులను జైళ్లకు పంపుతున్నా బయటున్న వారి అనుచరులు యథావిధిగా దందాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి వారిపైనా పీడీ యాక్టు ప్రయోగిస్తే కొంత వరకు ఫలితం ఉంటుంది.

మహిళలపై నేరాల్లో భాకరాపేట స్టేషన్‌పై విమర్శలు

- మహిళలపై నేరాల విషయంలో రైల్వేకోడూరు నియోజకవర్గంలో అసంతృప్తి అధికంగా ఉంది. చిట్టచివర ఉన్న 20 నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. కేవలం 61.3 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు.
- స్త్రీలపై నేరాల విషయంలో పోలీసుల స్పందన సక్రమంగా లేని చివరి 20 స్టేషన్లలో భాకరాపేట కూడా ఉంది. ఇక్కడ 52.88 శాతం మందే పనితీరు బాగుందని ఐవీఆర్ఎస్‌లో తెలిపారు. తొలి 20 స్థానాల్లో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఒక్క ఠాణా లేదు.
- మహిళలపై వేధింపులు, నేరాల విషయంలో తిరుపతి జిల్లాలో 67.1 శాతం మంది సంతృప్తిగా ఉండగా, చిత్తూరులో ఇది 63.9 శాతంగా ఉంది.
- స్త్రీలకు వారికి ఉన్న హక్కులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలోనూ రెండు జిల్లాలు వెనుకపడ్డాయి. తిరుపతి జిల్లాలో 40.4 శాతం, చిత్తూరులో 39.4 శాతం మంది అవగాహన కల్పించారని చెప్పారు.

రాష్ట్రపతి భవన్‌కు సరికొత్త కళంకారీ!

వారం నుంచి చిత్రాలను రూపొందిస్తున్న శ్రీకాళహస్తి కళాకారులు

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కళా ఉత్సవ్‌లో కలంకారీ వస్త్రాన్ని రాష్ట్రపతి ద్రౌపదీముర్ముకు అందజేస్తున్న కళాకారులు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: దేశ రాజధాని దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో కలంకారీ చిత్రాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు వారం రోజులుగా శ్రీకాళహస్తి కళాకారులు దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సహజ రంగులతో అద్భుతమైన చిత్రాలకు ప్రాణం పోస్తున్నారు. ఆ భవనంలో ఎన్నో ఏళ్లుగా వివిధ రకాల చిత్రరాజాలు అలరారుతున్నాయి. సహజత్వానికి ప్రతీకగా, అద్భుతమైన హస్తకళగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి కలంకారీ చిత్రాలను రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటుచేయాలని ద్రౌపదీముర్ము నిర్ణయించారు. ఆ బాధ్యతను కేంద్ర జౌళి శాఖ శ్రీకాళహస్తి కళాకారులకు అప్పగించింది. ఈ మేరకు శిల్పగురు అవార్డు గ్రహీత వేలాయుధం శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో 21 మంది కళాకారులు కలంకారీ చిత్రాల తయారీలో నిమగ్నమయ్యారు. దేవతామూర్తులు, కల్పవృక్షం, ఐరావతం, అశ్వనీ దేవతలు, గౌతమీనది పుట్టుక, గంగ, యమున, శుకమహర్షి, కామధేనువు, వాయిద్యాలు ఇలా పలు చిత్రాలు సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ త్వరలోనే రాష్ట్రపతి భవన్‌కు మరింత శోభను తెచ్చిపెట్టనున్నాయి.

కలంకారీ చిత్రాలను రూపొందిస్తున్న కళాకారులు

కలంకారీ చిత్రాలు ఏర్పాటు చేయనున్న గది

ఇదో అద్భుత అవకాశం

రాష్ట్రపతి భవనాన్ని దూరం నుంచి చూడడమే కష్టం. అలాంటి భవనంలో ప్రత్యేక ఆతిథ్యం, పర్యవేక్షణలో కలంకారీ చిత్రాలు గీయడం అద్భుత అవకాశం. తరతరాలుగా వస్తున్న చిత్రాల స్థానంలో కలంకారీ చిత్రాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించడం శ్రీకాళహస్తి కళాకారులకు దక్కిన అరుదైన గౌరవం.

– వేలాయుధం శ్రీనివాసులరెడ్డి

పేద పిల్లలకు ఉచిత కార్పొరేట్ విద్య

ఒకటో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

మీకోసం

పుత్తూరు, న్యూస్‌టుడే: విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు ఉచితంగా కార్పొరేట్ విద్య పొందవచ్చు. ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు కేటాయిస్తారు. 2026-27 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

అర్హులు ఎవరంటే..?

- వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44లక్షలు ఉన్న తల్లిదండ్రులు అర్హులు.
- రాష్ట్ర సిలబస్ పాఠశాలలో చేరే విద్యార్థి 2, జూన్ 2020 నుంచి 31, మే 2021 మధ్య, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్ పాఠశాలలో చేరే విద్యార్థి 2, ఏప్రిల్, 2020 నుంచి 31 మార్చి 2021 మధ్య జన్మించి ఉండాలి. ఐదేళ్లు నిండి ఉండాలి.

జత చేయాల్సిన పత్రాలివే..

- విద్యార్థి జనన, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.
- తల్లిదండ్రుల ఆధార్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, తెల్ల రేషన్‌కార్డు, భూహక్కు పత్రం, పాస్‌పోర్టు, ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్తు బిల్లు, గ్యాస్ కనెక్షన్, అద్దె ఒప్పంద పత్రాన్ని చిరునామా ధ్రువీకరణకు పరిగణనలోకి తీసుకుంటారు.
- దరఖాస్తు గడువు మార్చి 10.
- మార్చి 25న లాటరీ తీసి విద్యార్థులను ఎంపిక చేస్తారు.
- ఏప్రిల్ 13 నుంచి 23 వరకు ప్రవేశాల నిర్ధారణ ఉంటుంది.

www.cse.ap.gov.in వెబ్‌సైట్‌లో లేదా స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలు, ఎంఈవో కార్యాలయం, మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలకు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు 18004258599 టోల్‌ఫ్రీ నంబరును సంప్రదించవచ్చు.

జీవితాల్లో పేలుళ్లు

- బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాలపై కొరవడుతోన్న పర్యవేక్షణ
- కాకినాడ ఘటనతోనైనా మేల్కొంటే ప్రాణాలకు భద్రత

- 2023 మేలో వరదయ్యపాలెం మండలం కువ్వాకుల్లిలోని బాణసంచా గిడ్డంగి, తయారీ కేంద్రంలో జరిగిన పేలుడుతో ముగ్గురు మృతి చెందారు. భారీ పేలుడు రెండు కి.మీ దూరంలోని పల్లెలనూ ఉలిక్కి పడేలా చేసింది.
- 2024 మార్చి 19న సూళ్లూరుపేటలోని గోదాములో జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు సజీవ దహనం కాగా మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మొత్తంగా ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు విడిచారు.
- గంగవరం మండలం మారేడుపల్లెలో 2024 ఆగస్టు 23న టపాకాయలు నిల్వ ఉంచిన ఇంట్లో పేలుడు జరిగి భార్యాభర్తలు మృతి చెందారు. ఎలాంటి అనుమతి లేకుండా నల్లమందును దాచారని అప్పట్లో పోలీసులు తెలిపారు.

ఈనాడు- చిత్తూరు: బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాలు అక్కడ పనిచేసే కార్మికులతో పాటు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడే పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నోటీసులు ఇచ్చి ఆ తర్వాత మమ అనిపిస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లాలో చోటుచేసుకున్న దుర్ఘటనతోనైనా యంత్రాంగం మేల్కొనాల్సిన అవసరం ఉంది.

15 కిలోలకే అనుమతి ఉన్నా

చిత్తూరు, తిరుపతి జిల్లాల వ్యాపారులు తమిళనాడులోని శివకాశీలో బాణసంచా కొనుగోలు చేస్తారు. గోదాముల్లో నిల్వ చేసి ఏడాది పొడవునా వ్యాపారం చేయడానికి రెండు జిల్లాల్లో 12 మందికే లైసెన్సు ఉంది. దీపావళికి ఒక రోజు ముందు అమ్ముకోవడానికి తాత్కాలిక లైసెన్సులు ఇస్తారు. నల్లమందు కొనుగోలు చేసి బాణసంచా తయారీకి పుత్తూరు, వెంకటగిరిలో మాత్రమే అనుమతులున్నాయి. ఇక్కడ కేవలం 15 కిలోల ముడి పదార్థాలతో బాణసంచా తయారు చేయాలి. ఇవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి.

నిబంధనలకు తిలోదకాలు

బాణసంచా తయారీ కేంద్రం రహదారి, ఇళ్లు, జనావాసాలకు 45 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలి. తయారీకి, నిల్వకు, డ్రయింగ్ ప్లాట్‌ఫాం, డిస్‌ప్లే యూనిట్‌కు వేర్వేరు షెడ్లు ఉండాలి. ప్రతి షెడ్డుకు కనీసం 10 మీటర్ల దూరం ఉండాలి. తయారీ, నిల్వ చేసే షెడ్ల మధ్య 45 మీటర్ల దూరముండాలి. పనికి శిక్షణ పొందిన కార్మికులనే తీసుకోవాలి. వీరికి బీమా తప్పనిసరి. ఇందులో చాలావరకు పాటించడం లేదు.

ఒకదానిపై ఒకటి ఉంచకూడదన్నా

నిల్వ గోదాములు జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలి. అగ్నిమాపక పరికరాలు, సమీపంలోనే నీటి సదుపాయం ఉండాలి. అగ్నిమాపక శకటం వెళ్లేందుకు సరిపడా స్థలం, చుట్టూ గడ్డి మొక్కలు పెరగకుండా చూసుకోవాలి. వెలుతురు ఉండాలి. బాణసంచా ఒకదానిపై ఒకటి ఉంచకూడదు. ఈ నిబంధనను అధిక శాతం మంది పాటించడంలేదని అధికారుల తనిఖీల్లోనే తెలుతోంది.

94 శాతం పింఛన్ల పంపిణీ

లబ్ధిదారుకు పింఛను అందిస్తున్న కలెక్టర్ సుమిత్‌కుమార్

చిత్తూరు (జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: ఆదివారం సెలవు రోజు కావడంతో ఒక్కరోజు ముందుగానే శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారులకు అందించారు. మొదటి రోజు సాయంత్రానికి మొత్తం 94 శాతం పంపిణీ చేశారు. ఒక్కో సచివాలయ ఉద్యోగి పరిధిలో 50 మంది పింఛనుదారులు ఉండేలా మ్యాపింగ్ చేశారు. పింఛను తీసుకోని వారికి సోమవారం అందజేయనున్నారు.

తిరుపతిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు

తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు

ఈనాడు డిజిటల్, తిరుపతి; తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం తితిదే ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను ఛైర్మన్ బీఆర్‌నాయుడు మీడియాకు వెల్లడించారు. ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం ఏర్పాటు, డ్రై ఐలాండ్ నిర్మాణానికి రూ.20.17 కోట్లు మంజూరు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న తితిదే ఆలయాలు, సత్రాలు, ఆసుపత్రులు, కల్యాణ మండపాల భద్రతను పర్యవేక్షించేందుకు తిరుపతిలోని పరిపాలన భవనంలో రూ.10.75 కోట్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్‌మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా తిరుపతిలో 356 మంది, తిరుమలలో 371 మంది(మొత్తం 727 మంది) మాజీ సైనికోద్యోగులను భద్రతా సిబ్బందిగా నియమించుకునేందుకు ఆమోదం లభించింది.

ముఖ్యమైన అంశాలు..: ● ప్రసాదాల తయారీకి అవసరమైన వస్తువుల కొనుగోలుకు తితిదే వార్షిక బడ్జెట్‌లో రూ. 974.50 కోట్లు వెచ్చించనున్నారు. ● ప్రత్యేక ప్రవేశ దర్శనం, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.310 కోట్లు, ఆర్జిత సేవల ద్వారా రూ.135 కోట్లు సమకూరనున్నాయి. ● కల్యాణకట్టలో భక్తులు సమర్పించే తలనీలాల విక్రయం ద్వారా రూ.175కోట్లు వస్తాయని అంచనా. ● భక్తుల వసతి గృహాలు, రహదారులు, ఆసుపత్రుల నిర్మాణాల కోసం రూ.475 కోట్లు కేటాయించారు. ● తితిదే అనుబంధ ఆసుపత్రులు, స్విమ్స్, బర్డ్ ఆసుపత్రులకు కలిపి రూ.155 కోట్లు గ్రాంట్లుగా ప్రకటించారు. ● తితిదే విద్యాసంస్థలు, ఇతర విశ్వవిద్యాలయాల గ్రాంట్ల కోసం రూ.201 కోట్లు కేటాయించారు.

నేటి నుంచి నిత్యావసర సరకుల పంపిణీ

చిత్తూరు(మిట్టూరు), న్యూస్‌టుడే: బియ్యం కార్డుదారులకు మార్చి నెల కోటా కింద నిత్యావసర సరకులను చౌక ధరల దుకాణాల డీలర్ల ద్వారా ఆదివారం నుంచి పంపిణీ ప్రారంభించనున్నారు. జిల్లాలో 5.47 లక్షల బియ్యం కార్డులున్నాయి. బియ్యం, చక్కెర, రాగులు, జొన్నలు అందజేయనున్నారు. చిత్తూరు, నగరి, పలమనేరు, పుంగనూరు, కుప్పం పట్టణ ప్రాంతాల్లోని కార్డుదారులకు గోధుమపిండి పంపిణీ చేస్తారు. నిర్దేశిత ప్రకారం చౌక దుకాణాలకు సరకులు సరఫరా చేశారు. పంపిణీలో అక్రమాలకు పాల్పడితే చర్యలుంటాయని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శంకరన్ తెలిపారు. వంద శాతం కార్డులకు సరకుల పంపిణీకి దృష్టి సారించామని ఆయన తెలిపారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి : 80085 13290

కదలని కైగల్

- పురోగతి లేని జలాశయం పనులు
- ఏడేళ్లుగా శిలాఫలకానికే పరిమితం

కౌండిన్య అటవీ ప్రాంతం మీదుగా కైగల్ నది నుంచి వృథాగా తమిళనాడుకు చేరుతున్న జలాలు

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: కైగల్ జలాశయం పనులు ఏడేళ్లుగా శిలాఫలకానికే పరిమితమయ్యాయి. బైరెడ్డిపల్లె మండల పరిధిలోని కైగల్ నదిపై జలాశయ నిర్మాణంతో బైరెడ్డిపల్లె, వి.కోట మండలాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో తెదేపా ప్రభుత్వం రూ.16.01 కోట్లు మంజూరు చేసింది. 2019 ఫిబ్రవరి 21న అప్పటి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. జిల్లా నీటిపారుదలశాఖ అధికారులు ప్రాజెక్టును ఆరు నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ పూర్తికాలేదు.

వివరాలు ఇలా..

- 2019లో మంజూరైన నిధులు రూ.16.01 కోట్లు
- 2020లో ప్రతిపాదిత అంచనా వ్యయం రూ.19 కోట్లు
- 2024లో ప్రతిపాదిత అంచనా వ్యయం రూ.22.65 కోట్లు
- ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం: 0.4600 మి.ఘ.
- నీటి సమస్య తీరే మండలాలు: బైరెడ్డిపల్లె, వి.కోట (153 గ్రామాలు)

ప్రతిపాదనలు పంపాం

ప్రాజెక్టు నిర్మాణానికి రూ.22.65 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు చేస్తే పనులు చేపట్టడానికి వీలవుతుంది. ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులు రాగానే నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.

– నాగార్జునరెడ్డి, నీటి పారుదలశాఖ ఈఈ, పలమనేరు

పెరిగిన అంచనా వ్యయం

వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో జలాశయం నిర్మాణంపై దృష్టి పెట్టలేదు. దీంతో అంచనా వ్యయం పెరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావస్తున్నా ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి ప్రగతి లేదు. కైగల్ ప్రాజెక్టు నిర్మాణ అంశాన్ని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై దృష్టిపెట్టిన నేపథ్యంలో కైగల్ జలాశయం పనుల్లో కదలిక వస్తుందని ఎదురు చూస్తున్నారు.

10 ఎకరాల్లో గోశాల ఏర్పాటు

కాణిపాకం ఆలయ బడ్జెట్ అంచనా రూ.141.65 కోట్లు

మాట్లాడుతున్న ఎమ్మెల్యే మురళీమోహన్ చిత్రంలో ఛైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల కిశోర్

కాణిపాకం, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా శ్రీవరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయంలో ప్రస్తుతం ఉన్న గోశాలతో పాటు... మరో 10 ఎకరాల భూమిని కొనుగోలు చేసి గోశాలను ఏర్పాటు చేయనున్నట్లు పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, ఛైర్మన్ ఎం.మణినాయుడు తెలిపారు. ఆలయ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో శనివారం పాలకమండలి సమావేశం నిర్వహించి, వివరాలను వారు తెలియజేశారు. 2026-27వ సంవత్సరానికి సంబంధించి తయారు చేసిన రూ.141.65 కోట్ల బడ్జెట్ అంచనాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. తవణంపల్లె మండలం కె.పట్నం వద్ద 18.60 ఎకరాల భూమి ఆలయానికి కేటాయిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. భూగర్భ విద్యుత్తు వ్యవస్థను ఏర్పాటు చేయడానికి సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు చెప్పారు. పొరుగు సేవల కింద పని చేస్తున్న 109 మంది ఉద్యోగులను యథావిధిగా పాత పద్ధతిలో పని చేసేలా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్‌కు లేఖ రాస్తామని చెప్పారు.

104FM Tirupati ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్	ఉ॥ 7 - ఉ॥ 9
రాశి వాణి	ఉ॥ 9 - ఉ॥ 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ॥ 10 - మ॥ 2
ఈవారం అతిథి	మ॥ 2 - సా॥ 5
టెస్ట్ డ్రైవ్	సా॥ 5 - రా॥ 7
# హాష్‌టాగ్	రా॥ 7 - రా॥ 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 9 - తె॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 8008555167, 9154991499

మా అపోలో నిపుణులను సంప్రదించండి - అపోలో చెన్నై ఆర్థోపెడిక్ & స్పైన్ క్లినిక్ @ అరగొండ

Apollo HOSPITALS CHENNAI

లక్షణాలు/రుగ్మతలు:

- భుజంలో నొప్పి
- వెన్నెముక, మోకాలు & తుంటి కీలు నొప్పి
- ఆస్టియోఆర్థరైటిస్
- బిగుసుకుపోయిన & వంగని భుజం
- స్పాండిలైటిస్
- రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్రాక్చర్లు
- లిగమెంట్ సమస్యలు
- టెన్నిస్ ఎల్బో & దీర్ఘకాలిక భుజం సమస్యలతో బాధపడుతున్నవారు
- మోకాలు & తుంటి మార్పిడులు

డా. విజయ్ కిశోర్ కొండ్రెడ్డి
DNB (Ortho), D.Ortho, M.Ch (Ortho), FIA (Germany), FIAS (Australia)
హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్
సీనియర్ కన్సల్టెంట్ - ఆర్థోపెడిక్ సర్జన్
అపోలో హాస్పిటల్స్, చెన్నై.

మంగళవారం, 3 మార్చి 2026 | సమయం ఉ.9.30 గం. నుంచి మ.1.30గం. వరకు

అపోలో హాస్పిటల్స్
అరగొండ (గ్రా), తవణంపల్లి (మం), చిత్తూరు (జిల్లా)

అపాయింట్‌మెంట్‌లకు కాల్ చేయండి: 91006 81066 / 98854 15915

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

మొదలియార్ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు మొదలియార్ కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', మొదలియార్ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (1 మార్చి 2026, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
91547 72006
91543 66099
ఫోన్ నెంబరును సంప్రదించవచ్చు

● ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు.

విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకుంటే భవిష్యత్తు అద్భుతం

■ మాట్లాడుతున్న సినీనటి భాగ్యశ్రీ బోర్సే ■ పుత్తూరు ఎస్పీసెట్ పూర్వ ప్రిన్సిపల్ ఏకాంబరనాయుడిని సత్కరిస్తున్న కళాశాల ఛైర్మన్ రావూరి వెంకటస్వామి, వైస్ ఛైర్మన్ రావూరి బాలాజీ తదితరులు

పుత్తూరు, న్యూస్‌టుడే: విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకుంటే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని సినీనటి భాగ్యశ్రీ బోర్సే పేర్కొన్నారు. పుత్తూరు పట్టణ పరిధిలోని ఎస్పీసెట్‌లో శనివారం నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేడు ఏపీలో ఇంజినీరింగ్ విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయన్నారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్, రాష్ట్ర రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ వంటి సంస్థలతో భవిష్యత్తులో అనేక రకాలుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. కళాశాల ఛైర్మన్ రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ.. తమ కళాశాలలో గ్రామీణ ప్రాంతంలోని పేద విద్యార్థులను 45 వేలకు మందికి పైగా నేడు వివిధ రంగాల్లో రాణిస్తున్నారని, అది తనకు ఎంతో ఆనందంగా భావిస్తున్నట్లు చెప్పారు. పేద విద్యార్థులకు మంచి విద్యను అందించాలని పుత్తూరు, చిత్తూరులో ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా భాగ్యశ్రీ బోర్సే డ్యాన్స్‌తో విద్యార్థులను అలరించారు. ముఖ్య అతిథి నాన్ కామెడీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పూర్వపు ప్రిన్సిపాళ్లు ఏకాంబరనాయుడు, నవీన్ కిలారి సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ఛైర్మన్ రావూరి బాలాజీ, ప్రిన్సిపల్ సునీల్‌కుమార్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ రామ్‌గణేశ్, నారాయణబాబు, అధ్యాపకులు గణేశ్, హరుణ్ పాల్గొన్నారు.

రామోజీ ఫిల్మ్‌సిటీలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు

ఈ నెల 31 వరకు అవకాశం

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: రంగానికైనా తమకు సాటి లేదని మహిళాలోకం చాటిచెబుతున్నారు. వారి స్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకునే వేళ రామోజీ ఫిల్మ్‌సిటీ మార్చి నెలను అతివలకు అంకితం చేస్తూ మహోత్సవాలను నిర్వహిస్తోంది. నేటి నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక ఆఫర్లతో మహిళలు ఫిల్మ్‌సిటీని సందర్శించే దుకు వీలు కల్పించింది. వివిధ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని వయసుల మహిళలు సినీ ప్రపంచంలో వినోదం, విహారం, సినిమాటిక్ వైభవాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. రామోజీ స్టూడియో టూర్‌లో అద్భుతమైన సినిమా సెట్ల వీక్షణం, లైవ్ షోలు, రైడ్స్, సాహస నేపథ్య సాహస సందర్శన, అలరించే పక్షుల పార్కు, సీతాకోకచిలుకల గార్డెన్, మోషన్ క్యాప్చర్, వర్చువల్ షూట్, మాయాలోకం ఇలా ఎన్నో ఆకర్షణలను తిలకించవచ్చు.

సద్వినియోగం చేసుకోండి..

రామోజీ ఫిల్మ్‌సిటీ మహిళా దినోత్సవ ఆఫర్‌లో భాగంగా అన్ని వయసుల మహిళలకు ఒక్కో రూ.1111 + జీఎస్టీ, కేవలం 11 మంది బృందంగా వస్తే ఒక్కొక్కరికి రూ.999 + జీఎస్టీతో ప్రవేశ రుసుం ఉంటుంది. బృందంగా వచ్చి వేడుకలు మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి ఇదే మంచి తరుణం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళా మహోత్సవాల్లో పాల్గొని మరిచిపోలేని మధురానుభూతి పొందండి.

మరిన్ని వివరాలకు..
www.ramojifilmcity.comలో లాగిన్ అవ్వండి. లేదా 76598 76598కు కాల్ చేయండి.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్‌కు జ్ఞాపిక అందిస్తున్న న్యాయశాఖ ఉద్యోగుల సంఘం నాయకులు

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఘన సత్కారం

చిత్తూరు(న్యాయవిభాగం), న్యూస్‌టుడే: తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్‌ను శనివారం రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గోపీనాథరెడ్డి, నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన్ను ఘనంగా సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పోర్టుఫోలియో న్యాయమూర్తి, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య, ఇతర హైకోర్టు న్యాయమూర్తులను సత్కరించారు. కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక, న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం నాయకులు రవీంద్రరెడ్డి, బాలసుందర్, రాజేష్, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

సభ్యత్వ నమోదుకు ఉద్యమిద్దాం

మాట్లాడుతున్న జనసేన రాష్ట్ర పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

చిత్తూరు (సంతపేట), న్యూస్‌టుడే: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకే పోటీలో అవకాశం ఉంటుందని జనసేన రాష్ట్ర పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియపై శనివారం చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ నాయకులతో నగరంలోని ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో 'జనసేన ఉద్యమి' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో 50 శాతం పదవులు మహిళలు, 30 ఏళ్లలోపు యువతకు ఇవ్వాలన్నది పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ నిర్ణయమన్నారు. జిల్లాలో కుప్పం, జీడీనెల్లూరు నియోజకవర్గాల్లో నమోదు మెరుగ్గా ఉందని.. మిగిలిన చోట్ల నమోదును పెంచాలని సూచించారు. మార్చి 10లోగా సభ్యత్వ నమోదును పూర్తిచేసి, 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పార్టీ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్, చిత్తూరు పీవోసీ ఇన్‌ఛార్జి ఆరణి కవిత, డీకే చైతన్య, కవిత, యుగంధర్, నరేశ్, శివకుమార్ పాల్గొన్నారు.

వ్యర్థాల నిర్వహణ బాధ్యత ఆస్పత్రి వర్గాలదే

మాట్లాడుతున్న కలెక్టర్ సుమిత్‌కుమార్

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రజారోగ్యానికి, ప్రజారోగ్యానికి ప్రమాదం ఏర్పడకుండా బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ బాధ్యతల్ని ఆస్పత్రి వర్గాలే చేపట్టాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ స్పష్టం చేశారు. బయోవ్యర్థాల నిర్వహణపై శనివారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాస్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆస్పత్రులు, ల్యాబ్ ల్యాబుల నుంచి వెలువడే వ్యర్థాలను క్రమబద్ధంగా సేకరించాలన్నారు. ఆస్పత్రి యాజమాన్యాలు ప్రతి రెండు నెలలకోసారి నివేదికలు సమర్పించాలన్నారు. వ్యర్థాల సేకరణ, రవాణాపై జియోట్యాగింగ్ చేయాలన్నారు. డీఆర్వో మోహన్‌కుమార్, కాలుష్య నియంత్రణ మండలి అధికారి రాజశేఖర్, డీఎంహెచ్‌వో సుధారాణి, ఎంహెచ్‌వో లోకేశ్ పాల్గొన్నారు.

పకడ్బందీగా సార్వత్రిక ఇంటర్ పరీక్షలు

మాట్లాడుతున్న రాజేంద్రప్రసాద్

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: సార్వత్రిక పాఠశాల పరిధిలోని ఇంటర్ పరీక్షలు సోమవారం నుంచి పకడ్బందీగా నిర్వహించనున్నట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఆయన తన కార్యాలయంలో శనివారం విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో 2,528 మంది పరీక్ష రాసేందుకు 13 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు 13 మంది చొప్పున చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్స్, 222 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. డీవైఈవో, ఎంఈవో, హెచ్‌ఎంలతో కలిసి మూడు ఫ్లయింగ్ స్క్వాడ్స్, 13 సిట్టింగ్ స్క్వాడ్స్‌ను నియమించి సమన్వయంతో నిర్వహించనున్నట్లు తెలిపారు. కమాండ్ కంట్రోల్ వరవాణి సంఖ్య 90321 85001ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

మాజీ మంత్రి రోజా కుమార్తెకు అరుదైన అవార్డు

అవార్డు అందుకుంటున్న అన్షుమాలిక

నగరి, న్యూస్‌టుడే: మాజీ మంత్రి ఆర్.కె.రోజా కుమార్తె అన్షుమాలిక అమెరికాలో అరుదైన అవార్డును శనివారం అందుకున్నారు. ఆమె యునైటెడ్ స్టేట్స్ బ్లూమింగ్‌టన్‌లోని ఇండియానా యూనివర్సిటీ 'అవుట్ స్టాండింగ్ లీడర్ షిప్' అవార్డును ప్రదానం చేశారు. ఇండియానా వర్సిటీ యాక్టింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లీసా లెనోయిర్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఏడాదికి ఒక సారి మాత్రమే అందజేసే ఈ అవార్డు ఈ ఏడాది ఆమె దక్కించుకుంది.

చిత్తూరులో రైలు స్టాపింగ్

చిత్తూరు (కొంగారెడ్డిపల్లి), న్యూస్‌టుడే: హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వెళ్లే నూతన ఎక్స్‌ప్రెస్ వీక్లీ రైలు చిత్తూరులో స్టాపింగ్ పాయింట్ కేటాయించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 17069 హైదరాబాద్-కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి బుధవారం హైదరాబాద్‌లో బయలుదేరి శుక్రవారం కన్యాకుమారి చేరుకుంటుంది. అదే రోజు అక్కడ బయలుదేరి శనివారం హైదరాబాద్‌కు చేరుకుంటుందని పేర్కొన్నారు. కూర్చిలుల్ స్టాపేజ్‌లో చిత్తూరుకు కూడా చేర్చడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించుకోండి

చిత్తూరు (వైద్యవిభాగం), న్యూస్‌టుడే: చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లిలోని సత్యనారాయణపురం అర్బన్ ఆరోగ్య కేంద్రంలో శనివారం 'హెచ్‌పీవీ(హ్యూమన్ పాపిల్లోమా వైరస్)' టీకా కార్యక్రమాన్ని అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వెంకటప్రసాద్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. బాలికలు, యువతుల్లో సర్వైకల్ క్యాన్సర్ నివారణకు కేంద్ర ప్రభుత్వం హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. అర్హత కలిగిన బాలికలు, యువతులు టీకా వేయించుకుని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. జిల్లా టీకాల అధికారి హనుమంతరావు, సత్యనారాయణపురం వైద్యాధికారి దయాసాగర్ పాల్గొన్నారు.

ఏనుగుల కట్టడికి కుంకీలు

అధికారులు తెప్పించిన కుంకీ ఏనుగులు

గుడిపాల: మండలంలో రైతులు సాగు చేసిన పంటలను ఏనుగుల గుంపు ధ్వంసం చేస్తున్న విషయం విదితమే. వీటిని కట్టడి చేసేందుకు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆదేశాల మేరకు అటవీశాఖ అధికారులు రామకుప్పం, పలమనేరు నుంచి నాలుగు కుంకీ ఏనుగులను శుక్రవారం తెప్పించారు. వీటిని శనివారం మండలంలోని బట్టువారిల్లు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతం వద్ద ఉంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో సుబ్బరాజు, సబ్ డీఎఫ్‌వో వేణుగోపాల్, ఎఫ్ఆర్‌వో పట్టాభి, డీఆర్‌వో కరమ్ సింగ్ పాల్గొన్నారు.

మద్యం మత్తులో ఎలుకల మందు తాగి యువకుడి మృతి

చిత్తూరు (నేరవార్తలు), న్యూస్‌టుడే: చిత్తూరు నగరం వినాయకపురానికి చెందిన శ్రీనివాసు(25) గత నెల 23న మద్యం మత్తులో ఎలుకల మందు తాగడంతో.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. వివరాలిలా.. స్థానికంగా నివాసముంటున్న శ్రీనివాసు ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. గత నెల 23న మద్యం పూటుగా తాగాడు. ఆపై వాంతులు చేసుకోవడంతో కుటుంబసభ్యులు ఆతడిని సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం కుదుటపడినా.. మళ్లీ వాంతులు చేసుకోవడంతో కుటుంబసభ్యులు మళ్లీ ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసు ఏం తాగావు..? అని వైద్యులు ప్రశ్నించగా.. మద్యం మత్తులో ఏం తాగానో తెలియదని, గదిలో ఎలుకల మందు కూడా ఉందని చెప్పాడు. కుటుంబ సభ్యులు పరిశీలించి అతను ఎలుకల మందు తాగినట్లు నిర్ధారించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. చిత్తూరు ఒకటో పట్టణ సీఐ మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వ్యర్థాలు వేరు చేయండి: డీఎంహెచ్‌వో

చిత్తూరు (వైద్యవిభాగం), న్యూస్‌టుడే: ప్రభుత్వాసుపత్రుల ల్యాబోరేటరీలు, క్లినిక్‌లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను వేరు చేసి.. ఇన్ఫెక్షన్లు రాకుండా చూడాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి సుధారాణి తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం జూమ్ సమావేశం ద్వారా వైద్యాధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో వైద్యులు ప్రవీణ, గిరి, అనూష పాల్గొన్నారు.

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

EICHER TIPPERS FLEET for Sale Pro 6028T (500 CFT) 8 Nos & Pro 2055T (100 CFT) 6 Nos Good Condition. Ph: 97046 99042.

BUSINESS SERVICES

BUSINESS OFFER

బుక్ డిస్ట్రిబ్యూటర్స్ కొరకు మీ ప్రాంతములో ప్రైవేట్ స్కూల్స్ పరిచయం ఉండి అనుభవమున్న వారికి ప్రాధాన్యత. ఉమా పబ్లిషర్స్, గుంటూరు @ 98493 70729.

స్త్రీ/పు 2,50,000 పెట్టుబడితో మీ ఆఫీసు/ ఇంటివద్దే Dr.Tea/ Dr.Coffee/ Dr.Cool Drink యొక్క ఫ్రాంచైజీ నిర్వహిస్తూ, ప్రతినెల 25,000/- ఫిక్స్‌డ్ అలవెన్సు + అన్‌లిమిటెడ్ వీక్లీ ఆదాయం కలదు. ✆ 78420 02046/ 63095 72064

BUILDING CONSTRUCTION

TDR
AP & TELANGANA
BONDS
BUY & SALE
KAMESH
92 92 15 15 15

FINANCIAL SERVICES

Please Contact For Personal Loans/ Home Loans Contact: ✆ 94409 86052/ 86869 39363.

నో సిబిల్, నో EMI మార్టిగేజీ లోన్స్, ఫస్ట్ & సెకండ్ మార్టిగేజీ లోన్స్ కూడా ఇప్పించబడును. Kapil Ph: 70136 98363.

WANTED

We Need Finance/ loan for apartment project in tirupati work in progress Rs. 20 to 50 Lakhs. ✆ 99630 29295

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

PEOPLE CARE

OLD AGE HOME

శివకేశవ హోమ్‌కేర్ సర్వీసెస్ ఇంటిపని, వంటపని, బేబికేర్, మంచాన వున్న వృద్ధులకు 24 గం|| మీ ఇంటి వద్దనే ఉండి సేవచేయుటకు పంపించబడును. విజయవాడ. ✆ 9676038666

REAL ESTATE

GENERAL

గుంటూరు సిటీలో, గోరంట్ల, లాం, JKC రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచిన వారు సంప్ర: 9399955545.

శ్రీకాళహస్తికి అతి దగ్గరలో 50 అం: ఓపెన్ ప్లాట్ 1750000 రూ|| మాత్రమే. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు 3900000 రూ|| మాత్రమే. మా నూతన స్మార్ట్ టౌన్‌షిప్‌లో మీ ఇంటిని సొంతం చేసుకోండి. Ph: 95027 76981.

తిరుపతి మరియు పరిసర ప్రాంతాల్లో ఇల్లు (లేదా) 25 అంకణాల స్థలం అమ్మదలిస్తే ఫోన్: 83745 37474.

FLAT FOR SALE

GENERAL

NEW EAST 4TH FLOOR/ West 1st Floor 3BHK Flats 1450 Sft SALE at Hathiramji Colony, Near Annamaiah Circle, TPTY. 98852 75099.

Premium flats for sale sree sai nandana Apts Upparpalli check post tirupati. contact: 91103 28149

తిరుపతి గెస్ట్‌లైన్ హోటల్‌కి ఆనుకొని మాస్టర్ ప్లాన్ 80 feet రోడ్డుకు AB AAVAS Phoenix Tower Smart Homesలో 2 BHK, 3 BHK Flats సేల్స్‌కు కలవు. RERA Project. 9505502346.

FLAT FOR SALE
AMARAVATHI RESIDENCY, Mangalam, Near to RTO Office, Tirupati. # 504, North facing, Super Buildup Area 1527 Sqft, 2 Bed Room, 3 Bath Room, Pooja Room, Open Kitchen with Dining and Car Parking. Fully Interior Wood Work & Ready to Occupy.
Con: 86390 65804 / 98851 63239.

LAND FOR SALE

GENERAL

Commercial Land for Sale. Opp. Vijayawada Airport Adjacent to NH-16. 93.5 Cents Land Interested Parties. ✆ 9908721049.

సూరప్పగూడెం, భీమడోలు, ఏలూరు జిల్లా - 15 ఎకరాల కొబ్బరి తోట, 2 బోర్లు, డ్రిప్, NH-16 కి దగ్గరలో, ప్లాట్స్ /రియల్ ఎస్టేట్‌కి అనుకూలం. సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్: 9704322999, 7337228262.

తిరుపతి టు మదనపల్లి NHకు 12KM దూరంలో, తిరుపతి నుండి 50 కిలోమీటర్ల దూరంలో 22 ఎకరాల మ్యాంగో తోట అమ్మబడును. ✆ 6304911165.

PLOT FOR SALE

GENERAL

TUDA APPROVED, 200 Ank'' @ 20,000/- East, West Two Side 40 Road with Compound Wall @ Bore Well, Near Taduku, Puttur. 98492 84874.

పలమనేరు- సాయిగార్డెన్ సిటీలో 2 ప్లాట్లు (116-117) ఒక్కొక్కటి (30'x40') అమ్మబడును. Contact: 99669 16004.

8 KMS From TAJ Hotel (Tirupati Town), Residential Plots for Immediate SALE. Contact: 097903 48192.

చంద్రగిరి వద్ద, బెంగుళూరు హైవేపై గల నారాయణ కాలేజీ సమీపంలో తుడా అప్రూవల్ కల్గిన 90 అం||ల నార్త్-ఈస్ట్ కార్నర్ ప్లాటు అమ్మకం. ✆ 91548 41821.

తిరుపతి రామచంద్రాపురం దగ్గర పోలీస్‌స్టేషన్ పక్కన నడవలూరు, మిట్టూరు రోడ్డునందు కొ: 52.4 x 65.7 = 95.63 అం: మొత్తం నార్త్ ఫేసింగ్ ✆ 93900 80854.

వికృతమాల బృందావనం గార్డెన్స్ వెంచర్ ప్లాట్ నెం: 266, 36X60=60 అం||ల పడమర ముఖం ప్లాట్ అమ్మబడును ✆ 9573307533, 09677225585.

యం.జి. బ్రదర్స్ వారి శాంతినగర్, మాచానీ గార్డెన్స్ స్వర్ణముఖి నగర్ మరియు నంది గార్డెన్స్ -1 (పెనుమల్లం) వెంచర్ల నందు ప్లాట్లు కలవు. సెల్: 98496 15768.

నెల్లూరు సిటీలో ప్రతిష్ఠాత్మకమైన మదర్ల్యాండ్ డెవలపర్స్ వారి లే అవుట్స్‌లో నుడా అప్రూవ్, బ్యాంకు లోన్ సదుపాయంతో అతి తక్కువ ధరలలో ప్లాట్స్. ✆ 90590 54095

తిరుపతి IIT దగ్గర దుర్గిపేరి నందు 25x40 కొలతలతో West ఫేసింగ్ ప్లాట్ కలదు. కేవలం 4,20,000/- మాత్రమే. ✆ 80997 85333.

చిత్తూరు - దుర్గానగర్ గ్రీమ్స్‌పేట నందు 40x60 = 2400 Sqft ఎన్టీఆర్ కాలనీ తానా హెరిటేజ్ పార్లర్ దగ్గర NHకి 20x100 = 2000 Sqft అమ్మకానికి కలదు. Ph:7708694477.

గవర్నమెంట్ ఆమోదం పొందిన స్థలము మరియు ఇండిపెండెంట్ హౌస్ బంగారుపేట వెంకటగిరి మోడల్ హౌస్ సిద్ధంగా ఉన్నది ✆ 98480 43689.

నేషనల్ హైవేలకి ఆనుకొని తిరుపతిలో ప్లాట్‌లు చూస్తున్నారా? అయితే ఫైనల్ అప్రూవ్డ్ కలిగిన ప్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ ఓనర్ ✆ 95027 74175/ 79959 92114.

తిరుపతి - R.C.పురం MPDO ఆఫీస్‌కు దగ్గరలో, Propose తుడా మాస్టర్‌ప్లాన్ రోడ్డుకు సమీపంలో, ప్రైమ్ లొకేషన్‌లో 78x92=200 అం|| (అం|| 1,10,000), 41X53=60 అం|| (అం|| 70 వేలు) అమ్మబడును. నో బ్రోకర్స్ ✆ 79898 79230.

తిరుపతి- తనపల్లి తాజ్ హోటల్ వెనుక టెలికాం ఇంజనీరింగ్ సొసైటీ P.No:45 సౌత్ మరియు వెస్ట్ రోడ్డుకు 150 Square Yards తుడా అప్రూవల్, క్లియర్ టైటిల్ డీడ్ ప్లాట్ అమ్మబడును ✆ 98495 95987.

తిరుపతి తుడా అప్రూవల్ ప్లాట్స్ Go's, చెర్లోపల్లి, SBI కాలనీ, పెరుమాళ్ళపల్లి, పద్మావతి గార్డెన్స్, వకుళామాత ఏరియా ప్రాంతాలలో ప్లాట్లు అమ్మబడును ✆ 92471 52500

LEASE

GENERAL

New Construction 22 రూమ్స్‌ను లీజుకి ఇవ్వబడును. నియర్ లీలామహల్ సర్కిల్, తిరుమల కేఫ్ ప్రక్కన, తిరుపతి. ✆ 90142 26257.

LEASE/ RENT

GENERAL

LEASE/RENT
తిరుపతి -మదనపల్లె నేషనల్ హైవే సర్వీసు రోడ్డులో వాల్మీకిపురం శివాలయం దగ్గర రోడ్డుకు ఆనుకుని ఇరువైపులా 2 ఎకరముల భూమి హోటల్, డాబాలకు ఇతర వాణిజ్య సముదాయాలకు లీజుకు ఇవ్వబడును.
Contact
98486 26412

Semi-permanent shed with partly open & partly sheet roofing. Size (161'x71')- 330 Ankanas. Water & Power Supply Available at Karakambadi Cont: 80745 85465.

చిత్తూరు, ఇండస్ట్రియల్ ఎస్టేట్, 3వ వీధిలో జి.డి.నాయుడు షెడ్ నెంబరు D3, 40X120 (4,800 చ.అ.) 20 అ.గుల మోడరన్ షెడ్‌తో బాడుగకు ఇవ్వబడును ✆ 63054 44626

WANTED

GENERAL

తిరుపతిలో 3 BHK ఇండివిడ్యువల్ హౌస్ లేదా అపార్ట్‌మెంట్ ప్లాట్ అన్ని వసతులు గలది కావలెను. Con: 9393601489.

భూమి కావలెను: ముళ్ళపూడి & పాడిపేట గ్రామంలో వ్యవసాయ భూమి (పట్టా) 1 ఎకరా వ్యవసాయ నిమిత్తం కావలెను. అమ్మదలచినవారు 94414 50730.

TO LET

Fully Furnished 3BHK East Face 4th Floor Sri Krishna Enclave Opp Keerthi Neuro Hospital Mangalam Road, Tirupati ✆ 98488 19135.

తిరుపతి కోటకొమ్మల వీధి, నియర్ శ్రీదేవి కాంప్లెక్స్, తిలక్‌రోడ్డు 15x38 భవనము షాపు, ఆఫీసులకు అద్దెకు ఇవ్వబడును. సంప్ర 98850 59733, 94409 34524.

JOBS

WANTED
A leading Construction company required
SITE ENGINEERS, SITE SUPERVISORS
Qualification: Diploma / B.Tech.,(Civil)
2 - 5 years Experience to Work in Irrigation Projects in and around Tirupati
-: CONTACT :-
9100505850

EXP. FEMALE Tele Caller, Salary: 10K - 15K + Bonus Q: Above Inter, Follow-up calls only. Leelamahal, TPT ✆ 98486 25575.

WANTED MARKETING Managers and PRO's. Samsidh Camford School, Attractive Salary+ Incentives, CTR. ✆ 90715 55186/ 99023 65703.

Wanted Female Telecallers Q: Degree/ B.Tech/ Any PG. Location Tirupati Salary 15000 to 20000. Exp/ Fresher. ✆: 99940 91579, 99409 19959

Wanted Female Hostel Incharges Qualification any Degree. Age limit: 25 to 45 years. Salary upto: 15000/- Working Location: Master Minds College, Tirupati. Contact: 73822 59722.

We are Hiring 1.Charted Accountant (Male/Female) 2.Office Asst. Executive (Female). Experience: Preferred, Salary: Depend on Experience, Location: TPT, Email: gurappaparameswara@gmail.com ✆ 81234 59658.

Wanted Operators. Qul: Diploma Civil/ Inter/ Degree. Pass/Fail for DGPS Survey works at Tirupathi Dist 73965 74652, 70322 81628.

Experienced Ansthesia Doctor 2 Nos, Duty Doctors Full Time 2 Nos, Exp. ICCU Staff Nurse 4 Nos, OT Nurse Required for Vishnu Sree Hospital, Karakambadi Road, Sriram Nagar, TPT. ✆ 95028 55357.

కపిల్ చిట్స్ (కోస్తా) ప్రై లిమిటెడ్ తిరుపతి లీగల్‌సెల్ సులూరుపేటలో పనిచేయుటకు కలెక్షన్ మేనేజర్స్, అసిస్టెంట్స్ కావలెను. ✆ 98854 75473/ 97059 09497.

గాయత్రి హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలు చేయుటకు Exp. స్త్రీ/ నర్సులు/ పురుషులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- వరకు ఇవ్వబడును ✆ 75691 03916.

తిరుపతిలో సొసైటీ నందు పనిచేయుటకు రికవరీ ఆఫీసర్స్ (M) కావలెను. జీతం 20K అయోధ్య సొసైటీ. Con: 78427 30185.

TEAM LEADERSగా చిత్తూరు, తిరుపతి ఏరియాలలో On Role/ Off Roleలో M/F కావలెను. PF+జీతం. Q: డిగ్రీ/ MBA, MCA ✆ 94403 51657.

బిఫార్మసీ సర్టిఫికేట్ ఉండి మెడికల్ షాపు నందు ఇవ్వడానికి & పనిచేయడానికి ఇంట్రస్టు ఉన్నవారు వెంటనే సంప్రదించండి. ✆ 91004 16121, 76708 86602.

తిరుపతిలో ప్రముఖ హోటల్‌లో పనిచేయుటకు మేనేజర్ కావలెను. మంచి జీతం + అలవెన్సు Q: ఇంటర్. Contact: 95025 61265.

నిత్యావసర వస్తువులు షాపింగ్‌తో Work From Home ద్వారా ఆదాయం సంపాదించే అవకాశం (M/F) పెట్టుబడి లేదు. ✆ 91105 73365, 94946 04315

తిరుపతిలోని పెట్రోల్ బంక్ నందు పనిచేయుటకు పంప్ బాయ్స్ కావలెను. జీతం: 13 వేలు + ఇన్‌సెంటివ్ ఆన్‌సేల్స్ & హెవీ వెహికల్ ఇన్‌ఛార్జ్ కావలెను ✆ 74166 93333.

అంజన్న హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలు చేయుటకు Exp స్త్రీ/ పు/ నర్సులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- Hydలో 99665 68882/ 99634 89661.

ఫీల్డ్ మేనేజర్స్, Gold వాల్యూయర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీస్టార్ గోల్డ్ కంపెనీకి కావలెను. ఏజ్: 22 to 35, ఫ్రెషర్స్ కూడా ✆ 62810 37879/ 90353 37879

Elica గ్యాస్ స్టవ్ చిమ్నీస్ షోరూం నందు పనిచేయుటకు షోరూం సేల్స్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కావలెను. అనుభవమున్న వారికి ప్రాధాన్యత, తిరుపతి. Cont: 72888 88188

తిరుపతి పరిసర ప్రాంతాలలో పనిచేయుటకు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. జీతం: 25000+ (పెట్రోలు అలవెన్స్+ ఇన్సెంటివ్స్) కలదు. ✆ 99662 71155, 92467 88755.

ఏపీలో ప్రముఖ మద్యం పంపిణీ సంస్థకు జిల్లా వారీగా అనుభవజ్ఞులైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అవసరం. జీతం: 30 వేలు, TA/DAతో సహా ✆ 92463 63624, jobsimfl@gmail.com

ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థకు 10th/ ఇంటర్/ డిగ్రీ చదివిన (M/F) టార్గెట్ తో పనిచేయగల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. కష్టపడే అభ్యర్థులు తమ బయోడేటాను వాట్సాప్ చేయండి. ✆ 9391296125.

వీలేరు లాస్యచిట్స్ నందు వర్కు చేయుటకు మార్కెటింగ్ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ (మగ) అర్హత ఇంటర్ పాస్/ ఫెయిల్ & ఆఫీస్ అసిస్టెంట్ (ఆడ) అర్హత 7వ క్లాసు కావలెను. Cont: 9704520027

DRIVERS

శ్రీసిటీ-తడలో పనిచేయుటకు అనుభవం గల అంబులెన్స్ డ్రైవర్ కావలెను. సంప్రదించండి ఫోన్: 8608373583.

HEALTH & CARE ఆరోగ్యమే మహాభాగ్యం

మనోహరి సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్
యూరాలజీ & ఐవిఎఫ్ సెంటర్
548, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి.
0877-2220244, 7659077770
కిడ్నీలో రాళ్ళు?
ఇప్పుడు ప్రపంచంలోనే అత్యాధునిక థూలియం లేజర్ ద్వారా కుట్లు, కోత లేకుండా చికిత్స
కిడ్నీ, మూత్ర, లైంగిక, సంతాన లేమి & క్యాన్సర్ సమస్యలు
యూరాలజి, గైనకాలజి, గ్యాస్ట్రో, ల్యాపరోస్కోపి, టెస్ట్‌ట్యూబ్ బేబి సెంటర్
Dr. K.HARSHA
MBBS, MS, MCH(Urology), FEU, FMAS, DMAS
CONSULTANT UROLOGIST & ANDROLOGIST

సూర్య మల్టీ స్పెషాలిటీ & ఎమర్జెన్సీ హాస్పిటల్
చెస్ట్, అలెర్జీ & గైనకాలజీ
★ఊపిరితిత్తులు, ★ఆస్తమా ★నెమ్ము ★ఇ.ఎన్.టి.,
24 గంటల అత్యవసర కేసులు చూడబడును
డా|| ఎస్.సూర్యప్రకాష్ MBBS, DNB(Pulmonology), DTCD, FCCP
డా|| బి. మాధవి MBBS, DGO, DNB (OBG & GYN.)
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కలదు. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు క్యాష్‌లెస్ సౌకర్యం కలదు.
10-13-516, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి
0877-2280567, 2229444, 9247779341

GYNAECOLOGY

ఇందిర హాస్పిటల్
స్త్రీ సంబంధిత వ్యాధులు, ప్రసూతి వైద్యశాల
శివశక్తి కళ్యాణ మండపం దగ్గర, ప్రశాంతి నగర్, తిరుపతి.
గత 20 సం||లుగా రెడ్డి & రెడ్డి కాలనీ ఇందిర క్లినిక్‌లో సేవలందించిన డా|| యం.మమత గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించబడుతున్న హాస్పిటల్
డా|| యం.మమత MBBS, MD(OBG) స్త్రీల వైద్యనిపుణులు
0877-2222606
7337556382

Dr. T.M.NAGESH, M.D., D.M. (Neuro), 24 Hrs. స్ట్రోక్ కేర్ సెంటర్, న్యూరో ఎమర్జెన్సీ, ఐ.సి.యూ, పక్షవాతం, మూర్ఛ, తలనొప్పి, వెన్నునొప్పి, వంటి సమస్యలకై APSPDCL, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రీఎంబర్స్‌మెంట్ సౌకర్యం కలదు. సంప్ర|| పద్మావతి మల్టీ స్పెషాలిటీ, 1-6-12E, ఆర్.ఎస్. గార్డెన్, పాత మెటర్నిటీ హాస్పిటల్ రోడ్ ప్రక్కన, రాఘవేంద్ర స్వామి మఠం దగ్గర, తిరుపతి. ✆ 0877-2231599, 2230331, 85005 15515.

డా|| నిరంజన్‌బాబు, MD (MED), DM, Neuro, పక్షవాతం Stokes, I.C.U (24 hrs), ఫిట్స్ (మూర్ఛ), తలనొప్పి, మైగ్రేన్, తల తిరుగుట, తిమ్మిర్లు, మెడ, నడుము, కండరాల నొప్పులు. సంప్ర|| సాయినారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, DBR హాస్పిటల్ వెనుక, మారుతీ నగర్, తిరుపతి. ✆ 94944 03825.

CARDIOLOGY

వెంకటరమణ హార్ట్ & మెటర్నిటీ హాస్పిటల్
డి.నెం. 10-3-206/ఎ3/ఎ, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి.
0877-2258183, 9490109100
ప్రముఖ గుండె వైద్య నిపుణులు
డా|| సి.వెంకటరమణ ఎం.డి.,డి.ఎం.,(కార్డియాలజీ)
✿ సంపూర్ణ గుండె చికిత్స
✿ ఇసిజి, 2డి ఇకో & కలర్ డాప్లర్
✿ పిడియాట్రిక్ (చిన్నపిల్లలు) గుండె స్కానింగు ✿ టియం.టి, హోల్టర్
✿ ఏంజియోగ్రామ్, ఏంజియోప్లాస్టి
✿ పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్
✿ వెంటిలేటర్ సదుపాయం
✿ 24 గం|| ఐసియు
ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు
డా|| ఆర్.నిరుపమ ఎం.బి.బి.ఎస్., డిజిఓ
✿ స్త్రీలకు & ఆడోలసెంట్ కేర్ క్లినిక్
✿ పిల్లలు లేనివారికి చికిత్స
✿ నార్మల్ డెలివరీ & సిజేరియన్ ఆపరేషన్లు ✿ అల్ట్రాసౌండ్ స్కానింగ్
✿ ల్యాపరోస్కోపి & క్రయోథెరపి
EHS, WJHS, ALL TYPES OF INSURANCES AVAILABLE APSPDCL
ప్రభుత్వ ఉద్యోగస్తులకు రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కలదు
24 గంటలు ఎమర్జెన్సీ, ICU
Cathlab, CTOT, Advanced Surgical OT, Labour Room సౌకర్యం కలదు

డా|| గండికోట గురుప్రసాద్, M.D., (చెస్ట్), ఊపిరితిత్తుల వ్యాధుల ప్రత్యేక నిపుణులు. శ్రీ సన్‌సైన్ హాస్పిటల్, # 18-1-50, (రిలయన్స్ ఫుట్‌ప్రింట్ ప్రక్కన), కె.టి.రోడ్డు, తిరుపతి. ✆ 80999 37392, 80999 37393.

డా|| సి.తిరుమల, MD (చెస్ట్), శ్రీ జగన్నాథ్ అలర్జీ & చెస్ట్ హాస్పిటల్ శ్వాసకోశ వ్యాధుల నిపుణులు. ఆస్మా అలర్జీ T.B., కోవిడ్ సమస్యలకు సంప్ర: 18-3-53, శాంతినగర్, ఖాదీకాలనీ, అన్నారావు సర్కిల్ దగ్గర, తిరుపతి. ✆ 94411 74811.

NEURO

సుధాకర్ న్యూరో క్యూర్
★ పక్షవాతం, మూర్ఛ వ్యాధి
★ తలనొప్పి, మెడ నొప్పి నడుమునొప్పి
★ నరములు, కండరముల జబ్బులు
★ మెదడు & వెన్నెముక ఇన్‌ఫెక్షన్
★ తల, కాళ్లు చేతులు వణుకుట
★ మతిమరుపు, నిద్ర & మానసిక సమస్యలు
డా|| యమ్. సుధాకర్ రావు
MD(GOLD MEDALIST), DM (NEURO), EX-ASSISTANT PROFESSOR (SVIMS) CONSULTANT NEUROLOGIST
మెదడు, వెన్నెముక, నరముల వైద్య నిపుణులు
10-3-206/ఎ2, వెంకటరమణ హార్ట్ మెటర్నిటీ హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి
0877-2250600
9246770603

రవి న్యూరో & ఎమర్జెన్సీ హాస్పిటల్
24 గం|| స్ట్రోక్ కేర్ సెంటర్
పక్షవాతం, మూర్ఛ, తలనొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలకై సంప్రదించండి.
డా|| రవిశేఖర్‌రెడ్డి, MD, DM (న్యూరో)
576, రెడ్డి & రెడ్డి కాలని, తిరుపతి.
✆ 0877-2226668, 9394831151

DENTAL

మేఘన దంత వైద్యశాల
18-2-91/B, అశోక్‌నగర్, తిరుపతి.
క్లిప్స్ లేకుండా INVISIBLE BRACES (INVISALIGN)
TTD, POSTAL, APSPDCL ఉద్యోగులకు రీయంబర్స్‌మెంట్ మరియు రాష్ట్ర ప్రభుత్వ, APSRTC, యూనివర్శిటీ ఉద్యోగులకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్
డా|| ఎం.హేమాద్రి, MDS
0877-2248330
7893327036

THE EENADU WAY CLASSIFIEDS
B/W 5 లైన్ల ప్రకటన రూ. 500/-
Colour 5 లైన్ల ప్రకటన రూ. 600/- మాత్రమే
తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు
వివరాలకు...
80085 13290
మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి
B/W: రూ. 600
Colour: రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

PAEDIATRIC

శ్రీ విష్ణు చిల్డ్రన్స్ హాస్పిటల్
మనోహరి హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి
డా|| కె.కీర్తన
MD Pediatrics, SVMC, Ex-Senior Resident RUIA - Fellowship in Neonatology
పురిటి బిడ్డల & చిన్న పిల్లల స్పెషలిస్ట్
+ 24 గం||ల అత్యవసర చికిత్స
+ NICU + PICU + నెల తక్కువ, బరువు తక్కువ పిల్లలకు చికిత్స
+ వెంటిలేటర్
+ CPAP, SURFACTANT వేయుట
+ అన్ని రకాల టీకాలు వేయబడును
6303553359

CHEST PHYSICIAN

S.V. అలర్జీ & చెస్ట్ హాస్పిటల్, డా|| ఎన్. సుబ్బారావు, M.D. (చెస్ట్) శ్వాసకోశ వ్యాధుల నిపుణులు New Address. 1st రైట్‌క్రాస్, D.B.R. రోడ్, తిరుపతి. ✆ 74161 10259.

HAIR CARE

సూర్య స్కిన్ & హేర్ హాస్పిటల్, 208, కోటకొమ్మల వీధి, Opp: వినాయక స్వామి గుడి, తిరుపతి. ✆ 96666 30626, లేజర్ ట్రీట్‌మెంట్స్, Hair Loss, PRP, Skin Whitening, Pimple, Scar, Nail & Allergy Treatments.

SKIN

ప్రొ|| డా|| V.సుధాకర్‌బాబు MD, DDVL చర్మ,సుఖ, HIV/AIDS/ కాస్మటాలజి సమస్యలకు ఉ||10 - 12 గం||, సా||6-8గం|| చిన్నబజారు వీధి, తిరుపతి. 9618976619.

(c) eenadu

చిత్తూరు

• చిత్తూరు • పూతలపట్టు • గంగాధరనెల్లూరు • నగరి

ఆర్డీవో అనుపమకు వినతిపత్రం అందిస్తున్న కాపు సంఘం నాయకులు

అధికారికంగా నిర్వహించాలి

నగరి, న్యూస్‌టుడే: శ్రీకృష్ణదేవరాయుల జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని జాతీయ కాపు సంఘం ప్రచార కార్యదర్శి గోపి రాయల్ డిమాండ్ చేశారు. నగరి ఆర్డీవో అనుపమకు ఆ మేరకు శనివారం వినతిపత్రం అందించారు. నగరి నియోజకవర్గ కాపు సంఘం అధ్యక్షుడు ఎం.వి.బాబు, నాయకులు కోదండయ్య, ఎన్.సి.శేఖర్, అయ్యప్పన్ తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM) చిత్తూరు నగరం: 80085 74598 నగరి: 9866112017 గంగాధరనెల్లూరు: 80085 74605 పూతలపట్టు: 9505557466

చిత్తూరు నగరం, న్యూస్‌టుడే: సమస్య: స్థానిక మిట్టూరు ఏఎస్ఎమ్ వీధిలోని డ్రైనేజీ కాలువల్లో చెత్త, వ్యర్థాలు పేరుకుపోయాయి. **- స్థానికులు**

సమాధానం: డ్రైనేజీ కాలువల్లో పూడికతీత పనులు చేపడతాం. **- లోకేశ్, నగరపాలక ఆరోగ్యాధికారి**

పుత్తూరు ఘనంగా ప్రపంచ టైలర్స్ డే : పుత్తూరు, న్యూస్‌టుడే: పుత్తూరు పట్టణంలో శ్రీలక్ష్మి వినాయక టైలర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో దర్జీల దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేడ్కర్ భవనం నుంచి పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు భాస్కర్, షేక్ మహమ్మద్ రఫీ, రాజేంద్రన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

వందశాతం పన్నులు వసూలు చేయండి

కార్వేటినగరం, న్యూస్‌టుడే: పంచాయతీల్లో వందశాతం పన్నులు వసూలు చేయాలని జడ్పీ సీఈవో రవికుమార్‌నాయుడు అన్నారు. శనివారం ఆయన కార్వేటినగరం ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రికార్డులు పరిశీలించి పలు సూచనలు చేశారు. డిప్యూటీ ఎంపీడీవో మధుసూదనం, సచివాలయం ఎంపీడీవో సౌజన్య, సిబ్బంది పాల్గొన్నారు.

ఎంపీడీవో కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో రవికుమార్‌నాయుడు

ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి

గంగాధరనెల్లూరు, న్యూస్‌టుడే: ఒత్తిడి లేకుండా పదో తరగతి పరీక్షలు రాస్తే.. వందశాతం ఉత్తీర్ణత సాధించవచ్చని ఎంఈవోలు ఆంజనేయులశెట్టి, గుణశేఖర్‌రెడ్డి అన్నారు. శనివారం అక్కదేవతలకండ్రిగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం రాజేంద్ర ఆధ్వర్యంలో జరిగిన వార్షికోత్సవం, సరస్వతి పూజలో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో గెలుపొందిన విద్యార్థులకు మాజీ సర్పంచి సోమశేఖర్‌రెడ్డి, పేటనత్తం పాఠశాల హెచ్ఎం బాబునాయుడు, సమన్వయకర్తలు కిరణ్, మాధవమండడి, తులసి బహుమతులు, విద్యాసామగ్రి అందజేశారు.

ఉపాధ్యాయులతో విద్యార్థులు

శివారు కాలనీలు.. సమస్యలకు నిలయాలు

★ అభివృద్ధికి నోచుకోని వీధులు

★ వెంటాడుతున్న మౌలికవసతుల కొరత

చిత్తూరు నగరం, న్యూస్‌టుడే: పేరుకేమో జిల్లా కేంద్రం.. నగరపాలక సంస్థ హోదా.. అయితే ఇప్పటికీ పలు కాలనీల్లో మౌలిక సదుపాయాల కొరత కారణంగా స్థానికులకు అవస్థలు తప్పడం లేదు. పురపాలక సంఘం నుంచి నగరపాలక సంస్థగా అప్‌గ్రేడ్ పొంది.. పదమూడేళ్లవుతున్నా.. విలీన గ్రామాల్లో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది.

డివిజన్: 14, జనాభా: 4వేలు

కాలనీలు: ప్రశాంత్‌నగర్, గాజులపల్లె, అనుపల్లె, ఎన్‌సీబీ కాలనీ, వైఎస్ఆర్ నగర్, ఇందిరమ్మ కాలనీ,

స్థానిక ప్రశాంత్‌నగర్ సమీపంలోని వై.ఎస్.కాలనీ, ఇందిరమ్మ కాలనీలో మౌలిక సదుపాయాల కొరతతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఇక్కడ కాలనీ ప్రారంభమే సమస్యలతో స్వాగతం పలుకుతోంది. నగర శివారు ప్రాంతమైన ఈ కాలనీని నగరపాలక సంస్థ పట్టించుకోకపోవడంతో కాలనీలో రహదారి దుస్థితికి చేరింది. మట్టి రోడ్లు ఉండటంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్ల చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోవడంతో రాత్రివేళల్లో విషపురుగుల బెడద ఎక్కువగా ఉంటోందని స్థానికులు వాపోతున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది సైతం సక్రమంగా విధులకు రావడంలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నగరపాలక అధికారులు స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

డివిజన్: 47, జనాభా: 3,500

కాలనీలు: మొరార్జీనగర్, లెనిన్‌నగర్, బీడీ కాలనీ, మంగసముద్రం హౌసింగ్ కాలనీ, బండ్ల వీధి, సాయినగర్, ఆశ్రమం వీధి

నగర శివారు ప్రాంతంలోని 47వ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో మౌలిక సదుపాయాల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఈ కాలనీల్లో డ్రైనేజీ కాలువలు, రహదారులు, పారిశుద్ధ్యం లోపం కారణంగా స్థానికులు సమస్యల నడుమ జీవనాన్ని సాగిస్తున్నారు. మంగసముద్రం హౌసింగ్‌కాలనీ గ్రామ పంచాయతీలో ఉన్న లెనిన్‌నగర్ కాలనీ, పంట్రాంపల్లెను 2012లో నగరపాలక సంస్థలో విలీనం చేస్తూ...వీటిని 47వ డివిజన్ పరిధిలో చేర్చారు. అయితే వీలీనం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ కాలనీల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. నగరంలోని పేదలకు ఈ కాలనీల్లో ఇందిరమ్మ గృహాలను మంజూరు చేయగా... సౌకర్యాలు మాత్రం కల్పించలేదు. ఫలితంగా డివిజన్ పరిధిలో దాదాపు వెయ్యిమందికి పైగా ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు.

ఇందిరమ్మకాలనీలో రహదారి దుస్థితి

శ్మశానవాటికలో ఇసుక తవ్వకాలపై నిఘా

గంగాధరనెల్లూరు, న్యూస్‌టుడే: స్థానిక నీవానదిలో వేల్కూరు శ్మశానవాటికలో రాత్రివేళల్లో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై 'ఈనాడు' వార్త రావడంతో తహసీల్దారు శ్రీనివాసులు స్పందించారు. ప్రత్యేక నిఘా ఉంచి.. శ్మశానవాటికలో ఇసుక తవ్వకాలు చేపడితే కేసులు నమోదు చేస్తామన్నారు.

రైతులకు అవగాహన కల్పించాలి

మాట్లాడుతున్న ఏఎంసీ ఛైర్మన్ కృష్ణమనాయుడు

గంగాధరనెల్లూరు, న్యూస్‌టుడే: మామిడిలో దిగుబడి పెరగడానికి రైతులకు అవగాహన కల్పించాలని పెనుమూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ కృష్ణమనాయుడు ఉద్యాన, వ్యవసాయశాఖాధికారులను కోరారు. శనివారం జీడీనెల్లూరులో ఎంపీపీ అనిత అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. నాణ్యమైన కాయలు రావడానికి పిందె దశ నుంచే కాయలకు కవర్లు కట్టే విధానం, తగిన మోతాదులో క్రిమిసంహారక మందుల పిచికారీ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలన్నారు. దోమలు, కుక్కల బెడదను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని సర్పంచులు ఏకాంబరం, హరిప్రసాద్‌రెడ్డి కోరారు. ఎట్టేరి పశువైద్య కేంద్రంలో రెగులర్ పశు వైద్యాధికారి లేకపోవడంతో పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమావేశంలో ఎంపీడీవో మనోహర్‌గౌడ్, తహసీల్దారు శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీవోలు మురగేశన్, శివయ్య పాల్గొన్నారు.

లింగాకర్షణ బుట్టలతో పురుగుల నివారణ

గుడిపాల, న్యూస్‌టుడే: రైతులు సాగు చేసిన వరి పంటల్లో లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేస్తే కాండం తొలచు, ఆకుచుట్టు పురుగులను నియంత్రించవచ్చని మండల వ్యవసాయాధికారి సంగీత అన్నారు. పొలంబడి కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని కుప్పిగానిపల్లెలో వరి పంటను సాగు చేసిన రైతులకు అవగాహన కల్పించారు.

వెంగంపల్లె పాఠశాల తనిఖీ

తవణంపల్లె, న్యూస్‌టుడే: వెంగంపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను డీఈవో రాజేంద్రప్రసాద్ శనివారం సందర్శించారు. పాఠశాలలో రికార్డులను, పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించి సలహాలు, సూచనలిచ్చారు. కార్యక్రమంలో ఎంఈవో-1, 2లు హేమలత, మోహన్‌రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

డైయింగ్ యూనిట్లపై నియంత్రణ అవసరం

నగరి, న్యూస్‌టుడే: కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు పాటించి డైయింగ్ యూనిట్లు నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ బాలాజీ నాయక్ పేర్కొన్నారు. నగరి మున్సిపల్ కార్యాలయంలో శనివారం డైయింగ్ యూనిట్ల నిర్వాహకులు, పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నిబంధనలు అతిక్రమించిన వారికి రూ.లక్షల్లో అపరాధం విధిస్తామని హెచ్చరించారు. పరిశీలన కమిటీ ద్వారా డైయింగ్ యూనిట్ల పరిశీలన, తనిఖీలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

పిల్లర్లు వేశారు.. ప్రహరీ మరిచారు

చిత్తూరు నగర శివారులోని గంగాకాలనీలో ఉన్న మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. రెండింటిలోనూ కలిపి ఇక్కడ సుమారు 40 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రాంగణం చుట్టూ ప్రహరీ నిర్మించేందుకు గతంలో పిల్లర్లు వేశారు. ఇవి వేసి ఏళ్లు గడుస్తున్నా ప్రహరీ నిర్మాణం మాత్రం సాగలేదు. ప్రధాన రోడ్డు పక్కనే ఉండటంతో విద్యార్థులు, అంగన్‌వాడీ చిన్నారులు ఆడుకుంటూ రోడ్డుపైకి వస్తే ప్రమాదాల బారిన పడే అవకాశముంది. అధికారులు, నాయకులు స్పందించి ప్రహరీ నిర్మించాల్సిన అవసరం ఉంది. **- ఈనాడు, చిత్తూరు**

పార్కింగ్ స్థలం కాదు.. తహసీల్దార్ కార్యాలయం

పుత్తూరు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ద్విచక్ర వాహనాలు నిలపడంతో పార్కింగ్ ఏరియాగా మారింది. కార్యాలయానికి వచ్చిన ప్రజలు చెట్ల కింద సేద తీరాలన్నా స్థలం కరవే. పుత్తూరు నుంచి వివిధ పరిశ్రమలు, వివిధ ప్రాంతాలకు వెళ్లే వారంతా అక్కడే ద్విచక్ర వాహనాలు నిలువుతున్నారు. దీంతో తహసీల్దార్ కార్యాలయం పార్కింగ్ ఏరియాగా తలపిస్తోంది. కార్యాలయ సిబ్బంది ఏం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. **- పుత్తూరు, న్యూస్‌టుడే**

ఆదమరిస్తే.. ఆపదే

చిత్తూరు-పలమనేరు జాతీయ రహదారిలోని నల్లగాంపల్లె ఫ్లైఓవర్ సమీపంలో రహదారి పక్కనున్న రాళ్ల కుప్పలు ప్రమాదకరంగా మారాయి. గుర్తుతెలియని వ్యక్తులు వాహనాల్లో తీసుకొచ్చి రహదారి అంచున డంప్ చేస్తున్నారు. వాహనదారులు ఆదమరిచి పక్కకు వెళ్తే రాళ్ల కుప్పలను ఢీకొనాల్సిన పరిస్థితి ఉంది. సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని రాళ్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, బంగారుపాళ్యం**

క్రీడలతో మానసికోల్లాసం

విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి భారతి, శిక్షణ ఏఎస్పీ తరుణ్‌పహ్వా, చుడా ఛైర్‌పర్సన్ హేమలత

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించడం ద్వారా మానసికోల్లాసం పెంపొందించుకోవచ్చని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి భారతి తెలిపారు. నగరంలోని సంసిద్ధ క్యాంఫర్డ్ పాఠశాల విద్యార్థులకు స్థానిక మెసానికల్ మైదానంలో క్రీడా దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శిక్షణ ఏఎస్పీ తరుణ్‌పహ్వా, చుడా ఛైర్‌పర్సన్ కఠారి హేమలత విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో నగర ట్రాఫిక్ సీఐ నిత్యబాబు, డీఎస్‌డీవో ఉదయ్‌భాస్కర్, జిల్లా సైన్స్ అధికారి మోహన్‌సింగ్, సంసిద్ధ విద్యాసంస్థల సీఈవో ఇందుసనో తదితరులు పాల్గొన్నారు.

వేసవిలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి

పుత్తూరు, న్యూస్‌టుడే: వేసవిలో ప్రజలు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గంజి మాధవయ్య పేర్కొన్నారు. పుత్తూరు మండలం తొరూరులో శనివారం అన్నగౌరీ వైద్య కళాశాల, ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మారిన ఆహారపు అలవాట్ల కారణంగా మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులు అధికంగా ఉన్నాయన్నారు. వీటితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు రూపేష్, చంద్రకాంత్, దిలీపస్, రూప, పీఆర్వో చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

వైద్య పరీక్షలు చేయించుకుంటున్న పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గంజి మాధవయ్య

కూటమి ప్రభుత్వంతోనే పేదలకు భరోసా

చిత్తూరు (జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: పింఛనుతో పేదలు సంతోషంగా ఉన్నారని జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తండ్రి చెన్నకేశవులునాయుడు, మేయర్ అముద, చుడా ఛైర్ పర్సన్ కఠారి హేమలత అన్నారు. శనివారం స్థానిక 17వ డివిజన్ మసీదు మిట్టలో పింఛన్లు పంపిణీ చేశారు.

చిత్తూరు(సంతపేట), న్యూస్‌టుడే: వృద్ధులు, దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందిస్తూ భరోసానిస్తోందని భాజపా చిత్తూరు సెంట్రల్ అధ్యక్షుడు షణ్ముగం అన్నారు. స్థానిక 37వ డివిజన్ పరిధిలో శనివారం స్వర్ణవార్డు కార్యాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు.

పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

పుత్తూరు, న్యూస్‌టుడే: పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గంజి మాధవయ్య పేర్కొన్నారు. పుత్తూరు మండలం గోపాలకృష్ణాపురంలో శనివారం పింఛన్ల పంపిణీ చేపట్టారు.

ఐరాల, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఉన్న పేదల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ తెలిపారు. మండలంలోని తిరుమలయ్యగారిపల్లెలో శనివారం అర్హులకు పింఛను అందించి మాట్లాడారు.

తవణంపల్లె: కె.పట్నంలో పింఛను పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీమోహన్ పాల్గొన్నారు. గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.

వెదురుకుప్పం: టీకేఎంపురంలో మహిళకు పింఛను అందజేస్తున్న ఎమ్మెల్యే థామస్

చిత్తూరు(సంతపేట): పింఛన్ అందిస్తున్న భాజపా చిత్తూరు సెంట్రల్ అధ్యక్షుడు షణ్ముగం

నింద్ర: కైపాకంలో పింఛను నగదు అందిస్తున్న ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్

తవణంపల్లె: కె.పట్నంలో దివ్యాంగుడి నుంచి వినతిపత్రం స్వీకరిస్తున్న ఎమ్మెల్యే మురళీమోహన్

నిబంధనలు పాటించాల్సిందే

చిత్తూరు గ్రామీణ, న్యూస్‌టుడే: మురకంబట్టు, దొడ్డిపల్లె, పెనుమూర్ క్రాస్‌లలోని వసతి గృహ నిర్వాహకులు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందేనని తాలూకా పోలీసుస్టేషన్ ఎస్సై అశోక్‌కుమార్ తెలిపారు. తాలూకా పోలీసుస్టేషన్‌లో శనివారం పీజీ వసతి గృహ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.

ప్రభుత్వ భూమి పేదలకు పంచండి

విజయపురం: పాతార్కాడు పంచాయతీలో 50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని ఆ భూమిని నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పంచాలని సీపీఐ నియోజవర్గ కార్యదర్శి కోదండయ్య, పాతార్కాడు వాసులు ఎమ్మార్వో కిరణ్‌ను కోరారు. ఈ విషయమై ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.

అనుమతిలేని క్లినిక్‌లపై చర్యలు తీసుకోవాలి

చిత్తూరు గ్రామీణ: మెడికల్ మాఫియాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర సమితి పిలుపు మేరకు డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట శనివారం నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో దాదాపు వెయ్యికి పైగా మెడికల్ దుకాణాలు ఉంటే.. వాటిల్లో అనుమతి లేని క్లినిక్‌లు అధికంగా ఉన్నాయన్నారు. ప్రైవేటు క్లినిక్‌లు, మందుల దుకాణాలపై నిఘా పెట్టి, అనుమతి లేకుండా నిర్వహిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.

ప్రశాంతంగా ఇంటర్ పరీక్ష

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: ఇంటర్ పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా జరిగిందని డీఐఈవో రఘుపతి తెలిపారు. జనరల్ సబ్జెక్టుల్లో 2,473 మంది రాయాల్సి ఉండగా 2,383 మంది, వృత్తి విద్య కోర్సుల్లో 1,641 మందికి 1,579 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని చెప్పారు.

రవిచంద్రనాయుడి సేవలు అభినందనీయం

కార్వేటినగరం, న్యూస్‌టుడే: పదవీ విరమణ పొందిన రవిచంద్రనాయుడు సేవలు అభినందనీయమని ఏడీఈ చంద్రబాబు పేర్కొన్నారు. కార్వేటినగరంలో ఫోర్‌మెన్‌గా పనిచేస్తున్న రవిచంద్రనాయుడు శనివారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా అధికారులు ఆయనను ఘనంగా సత్కరించారు. విద్యుత్తు సంస్థలో హెల్పర్‌గా చేరి 35 సంవత్సరాల పాటు విశిష్ఠ సేవలు అందించారన్నారు. కార్యక్రమంలో సిబ్బంది గురుప్రసాద్, దామోదర్, లక్ష్మీపతిరాజు, బాబు, సుమంత్ పాల్గొన్నారు.

పదవీ విరమణ పొందిన రవిచంద్రనాయుడును సత్కరిస్తున్న సిబ్బంది

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలి

తవణంపల్లె, న్యూస్‌టుడే: విద్యార్థులు ఇప్పటి నుంచే శాస్త్రీయ దృక్పథంతో బాగా చదివి దేశ అభివృద్ధికి తమవంతు సహకారం అందించాలని ఎంఈవో హేమలత కోరారు. జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని సీఆర్‌సీ పాఠశాలల్లో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో శనివారం విద్యార్థులు అనేక ప్రదర్శనలు ఇచ్చారు. తొడతర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు నిర్వహించిన సైన్సు ప్రదర్శనను అధికారులు, ప్రజాప్రతినిధులు తిలకించారు. కార్యక్రమంలో ఎంఈవో1, 2 హేమలత, మోహన్‌రెడ్డి, తెదేపా మండలాధ్యక్షుడు వెంకటేశ్వరచౌదరి, ఏఎంసీ ఛైర్మన్ భాస్కర్‌నాయుడు, సింగిల్ విండో ఛైర్మన్ రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు.

విద్యార్థులు తయారు చేసిన బొమ్మలను తిలకిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

యువత దేశాభివృద్ధికి కృషి చేయాలి

చిత్తూరు(క్రీడలు), న్యూస్‌టుడే: నూతన ఆవిష్కరణలు చేపట్టి యువత దేశాభివృద్ధికి కృషి చేయాలని మై భారత్ రాష్ట్ర కార్యాలయ విశ్రాంత డీడీ విజయారావు అన్నారు. మై భారత్ ఆధ్వర్యంలో తమిళనాడులోని కడలూరు, తిరువళ్లూరు జిల్లాలకు చెందిన వాలంటీర్లకు నిర్వహించిన అంతర్రాష్ట్ర యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమం శనివారం ముగిసింది. కలెక్టరేట్ సమీపంలోని జిల్లా శిక్షణ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో యువతకు ధ్రువపత్రాలు అందజేశారు. కేంద్రం అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకుని పురోభివృద్ధి సాధించాలని యువతకు సూచించారు. జిల్లా యువజన అధికారి ప్రదీప్‌కుమార్, గణాంకాధికారి బాబురెడ్డి, అపోలో వర్సిటీ అధ్యాపకులు మహేంద్రనాథ్, గోపిభూషణ్, రాజకుమారి పాల్గొన్నారు.

మాట్లాడుతున్న విశ్రాంత డీడీ విజయారావు

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు: ఒకరి మృతి

కార్వేటినగరం, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు గాయపడిన ఘటన మండలంలోని అన్నూరు వద్ద శనివారం జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. పళ్లిపట్టుకు చెందిన వెంకటేశ్ కారులో కార్వేటినగరం నుంచి ఇంటికి వెళ్తుండగా.. అదే సమయంలో ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని కారుతో పుత్తూరు-చిత్తూరు జాతీయ రహదారిలో అన్నూరు వద్ద ఢీకొన్నారు. ప్రమాదంలో మండలంలోని కృష్ణసముద్రం గ్రామానికి చెందిన ఏలుమలై(50) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన గోపిశెట్టిపల్లెకు చెందిన ప్రేమకుమార్‌ను తిరుపతి ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ వెంకటేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తేజస్విని తెలిపారు.

నృత్య బాలికామణులు

ప్రతిభ చాటుతున్న విద్యార్థినులు

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: చదువుతో పాటు ఆట, పాటల్లో రాణిస్తూ అందరి చేత శెభాష్ అనిపించుకుంటున్నారు. పేద కుటుంబంలో పుట్టినా పిల్లల అభిరుచులు గుర్తించి అందులో రాణించే విధంగా శిక్షకులచే శిక్షణ ఇస్తున్నారు. అటు చదువులోనూ మంచి మార్కులు సాధిస్తూ లక్ష్యం వైపు పయనిస్తున్నారు. విద్యార్థుల్లో ఉన్న అభిరుచులకు అనుగుణంగా ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుల సహకారంతో చక్కగా పోటీల్లో సత్తా చాటుతున్నారు. నగరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినులు.

నృత్యంలో 'రవాణి'

నగరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రవాణి ఆరో తరగతి చదువుతోంది. తండ్రి హేమచంద్ర ప్లంబర్. తల్లి పూర్ణచంద్రిక గృహిణి. రవాణికి నృత్యం అంటే ఇష్టమని తెలుసుకున్న తల్లిదండ్రులు అందులో బాలికకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఇప్పటివరకు రవాణి నృత్య పోటీలో మండల, డివిజన్, జిల్లా, రాష్ట్రస్థాయిలో పాల్గొని బహుమతులు సాధించింది. గత జనవరిలో జరిగిన రాష్ట్ర స్థాయి రంగోత్సవం పోటీలో పాల్గొన్న బాలిక ప్రతిభకు జబర్దస్త్ నటుడి చేతులమీదుగా ప్రశంసాపత్రంతో పాటు బహుమతి అందుకుంది.

నటనంటే ప్రాణం

స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న తేజస్విని సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని బహుమతులు సాధిస్తోంది. తల్లి దీపిక గృహిణి, తండ్రి భాస్కర్ హోంగార్డుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఏ పాత్రనైనా అవలీలగా నటించి ఆహూతులను ఆకట్టుకుంటుంది. తేజస్విని స్త్రీ, పురుష పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటనతో అందరిని మెప్పించడంలో దిట్ట.

ఘనంగా సైన్స్ దినోత్సవం

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులు సైన్స్ నమూనాలను తయారు చేసి ప్రదర్శించారు. అనంతరం విద్యార్థులచే ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆలరించాయి. **కార్వేటినగరం:** మండలంలోని ఆర్కేఎస్ ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకుంది. **చిత్తూరు విద్య:** మానవ మనుగడకు సైన్స్ ప్రధానమని పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ జీవనజ్యోతి తెలిపారు. **చిత్తూరు గ్రామీణ:** జన విజ్ఞాన వేదిక ఆవిర్భావం, సైన్స్ డే సందర్భంగా తుమ్మింద ఉన్నత పాఠశాలలో మ్యాజిక్ షోను శనివారం నిర్వహించారు. జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి యుగంధర్‌బాబు పాల్గొన్నారు.

ర్యాంకర్స్ పాఠశాల విద్యార్థులతో ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణారెడ్డి

బృందావన పాఠశాల విద్యార్థులతో పాఠశాల డైరెక్టర్ ప్రియతేజ

కార్వేటినగరం: ప్రయోగాలను ప్రదర్శిస్తున్న విద్యార్థులు

విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించాలి

పుత్తూరు, న్యూస్‌టుడే: విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించాలని ప్రధానోపాధ్యాయురాలు భువనేశ్వరి పేర్కొన్నారు. పుత్తూరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు 24 మందితో కూడిన బృందం శనివారం జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐసర్‌ను సందర్శించారు. ఉపాధ్యాయులు శ్యామలత, రాజేశ్వరి, విద్యార్థినులు పాల్గొన్నారు.

పుత్తూరు: తిరుపతిలోని ఐసర్ కళాశాల సందర్శనకు వెళ్లిన పుత్తూరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు

అల్పాహార పార్శిల్‌పై వివాదం

చిత్తూరు గ్రామీణ, న్యూస్‌టుడే: మురకంబట్టులోని ఓ పీజీ వసతి గృహంలో ఉంటున్న యువతులకు అల్పాహార పార్శిల్ అందించే క్రమంలో వసతి గృహం యాజమాన్యానికి, పార్శిల్ అందించడానికి వచ్చిన యువకుడికి మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై తాలూకా పోలీసుస్టేషన్ ఎస్సై అశోక్‌కుమార్ శనివారం కేసు నమోదు చేశారు.

15 మందికి జరిమానా

చిత్తూరు గ్రామీణ, న్యూస్‌టుడే: జూదం, బహిరంగ మద్యం తాగిన 15 మందికి కోర్టు జరిమానా విధించినట్లు ఎస్సై మణికంఠేశ్వరరెడ్డి శనివారం తెలిపారు.

(c) eenadu

పలమనేరు

•పలమనేరు • కుప్పం

ఓబులేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: మండలంలోని మురారిపల్లెలో వెలసిన ఓబులేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. ఉదయం అర్చకులు స్వామివారికి పంచామృతాభిషేకం చేసి, సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించారు. నిర్వాహకులు భక్తులకు ప్రసాదాలు అందజేశారు.

మురారిపల్లెలో ప్రత్యేక అలంకరణలో శ్రీదేవి, భూదేవి సమేత ఓబులేశ్వరస్వామి

సీఎం సహాయనిధి పంపిణీ

రామకుప్పం, న్యూస్‌టుడే: సీఎం సహాయ నిధి పేదలకు వరమని తెదేపా మండల అధ్యక్షుడు వెంకటరమణ పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని 89 పెద్దూరుకు చెందిన మునిరత్నంకు రూ. 51,650 విలువ గల చెక్కును అందించారు. కార్యక్రమంలో నాయకులు కామరాజనాయక్, గజేంద్ర, మనోహర్, లోకేశ్, భాస్కర్, సాగర్‌రెడ్డి పాల్గొన్నారు

లబ్ధిదారుడికి చెక్కు అందిస్తున్న తెదేపా నేతలు

హోటల్ ప్రారంభిస్తున్న తెదేపా మండల అధ్యక్షుడు వెంకటరమణ తదితరులు

బంగారు కుటుంబాలకు ఆర్థిక సాయం

రామకుప్పం: పీ-4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలకు తెదేపా నేతలు శనివారం ఆర్థిక సాయం అందించారు. రామకుప్పానికి చెందిన కమలకు టైలరింగ్ దుకాణం, కృష్ణవేణికి హోటల్ నిర్వహణకు ఒక్కొక్కరికి రూ.30వేల ఆర్థిక సాయం తెదేపా మండల అధ్యక్షుడు వెంకటరమణ అందించారు. పేదలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన పీ-4 విధానాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మైనారిటీ సెల్ అధ్యక్షుడు అదిల్ బాషా, నేతలు మంజునాథ్, బాలు, మురళి, పద్మమ్మ పాల్గొన్నారు.

కొండ కరుగుతోంది.. కాలుష్యం పెరుగుతోంది

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత. భవిష్యత్తు తరాలకు సహజ వనరులను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే కుప్పంలో కొందరు దీనికి తూట్లు పొడుస్తున్నారు. సమీపంలో కొండను కరగగొడుతున్నారు.

తంబిగానిపల్లెలో గ్రానైట్ ఫ్యాక్టరీ వద్ద కరిగిపోతోన్న కొండ

దుమ్మూధూళితో అవస్థలు

కొండను తొలిచి బండరాళ్లను తరలించే క్రమంలో భారీగా వాయు కాలుష్యం జరుగుతోంది. భారీ వాహనాలు తిరగడం వల్ల పరిసర ప్రాంతాలు దుమ్మూధూళితో నిండిపోతున్నాయి. దీంతో ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడుతోంది. అయినా అధికారుల్లో ఎలాంటి చలనం లేదు.

అక్రమంగా..

కుప్పం పురపాలిక పరిధిలోని తంబిగానిపల్లె వద్ద కొండను అక్రమంగా కొల్లగొడుతున్నారు. గ్రానైట్ ఫ్యాక్టరీ కోసం గత వైకాపా ప్రభుత్వంలో ఇక్కడ సిమెంటు రోడ్డును సైతం ఏర్పాటు చేసుకున్నారు. దీంతో అక్రమం సక్రమంగా సాగుతోంది. ఏళ్లుగా ఈ సమస్యతో పడరాని పాట్లు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా..

గ్రానైట్ పరిశ్రమలో భారీ బండరాళ్లను కటింగ్ చేస్తూ ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ పరిశ్రమ చుట్టూ నివాసగృహాలు ఉన్నా, దుమ్మూధూళి బయటకు వెళ్లకుండా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో దారి మొత్తం గ్రానైట్ వ్యర్థాలు నిండుకొని అధ్వానంగా తయారైంది. కొండను సైతం ఎలాంటి అనుమతులు లేకపోయినా కరిగిస్తున్నారు. గత వైకాపా ప్రభుత్వంలో ఈ గ్రానైట్ పరిశ్రమకు సీసీ రోడ్డు సైతం నిర్మించడంతో అక్రమార్కుల ఆగడాలకు అంతు లేకుండా పోయింది.

రోడ్లన్నీ నాశనం

రైతులు పండించిన పంటలను విక్రయించుకునేందుకు ప్రభుత్వం ఎన్టీఆర్ వ్యవసాయ మార్కెట్‌ను నిర్మించింది. అయితే ఈ యార్డు మీదుగా భారీ వాహనాల ద్వారా గ్రానైట్ దిమ్మెలు తరలిస్తున్నారు. దీంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం విడ్డూరమేనని చెప్పాలి.

నీటి వృథాను అరికట్టి..

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని పాతపేట విజయలక్ష్మి రోడ్డులో తాగునీటి పైపు పగిలి నీరు వృథాగా పోయేది. 'ఈనాడు'లో 'మేమున్నాం మీకు తోడుగా' శీర్షికన వార్త ప్రచురితమైంది. స్పందించిన పురపాలిక అధికారులు తాగునీటి పైపునకు మరమ్మతులు చేయించారు. నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు.

విద్యుత్ స్టార్టర్‌కు మరమ్మతులు

కుప్పం పట్టణం: పట్టణంలోని ప్రధాన రహదారిలో వీధి దీపాల విద్యుత్ స్టార్టర్ చెడిపోవడంతో ఎత్తులో ఎలాంటి భద్రత లేకుండా ఉండేది. దీనిపై 'ఈనాడు'లో కథనం ప్రచురించడంతో అధికారులు స్టార్టర్‌కు డోర్ వేయించి, మరమ్మతులు చేయించారు.

పారిశుద్ధ్య పనులు పూర్తి

కుప్పం పట్టణం: స్థానిక టీబీ రోడ్డులో మురుగునీటి కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, రోడ్డుపై పారబోశారు. రోజులు గడుస్తున్నా తొలగించక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. విషయమై 'ఈనాడు'లో కథనం ప్రచురించడంతో పురపాలిక అధికారులు పారిశుద్ధ్య పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు.

సీఎస్‌ను కలిసిన ఎమ్మెల్సీ శ్రీకాంత్

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సాయి ప్రసాద్‌ను శనివారం అమరావతిలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర అభివృద్ధికి సమష్టిగా పని చేసేందుకు సహకారం అందిస్తామని తెలిపారు.

చదువుతోపాటు క్రమశిక్షణ ముఖ్యం

వేదికపై చిన్నారుల నృత్య ప్రదర్శన

శాంతిపురం: విద్యార్థులు చదువుతోపాటు క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని తెదేపా మండల అధ్యక్షుడు ఉదయ్‌కుమార్, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు డైరెక్టర్ విశ్వనాథనాయుడు, ఎస్సై నరేష్ పేర్కొన్నారు. శనివారం స్థానిక నోబుల్ పాఠశాల వార్షికోత్సవంలో వారు ప్రసంగించారు. చదువు, ఆటల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. సర్పంచి జనార్దన్‌రెడ్డి, మాజీ సర్పంచి నారాయణప్ప, కరస్పాండెంట్ సురేష్‌కుమార్ పాల్గొన్నారు.

కమనీయం.. కల్యాణం

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: కడపనత్తం నలగుండ్రాయస్వామి ఆలయంలో శనివారం రాత్రి స్వామివారి కల్యాణం.. కమనీయంగా జరిగింది. అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, కలశారాధనహోమం చేశారు. రాత్రి స్వామివారిని సుందరంగా అలంకరించి కాశీయాత్ర నిర్వహించారు. అలివేలుమంగమ్మ, పద్మావతి సమేత నలగుండ్రాయస్వామి ఉత్సవమూర్తులను సుగంధ పరిమళ పుష్పాలు, స్వర్ణాభరణాలతో అలంకరించి కల్యాణ మండపంలో కొలువుదీర్చారు. మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణతో స్వామివారి కల్యాణం వేడుకగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేపట్టారు.

కాశీయాత్రలో నలగుండ్రాయస్వామి

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: కుప్పంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా ఆదివారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని రెస్కో ఛైర్మన్ ప్రతాప్ కుమార్, ఎండీ సోమశేఖర్ తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

విద్యార్థులు సాంకేతిక రంగాల్లో రాణించాలి

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: విద్యార్థులు పాఠశాల దశలోనే శాస్త్రసాంకేతిక రంగాల్లో రాణించాలని నెల్లిపట్ల జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని శాంతిశ్రీ అన్నారు. జాతీయ సైన్సు దినోత్సవం సందర్భంగా పాఠశాలలో శనివారం విద్యార్థులు వివిధ ప్రయోగాలను ప్రదర్శించారు. ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేసి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. **పలమనేరు:** పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. శనివారం కళాశాల ఆవరణలో వైస్ ప్రిన్సిపల్ నందీశ్వరయ్య ఆధ్వర్యంలో అవగాహన సదస్సు చేపట్టారు. **శాంతిపురం:** స్థానిక పరమహంస యోగానంద విద్యాలయంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. సైన్స్ అవశ్యకతపై ప్రిన్సిపల్ ఆజాద్ హుస్సేన్ విద్యార్థులకు వివరించారు. వివిధ రకాల ప్రాజెక్టులను రూపొందించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. ఉపాధ్యాయులు నారాయణరెడ్డి, సంపత్, అక్షిత పాల్గొన్నారు. **గంగవరం:** మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం సర్ సీవీ రామన్ జయంతి సందర్భంగా సైన్స్‌డేను నిర్వహించారు. రామన్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. **కుప్పం పట్టణం:** స్థానిక వైసీ జేమ్స్ ఎన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రామకృష్ణారావు, వైద్యులు డా. అరుణ్, కళాశాల విభాగాధిపతులు మల్లప్ప రాజు, సయ్యద్ హుస్సేన్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

శాంతిపురంలో ప్రశంసాపత్రాలు అందుకున్న విద్యార్థులతో ప్రిన్సిపల్ ఆజాద్ హుస్సేన్, ఉపాధ్యాయులు

బైరెడ్డిపల్లెలో విద్యార్థులు ప్రదర్శించిన సైన్సు ప్రాజెక్టులను పరిశీలిస్తున్న ఉపాధ్యాయులు

సామాజిక తనిఖీలో రూ.46 వేల రికవరీ

రొంపిచెర్ల, న్యూస్‌టుడే: మండలంలో గత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో చేపట్టిన 2,101 పనులకు చెల్లించిన రూ. 17,40,73,850 విలువైన పనులపై గత పది రోజులుగా తనిఖీలు నిర్వహించారు. దీనిపై శనివారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో సమావేశం నిర్వహించి వివరాలు తెలియజేశారు. ఇందులో ఈజీఎస్‌లో 2040, పంచాయతీరాజ్‌41, ఇరిగేషన్ 18, సమగ్ర శిక్షా అభియాన్‌లో రెండు పనులు చేపట్టారన్నారు. పలు పనులపై సక్రమమైన వివరాలు అందించలేదని తనిఖీ సిబ్బంది వెల్లడించారు. పలుచోట్ల ఉద్యాన పంటల సాగులో మామిడి మొక్కల పెంపకం కోసం గుంతలు తవ్వి పూడ్చేసినట్లు చెప్పారు. పనుల్లో అక్రమాలు గుర్తించి రూ. 46 వేలు రికవరీ చేయించి తిరగి కట్టించారు. పలు పనుల్లో కొలతలు తప్పుగా నమోదు చేయడాన్ని గుర్తించి సరిదిద్దినట్లు తనిఖీ సిబ్బంది వివరించారు. ఏపీడీ రవింద్ర, ఎంపీడీవో మధుసుదన్ రెడ్డి, అంబుడ్స్‌మన్ వరదరాజులు, రాష్ట్ర కురబ సంఘం డైరెక్టర్ రమణ, ఎస్ఆర్‌పీ కన్నారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

మహిళలకు వరం.. సఖిస్టాప్ కేంద్రాలు

రొంపిచెర్ల: మహిళలకు వరం సఖిస్టాప్ కేంద్రాలు అని పులిచెర్ల ఐసీడీఎస్ అధికారిణి వాణిశ్రీ అన్నారు. శనివారం కుమ్మరపల్లె అంగన్‌వాడీ కేంద్రంలో సఖిస్టాప్ కేంద్రం కల్పించే సౌకర్యాలపై మహిళలకు అవగాహన కల్పించారు. సఖి వన్‌స్టాప్ అడ్మిన్ చందురాణి, అంగన్‌వాడీ పర్యవేక్షకురాలు శిరీష పాల్గొన్నారు.

విద్యుత్తు స్వయం సమృద్ధి దిశగా కుప్పం

తిరుపతి(మంగళం), న్యూస్‌టుడే: సీఎం చంద్రబాబు ఆశయానికి అనుగుణంగా కుప్పంను విద్యుత్తు స్వయం సమృద్ధి నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. తిరుపతిలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో శనివారం ఆయన సంబంధిత అభివృద్ధి పనులపై అధికారులు, గుత్తేదారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రస్తుతం 250 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉందని, అవసరమైన విద్యుత్తును కుప్పం పరిధిలోనే ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు.

యూటీఎఫ్ మండల కార్యవర్గం ఎంపిక

వి.కోట, న్యూస్‌టుడే: యూటీఎఫ్ మండల అధ్యక్షుడిగా పాముగానిపల్లె ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ ఎంపికయ్యారు. మండల కేంద్రంలో శనివారం ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి రమణ ఆయన్ను అభినందించారు. ఉపాధ్యక్షులుగా నాగరాజు, రోజా, ప్రధాన కార్యదర్శిగా కుమార్, కోశాధికారిగా శివశంకర్, మండల మహిళా కన్వీనర్‌గా కవితను ఎంపిక చేసినట్లు తెలిపారు.

సబ్ జైలు పెట్రోల్ బంకులో ట్రయల్ రన్

పలమనేరు, న్యూస్‌టుడే: పట్టణంలోని సబ్‌జైలు ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన పెట్రోలు బంకులో ట్రయల్ రన్ మొదలైంది. సబ్‌జైలు, ఇండియన్ ఆయిల్ కంపెనీ సంయుక్తంగా పెట్రోల్ బంకును నిర్మించారు. హోంశాఖ మంత్రి అనిత చేతుల మీదుగా దీనికి ప్రారంభోత్సవం చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ లోపు పెట్రోల్ పంపింగ్ కోసం ట్రయల్ రన్ చేస్తున్నారు. రోజూ గంట, రెండు గంటల పాటు అమ్మకాలు చేస్తున్నారు.

5 నుంచి మార్గసాహేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: నెల్లిపట్లలో వెలసిన మరగదాంబ సమేత మార్గసాహేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. 5న ఉత్సవాలకు అంకురార్పణం, కలశస్థాపన, ధ్వజారోహణం, 6న కల్యాణోత్సవం, నందివాహనం, 7న రథోత్సవం, 8న దోపోత్సవం, 9న వసంతోత్సవం, శయనోత్సవం, సాంస్కృతిక ప్రదర్శనలు, అన్నదాన కార్యక్రమాలు జరగనున్నాయి.

బహుమతులు తీసుకున్న విద్యార్థులతో ఉపాధ్యాయులు

విద్యార్థులకు బహుమతుల పంపిణీ

గంగవరం, న్యూస్‌టుడే: మండలంలోని జర్రావారిపల్లె ఉన్నత పాఠశాలలో శ్రీవిద్యార్థి ప్రగతి పథం, గురుశిష్య సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. సంస్థ ప్రతినిధులు సీతారామయ్య, వీరభద్రగౌడ్, చంద్రశేఖరయ్య, ప్రధానోపాధ్యాయుడు రంగనాథ్ పాల్గొన్నారు.

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

వి.కోట, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతిచెందిన ఘటన మండలంలో శనివారం చోటుచేసుకొంది. పోలీసుల కథనం మేరకు.. మండల పరిధిలోని జవ్వునిపల్లెకు చెందిన సుధాకర్, శైలజ(33)కు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. శనివారం శైలజ వారి కోళ్లఫారంలో ఉరివేసుకొన్న విషయాన్ని గుర్తించిన కూలీలు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె మృతిపట్ల అనుమానం ఉందని కుటుంబ సభ్యులు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

కుప్పంలో పోలీసు 30 యాక్ట్

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: నియోజకవర్గంలోని నాలుగో స్టేషన్ పరిధిలో మార్చి 1 నుంచి 31వ తేదీ వరకు 30 పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని డీఎస్పీ పార్థసారథి తెలిపారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించకూడదని హెచ్చరించారు.

ఊరికి దూరం.. ఉపయోగం శూన్యం!

● నాడు ఇష్టారాజ్యంగా భవనాల నిర్మాణం

శాంతిపురం, న్యూస్‌టుడే: వైకాపా పాలనలో ఇష్టానుసారం ఊళ్లకు దూరంగా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించారు. వాటిని ఉపయోగించకపోవడంతో అక్కడ చెట్లు, పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి. మండలంలోని దండికుప్పం వద్ద ఆరోగ్య మందిర్ (వెల్‌నెస్), రైతు సేవా భవనాలు కూడా అలంకార ప్రాయంగా మారాయి. గ్రామ పంచాయతీ కేంద్రానికి దాదాపు కిలోమీటరు దూరంలో వీటిని నిర్మించడంతో ఇవి నిరుపయోగంగా మారాయి.

దండికుప్పం సమీపంలో మూతపడిన వెల్‌నెస్, రైతు సేవా భవనాలు

ప్రచార ఆర్భాటం.. రూ.లక్షల్లో వ్యయం

మండల పరిధిలో 23 పంచాయతీల్లో సచివాలయ, ఆరోగ్య మందిర్, రైతు సేవా, బీఎంసీ తదితర భవనాలు వినియోగానికి దూరమై.. దుస్థితికి చేరువవుతున్నాయి. ప్రతి పంచాయతీలోనూ వీటి నిర్మాణం కోసం దాదాపు రూ.కోటిన్నరకు పైగా ఖర్చు చేశారు. ఒక్కో భవనానికి రూ. 17 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వెచ్చించారు. వీటి గురించి ఆర్భాటంగా ప్రచారం చేసినా నేడు నిరుపయోగంగా మారాయి.

పాలకుల నిర్లక్ష్యంతో..

నాడు గ్రామ నాయకులు ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ భవనాలను నిర్మించారు. ముఖ్యంగా రైతు సేవా, ఆరోగ్య మందిర్ భవనాలు చాలాచోట్ల మూతపడ్డాయి. కొన్ని పంచాయతీల్లో సచివాలయ భవనాలదీ అదే పరిస్థితి. జగనన్న పాల వెల్లువ పేరుతో నిర్మించిన భవనాలు కూడా వినియోగానికి నోచుకోలేదు.

పూర్తికాని వాటిల్లోనే సేవలు

కొన్నిచోట్ల సచివాలయ భవనాల నిర్మాణం పూర్తికాలేదు. అయినా ఆ గదుల్లోనే ఉద్యాన, వ్యవసాయ, సెరికల్చర్ సిబ్బంది విధులను నిర్వర్తిస్తున్నారు. ఆరోగ్య మందిరాలను కూడా సచివాలయాల్లోనే కొనసాగిస్తున్నందున.. రోగులతోపాటు సిబ్బందికి అసౌకర్యం తప్పడంలేదు.

ఎక్కడెక్కడంటే

ఎంకేపురంలో ఆర్ఎస్‌కే, వెల్‌నెస్ కేంద్రాలను పాత గ్రామ పంచాయతీ భవనంలో నిర్వహిస్తున్నారు. శివరామపురం, అనికెర, 64-పెద్దూరు, సొన్నేగానిపల్లె, రేగడదిన్నేపల్లె, చెంగుబళ్ల ఆరోగ్య మందిరాలను సచివాలయాల్లోనే కొనసాగిస్తున్నారు. రైతు సేవా కేంద్రాలను కూడా సచివాలయాల్లో నిర్వహిస్తున్నారు.

నీటి ఎద్దడికి పరిష్కారం

శాంతిపురం, న్యూస్‌టుడే: రాళ్లబూదుగూరు పంచాయతీ కేంద్రంలోని ఎగువ వీధిలో తాగునీటి ఎద్దడికి శనివారం పరిష్కారం చూపారు. నిరుపయోగంగా ఉన్న రక్షిత మంచినీటి పథకం బోరు వరకు కొత్తగా స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుత్తు వసతిని కల్పించారు. రెస్కో డైరెక్టర్ బసవరాజు, సర్పంచి లక్ష్మి, కార్యదర్శి శివశంకరయ్య, మురళి తదితరులు పాల్గొన్నారు.

అవార్డు అందుకుంటున్న సాయికిరణ్

పలమనేరు వ్యక్తికి యూత్ అవార్డ్

పలమనేరు, న్యూస్‌టుడే: పెద్దపంజాణి మండలం కెళవాతి గ్రామానికి చెందిన సాయికిరణ్ నేషనల్ యూత్ ఇన్‌స్పిరేషన్ అవార్డును అందుకున్నారు. ఎమ్మెల్యే అమరనాథరెడ్డి విద్యార్థి దశలో చదువుకోడానికి సహాయం చేశారని సాయికిరణ్ శనివారం పేర్కొన్నారు. ఫిబ్రవని 27న దిల్లీలోని భారత్ మండపంలో కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో.. డిజిటల్ మార్కెటింగ్ ఆధారిత వృద్ధి వ్యూహాల్లో చేపట్టిన సేవలకు గుర్తింపుగా ఆయనకు అవార్డు అందిచారు.

గర్భాశయ క్యాన్సర్‌కు టీకా

పలమనేరు, న్యూస్‌టుడే: గర్భాశయ క్యాన్సర్‌ను హెచ్‌పీవీ టీకా నియంత్రిస్తుందని యూపీహెచ్‌సీ కాకతోపు వైద్యాధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. శనివారం పలమనేరులో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ 14 సంవత్సరాలు నిండిన పిల్లలకు వ్యాక్సిన్ వేయాలన్నారు. కార్యక్రమంలో సబ్‌యూనిట్ అధికారి జయశంకర్, ఉషాకుమారి పాల్గొన్నారు.

చిరుత దాడిలో ఆవు మృతి

చౌడేపల్లె, న్యూస్‌టుడే: మండలంలోని శెట్టిపేట పంచాయతీ ముదిరెడ్డిపల్లె గిరిబాబుకు చెందిన పాడిఆవు చిరుత దాడిలో మృతి చెందింది. శనివారం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్దకనుమ వద్ద మేత మేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు బాధితుడు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో తరచూ చిరుత దాడులు జరుగుతున్నా.. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.

పాలుకల్తీ చేస్తే కఠిన చర్యలు

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: పాలను కల్తీ చేసినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పార్థసారథి హెచ్చరించారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో శనివారం పాల డెయిరీ నిర్వాహకులు, మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. కల్తీపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ పార్థసారథి

ఇంజినీరింగ్ కళాశాలలో వార్షికోత్సవాలు

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక కుప్పం ఇంజినీరింగ్ కళాశాలలో నాగాస్త్ర-26 వార్షికోత్సవ, కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకను బీసీఎన్ విద్యా సంస్థల అధినేత డా. బీసీ నాగరాజ్ ప్రారంభించారు. సినీనటి మీనాక్షి చౌదరి పాల్గొని విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేశారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కార్యదర్శి సాగర్ రాజ్, ప్రిన్సిపల్ సుధాకర్‌బాబు, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

నటి మీనాక్షి చౌదరిని సన్మానిస్తున్న బీసీఎన్ విద్యాసంస్థల అధినేత నాగరాజ్, కేఈసీ వైస్ ఛైర్మన్ సునీల్ రాజ్

సమర్థంగా గంగ జాతర

పుంగనూరు, న్యూస్‌టుడే: పట్టణంలో ఏటా నిర్వహించే సుగుటూరు గంగమ్మ జాతరను ఈ ఏడాది మరింత సమర్థంగా నిర్వహిస్తామని పురపాలక ఛైర్మన్ అలీం బాషా తెలిపారు. శనివారం ఆయన అధ్యక్షతన పురపాలక కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. మార్చి 10, 11 తేదీల్లో పట్టణంలో సుగుటూరు గంగమ్మ జాతర సందర్భంగా ప్రజలకు అవసరమైన తాగునీరు, పారిశుద్ధ్య పనులు, వీధిదీపాలు తదితర వసతులు వంద శాతం కల్పిస్తామన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

శాంతిపురం, న్యూస్‌టుడే: అర్హులందరికీ లబ్ధి చేకూర్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు పేర్కొన్నారు. రెస్కో డైరెక్టర్ చలపతి, వన్నెకుల క్షత్రియ మండల అధ్యక్షుడు జీసీ గోవిందరాజులు, పంచాయతీ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, బీకే మంజునాథ్ పాల్గొన్నారు. గుంజార్లపల్లె పంచాయతీలో నూతనంగా మంజూరైన దివ్యాంగ పింఛను లబ్ధిదారులను సర్పంచి జనార్దన్‌రెడ్డి, మాజీ సర్పంచి ఆంజనేయరెడ్డి సత్కరించారు. ● **కుప్పం పట్టణం (గుడుపల్లె):** గుడుపల్లెలో ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పీఎస్ మునిరత్నం, జిల్లా తెదేపా అధ్యక్షుడు షణ్ముగ రెడ్డి పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. కమతమూరులో రెస్కో ఛైర్మన్ ప్రతాప్ కుమార్, తంబిగానిపల్లెలో పురపాలక ఛైర్మన్ సెల్వరాజ్, గుడుపల్లెలో ఏఎంసీ ఛైర్మన్ రాజు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ● **రామకుప్పం:** మండలంలోని పెద్ద కురబపల్లిలో ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం, గ్రంథాలయ శాఖ రాష్ట్ర డైరెక్టర్ మునస్వామి పింఛన్లు పంపిణీ చేశారు. ● **బైరెడ్డిపల్లె:** కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తోందని తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి రఘుచంద్రగుప్తా అన్నారు. లక్కనపల్లెలో స్వర్ణగ్రామ కార్యాలయ సిబ్బందితో కలిసి ఆయన పింఛన్లు పంపిణీ చేశారు.

లక్కనపల్లెలో పింఛను పంపిణీ చేస్తున్న తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి రఘుచంద్రగుప్తా

గుడుపల్లెలో పింఛన్ ఇస్తున్న ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పీఎస్ మునిరత్నం, తెదేపా జిల్లా అధ్యక్షుడు షణ్ముగ రెడ్డి

చిన్నారిదొడ్డిలో పింఛను అందజేస్తున్న మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు

(c) eenadu

వేట్లపాలెంలోని సంఘటన ప్రాంతంలో గుమిగూడిన జనం

పేలిన అగ్గి.. పేదలు బుగ్గి

వేట్ల పాలెంలో దగ్ధమైన బాణసంచా తయారీ కేంద్రం, సమీపంలో మృతదేహాలు

- వేట్లపాలెం బాణసంచా కేంద్రంలో పేలుడుతో భీతావహం
- ఘటనలో 20 మంది సజీవదహనం, 10 మందికి తీవ్ర గాయాలు
- క్షతగాత్రులకు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స
- బాధితులకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ పరామర్శ

సంఘటనా స్థలంలో సీఎం చంద్రబాబు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్

జీజీహెచ్‌లో కలెక్టర్‌తో మాట్లాడుతున్న పవన్

సామర్లకోట సీహెచ్‌సీ వద్ద బాధితులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు, చిత్రంలో హోం మంత్రి అనిత, జ్యోతుల నవీన్

ఈనాడు, కాకినాడ, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, సామర్లకోట గ్రామీణం, పెద్దాపురం: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం అంటే బాణసంచా తయారీకి పెట్టింది పేరు. ఇప్పుడదే వారి పాలిట మృత్యువుగా మారింది. టపాసుల తయారీనే ఉపాధిగా చేసుకున్న బడుగుల బతుకులు బుగ్గిపాలయ్యాయి. 2008లో ఓసారి ఇదే గ్రామంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు చోటుచేసుకుని అయిదుగురు చనిపోయారు. తాజాగా భారీ విస్ఫోటనం జరిగి 20 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఒక్క వేట్లపాలెం నుంచే 15 మంది మృతిచెందడం విషాదకరం. సుమారు 15వేలకు పైగా జనాభా కలిగిన ఈ గ్రామంలో 5 బాణసంచా తయారీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన అనేక మంది ఏళ్లుగా ఇదే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. 2018లో జి.మేడపాడు సమీపంలో తయారీ కేంద్రంలో పేలుడు ఘటనలో 8 మంది మృతిచెందారు.

హృదయ విదారక దృశ్యాలు..

గ్రామాల్లో ఉపాధి అవకాశాలు కరవై స్థానిక బాణసంచా కేంద్రంలో పనిచేస్తున్నవారిలో ఎక్కువ మంది పొట్టకూటి కోసం పనిచేస్తున్న నిరుపేదలే. మృతుల్లో 12 మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. ఘటనా ప్రాంతంలో ఎటు చూసినా మృతుల శరీర భాగాలతో శవాల దిబ్బగా మారింది. ఎవరిని కదిపినా తమ వారి గురించి విలపిస్తున్న హృదయ విదారక దృశ్యాలే కనిపించాయి.

మృతదేహాలను తరలిస్తున్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సిబ్బంది

మృతదేహాలను పరిశీలిస్తున్న మంత్రి దుర్గేష్, ఎంపీ ఉదయ్

కాకినాడ జీజీహెచ్‌కు క్షతగాత్రుల తరలింపు

సమీప కాలువలో మృతదేహాల కోసం గాలింపు చర్యలు

పేలుడు ప్రాంతంలో మృతదేహాలు

ఛిద్రమైన మృతదేహాలు..

వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ విస్ఫోటం ధాటికి అక్కడ పనిచేస్తున్న కూలీల శరీర భాగాలు తునాతునకలయ్యాయి. దాదాపు 50 మీటర్ల మేర చెల్లాచెదురుగా పడిపోయాయి. మృతదేహాలను ఒక దగ్గరికి చేర్చే క్రమంలో ఏ అవయవం ఎవరిదో గుర్తించడం కష్టమైన హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు, భారీ పేలుళ్లతో అక్కడ పనిచేస్తున్న కూలీల మృతదేహాలు గాలిలో ఎగిరి పడ్డాయి.

తెలుగు వెలుగులు

అమలాపురంలోని కిమ్స్ ప్రాంగణంలో శనివారం మూడో ప్రపంచ తెలుగు మహా సభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేస్తున్న చాగంటి కోటేశ్వరరావు. చిత్రంలో శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, జీజీయూ ఛాన్సలర్, కిమ్స్ ఛైర్మన్ కేవీవీ సత్యనారాయణ రాజు(ఛైతన్య రాజు), గరికపాటి నరసింహారావు, కిమ్స్ ఎండీ రవికిరణ్‌వర్మ.

-న్యూస్‌టుడే, అమలాపురం గ్రామీణం

వందశాతం ఉత్తీర్ణత సాధించాలి

ఉప్పలగుప్తం: పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని, అందుకు తగ్గట్టుగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి పి.నాగేశ్వరరావు కోరారు. ఉప్పలగుప్తం మండలంలోని గోపవరం, టి.చల్లపల్లి, గొల్లవిల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైజింగ్‌స్టార్స్‌గా ఉన్న విద్యార్థులను షైనింగ్‌స్టార్స్‌గా తీర్చిదిద్దాలని సూచించారు.

WANTED
ADITYA is looking for Trained - Qualified - Experienced - Resourceful and Passionate educators to teach for the Academic Year 2026-27.

PRE-PRIMARY	MOTHER TEACHERS
PRIMARY - MIDDLE - HIGH SCHOOL	ALL SUBJECTS
EXTRA CURRICULAR INSTRUCTORS	P.E.Ts (Physical Education Trainer)

Computer Teaching Faculty for Primary and High School
WALK-IN-INTERVIEW
Date of Written Test 7th(SAT) & 8th(SUN), March 2026
Time of Written Test 9 AM to 4 PM
ATTRACTIVE SALARY FOR THE DESERVING CANDIDATES
Attend WRITTEN TEST at your nearest branch
ADITYA SCHOOLS

KAKINADA (Srinagar) 9133576664	KAKINADA (J.K.Pur) 8978386667	KAKINADA (Ashok Nagar) 7075940661	PITHAPURAM (Near Seethayyagari thota) 7658916668
G.MAMIDADA (Bikkavolu Road) 7658916664	PEDDAPURAM (Sudha Colony) 79978 26663	AMALAPURAM (Kamanagaruvu) 8686026667	AMALAPURAM (Gollagudem) 8309663505



ఉద్యోగ ప్రకటన
రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పటల్
అనపర్తి
అనపర్తిలో అతిత్వరలో ప్రారంభం కాబోతున్న రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ నందు ఈక్రింది విభాగాలలో పనిచేయుటకు అర్హత మరియు ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.
మార్కెటింగ్ A.G.M. / మేనేజర్ / ఎగ్జిక్యూటివ్
MBA., ఏదైనా డిగ్రీ, ఫ్రెషర్స్ లేదా హాస్పటల్ ఫార్మారంగంలో అనుభవం
అనస్థీషియా టెక్నీషియన్: Diploma / B.Sc.(Anesthesia) హాస్పటల్ కనీసం ఒక సంవత్సరం అనుభవం.
ఫార్మాసిస్ట్: B.Pharmacy /M.Pharmacy ఫ్రెషర్స్ లేదా 2 సం॥లు అనుభవం.
OT టెక్నీషియన్: Diploma/B.Sc. (OT.Tech) ఫ్రెషర్స్ లేదా 2 సం॥రాలు అనుభవం. జీతం మరియు ఇతర ప్రయోజనాలు.
జీతం: అభ్యర్థి అర్హత మరియు అనుభవాన్ని బట్టి అత్యుత్తమ జీతం ఇవ్వబడును.
సౌకర్యాలు: ఎంపికైన అభ్యర్థులందరికీ PF మరియు ESI సౌకర్యాలు కల్పించబడతాయి.
ఆసక్తిగల అభ్యర్థులు తమ బయోడేటాతో నేరుగా హాస్పటల్‌లో సంప్రదించవచ్చు.
రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పటల్, కెనాల్ రోడ్, అనపర్తి. సెల్: 97693 22222, 98660 68444



(c) eenadu

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

EICHER TIPPERS FLEET for Sale Pro 6028T (500 CFT) 8Nos & Pro 2055T (100 CFT) 6Nos Good Condition. Ph: 9704699042.

శ్రీ లలితా రైస్‌మిల్, పెద్దాపురం వారి ఇన్నోవా కార్లు అమ్మకమునకు కలవు. సంప్రదించండి సెల్: 94941 54551.

BUSINESS SERVICES

BUSINESS OFFER

Wanted Investment & working partner for ad agency cum short film making co. 30% share. min.3yrs agreement. ✆ 8500253334

RJY, కంబాలచెరువు లలితా జ్యూయలరీ ప్రక్కన రన్నింగ్ రెస్టారెంట్ టేక్ అవే, సిట్టింగ్ (స్విగ్గి, జొమాటో) సదుపాయాలతో పాటు ఫర్నిచర్, వంట సామాగ్రితో అమ్మకం. 99632 89389.

బుక్ డిస్ట్రిబ్యూటర్స్ కొరకు మీ ప్రాంతములో ప్రైవేట్ స్కూల్స్ పరిచయం ఉండి అనుభవమున్న వారికి ప్రాధాన్యత. ఉమా పబ్లిషర్స్, గుంటూరు @ 98493 70729.

స్త్రీ/పు 2,50,000 పెట్టుబడితో మీ ఆఫీసు/ ఇంటివద్దే Dr.Tea/ Dr.Coffee/Dr.Cool Drink యొక్క ఫ్రాంచైజీ నిర్వహిస్తూ, ప్రతినెల 25,000/- ఫిక్స్‌డ్ అలవెన్సు + అన్‌లిమిటెడ్ వీక్లీ ఆదాయం కలదు. ✆ 7842002046/ 6309572064

BUILDING CONSTRUCTION

★★RJYలో మీస్థలంలో వాస్తు పరంగా క్వాలిటీతో అనుకున్న సమయంలో ఇల్లునిర్మించి ఇవ్వబడును & మెటీరియల్, కాంట్రాక్ట్, రిపేర్ వర్క్ చేయబడును. 99483 65084

ఉషోదయ బిల్డింగ్ వర్క్స్, కాకినాడ. బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్ట్ మరియు లేబర్ కాంట్రాక్ట్ చేయబడును. స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. P.వెంకటేష్, 8374858896

TDR
AP & TELANGANA BONDS BUY & SALE
KAMESH
92 92 15 15 15

HEALTH & CARE

మద్యపానం మానేయడం ఎలా? బరువు పెరుగుటకు, జాయింట్ పెయిన్స్‌కు రాజమండ్రి శ్రీసాయిలక్ష్మి లాడ్జి SVG మార్కెట్ రోడ్, ఆర్టీసి బస్టాండ్ ఎదురుగా, ప్రతీనెల 3,17 తేదీల్లో మందులు.

RHEUMATOLOGY

రుమటాలజిస్ట్
డా॥ ఎ.రామకృష్ణంనాయుడు
MD, DM (Rheumatology, NIMS, HYD)
07-03-2026న (శనివారం) 02 PM to 07 PMవరకు రాజమండ్రిలో ప్రైమ్ పాత్ ల్యాబ్స్, సిసిసి ఛావెల్ ఎదురుగా, దానవాయిపేట వద్ద
ఫోన్: 94929 41177
మరియు
08-03-2026న (ఆదివారం) కాకినాడలో సేఫ్ హాస్పిటల్ నందు 11 AM to 6 PM వరకు అందుబాటులో ఉంటారు.
ఫోన్: 0884 2383366

INDUSTRY

ఫ్యాక్టరీ అమ్మకం
విజయనగరం జిల్లా, నెల్లిమర్ల ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఏరియాలో 16,182 చ॥గ॥ల విస్తీర్ణంలో గల "సాల్వెంట్" ఫ్యాక్టరీ అమ్మకమునకు కలదు.
98496 36969

REAL ESTATE

GENERAL

Site for Development 726 Sq.yd. K.Savaram, Vundrajavaram Mandalam, Tanuku East Godavari. ✆ 9676567999, 9866309661.

గుంటూరుసిటీలో, గోరంట్ల, లాం, JKC రోడ్డు, ఇన్నర్ రింగ్‌రోడ్, పెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచిన వారు సంప్ర: 93999 55545.

ఖండపల్లి గ్రామంలో కాముట్ల వీధిలో డబుల్ స్టేర్ బిల్డింగ్ క్రింద నివాసం, పైన షాపు అమ్మకము గానీ, అద్దెకు గానీ కలదు. Cell: 9392122526.

డూప్లెక్స్ బిల్డింగ్ & గార్డెన్ అమ్మబడును
నిడదవోలు, విద్యానగర్ పార్క్ రోడ్‌లో పడమర ఫేసింగ్ 480 చ॥గ॥లలో గల డూప్లెక్స్ బిల్డింగ్ మరియు గార్డెన్ అమ్మబడును
✆ 9398108563

విశాఖలో అతి తక్కువకే ఫామ్ ల్యాండ్స్ ఉడా ప్లాట్లు మరియు ఇంటి స్థలములు క్లియర్ టైటిల్స్‌తో గలవు వివరాలకు: 9581456897, 8074658161.

పెద్దాపురం గుర్రాలసెంటర్ నవోదయ స్కూల్ దాటిన తరువాత విల్లాస్ 35లక్షలలో తుని-అన్నవరం మధ్యన హైవేకి 1 కి.మీ. లోపల 30 సెంట్లు అమ్మకం. 99121 30247.

కాకినాడ కరణంగారి సెంటర్ W/F 430గ॥ బిల్డింగ్ మరియు కాకినాడ తోట సుబ్బారావునగర్ రోడ్ No.2లో N/E కార్నర్ 375 చ॥గ॥ డిటిసిపి లేఅవుట్ స్థలం అమ్మకం. నో మీడియేటర్స్, 9959352789, 9951476589

FLAT FOR SALE

AMALAPURAM

అమలాపురం మెయిన్‌రోడ్ ఫేసింగ్ గృహప్రవేశానికి రెడీగా ఉన్న 2BHK ఫ్లాట్స్ అమ్మకం. కమర్షియల్ స్పేస్, పార్కింగ్, SBI అప్రూవ్డ్ ప్రాజెక్ట్. 9542045369, 9030694599

KAKINADA CITY

Kakinada Opp: APSP 2Km from SRMT Mall, Brand New 2&3 BHK Flats, 5Acrs Gated-Comm, Ready fr interiors starts from 48L. Loans Avl. Ph: 7702564433.

Kakinada, Sarpavaram East & West facing luxury New flats for sale. Very near to Mainroad, Loan available. ✆ 97010 01555.

Premium Luxury Flats for Sale 2 BHK 42 Lakhs, 3 BHK 55 Lakhs Contatct: Cell: 98482 66054

కాకినాడ సిటీ
Prime Location
దేవి, శ్రీదేవి మల్టీప్లెక్స్ దగ్గర
గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న లగ్జరీ Flats
80% బ్యాంక్‌లోన్
Free Site Visit
99666 86456

కాకినాడ, శశికాంత్‌నగర్ భాష్యం స్కూల్ దగ్గర ఈస్ట్ & వెస్ట్ 2 BHK, 1100Sft. ఫ్లాట్స్ రెడీ టు ఆక్యుపై Cont: 98664 71586, 99890 32029

రెడీ టు ఆక్యుపై. కాకినాడ, గాంధీనగర్, రెడ్‌క్రాస్ స్ట్రీట్‌లో 1800Sft, ఈస్ట్&సౌత్ ఫేసింగ్, సెమిడీలక్స్ న్యూఫ్లాట్స్ అమ్మకం. ✆ 9989032029, 9640329999

కాకినాడ, సత్యప్రసన్ననగర్‌లో దేవి మల్టీప్లెక్స్ వెనుక చిలుకూరి టవర్స్ 2nd ఫ్లోర్ F3 (3BHK), F2 (1BHK) ఫ్లాట్స్ కార్ పార్కింగ్‌తో అమ్మకం/అద్దెకు. ✆ 9885514323

KKD, మధురానగర్ గోకులం దగ్గరలో 3 BHK లగ్జరీ E/F ఫ్లాట్స్ 1430 Sft (రెరా), 80% బ్యాంక్‌లోన్, రెడీ టు ఆక్యుపై. ✆ 9989095505, 8688650420

Kkd బాలాజీ చెరువు దగ్గర టిటిడి కళ్యాణ మండపం వెనుక 3BHK ఫ్లాట్ పూజారూమ్, మున్సిపల్ వాటర్, గ్రౌండ్‌వాటర్ వసతులతో అమ్మకం ✆ 9912876986

2500 Sft.గల అపార్ట్మెంట్ ఈస్ట్ ఫేసింగ్ 5 BHK డూప్లెక్స్ Flat కార్ పార్కింగ్‌తో అమ్మకం. శాంతినగర్, కాకినాడ ✆ 9573242111, 9059311513

KKD సర్పవరం గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ అపార్ట్మెంట్స్ 2 BHK, 3 BHK ఫ్లాట్స్, 100%వాస్తు వరల్డ్ ఎమినిటీస్ 80% బ్యాంక్‌లోన్, స్పాట్‌రిజిస్ట్రేషన్ ✆ 9676717778

ఫ్లాట్ అమ్మకము
కాకినాడ గాంధీనగర్ చావలి వారి వీధిలో మున్సిపల్ స్కూల్ చేర్చి అపార్ట్మెంట్‌లో ఫస్ట్ ఫ్లోర్, West facing, 2BHK, 1150 Sft ఫ్లాట్ అమ్మకము.
Cont:9704768661

RAJAMAHENDRAVARAM CITY

3 BHK (1600 Sft) N/S facing Deluxe flats for sale at Road No.7, Vidhyuth Colony, AVA Road, Rjy. ✆ 98481 98565.

★★★ రాజమండ్రిలో 83 గజాలు 2 BHK హౌస్ 38 లక్షలకే ★దివాన్‌చెరువు లో గజం 7999/- ★ ఎయిర్‌పోర్ట్ దగ్గర 7499/-. ✆ 97044 25384

రాజమండ్రి మోరంపూడి గాదాలమ్మ టెంపుల్ దగ్గర కొత్త E/F & W/F, 1100Sft, 2BHK ఫ్లాట్లు లిఫ్ట్, కారు పార్కింగ్‌తో అమ్మకం. ✆ 96769 19992

RJY ప్రకాష్‌నగర్ గోలి రామారావు గారి హాస్పిటల్ ప్రక్కన శ్రీ వేంకటేశ్వర అపార్ట్మెంట్‌లో 3rd ఫ్లోర్ T2 2BHK Flat W/F అమ్మకం. 91770 51212

రాజమండ్రి E/F, 1st ఫ్లోర్ 3 B/R లిఫ్ట్, కార్ పార్కింగ్, అన్ని సదుపాయాలతో అమ్మకం మార్కెట్ యార్డ్ ఎదురుగా, కోరుకొండ రోడ్, నో బ్రోకర్స్. Cell: 95817 08659.

GENERAL

2 BHK, 1100SFT, East Facing Flat For sale. Lift, Car Parking, Beside GSL Medical College, Close to Highway. Ph: 9441467091

Flat for sale. East facing, 2bhk, Bike parking ready to occupy for sale. Location Krishna Nagar, Santapet. Rajahmundry Contact Number: 9949346324 serious buyer only No brokers. Add to be in 28 feb, 1 of March.

Flat for Sale: Vaidhya Nagar Road No 1, Shrees Happy Heights, 2457 sft, 3 bedroom. Contact: 8886477792

రాజమండ్రి పిడింగొయ్యి, Near వెంకటేశ్వర మార్కెట్, ఇందిర ప్రియ రెసిడెన్సీలో 2 BHK ఫ్లాట్ అమ్మబడును. కాంటాక్ట్ 94413 89499, 77025 90027.

ఆచంట సెంటర్ - అన్ని వసతులు గల 2 BHK ఈశాన్యం ఫ్లాట్ (1100 sqft) అమ్మకమునకు కలదు. Contact Cell: 99084 13136.

HOUSE FOR SALE

KAKINADA CITY

కాకినాడ, వెంకట్‌నగర్ ప్రగతి కాలేజ్ దగ్గర 40 అ॥ రోడ్డుకు చేర్చి 251 చ॥గ॥లో S/F 2 అంతస్తుల బిల్డింగ్ కార్ పార్కింగ్‌తో అమ్మకం. 9951673379

KAKINADA RURAL

నడకుదురు దగ్గర 115 చ॥గ॥ వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ & 70 చ॥గ॥ E/F డబుల్‌స్టేర్ బిల్డింగ్ అమ్మబడును. స్థలాలు & బిల్డింగ్‌లకు Cell: 9381171019

RAJAMAHENDRAVARAM CITY

RJY, ఆల్‌బ్యాంక్ కాలనీ, V.L.పురం 60అ॥ల రోడ్డుకేచేర్చి, ITC ఖాళీ స్థలం ఎదురుగా S/F, 280గజాల్లో 2అంతస్తుల బిల్డింగ్ అమ్మకం కలదు. ✆ 93913 81336, 90002 76887

రాజమండ్రి కోర్లమ్మపేట, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గరలో D.No: 21-7-1 సౌత్ ఫేసింగ్ 150 చ॥గ॥ ఇల్లు అమ్మకం. Contact Cell: 94400 00214

రాజమండ్రి దేవిచౌక్ దగ్గర తుమ్మలావ 3వ అడ్డవీధిలో 112 చ॥గ॥లలో గ్రౌండ్ & 1st ఫ్లోర్ S/F బిల్డింగ్ అమ్మబడును. సంప్రదించండి సెల్: 9642714819

E/F-బిల్డింగ్ అమ్మకం. 62చ.గ.ల్లో 3 పోర్షన్లు Rjy స్టేడియంరోడ్, కొటక్‌మహీంద్ర బ్యాంక్ పక్కవీధి, ధనలక్ష్మి సైకిల్‌షాప్ పక్కసందులో. లోన్ సౌకర్యం, ✆ 9849726896

RAJAMAHENDRAVARAM RURAL

రాజమండ్రి హుకుంపేట శివాలయం వీధిలో 380 చ॥గ॥లలో 3 BHK డూప్లెక్స్ విల్లా N/F అమ్మకమునకు కలదు. సంప్రదించండి సెల్: 98492 45886.

రాజమహేంద్రవరం దివాన్‌చెరువు ఫ్రూట్స్ మార్కెట్ దగ్గర గేటెడ్ కమ్యూనిటీ, ప్లాట్ 61, స్మార్ట్‌సిటీ, E/F ఇండివిడ్యువల్ బిల్డింగ్ అమ్మకమునకు కలదు. 98486 33433.

GENERAL

KKD, కరణంగారిసెంటర్ దగ్గర 100 చ॥గ॥ E/F Duplex Building, పిఠాపురం హైవే దగ్గర W/F 360 చ॥గ॥ స్థలం అమ్మకం. 99898 01618.

రామచంద్రపురం (కోనసీమ జిల్లా), బ్రాడీపేట వినాయకగుడి పక్కన పోతులవారి వీధిలో సత్యసాయి మందిరంఎదురుగా 208 చ॥గ॥లోగల 2 పోర్షన్ల డాబా ఇల్లు అమ్మకానికి కలదు. ✆ 94945 47793.

ఏలేశ్వరంలో 3-సెంట్లు స్థలంలో రెండు పోర్షన్ల ఇండివిడ్యువల్ బిల్డింగ్ అతితక్కువ ధరకే అమ్మకమునకు కలదు. Cell: 9704565759, 8639397051.

LAND FOR SALE

GENERAL

సూరప్పగూడెం, భీమడోలు, ఏలూరు జిల్లా - 15 ఎకరాల కొబ్బరి తోట, 2 బోర్లు, డ్రిప్, NH-16 కి దగ్గరలో, ప్లాట్స్ /రియల్ ఎస్టేట్‌కి అనుకూలం. సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్: 97043 22999, 73372 28262.

PLOT FOR SALE

KAKINADA CITY

కాకినాడ నగర పరిధిలో రమణయ్యపేట రాజేశ్వరి నగర్ నందు సుమారు 267 చ॥గ॥ల స్థలం అమ్మకము. సెల్: 9966771134, 9885482806

కాకినాడ పట్టణ పరిధిలో పల్లంరాజు నగర్ రోడ్ నెం. 5 లో ఈస్ట్ ఫేసింగ్ 277 గజాలు అమ్మకంనకు కలదు. Cont: 9492123355.

KAKINADA RURAL

కాకినాడ అచ్చంపేట
6 లైన్ల జంక్షన్‌కు 4 KMలో
కేవలం చ॥గజం 6,999/- లు మాత్రమే.
స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ ఫ్రీ
ఫ్రీ సైట్ విజిట్
6303052488

కాకినాడ-అచ్చంపేట 6-లైన్ల జంక్షన్‌కు 4 Kmలో కేవలం చ॥గజం 6999/- మాత్రమే. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ ఫ్రీ. Cell: 7702566088

కాకినాడ రూరల్ గొంచాలమీదుగా సామర్లకోట వెళ్ళే రోడ్డు ప్రక్కన E/F ప్లాట్లు కలవు. వాకలపూడి శ్రీనివాసానగర్ నందు 300 గ॥లు W/F ✆ 9492123355.

కాకినాడలో గంగనాపల్లి మెయిన్‌రోడ్ నందు వేద పాఠశాల దగ్గర తూర్పు ఫేసింగ్ స్థలం 33x65 అమ్మకమునకు కలదు. ✆ 7799093030

RAJAMAHENDRAVARAM CITY

రాజమండ్రిటౌన్ మరియు రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాలలో గల లేఅవుట్లలో గల స్థలాలు అమ్మబడును, వెంటనే కొనబడును. D.శేఖర్, Cont. Cell: 94407 68182

రాజమండ్రి నారాయణపురంలో KSN ఇండోర్ స్టేడియం దగ్గర నార్త్ ఫేసింగ్ 500 చదరపు గజాలు అమ్మకమునకు కలదు. Cont: ఫోన్/వాట్సాప్: 80748 57055.

రాజమండ్రి AVA రోడ్, J.N.రోడ్ మధ్యలో శ్రీనివాస్‌నగర్‌లో W/F, 234 చ॥గ॥ (35x60) స్థలం అమ్మకమునకు కలదు. నో మీడియేటర్స్ Cell: 91601 41627

రాజమండ్రి శ్యామలానగర్, ఓంకారవీధిలో 200 చ॥గ॥ల స్థలము అమ్మకమునకు కలదు. నో బ్రోకర్స్. ✆ 93706 00475.

రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ రోడ్, స్థానిక కోలమూరు గ్రామం, మెయిన్‌రోడ్ చేరువలో 300 గజాల ఇండ్ల స్థలాలు అమ్మకమునకు కలవు. Contact: 63057 04648.

RJY To వైజాగ్ హైవేను అనుకొని దివాన్‌చెరువు గైట్ కాలేజీ ఎదురు బ్రిడ్జి కొంటీని ఆనుకొని, GSLకాలేజ్‌దగ్గర E/N రెండు రోడ్ల కార్నర్ ఈస్ట్ 40Ft రోడ్ వెయ్యిగజాలు చొప్పున 3 ప్లాట్లు, చుట్టూ అపార్ట్మెంట్లు, హాస్టల్స్, గజం1కి రూ.30వేలు. 9848183683, 8686635567

RAJAMAHENDRAVARAM RURAL

రాజమండ్రి ఎయిర్‌పోర్టు దగ్గర మరియు దివాన్‌చెరువు వద్ద 100 గజముల సైట్స్ కేవలం 4,50,000/-లకే అమ్మకం. Contact Cell: 9515 382 999.

RJY గాడాల ఎయిర్‌పోర్ట్ రోడ్‌కి దగ్గరలో DTCP అప్రూవ్డ్ లేఅవుట్‌నందు W/F 127.77 చ॥గ॥ స్థలం అమ్మకమునకు కలదు. బ్యాంక్‌లోన్ కలదు. 9515053171

RAJANAGARAM

రాజానగరంలో మండల ఆఫీసు వెనకాల ఓనర్ డైరెక్టుగా అమ్మే డిటిసిపి లేఅవుట్‌లో ఇళ్ల స్థలాలు అమ్మబడును. Contact Cell: 98483 05158.

రాజానగరంలో మండల ఆఫీసు వెనకాల ఓనర్ డైరెక్టుగా అమ్మే డిటిసిపి లేఅవుట్‌లో ఇళ్లస్థలాలు అమ్మబడును. Contact Cell: 96668 94019.

RJY, రాజానగరం దగ్గర తూర్పుగానుగూడెం నేషనల్ హైవేకి చేర్చి 4100 చ॥గ॥ స్థలం ఏకమొత్తంగా గాని, విడివిడిగా గాని అమ్మకం. ✆ 94401 76081

GENERAL

Chodavaram Opp. Post Office Ramachandrapuram Tah. 390 Sqy Plot (8 Cent) with Houses D.No: 4-153 (500 Sft) For sale and 950 Sqy Plot for sale. Cont: 98498 52506.

Kakinada, Turangi Royal Homes, Layout Guda Appr. Plots. 10 Min from Jaganaikpur Bridge & Msn Charties 160 Yds, House Const. Owner. Ph: 8885553986.

బిగ్ ఫ్లాష్ న్యూస్. ప్రతిపాదిత తుని, అన్నవరం ఎయిర్‌పోర్ట్, అన్నవరం 6 లైన్ల రోడ్డుని ఆనుకొని గేటెడ్ కమ్యూనిటీ (RERA) KAUDA లేఅవుట్‌లో Open Plots, Simplex Houses, Villas, 80% బ్యాంకు Loan, ఫ్రీ సైట్ విజిట్‌కై. ✆ 96031 94449.

అచ్యుతాపురం టు గాజువాక మెయిన్ రోడ్డు ఫేసింగ్ కమర్షియల్ బిట్ 20 సెంట్లు భూమి సుమారు 960 గజాలు అమ్మకంనకు కలదు. సంప్ర॥ 9393271777

కాకినాడ, ఉండూరు DTCP లేఅవుట్, SVRనగర్ 249 చ॥గ॥ (నార్త్/వెస్ట్ రోడ్స్), 198 చ॥గ॥ (ఈస్ట్ రోడ్) Rs.9,000/- Per Sft. అమ్మకం. ✆ 9444051599

RJY, Rs.15/-వేలకే ఒక గజం, ని.మోరంపూడి-రాజానగరం హైవే ఫేస్ & కోలమూరు ఎయిర్‌పోర్ట్ దగ్గర బ్యాంక్‌లోన్‌తో, నెక్స్ట్ మంత్ రేట్ పెరుగుతుంది. 7674833422

గోకవరం మెయిన్‌రోడ్ Opp. బ్రహ్మంగారిగుడి, బజాజ్ షోరూం ప్రక్కన 770 చ॥గ॥ E/F లో గల స్థలం అమ్మకం. గోకవరం (E.G. Dist.) 9490708530

తూ.గో.జిల్లా, రావులపాలెం దగ్గర ఆత్రేయపురంలో తూర్పుఫేసింగ్ 638 చ॥గ॥ (33అ X 174అ) స్థలం అమ్మబడును. Cell: 8019185145, 9393872125.

రాజమండ్రి హుకుంపేట గ్రామంలో 213 గజాల DTCP ప్లాట్ అమ్మకానికి కలదు. సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాట్ 40 అడుగుల రోడ్డు Contact: 98489 99544

రాజమండ్రి దగ్గర రాజవోలు AMG ఎదురు సాయినగర్ కాలనీ అప్రూవ్ లే అవుట్‌లో E/F 194 చ॥గ॥ స్థలం అమ్మబడును. Cell: 85558 61999.

దివాన్‌చెరువు DBV.రాజుగారి DTCP లేఅవుట్‌లో విల్లాలు ఎదుట 80x90=800 గజాలు, W/F 60 అడుగుల రోడ్‌ను చేర్చి & 40x60=266 గజాలు E/F, 40 అడుగుల రోడ్‌ను చేర్చి స్థలాలు అమ్మకం. ✆ 9848202742

ప్రభుత్వ విలువకే నివేశన స్థలం. కామునగరువు, కుడుపూడి చిట్టబ్బాయి కాలనీలో 7 సెంట్లు, ఇందుపల్లి, పుల్లెలవారి వీధి చివర 7 సెంట్లు అమ్మకం. 9866946511

COMMERCIAL SPACE FOR SALE

GENERAL

కాకినాడలో 30 సెంట్లు (1457 చ॥గ॥)లో 8000 చ॥అ॥ మొత్తం లేదా విడిగా నెలకు 1లక్షపైగా అద్దెలు వచ్చే కమర్షియల్ గొడౌన్ అమ్మకమునకు కలదు. ✆ 9949343008

TO LET

గెస్ట్ హౌస్.. KKD దగ్గర సామర్లకోటలో DSA క్లబ్‌వీదిలో విశాలమైన ఏరియాలో 4 బెడ్‌రూమ్, పెద్దహాలు, అన్ని సదుపాయాలతో కార్ పార్కింగ్‌కు విశాలమైన ఏరియాతో అద్దెకు. ✆ 9705366388

కాకినాడ శ్రీరామ్‌నగర్ పోస్టాఫీసు ప్రక్కన సూర్యా అపార్ట్మెంట్ 1 బెడ్‌రూమ్, 1 హాలు, 1 కిచెన్ సెకండ్‌ఫ్లోర్ నందు అద్దెకు కలదు. ✆ 8688077994, 9963577994

రెసిడెన్స్ / కమర్షియల్
కాకినాడ ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్ దగ్గర నారాయణ కాంప్లెక్స్‌లో 2nd ఫ్లోర్, 2BHK & 3BHK సైడ్ బై సైడ్ ఫ్లాట్స్ రెసిడెన్స్ / కమర్షియల్స్‌కు అద్దెకు కలదు.
✆ 94909 00103

COMMERCIAL

Commercial space 1000Sft 1st flr, Opp JNTU, LBNagar, Kkd, Suitable for Clinics.(G/F 2 shops 100Sft Each) 9849188250, 9912703638

Commercial Space for Rent. 1175 + 1175 (Total : 2350 Sft.), Main Road, Tanuku, Contact Cell: 98491 95699, 93925 85699.

రాజమండ్రి, బొమ్మూరు GPR రోడ్డులో 3600 Sq.ft. (40x90 కొలతలతో) గొడౌన్ అద్దెకు కలదు. Contact Cell: 93940 79375.

రాజమండ్రి తిలక్‌రోడ్, SBI దగ్గర నార్త్-ఈస్ట్ కార్నర్ 1st ఫ్లోర్ 1700sft, 2ndఫ్లోర్ 1700sftతో ఆఫీసులకు, హాస్పిటల్స్‌కు అనుకూలమైనది అద్దెకు, Cell: 9949755669

రూరల్ బ్యాంకులకు, క్వార్టర్లకు, ఆఫీసులకు ఉపయోగపడే విధంగా ఉన్న ఇల్లు బొమ్మూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ వద్ద అద్దెకు కలదు. వివరాలకు సంప్ర॥: 96184 87653.

20,000 చ॥అ॥ గోదాము కాకినాడ-యానాం హైవేకు చేర్చి చొల్లంగి గ్రామంలో కాంక్రీట్ ఫ్లోరింగ్, కరెంట్, నీరు, అన్ని సదుపాయములతో ఫంక్షన్ హాల్స్/ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు/ స్టోరేజ్/ అద్దెకు కలదు. సంప్ర: 97048 99989

రాజమండ్రి మల్లయ్యపేటలో షెడ్‌తో ఉన్న 1200 చ॥గజాలు ఇంటి స్థలము ఓపెన్ స్టోరేజ్/ పశువుల డెయిరీ/ ఆటలగ్రౌండ్‌గా ఉపయోగించుటకు అద్దెకు ఇవ్వబడును. 7893171144

కాకినాడ, సర్పవరం జం॥ మెయిన్‌రోడ్ S/W కార్నర్ 3 ఫ్లోర్స్ కమర్షియల్ బిల్డింగ్ షోరూం, రెస్టారెంట్, షాప్స్, బ్యాంక్, ఆఫీస్, క్లినిక్‌కు అద్దెకు కలదు. 9949343008

కాకినాడ నాగమల్లితోట జం॥, క్యాన్సర్ హాస్పిటల్ పక్కన సత్యసాయి ఫ్లాట్స్ 1st ఫ్లోర్, E/F, 750 Sft. బ్యాంక్స్, కమర్షియల్స్‌కు అద్దెకు. 9440528055, 9346389575

JOBS

Wanted DRA Telecallers & Collection Executives. Contact Cell: 9390 500 266.

WANTED Telecallers & Admission Counsellor for reputed organisation. AVA Road, Rjy, MinimumQua: Any Graduation. 90636 44405

Wanted Business Development Executives for Kakinada, Rajahmundry and Amalapuram locations. Graduates with 2-4 yrs. exp. in Direct Marketing are eligible. Sal: 35k-50k. Walk-in with your CV on 2nd, 3rd March (10:30am to 12:30pm). iTech Software Solutions, Beside DataPro, College Road, Amalapuram. Cont. Cell: 85558 22811.

Wanted A/C Technicians, Assistants & Helpers. Qlf: ITI /10th/ Inter. Exp & Freshers are preferable. ✆ 9494992999, 9392444199

Wanted Male Counselors and Admission Dept. Staff Qualification any Degree. Age Limit: 25 to 45 years having experience in Educational Organisations will be preferable. Salary upto: 18000/-. Working location: Master Minds College, Rajahmundry. Contact: 92487 33370.

Required Store Managers & WIFI managers Qualification: Degree & above, Sal: 15K to 25K, Locations: Nidadavole/ Ravulapalem/ Malkipuram/ Korukonda/ Gokavaram/ Kovvuru/ Narsapuram. Contact: 99080 11393 (Zonal Manager).

కాకినాడలో MEGA సంస్థనందు పనిచేయుటకు Marketing Executive (M) కావలెను. టూవీలర్ తప్పనిసరి. Contact Cell: 82473 32564.

గాయత్రి హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలు చేయుటకు Exp. స్త్రీ/ నర్సులు/ పురుషులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- వరకు ఇవ్వబడును. ✆ 7569103916.

రాజమండ్రిలో ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి అనుభవం కలిగిన సివిల్ ఇంజనీర్స్ కావలెను. ఆకర్షణీయమైన జీతం. Cell: 9666729925, 9848148777.

సూపర్‌వైజర్స్ కావలెను. ఫంక్షన్ టైమింగ్స్‌లో పని చేయుటకు ఆరోజుకు 1000/- + ఉచిత భోజనం. శ్రీదేవి గ్రాండ్ ఫంక్షన్ హాలు, G.మామిడాడ Contact Cell: 94909 98888.

ఏపీలో ప్రముఖ మద్యం పంపిణీ సంస్థకు జిల్లా వారీగా అనుభవజ్ఞులైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అవసరం. జీతం: 30 వేలు, TA/DAతో సహా ✆92463 63624, jobsimfl@gmail.com

Hydలో క్యాటరింగ్ నందు హెల్పర్లుగా పనికి భార్యభర్తలు (జీ॥ 28 వేలు/ లేడీస్‌కు 14 వేలు) కావలెను రూం, భోజనం ఫ్రీ. 9493931224, 7386951320

రాజమండ్రిలో ప్రముఖ రెస్టారెంట్ నందు పనిచేయుటకు చెఫ్స్, చైనీస్ & తందూరి మాస్టర్/ కుక్స్, కిచెన్ అసిస్టెంట్స్, కెప్టెయిన్స్, సర్వర్స్ కావలెను. Cont. Cell: 83099 54199

నిత్యావసర వస్తువులు షాపింగ్‌తో Work From Home ద్వారా ఆదాయం సంపాదించే అవకాశం (M/F) పెట్టుబడి లేదు. 9032875416, 9494604315.

సీసీటీవీ కెమెరా ఫిట్టింగ్‌కి ఫ్రెషర్స్ కావలెను (ఫీల్డ్ వర్క్) శాలరీ 15000/ & etc- ఆఫీస్ (గుంటూరు & హైదరాబాద్). ✆ 9731722666, 9731567105

ప్రముఖ కంపెనీలో వైజాగ్, Rjy నందు 35 సం॥లు పైబడి వర్క్ చేయుటకు టీమ్‌మేనేజర్స్, టెలికాలర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టీమ్ లీడర్స్ Govt. రిటైర్డ్ ఎంప్లాయిస్, ఇన్సూరెన్స్ ఆఫీసర్స్ (M/F) కావలెను. (Mly 2 laksh ప్యాకేజ్ + MFI T&C) అర్హులు Cont. Cell: 93980 33529.

రాజమండ్రి కాకినాడలో ఇంటిపనుల్లో సహాయం చేయుటకు, వంట చేయుటకు డిగ్రీ చదివిన యువకుడు కావలెను. జీతం 12K to 15K, వసతి కలదు. 77939 55609

శివకేశవ హోమ్‌కేర్ వృద్ధులను, పేషెంట్లను, వంట చేయుటకు 20 నుండి 45 సం॥ల వయస్సు గల ఆడవారు కావలెను. జీతం:18K, 20K. ✆ 96760 37666.

డొక్కాసీతమ్మ హోమ్‌కేర్ విజయవాడ హైదరాబాద్‌లో పేషెంట్ కేర్, బేబీకేర్ వంట ఇంటి పనివారు కావలెను. జీ॥ 18 వేలు + 5,000. ✆ 80742 34443, 73861 75997.

డిజైనింగ్ వచ్చిన DTP ఆపరేటర్స్ సీనియర్స్/జూనియర్స్ కావలెను. (Page Maker, ఫోటోషాప్, Coreldraw, Illustrter) RJY జీ: 10K -30K వరకు. 9246657116

Hyd సిటీలో ఇంట్లో ఉండి పనిచేయుటకు పిల్లలను, పెద్దవారిని చూసుకొనుటకు అనుభవం కల్గిన కేర్‌టేకర్లు కావలెను. సంప్రదించండి. Contact: 93467 05231.

హైదరాబాద్‌లోని టిఫిన్ సెంటర్‌లో పనిచేయుటకు స్టాల్ బాయ్స్, క్లీనింగ్ స్టాఫ్ (జీ.18K. 12గం॥ రూం+ భోజనం. వర్కర్స్‌ను సప్లయ్ చేసే ఏజెంట్స్ కావలెను. మంచి కమీషన్ ఇవ్వబడును. 9666934949/ 9573446770

సేల్స్‌గర్ల్స్ ఔబాయ్స్ కావలెను. Rjy దానవాయిపేట వెస్ట్ సైడ్ పక్కన మా జూలియత్ బట్టలషాపు కొరకు జీ: 9 వేలు నుండి, అ: 10/ ఇంటర్, వ॥ 25లోపు, ఫ్రెషర్స్. ✆ 81253 39356, 73969 55588

రాజమండ్రి ఆయుర్వేద కంపెనీలో Female రిసెప్షనిస్ట్ కావలెను. అర్హత: డిగ్రీ, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్, స్కూటర్. Contact Cell: 99080 65034.

అంజన్న హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలు చేయుటకు Exp స్త్రీ/పు/ నర్సులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- Hydలో 99665 68882/ 99634 89661.

VIKAS JUNIOR COLLEGE-SAMISRAGUDEM
WANTED LECTURERS

S.No	Subject	Require
1	English	2
2	Sanskrit	2
3	Physics	2
4	Chemistry	2
5	Civics	2
6	Economics	2
7	Commerce	2
8	Botany	1
9	Zoology	1

Salary: Negotiable
Contact Number: 76609 65489
(Resume Send Through Whats App Number)

గుంటూరు జిల్లా, తెనాలిలోని ఒక ప్రముఖ ఇండస్ట్రీలో పనిచేయుటకు హెల్పర్స్ కావలెను. భోజనం, వసతి కల్పించబడును, ఆకర్షణీయమైన జీతం. Cell: 9908431888

RJYలో ప్రముఖ లోన్స్ (DSA) కన్సల్టెన్సీ ఆఫీస్‌నందు పనిచేయుటకు లేడీ టెలికాలర్స్, టీమ్ లీడర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, కమిషన్ ఏజెంట్స్ కావలెను. 98489 99544

ఫీల్డ్ మేనేజర్స్, Gold వాల్యూయర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీస్టార్ గోల్డ్ కంపెనీకి కావలెను. ఏజ్: 22 to 35, ఫ్రెషర్స్ కూడా ✆ 62810 37879/ 90353 37879

కాకినాడ, ROY చెస్ అకాడమీలో చెస్ కోచ్ కావలెను. M/F, అర్హత డిగ్రీ, వయస్సు 18-30, చెస్ బోధనపై ఆసక్తి ఉండాలి. ✆ 6281598466, 9014353693

సురక్ష హోమియో హాస్పిటల్‌లో రిసెప్షనిస్టుగా చేయుటకు 10th/ ఇంటర్/ డిగ్రీ చదివిన స్త్రీ అభ్యర్థి కావలెను. ఆకర్షణీయమైన జీతం. భానుగుడి, కాకినాడ, ✆ 9848567073

కాకినాడ అశోక్ నగర్‌లో ఫంక్షన్ హాలు నందు పనిచేయుటకు వాచ్‌మెన్ కావలెను. తోటపని చేయుటకు వాచ్‌మెన్ కావలెను. Contact: 96429 20999

జైన్‌ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్, CMR షాపింగ్‌మాల్ ప్రక్కన సాలిపేట, కాకినాడలో పనిచేయుటకు కంప్యూటర్ ఆపరేటర్స్, డెలివరీ బోయ్స్ (పురుషులు) కావలెను. ✆ 9502510101

ఫీల్డ్ ఆఫీసర్ కావలెను. ఇన్సూరెన్స్ కంపెనీలో చేయుటకు మార్కెటింగ్‌లో ఆసక్తికలిగిన అభ్యర్థులు కావలెను. మండపేట, రామచంద్రపురం మండలాల వారికి ప్రాధాన్యం. ఆసక్తికరమైన జీతం, ఇన్సెంటివ్ ఉంటుంది. కాంటాక్ట్: 93475 36776.

పూజారి కావలెను- విజయవాడ, అజిత్‌సింగ్ నగర్, ఆంధ్రప్రభ కాలనీ సాయిబాబా మందిరము మరియు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము కొరకు, వసతి సౌకర్యం కలదు ✆ 80080 61818

వైజాగ్‌లో కారు డ్రైవింగ్ చేయుటకు 30 నుండి 45 సం॥ డ్రైవింగ్ లైసెన్స్ గలవారు, జీ: 18 వేలు & సౌత్ ఇండియన్ కర్రీ మాస్టారు కావలెను. Contact: 95055 67100

65 సం॥ ఆడ మనిషిని 12/ 24 గం॥ చూచుటకు మనిషి కావలెను. ఆకర్షణీయమైన జీతం, కాకినాడ. Contact Cell: 93811 20923.

కాకినాడ హోటల్ - రెస్టారెంట్‌లో పనిచేయుటకు బిర్యానీ, సౌత్ ఇండియన్, చైనీస్, టిఫిన్స్ మాస్టర్స్, సప్లయర్స్, హెల్పర్స్ (బాయ్స్ & గర్ల్స్) కావలెను. ✆ 99493 43008

కాకినాడలో ఇంతకుముందు ఫైనాన్స్ వ్యాపారం చేసి ప్రస్తుతం ఆ వ్యాపారం మానేసి ఏదైనా ఉద్యోగం కొరకు ఎదురుచూస్తున్న వార్కి, ఫైనాన్స్ ఫీల్డులో ఉండి మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న మీడియేటర్సుకు, మీలో చురుకుదనం, కష్టపడేతత్వం ఉండి ఫైనాన్స్ ఏజెంట్సుగా, ఫైనాన్స్ మీడియేటర్సుగా మార్కెటింగ్ జాబ్ చేయాలనుకుంటే ఈ ప్రకటన మీకొరకే. కమీషన్ పద్ధతిపై లేదా 20K సాలరీ పద్ధతిపై. కాంటాక్ట్: 9849631555.

నీటిలో మునిగిన ఎలక్ట్రికల్ టవర్స్‌కు పెయింటింగ్ పనులు చేయుటకు ఈతవచ్చిన అనుభవం ఉన్నవారు కావలెను. నెలవారీ జీతంపై నియామకం. ✆ 81253 36519

SECURITY GUARDS

కాకినాడ, పిఠాపురం, బిక్కవోలు లలో పని చేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. Contact Cell: 85004 98115, 98665 94189.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 4-58 పై॥
అనపర్తి ఆఫీసు: 08857-226908

EENADU
for Advertisement Contact:
8008597607

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎటి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

వాడ బలిజ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు వాడ బలిజ కుల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, వాడ బలిజ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. రాజమండ్రి ఈనాడు కార్యాలయంలో (1వ అంతస్తు, భాను టవర్స్, శ్యామల థియేటర్ ఎదురు) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు నేడు (01 మార్చి 2026, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

- మరిన్ని వివరాలకు **8008621414** & **9247528829** ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
- ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు పైన తెలిపిన ఫోన్ నంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

చందన స్వరూపా.. సర్వజగద్రక్షకా

వాడపల్లి (ఆత్రేయపురం), న్యూస్‌టుడే: చందన స్వరూపుడు కొలువై ఉన్న కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరుని దివ్య క్షేత్రం శనివారం గోవింద నామస్మరణతో మార్మోగింది. భక్తులు మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. 50 వేల మందికిపైగా విచ్చేయడంతో క్యూలైన్లన్నీ కిక్కిరిశాయి. ఈవో నల్లం సూర్యచక్రధరరావు ఆలయ పరిసరాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఉక్కబోత తట్టుకోలేక పలువురు స్పృహ తప్పి పడిపోగా ప్రాంగణంలోని ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందించడంతో కోలుకున్నారు. క్షేత్రంలో రాత్రి ధర్మపథం పేరిట నిర్వహించిన భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

పుష్పాలంకరణలో వేంకటేశ్వరుడు

3న అన్నవరం దర్శన వేళల్లో మార్పులు

అన్నవరం, న్యూస్‌టుడే: చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల 3న అన్నవరం సత్యదేవుని దర్శనాలు, సేవల వేళల్లో మార్పులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 3.20 గంటల నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్రగ్రహణం ఏర్పడుతుందన్నారు. వ్రతాలు, ఇతర పూజలు ఉదయం 9.30 గంటల లోపు పూర్తవుతాయన్నారు. 10 గంటల నుంచి దర్శనాలు నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం జరిగే సహస్ర దీపాలంకరణ సేవ, పంచ హారతులు రద్దు చేస్తున్నట్లు వివరించారు. సంప్రోక్షణ తర్వాత 4న ఉదయం నుంచి సర్వ దర్శనాలు, వ్రతాలు, పూజలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు.

ద్రాక్షారామ భీమేశ్వరాలయం..

ద్రాక్షారామ: చంద్ర గ్రహణం సందర్భంగా ఈనెల 3వ తేదీన ద్రాక్షారామలోని మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామివారి ఆలయాన్ని మూసివేస్తామని ఆలయ ఈవో, సహాయ కమిషనర్ ఏవీ దుర్గాభవాని తెలిపారు. ఆ రోజు ఉదయం భక్తులకు దర్శనాలు, నిత్య కైంకర్యాల అనంతరం 8 గంటల నుంచి గర్భాలయ తలుపులు మూసేస్తామని చెప్పారు. మళ్లీ 4వ తేదీ ఉదయం సంప్రోక్షణ పూజలు, నిత్య కైంకర్యాలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని వెల్లడించారు.

జీఎస్ఎల్ ఆసుపత్రిలో మహిళా దినోత్సవం

8 వరకు ఉచిత క్యాన్సర్ పరీక్షలు

రాజానగరం, న్యూస్‌టుడే: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జీఎస్ఎల్ వైద్య కళాశాల, జనరల్ ఆసుపత్రిలో ప్రసూతి, గైనకాలజీ విభాగంలో మార్చి 1 నుంచి 8 వరకు మహిళా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. మహిళలకు గర్భాశయ క్యాన్సర్ గుర్తింపు కోసం చేసే ప్యాప్ స్మియర్ పరీక్ష, రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ కోసం చేసే మామోగ్రఫీ పరీక్షలను పూర్తిగా ఉచితంగా చేస్తారు. గర్భాశయ క్యాన్సర్‌ను నివారించే హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను చాలా తక్కువ ధరకే అందిస్తామని గైనకాలజీ విభాగాధిపతి డా.ఎస్.అన్నపూర్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

గత ప్రభుత్వ అరాచకాలపై విచారణ చేయాలి

- ఈ నెల 7 నుంచి వచ్చే నెల 14 వరకు ప్రశిక్షణ కార్యక్రమాలు
- భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్

దేవీచౌక్, న్యూస్‌టుడే: గత ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. కల్తీ మద్యంపై గత ప్రభుత్వం చేసిన అరాచకాలపై విచారణ చేయాలన్నారు. శనివారం రాజమహేంద్రవరంలోని భాజపా కార్యాలయంలో మాట్లాడారు. కల్తీపాల ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో మార్చి 7 నుంచి ఏప్రిల్ 14 వరకు ప్రశిక్షణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 944 మండలాల్లో వీటిని నిర్వహిస్తామన్నారు. మన ఊరు-మన జెండా కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 16వేల గ్రామాల్లో పార్టీ జెండా ఎగరవేయడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో రూ.14లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. భాజపా జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, నాయకులు వేటుకూరి సూర్యనారాయణరాజు, ప్రసన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా నిలిపివేతను స్వాగతిస్తున్నాం

రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన(పీఎంజీకేఏవై), ఇతర సంక్షేమ పథకాల కింద యూనివర్సల్ ఫోర్టిఫైడ్ రైస్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయాలన్న భారత ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రకటించింది. శనివారం కాకినాడలోని రైస్‌మిల్లర్ల సంఘ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వల్లూరి సూర్యప్రకాశరావు(సూరిబాబు) మాట్లాడుతూ ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్(ఎఫ్ఆర్‌కే) మిశ్రమం అమల్లో రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న నాణ్యత స్థిరత్వం సమస్యలు, సరఫరాలో పరిమితులు, బ్లెండింగ్ ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు, నిల్వలకు సంబంధించిన సవాళ్లను అర్థం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. రైస్ మిల్లర్ల సమస్యలను భారత ప్రభుత్వం దృష్టికి సమర్థంగా తీసుకువెళ్లడంలో చురుకైన పాత్ర పోషించిన రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి, కమిషనర్, సంస్థ ఛైర్మన్‌కు ధన్యవాదాలు తెలిపారు. నిర్మాణాత్మక సహకారం, నిరంతర సమన్వయం అందిస్తున్నారని తెలిపారు. మిల్లర్ల సమస్యను అర్థం చేసుకున్న కేంద్ర ఆహారమంత్రి, కార్యదర్శికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయం ద్వారా ధాన్యం కొనుగోళ్లు మరింత సాఫీగా జరగడంతో పాటు బియ్యం నాణ్యతాప్రమాణాలు పరిరక్షించబడతాయన్నారు. మరింత సమర్థంగా పోషకాహార పంపిణీకి ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి	18,000
కురిడీ (వెయ్యింటికి):	
పాతకాయ: గండేరా	30,500
గటగట	29,000
కొత్తకాయ: గండేరా	30,000
గటగట	29,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	18,000-20,000
కొత్త (పచ్చి) కాయ	15,000-16,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	5,000
కిలో	350

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	150-00
రిటైల్ లైవ్	177-00
డ్రెస్డ్	257-00
స్కిన్‌లెస్	292-00

నేడు ఆర్ఎంసీ స్నాతకోత్సవం

సాంబమూర్తినగర్, న్యూస్‌టుడే: కాకినాడ రంగరాయ వైద్య కళాశాల 63వ స్నాతకోత్సవం ఆదివారం జరగనుంది. కళాశాల ప్రిన్సిపల్ డా.ఎ.విష్ణువర్ధన్ అధ్యక్షతన జరిగే స్నాతకోత్సవానికి భువనేశ్వర్ హెల్త్ ప్రోగ్రామ్ ఎస్‌వోఏ యూనివర్సిటీ డైరెక్టర్ డా.అశోక్‌కుమార్ మహపాత్ర ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. రాయల్ రంగరాయన్స్ పేరుతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు వైద్య విద్యార్థులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

92.7 FM Rajamahendravaram
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్	ఉ॥ 7 - ఉ॥ 9
రాశివాసి	ఉ॥ 9 - ఉ॥ 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ॥ 10 - మ॥ 2
ఈవారం అతిథి	మ॥ 2 - సా॥ 5
టెస్ట్ డ్రైవ్	సా॥ 5 - సా॥ 7
హ్యాష్ ట్యాగ్	సా॥ 7 - రా॥ 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 9 - ఉ॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

మృత్యు విస్ఫోటం

బాణసంచా పరిశ్రమ పేలుడులో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుణ్ని కాకినాడ జీజీహెచ్‌కు తరలిస్తున్న సిబ్బంది

ఈనాడు- కాకినాడ, రాజమహేంద్రవరం; న్యూస్‌టుడే- సామర్లకోట గ్రామీణం: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో శనివారం పెను విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం జరిగి 20 మంది సజీవ దహనమయ్యారు. తీవ్ర గాయాలపాలైన మరో పది మందిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్)కి తరలించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. పేలుళ్ల ధాటికి అందులో పనిచేస్తున్న కార్మికుల శరీర భాగాలు చెల్లాచెదురైపోయాయి. కాళ్లు, చేతులు తెగి సమీపంలో ఉన్న చెట్లపై పడడంతో ఆ ప్రాంతమంతా భీతావహ పరిస్థితి నెలకొంది. చనిపోయిందెవరో గుర్తుపట్టలేనంతగా మృతదేహాలున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 70 శాతానికిపైగా కాలిన గాయాలతో ఉన్న 9 మందిని జీజీహెచ్‌కు, మరొకరిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారందరి పరిస్థితీ విషమంగానే ఉంది.

కళ్లముందే కాలిపోతున్నా ఆపలేక..

ఘటనా స్థలంలో పనిచేస్తున్న వ్యక్తులు బయటకు రాలేక కళ్లముందే కాలిపోతున్నా వారిని కాపాడే పరిస్థితి లేకపోయింది. ఒక్కపక్క ఎగసిపడుతున్న మంటలు, మరోవైపు భారీ పొగతో ఏం జరుగుతుందో, మంటల్లో ఎంతమంది ఉన్నారో అంచనా వేయలేని స్థితి నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను కొంతమేర అదుపులోకి తెచ్చిన తరువాత తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న 10 మందిని గుర్తించి అంబులెన్స్‌ల్లో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాణసంచా ముడిసరకు నిల్వలు భారీ ఎత్తున ఉండటంతో మంటలు సుమారు రెండుగంటలకు పైగా మండుతూనే ఉన్నాయి.

ఆ ప్రదేశం మొత్తం పొగ కమ్మేయడం, వరుస పేలుళ్లతో అసలు ఏం జరుగుతుందో తెలియనంత గందరగోళం నెలకొంది.

గాల్లో ఎగిరిపడ్డ శరీర భాగాలు

పేలుడు ధాటికి అక్కడ పనిచేస్తున్న పలువురి శరీర భాగాలు గాలిలో ఎగిరిపడ్డాయి. ఒక మహిళ పుర్రె భాగం పేలిపోయింది. మరో మృతదేహం పేలిపోయి మాంసం ముద్దగా పక్కనే ఉన్న పొలంలో ఎగిరిపడింది. మరో వ్యక్తి మృతదేహం సుమారు 50 మీటర్ల దూరం ఎగిరి పక్కనే ఉన్న పంట కాలువలో పడిపోయింది. శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. ఘటనా స్థలంలో కాళ్లూ, చేతులూ, ఇతర శరీరభాగాలు విడిపోయి, చెల్లాచెదురుగా పడి ఉండడంతో భీతావహ వాతావరణం నెలకొంది. ఇంతటి దారుణం ఎప్పుడూ చూడలేదని స్థానికులు విలవిల్లాడిపోయారు.

మృతదేహాల కోసం పొలాల్లో వెతుకులాట

సుమారు ఎకరన్నర ప్రాంతంలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. షెడ్లలో పని చేసే వారు అక్కడకక్కడే చనిపోయి కాలిపోయి పడి ఉండగా మరికొందరు గాయాలతో ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో పంట పొలాల వెంట పరుగులు తీశారు. కొందరు పొలాల్లోనే కుప్పకూలి మృతి చెందారు. చనిపోయింది ఎవరో తెలియడానికి, వారి మృతదేహాలు ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవడానికి సాయంత్రమైంది. పంట పొలాలు, కాలువలు, ఘటనా స్థలంలో ఉన్న మృతదేహాలన్నీ ఒకచోటకు చేర్చారు. 20 మంది మృతి చెందారని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

మృతులు వీరే..

గండి మంగ (36), వల్లూరి రవి (35), కడింపల్లి కృపామణి (50), బిక్కిన కరుణ సుబ్బారావు (45), సాధనాల సత్యవేణి (44), గొడత నాని (26), తుంపాల లోవ (38), చింతల రమణమ్మ (60), మందపల్లి చిన్ని (44), గొడత మహేష్ (41), నూకళ్ల దేవి (45), గొడత వీరవెంకటరమణ (48), కడింపల్లి ధనరాజు (55), సాకుమళ్ల రాఘవ (50), అడబాల శ్రీనివాసరావు (55)(వేట్లపాలెం).. దర్శిపాటి నాని (38), ఏడిద సంపత్ కుమార్ (25) (సామర్లకోట), మకర రాఘవమ్మ (55) (పెదబ్రహ్మదేవం), గంపల మంగమ్మ(45), గంపల నాగరాజు(57)

ఘటనా స్థలం నుంచి సమీప పొలాల్లోకి ఎగిరిపడిన మృతదేహాన్ని తీసుకువస్తున్న సహాయక బృందం

వేట్లపాలెంలోని బాణసంచా పరిశ్రమ వద్ద భీతావహ పరిస్థితి

పచ్చని పొలాల్లో భారీ పేలుడు

వేట్లపాలెం సమీపంలోని పంట పొలాల మధ్య సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ పేరుతో కొన్నేళ్లుగా బాణసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారు. స్థానికులు టపాసుల తయారీ పనులు చేస్తుండగా మధ్యాహ్నం 2 గంటల వేళ భారీ పేలుడు చోటుచేసుకుంది. ఆ శబ్దానికి సమీప గ్రామాల్లో ఇళ్లు కంపించాయి. పైకప్పు పెంకులు ఎగిరిపడ్డాయి. ఇళ్లలో సీలింగ్‌లు ఊడిపడ్డాయి. ఐదు కిలోమీటర్ల దూరంలోని సామర్లకోట, పెద్దాపురం ప్రజలూ శబ్దాలు విని ఉలిక్కిపడ్డారంటే పేలుళ్ల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

కాకినాడ జీజీహెచ్‌లో 9 మంది క్షతగాత్రులు

90 శాతానికి పైగా కాలిన గాయాలు.. విషమంగా పరిస్థితి

కాకినాడ (మసీదుసెంటర్), న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన 9 మంది క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఇక్కడి ట్రామాకేర్, అత్యవసర విభాగాల్లో వారికి వైద్యసేవలు అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో 8 మందికి 90 శాతానికి పైగా, ఒకరికి 70 శాతానికి పైగా కాలిన గాయాలైనట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. లావణ్యకుమారి తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందన్నారు. అన్ని విభాగాల వైద్యులు, సిబ్బందితో పాటు ఔషధాలను, అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్సులను అందుబాటులో ఉంచామన్నారు. బాధితుల సమాచారం తెలియజేసేందుకు ఆసుపత్రిలో ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. మంత్రి కందుల దుర్గేష్ ఆసుపత్రికి వచ్చి బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ ఛైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే పంతం నానాజీ, జేసీ అపూర్వభరత్ తదితరులు ఆసుపత్రిలో వైద్యసేవలను పర్యవేక్షించి బాధితులను పరామర్శించారు.

జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నవారు

సప్పా సత్యవేణి (34), చిటికెల లక్ష్మి (45) (వేట్లపాలెం), మేర్ల శ్రీను (30) (పెద్దాపురం), కాశేటి శ్రీను (33), దర్శిపాటి రాజు (రాజేష్) (30), వేమగిరి లోవరాజు (35), వేమగిరి దావీదు (38), పల్లపాటి వీరక్రిష్ణ (40), దర్శిపాటి లోవరాజు (40) (సామర్లకోటలోని కుమ్మరివీధి).

చింతల రమణమ్మ, తుంపాల లోవ, గంపల మంగమ్మ, గంపల నాగరాజు, గండి మంగ, దర్శిపాటి నాని, సాకుమళ్ల రాఘవ, నూకళ్ల దేవి, ఏడిద సంపత్‌కుమార్

గొడత మహేష్, గొడత నాని, కడింపల్లి ధనరాజు, గొడత వీర వెంకటరమణ, మందపల్లి చిన్ని, అడబాల శ్రీనివాసరావు, సాధనాల సత్యవేణి, వల్లూరి రవి, కడింపల్లి కృపామణి, బిక్కిన కరుణ సుబ్బారావు, మకర రాఘవమ్మ

నిర్లక్ష్యమే నిప్పురవ్వై..

- చిచ్చుబుడ్లలో మందు దట్టించి.. ఇనుప దిమ్మతో మోదిన కార్మికులు
- నిప్పురవ్వలు రేగి పడి భారీ పేలుడు

ఈనాడు- కాకినాడ, రాజమహేంద్రవరం: చిన్నపాటి నిర్లక్ష్యం వేట్లపాలెంలో భారీ ప్రమాదాన్ని తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. చిచ్చుబుడ్లలో మందును దట్టించి, ఇనుప దిమ్మతో మోదడంతో నిప్పురవ్వలు రేగి పక్కనున్న బాణసంచా ముడిసరుకులో పడ్డాయి. క్షణాల్లో మంటలు వ్యాపించి, అక్కడే నిల్వ ఉన్న బాంబులన్నీ ఒక్కసారి పేలడంతో భారీ విస్ఫోటం జరిగింది. తయారీ కేంద్రంలో షెడ్లు ఇరుకిరుగ్గా ఉండటంతో ఇద్దరు, ముగ్గురు పనిచేసేచోట పది మంది కూర్చొని తయారుచేస్తున్నారు. దీంతో మంటలు రేగి పేలుళ్లు జరిగినప్పుడు ఆ షెడ్ల నుంచి బయటకు రాలేక వారు అక్కడే సజీవ దహనమైపోయారు. పేలుడు తీవ్రత కారణంగానే శరీరాలు ఛిద్రమైపోయాయని పోలీసులు చెబుతున్నారు. బాణసంచాలో సల్ఫర్‌ను తప్పుడు విధానంలో ఉపయోగించడంతో పేలుడు చోటుచేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అక్కడ రసాయనాలు, మందుగుండు సామగ్రి నమూనాలను ఫోరెన్సిక్ నిపుణులు తీసుకువెళ్లారని, పూర్తిస్థాయిలో పరీక్షించిన తర్వాతే పేలుడుకు కారణం చెప్పగలమని ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. ఘటనా స్థలానికి వెళ్లినప్పుడు తమ సమీపంలోనే రెండుసార్లు చిన్నపాటి పేలుళ్లు జరిగాయని చెప్పారు.

ప్రమాదం జరిగిన సూర్యశ్రీ ఫైర్ క్రాకర్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ యజమాని అడబాల అర్జున్, సోదరుడు వీరబాబు (నాని) పరారయ్యారు. ప్రత్యేక బృందాలు వారిని గాలించి పట్టుకున్నాయి. వీరి తండ్రి అడబాల శ్రీనివాసరావు (55) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి అప్పగించే ప్రక్రియ శనివారం రాత్రి ప్రారంభించారు.

పోటీల కోసం భారీగా తయారీ

పండుగలు, పర్వదినాలకు బాణసంచా కాల్చడం సాధారణంగా మారిపోయింది. బాణసంచా కాల్చడంలో పోటీల నేపథ్యంలో అధిక మోతాదులో పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నారు. గోకవరం మండలంలో జరగనున్న ఓ వేడుకలో నిర్వహించే పోటీల్లో పాల్గొనేందుకు భారీ ఎత్తున మందుగుండు సామగ్రి ఇక్కడ తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నిల్వలు అధికంగా ఉన్నాయి. పేలుడు ధాటికి సమీపంలోని జొన్నలదొడ్డి ప్రాంతంలో పెంకుటిల్లు పైకప్పులు ధ్వంసం కాగా ఇళ్లలోని ఫాల్స్ సీలింగ్‌లు ఊడిపడిపోయాయి. పలు ఇళ్లలోని అద్దాలు, తలుపులు పగిలిపోయాయి.

WALK-IN INTERVIEW
for **PRAGATI** Junior Colleges
OPEN POSITIONS
- JEE - ADVANCED (Maths, Physics, Chemistry)
- JEE - MAINS (Maths, Physics, Chemistry)
- NEET (Botany, Zoology, Physics, Chemistry)
- EAPCET (Maths, Physics, Chemistry)
- PRINCIPAL (for IIT Schools)

Walk-in interviews will be held from 9.00 AM to 4.00 PM on all working days **until 10.03.2026** at the respective colleges. ***Please bring original certificates.***

VENUES
KAKINADA : 93460 78023
PEDDAPURAM : 93460 78021
JAGAPATHINAGARAM : 93460 78022
RAJAMAHENDRAVARAM : 93460 78005
Send your resume to **pjc.vn@pragatigroup.org**

స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా
మెయిన్‌బ్రాంచ్, రాజోలు
బహిరంగ ప్రకటన
మన రాజోలు మెయిన్ బ్రాంచ్‌ను 05-03-2026 నుండి మరింత సౌకర్యవంతమైన మరియు విశాలమైన ప్రాంగణంలోనికి మార్పుచేయుచున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.
మా కొత్త చిరునామా: మెయిన్‌రోడ్, బ్యాంక్ స్ట్రీట్, రాజోలు Dr. B.R. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 533 242
మా టెలిఫోన్ నెం.లు: M.శ్రీనివాస్, చీఫ్ మేనేజర్, 94413 11002, K.రవి రామారావు, డిప్యూటీ మేనేజర్, 94401 06553
బ్రాంచి మేనేజర్

మండల ప్రజా పరిషత్ కార్యాలయము, నరసాపురం
రి.క.నెం. AO/43/2026 తేదీ: 28.02.2026
మాధవాయిపాలెం ఫెర్రి సీల్డు టెండరు కమ్ బహిరంగ వేలము ప్రకటన
ది. 12-03-2026 గురువారము మధ్యాహ్నం గం. 2.00లకు నరసాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు నరసాపురం మండల ప్రజా పరిషత్ ఆధీనములో గల మాధవాయిపాలెం ఫెర్రి 2026-2027 ఆర్థిక సంవత్సరము అనగా 01-04-2026 నుండి 31-03-2027 వరకు టోల్సు వసూలు చేసుకొనుటకు సీల్డు టెండరుతో కూడిన బహిరంగ వేలము నిర్వహించబడును. ఆసక్తి గల కాంట్రాక్టర్లు [illegible]
[illegible]
మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి, నరసాపురం

ఒడిశా గవర్నర్ హరిబాబుకు జ్ఞాపిక అందజేస్తున్న చైతన్యరాజు, రవికిరణ్ వర్మ

అమ్మ భాషకు సాటి లేదు

- మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రముఖులు

ఈనాడు, అమలాపురం, గ్రామీణం, కలెక్టరేట్, న్యూస్‌టుడే: భావం, భావోద్వేగం, సంతోషం, దుఃఖం.. ఇలా మనిషి తన భావాన్ని వ్యక్తం చేయడానికి అమ్మభాషకు మించినది మరొకటి లేదని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో నందమూరి తారకరామారావు వేదికపై మూడో ప్రపంచ తెలుగు మహాసభలను గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్, కిమ్స్ ఛైర్మన్ కేవీవీ సత్యనారాయణరాజు(చైతన్య రాజు) ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. పలువురు ప్రముఖులు తెలుగు భాష గొప్పదనాన్ని చాటి చెప్పారు. ఉదయం 10 గంటలకు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు జ్యోతి ప్రజ్వలన చేసి తెలుగు మహా సభలను ప్రారంభించారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ప్రముఖులు ప్రసంగించారు.

ఆకట్టుకున్న స్టాల్స్..: ప్రపంచ తెలుగు మహాసభల వేదిక వద్ద పలు రకాల చేతివృత్తులు, ఇతర కళాకృతులతో స్టాల్స్ ఏర్పాటు చేశారు. సభలకు వచ్చిన విద్యార్థులు, ప్రజలు వీటిని ఆసక్తిగా తిలకించారు. వాడపల్లి వేంకటేశ్వర స్వామి, అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి, ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి, సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి, భద్రాచలం సీతారామచంద్ర స్వామి, విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాలకు చెందిన ప్రచార రథాలను తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఛైర్మన్ మోషేను రాజు, భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, కూడిపూడి సూర్యనారాయణరావు, పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, గిడ్డి సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, జేసీ నిశాంతి, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

రామోజీరావు, మొల్ల, పొట్టి శ్రీరాములు, తెలుగు తల్లి విగ్రహాలు

విగ్రహాల ఏర్పాటు..: తెలుగు మహాసభల్లో తెలుగు భాష అభివృద్ధికి పాటుపడిన పలువురు ప్రముఖుల విగ్రహాలను సభా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, రతన్ టాటా, సినీ దర్శకుడు బాపు, సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఆంధ్ర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ, మహిళా సాహితీవేత్త మొల్లమాంబ, గురజాడ అప్పారావు, అమరజీవి పొట్టి శ్రీరాములు, గౌతమ బుద్ధుడు, సర్‌ఆర్థర్ కాటన్ వంటి ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేశారు.

రామోజీరావుకు సముచిత స్థానం

తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష అభివృద్ధికి దినపత్రికలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. తెలుగు భాష ఉన్నతికి ఎనలేని కృషి చేసిన రామోజీరావు విగ్రహాన్ని సభావేదిక ప్రాంగణంలో ఏర్పాటుతో ఆయనకు సముచిత స్థానం కల్పించారు. తెలుగు భాష వినియోగం పెరగాలి.

- పి.త్రివిక్రమ్, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు

కోనసీమ భాష, సంస్కృతులకు నిలయం

కోనసీమ తెలుగు భాషా సంస్కృతికి నిలయంగా నిలిచింది. ఈ భూమి పలికే ప్రతి తెలుగు మాటలో మాధుర్యం, ప్రతి ఆచారంలో సంస్కృతి, ప్రతి జానపదంలో జీవన సత్యం ప్రతిధ్వనిస్తాయి.

- కంభంపాటి హరిబాబు, ఒడిశా గవర్నర్



బాధిత కుటుంబాలతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, చిత్రంలో ఎంపీ సానా సతీష్‌బాబు, ఆసుపత్రి సూపరింటెండెంట్

సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న కలెక్టర్ షాన్‌మోహన్, ఎస్పీ బిందుమాధవ్, జ్యోతుల నవీన్ తదితరులు

మంటలను అదుపులోకి తెస్తున్న అగ్నిమాపక సిబ్బంది

WANTED
A Reputed **Sri Suryodaya Constructions - Class-1** Contractors & Manufacturers of UPVC Doors & Windows Requires :
Male : Civil Engineer / Accountant/ Sales Executives/ UPVC Tech/ Helpers.
Civil Engineer : Diploma / B.Tech Civil Engineering.
Accountant : Minimum 3 Years Exp. in Tally Prime 7.0
Capable of handling the Following: 1) GST, TDS, Income Tax Working's & Fillings **2)** M.S Office Communication Through Mails. (Letter's Drafting and Forwarding)
Sales Executives: Having Good Knowledge in Marketing Skills.
UPVC Tech: Having Good Skills in UPVC Doors and Windows Manufacturing and Fittings.
Helpers: Having Good knowledge Fabrication & Fixing of UPVC Doors and Windows.
Contact : 89850 35999, 96765 30881.
E-Mail : srisuryodaya.info@gmail.com
Location : Vizag / Anakapalli / Kakinada East Godavari / West Godavari / Krishna.

ఉలికిపడిన వేట్లపాలెం

ఈనాడు కాకినాడ: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో శనివారం మధ్యాహ్నం భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ ఘటనలో 20 మంది సజీవ దహనమవ్వడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విషాదం అలుముకుంది. క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాణసంచా కేంద్రంలో పేలుళ్ల ధాటికి కార్మికుల శరీరభాగాలు ఛిద్రమయ్యాయి. ఎటుచూసినా భీతావహ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ యంత్రాంగమంతా ఘటనాస్థలానికి చేరుకుంది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుళ్ల శబ్దానికి సమీప గ్రామాల్లో ఇళ్లు కంపించాయి. పైకప్పు పెంకులు ఎగిరిపడ్డాయి. ఇళ్లలో సీలింగ్‌లు ఊడిపడ్డాయి.

సంఘటన ప్రాంతానికి సమీపంలోని ఓ ఇంట్లో దెబ్బతిన్న సీలింగ్

పరీక్షల భయాన్ని తరిమికొట్టేయండి..!

పదో తరగతి విద్యార్థుల కోసం ఉచిత వెబినార్ నేడు

ఈనాడు ప్రతిభ | శ్రీచైతన్య విద్యాసంస్థలు

ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో కీలకం. చదువుల్లో విద్యార్థి సామర్థ్యానికి టెన్త్ క్లాస్ ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. అందుకే పదో తరగతి వార్షిక పరీక్షలనగానే విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. అధిక మార్కులు సాధించాలనే లక్ష్యంతోపాటు తమపై తల్లిదండ్రులకు ఉండే అంచనాలను అందుకోవాలనే తపన ఆందోళనను పెంచేస్తుంది. పరీక్ష తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ కొందరిలో భయం పెరిగి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంటుంది. ఇలాంటి అనవసర భయాలను, ఆందోళనలను పోగొట్టి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు, 'ఈనాడు-ప్రతిభ' సంయుక్తంగా ఉచిత వెబినార్ నిర్వహిస్తున్నాయి. పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో వివరిస్తూ, అత్యుత్తమ మార్కులు సాధించడానికి ఈ వెబినార్ మార్గదర్శనం చేస్తుంది. ప్రముఖ సబ్జెక్టు నిపుణులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తక్కువ సమయంలో సిలబస్‌ను ఏ విధంగా రివిజన్ చేయాలో తెలియజేస్తారు. పరీక్షల భయాన్ని పోగొట్టి, మానసిక స్థితిని స్థిరపరిచేందుకు సైకాలజిస్టులు సూచనలు చేస్తారు. గత ఏడాది టాపర్లుగా నిలిచిన విద్యార్థులు తమ అనుభవాలను వివరించి స్ఫూర్తిని నింపుతారు. టెన్త్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకూ ఈ వెబినార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇదిగో ఈ అంశాలపైనే సూచనలు

- యాక్టివ్ రీకాల్, మైండ్ మ్యాపింగ్ ద్వారా క్లిష్టమైన అంశాలను ఎలా గుర్తుంచుకోవాలి?
- గణితం, సైన్స్‌లో స్కోరింగ్ పాయింట్లు, ప్రజెంటేషన్ టిప్స్.
- ఏకాగ్రతను పెంచే చిన్న చిన్న వ్యాయామాలు.
- పరీక్ష గదిలో టైం మేనేజ్‌మెంట్.
- ఆరోగ్యం, ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
- విద్యార్థులు అడిగే సందేహాలకు నిపుణుల సమాధానాలు.

జూమ్ మీటింగ్, యూట్యూబ్ లైవ్, ఈనాడు.నెట్ ద్వారా వెబినార్‌లో జాయిన్ కావచ్చు

వెబినార్ తేదీ:	మార్చి 1, 2026 (ఆదివారం)
సమయం:	ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు

జూమ్ మీటింగ్ కోసం... | యూట్యూబ్ లైవ్ కోసం...

Join from PC, Mac, iPad, or Android:
Zoom - https://hov.to/b2c7ec22
Youtube Live - https://hov.to/d4ce0f1a
Zoom ID - 953 5694 9081 **Passcode:** 115422

భీమేశ్వరుని సన్నిధిలో న్యాయమూర్తులు

ద్రాక్షారామ: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జీఎం మొహిద్దీన్, జస్టిస్ సుద్దాల చలపతిరావు, జస్టిస్ వాకిటి రామ కృష్ణారెడ్డి, జస్టిస్ ప్రవీణ్‌కుమార్ శనివారం భీమేశ్వరస్వామివారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీరికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

రాజోలు

• రాజోలు • కొత్తపేట • పి.గన్నవరం

పవనన్న ఆరోగ్య భరోసాతో వైద్య సేవలు

మామిడికుదురు, న్యూస్‌టుడే: నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పవన్ అన్న ఆరోగ్య భరోసా ద్వారా పేదలకు వైద్య సేవలందిస్తున్నట్లు పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు. నగరం పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన పలువురికి ఉచితంగా కళ్లజోళ్లు అందజేశారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. పెద పట్నంలంకలో రూ.5 లక్షల వ్యయంతో రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. నగరం ఏఎంసీ ఛైర్మన్ పెనుమాల లక్ష్మి, సర్పంచులు జాలెం రమణకుమారి, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు జాలెం శ్రీనివాసరాజా పాల్గొన్నారు.

నైపుణ్యాలతోనే ఉన్నత స్థానం

మలికిపురం: యువత నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారానే ఉన్నత స్థానాలు సాధించగలరని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. స్థానిక ఎమ్వీఎన్, జేఎస్ అండ్ ఆర్వీఆర్ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఉద్యోగ మేళాలో ఆయన పాల్గొన్నారు. 75 మంది ఆయా ఉద్యోగాలకు ఎంపికయ్యారు. జిల్లా ప్లేస్‌మెంట్ అధికారి కె.రాజేంద్రప్రసాద్, ప్రిన్సిపల్ ఆనందమహాని, అధ్యాపకులు పాల్గొన్నారు.

పదో తరగతి విద్యార్థులూ.. మీ సందేహాలు నివృత్తి చేసుకోండి

నేడు 'ఈనాడు-జిల్లా విద్యాశాఖ' ఆధ్వర్యంలో ఫోన్ ఇన్

ముమ్మిడివరం: పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాత్రీపగలు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లోనూ ఎన్నో సందేహాలు. అనుకున్న స్థాయిలో మార్కులొస్తాయా.. ప్రశ్నపత్రం ఎలా ఉంటుంది.. ఏఏ పాఠ్యాంశాలపై ఎక్కువ ప్రశ్నలు వస్తాయి.. వేటిపై పట్టు సాధించాలి.. ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్లాలి.. అనే సందేహాలు. వీటన్నింటినీ నివృత్తి చేసుకునేందుకు 'ఈనాడు' అవకాశం కల్పిస్తోంది. సబ్జెక్టు నిపుణులతో నేరుగా ఫోన్ చేసి మాట్లాడొచ్చు.

సబ్జెక్టు	ఉపాధ్యాయుడు	ఫోన్ నంబరు
తెలుగు	జి.ప్రభావతి	9866697557
హిందీ	ఎండీ తెహర్‌పాషా	9849460786
ఆంగ్లం	డా.కె.సురేఖరాణి	7095448485
గణితం	డా.టీఎస్‌వీఎస్ సూర్యనారాయణమూర్తి	9989027829
భౌతికశాస్త్రం	జీవీ సుబ్రహ్మణ్యం	9640188525
జీవశాస్త్రం	ఎం.రామలక్ష్మి	8886745834
సాంఘికశాస్త్రం	కేఎస్‌వీ కృష్ణారెడ్డి	9492146689

తేదీ మార్చి 1 (ఆదివారం)
సమయం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు

చారిత్రక ప్రాంతం.. నిరాదరణే ఆసాంతం

న్యూస్‌టుడే, మామిడికుదురు

వైనతేయ నది సాగరంలో కలిసే ప్రాంతానికి సమీపంలో మామిడికుదురు మండలం ఆదుర్రులో అశోక చక్రవర్తి కాలంలో ఆయన కుమార్తె సంఘమిత్ర ఆధ్వర్యంలో నిర్మితమైన చారిత్రక ఆదిబౌద్ధ స్తూపం నిరాదరణకు గురవుతోంది. దశాబ్దాల కాలంగా వసతులు లేకపోవడంతో పర్యాటకులకు ఇబ్బందులు తప్పడం లేదు. కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న ఈ చారిత్రక ప్రాంతాన్ని తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇదే అంశాన్ని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఇటీవల శాసనసభ సమావేశంలో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు.

బౌద్ధ స్తూపానికి వెళ్లేందుకు కరకట్టపై వేసిన సిమెంటు రోడ్డు దుస్థితి

చుట్టూ ఉద్యానాన్ని ఏర్పాటు చేసినా.. తరువాత ఎవరూ పట్టించుకోకపోవడంతో పచ్చదనమంతా హరించుకుపోయింది. మామిడికుదురు, ఆదుర్రులో బౌద్ధ సింహద్వారాల ఏర్పాటుకు గతంలో సంకల్పించినా సాకారం కాలేదు. రహదారి, తాగునీటి సౌకర్యం, విశ్రాంతి భవనం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తూర్పు వైపు ఏటిగట్టుపై కొంతమేర వేసిన సిమెంటు రోడ్డు ఛిద్రమైంది. మార్గం సక్రమంగా లేకపోవడం, పశ్చిమ వైపు రెండడుగుల ద్వారం నుంచే రాకపోకలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పాశర్లపూడిబాడవ నుంచి ఆదుర్రు స్తూపం వరకు రహదారి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఏళ్ల కాలంగా కాగితాలకే పరిమితమైంది.

1923లో తవ్వకాలు..

దాదాపు 2,400 ఏళ్ల క్రితం నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్న ఆదిబౌద్ధ స్తూపం సందర్శనకు దేశ, విదేశాల నుంచి భిక్షువులు, ఆరాధకులు, పర్యాటకులు వస్తుంటారు. అశోక చక్రవర్తి హయాంలో నిర్మితమైన 84 వేల ధాతుగర్భ స్తూపాల్లో సారనాథ్, రాంచి సహా ఆదుర్రు మహాస్తూపాలుగా గుర్తింపు పొందాయి. 66 అడుగుల చుట్టుకొలత, 52.5 అడుగుల ఎత్తు ఉన్న ప్రధాన స్తూపం అశోకచక్రంగా కనిపిస్తుంది. దాని చుట్టూ రెండు ప్రార్థనా మందిరాలు, ఉప స్తూపాలు, చైత్యాలున్నాయి. 1923లో పురావస్తు శాఖ ఇక్కడ తవ్వకాలు చేపట్టి స్తూపాలు, ఇతర కట్టడాలను వెలికితీసింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం

ఆదుర్రులోని ఆది బౌద్ధ స్తూపం..

అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా..

ఆదుర్రులో ఆది బౌద్ధ స్తూపాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడి కట్టడాలు, చారిత్రక విశేషాలకు సంబంధించి సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ఆనిధులు మంజూరు చేయాలని అసెంబ్లీ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించాను. నిధులకు ఆమోదం రాగానే పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ చేస్తా.

– గిడ్డి సత్యనారాయణ, ఎమ్మెల్యే, పి.గన్నవరం

బాణసంచా తయారీ కేంద్రానికి సీలు

పొన్నమండలో బాణసంచా కేంద్రానికి సీలు వేస్తున్న అధికారులు

రాజోలు, న్యూస్‌టుడే: పొన్నమండలోని బాణసంచా తయారీ కేంద్రాన్ని అధికారులు శనివారం పరిశీలించి అనుమతులు లేకపోవడంతో సీలు వేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాజోలు తహసీల్దార్ సీహెచ్ భాస్కర్ నేతృత్వంలో అధికారుల బృందం శనివారం తనిఖీలు నిర్వహించింది. అనుమతులు లేకుండా బాణాసంచా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ● వేట్లపాలెంలో బాణసంచా పేలుడు దుర్ఘటనపై రాజోలు నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి గొల్లపల్లి అమూల్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

పి.గన్నవరం: జిల్లా ఎస్పీ రాహుల్‌మీనా ఆదేశాల మేరకు జిల్లాలో గతంలో అనుమతి పొందిన 14 బాణసంచా కేంద్రాలపై పోలీసులు నిఘా పెట్టారు. శనివారం వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. అక్రమంగా బాణసంచా తయారుచేసినా, విక్రయించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

చిన్నారి పునర్వికకు ఆర్థికసాయం

నగదు అందజేస్తున్న ఫ్రెండ్స్ ఫరెవర్ హెల్పింగ్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు

అంబాజీపేట : కర్నూలులో అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక వైద్య ఖర్చులకు మండలంలో తొండవరానికి చెందిన ఫ్రెండ్స్ ఫరెవర్ హెల్పింగ్ ఆర్గనైజేషన్ సంస్థ ఆధ్వర్యంలో రూ.1.10 లక్షల ఆర్థిక సాయం సమకూర్చారు. శనివారం కర్నూలులో చిన్నారి తండ్రి సురేష్‌కు ఈ మొత్తాన్ని అందజేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఆలయాల పునర్నిర్మాణ పనులకు విరాళం

విరాళం అందజేస్తున్న దాత కుటుంబ సభ్యులు

ఆత్రేయపురం : ఆత్రేయపురంలో రాజరాజేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి ఆలయాల పునర్నిర్మాణ పనులకు గ్రామస్థులు చేకూరి వెంకటపతిరాజు, చంద్రావతి దంపతుల తరపున చిన్నకుమారుడు రూ.1,11,116, పెద్ద కుమారుడు రూ.10 వేలు విరాళాలను పనుల పర్యవేక్షకుడు, వాడపల్లి దేవస్థానం ఛైర్మన్ ముదునూరి వెంకటరాజుకు శనివారం అందజేశారు. దేవాలయాల ఛైర్మన్లు వేగేశ్న ప్రసాదరాజు, పులవర్తి కాశీవిశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.

'సోము వీర్రాజుపై వైకాపా ఎమ్మెల్సీల దాడి దారుణం'

మలికిపురం: శాసనమండలిలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై వైకాపా ఎమ్మెల్సీలు దౌర్జన్యంగా దాడికి పాల్పడడం దారుణమని భాజపా జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ అన్నారు. మలికిపురంలో మేడిచర్ల చాణక్య అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అచ్యుతరామరాజు, అడబాల రాంబాబు తదితర నాయకులు పాల్గొన్నారు.

త్రుటిలో తప్పిన ప్రమాదం

సఖినేటిపల్లి : అంతర్వేది దేవస్థానం రాంబాగ్‌లో ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు శనివారం కొబ్బరి చెట్లను ఢీకొట్టింది. బస్సులో ఉన్న నలుగురు విద్యార్థులు, డ్రైవర్‌కు చిన్నపాటి గాయాలుకాగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంతర్వేదిపాలెంలో ఉన్న ప్రైవేట్ పాఠశాల బస్సు ఉదయం విద్యార్థులను తీసుకెళ్లడానికి వస్తుండగా రాంబాంగ్ వచ్చేసరికి అదుపుతప్పి చెట్లను ఢీకొట్టిందని తెలిపారు. రవాణా శాఖ అధికారి శ్రీనివాసరావు బస్సును పరిశీలించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఆటో నుంచి జారిపడి మహిళ మృతి

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: కాకినాడ నగరం కొండయ్యపాలేనికి చెందిన అడపాల వెంకటలక్ష్మి వాడపల్లి వేంకటేశ్వరస్వామి దర్శనం నిమిత్తం రాజమహేంద్రవరం వరకూ రైలులో వచ్చారు. అక్కడి నుంచి ఆటోలో వస్తుండగా ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్దకు వచ్చేసరికి ఆటోలో నుంచి జారిపడటంతో తలకు బలమైన గాయమైంది. కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆత్రేయపురం ఎస్సై రాము తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

వాడపల్లిలో ప్రసాదం పంపిణీ వద్ద వివాదం

ఆత్రేయపురం: వాడపల్లిలో వెంకన్న అన్నదాన సత్రం వద్ద శనివారం రాత్రి ప్రసాదం పంపిణీ ప్రాంతం వద్ద భక్తులకు, సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పులిహోర పంపిణీ చేసే వ్యక్తి ఒకరు భక్తులను కించపరుస్తూ మాట్లాడటంతో ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న ఆలయ ప్రతినిధులు అక్కడికి చేరుకుని భక్తులను శాంతింపజేయడంతో వివాదం సద్దుమణిగింది.

వృద్ధురాలిని గాయపరిచి బంగారు గొలుసు అపహరణ

అంబాజీపేట, న్యూస్‌టుడే: మాచవరంలో వృద్ధురాలు దేవగుప్తాపు లక్ష్మిని గుర్తుతెలియని వ్యక్తి తలపై గాయపరిచి ఆమె మెడలో ఉన్న తొమ్మిది గ్రాముల బంగారు గొలుసును అపహరించుకుపోయిన ఘటన శనివారం వేకువజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శనివారం తెల్లవారుజామున ఇంటి ఆవరణలో ఉన్న మరుగుదొడ్డికి వెళ్లి వస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆమె తలపై కొట్టి బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు. ఆమె మేనల్లుడు ర్యాలి సత్యనారాయణ పోలీసులకు సమాచారం అందించడంతో పి.గన్నవరం సీఐ రుద్రరాజు భీమరాజు, ఎస్సై కె.చిరంజీవి సంఘటన ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. బాధితురాలు లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

సంగీత్‌శోభన్ పూజలు

పట్టువస్త్రాలు, వెండి పుష్పమాలను సమర్పిస్తున్న సంగీత్ శోభన్

ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరస్వామిని సినీ నటుడు సంగీత్‌శోభన్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. ఈయనకు ఆలయ మర్యాదలతో అర్చకులు శేషవస్త్రాలు కప్పి ఆశీర్వచనం చేశారు. స్వామివారికి పట్టువస్త్రాలు, 442 గ్రాముల వెండి పుష్పాల మాలను సంగీత్‌శోభన్ సమర్పించారు.

మందేశ్వరుడిని దర్శించుకున్న రాజీవ్ కనకాల

కొత్తపేట : మందపల్లిలో మందేశ్వరస్వామిని సినీనటుడు రాజీవ్ కనకాల శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.

జనసేన సభ్యత్వ నమోదు

మలికిపురం, పి.గన్నవరం: చింతలమోరి, శంకరగుప్తం, పడమటిపాలెం, కేశనపల్లిలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొని జనసేన సభ్యత్వాలు అందజేశారు. ● స్థానిక క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని గత ఏడాదికన్నా సభ్యత్వాలు రెట్టింపు చేయాలని శ్రేణులకు నిర్దేశించారు.

చింతలమోరిలో సభ్యత్వం అందజేస్తున్న ఎమ్మెల్యే దేవ

అదాలత్‌లో అధిక కేసుల పరిష్కారానికి కృషి

రాజోలు, న్యూస్‌టుడే: మార్చి 14న జరగనున్న జాతీయ లోక్‌అదాలత్‌లో సాధ్యమైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా న్యాయవాదులు కృషి చేయాలని 8వ అదనపు జిల్లా జడ్జి వై.బెన్నయ్యానాయుడు సూచించారు. శనివారం రాజోలు కోర్టు ఛాంబర్‌లో న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు, ఇతర వివాదాలను ఉచితంగా వేగంగా, సామరస్యంగా పరిష్కరించే చట్టబద్ధమైన ప్రత్యామ్నాయ వేదిక లోక్‌అదాలత్ అన్నారు. ఈ వ్యవస్థను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతుల్ని చేయాల్సిన బాధ్యత న్యాయవాదులు తీసుకోవాలన్నారు. రాజోలు సీనియర్ సివిల్ జడ్జి పి.ప్రమీలారాణి, జూనియర్ సివిల్ జడ్జి కె.హిమబిందు, జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శాంతిసుధ, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న 8వ అదనపు జిల్లా జడ్జి బెన్నయ్యానాయుడు

ఘనంగా దర్జీల దినోత్సవం


పి.గన్నవరంలో విలియమ్‌హావే విగ్రహం వద్ద ఎమ్మెల్యే గిడ్డి, దర్జీల సంఘ ప్రతినిధులు

పి.గన్నవరం, మామిడికుదురు, మలికిపురం, అయినవిల్లి, రాజోలు, అంబాజీపేట, న్యూస్‌టుడే: దర్జీలు కుట్టిన దుస్తులు ధరిస్తే హుందాతనం వస్తుందని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. దర్జీల దినోత్సవం సందర్భంగా శనివారం మండల సాయిదుర్గా దర్జీల సంఘం ఆధ్వర్యంలో పి.గన్నవరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కుట్టుమిషన్ సృష్టికర్త విలియమ్‌హావే విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. మామిడికుదురులో మండల మదర్ థెరిసా టైలర్స్ సహకార సంఘం, మలికిపురం కూడలిలో గణపతి టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, అయినవిల్లి మండలం ముక్తేశ్వరం కూడలిలో, రాజోలులోని తెన్నేటి నగర్‌లో, అంబాజీపేట, పుల్లేటికుర్రులో మండల టైలర్ల సంఘం ఆధ్వర్యంలో దర్జీల దినోత్సవం నిర్వహించారు. విలియంహావే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయా టైలర్ల సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

శాసనసభ స్పీకర్ అయ్యన్నకు సత్కారం

స్పీకర్ అయ్యన్నపాత్రుడుని సత్కరిస్తున్న అమూల్య, నరసాపురం ఎమ్మెల్యే నాయకర్

మలికిపురం: దిండి రిసార్ట్స్‌లో బస చేసిన శాసనసభ స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడుని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి గొల్లపల్లి అమూల్య, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఆలోచింపజేసిన వైజ్ఞానిక ప్రదర్శనలు

న్యూస్‌టుడే బృందం: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా రాజోలు, కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాల్లోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనల్లో విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రాజెక్టులు ఆలోచింపజేశాయి. ఆయా కార్యక్రమాల్లో సంబంధిత మండలాల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాజోలు మండలం తాటిపాక జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ లేబొరేటరీని సర్పంచి కోటిపల్లి రత్నమాల ప్రారంభించారు. మలికిపురం, ఆత్రేయపురం, మామిడికుదురు, రావులపాలెం పట్టణం, ఆలమూరు, సఖినేటిపల్లి, రావులపాలెం మండలాల్లోని పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శనలను పలువురు తిలకించారు.

మేడిచర్లపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో నమూనాల ప్రదర్శన

అంతర్వేదికరలో సైన్స్ ప్రాజెక్టులను పరిశీలిస్తున్న ఎంఈవోలు, ఉపాధ్యాయులు

పేదల అభ్యున్నతికి కృషి

రావులపాలెం గ్రామీణం, న్యూస్‌టుడే : పేద ప్రజల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. శనివారం రావులపాడులో లబ్ధిదారులకు పింఛన్లు అందించారు.

కొత్తపేట: స్థానిక మారుతి సెంటర్ పరిధిలో లబ్ధిదారులకు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, ఏపీ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ రెడ్డి అనంతకుమారి పింఛన్లు పంపిణీ చేశారు.

రావులపాడులో పింఛను అందిస్తున్న ఎమ్మెల్యే సత్యానందరావు

పింఛను అందిస్తున్న రెడ్డి సుబ్రహ్మణ్యం, అనంతకుమారి

సంప్రదాయాలకు వారధి తెలుగు భాష

రాజోలు: తెలుగు సాహిత్యం ఉత్తర, దక్షిణ భారతదేశ ప్రజల సంప్రదాయాలు, భావాలు కలవడానికి వారధిలా ఉపయోగపడుతుందని హైదరాబాద్ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జి.వి.రత్నాకర్ అన్నారు. రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ పి.సాయిబాబు అధ్యక్షతన ఆధునిక సాహిత్యం-వివిధ ధోరణులు అనే అంశంపై శనివారం జరిగిన జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. సాహితీవేత్తలు బూసి వెంకటస్వామి, సుంకర గోపాలయ్య, జడా సుబ్బారావు, ఉప ప్రిన్సిపల్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

హనుమత్ వాహనంపై ఊరేగిన వెంకన్న

రావులపాలెం పట్టణం: స్థానిక పోతంశెట్టి రామిరెడ్డి పార్కు సమీపంలోని అలివేలుమంగాపద్మావతి ఆండాళ్ సహిత వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారిని కోదండరాముడిగా అలంకరించి హనుమత్ వాహనంపై ఊరేగించారు.

ఇలా ఉంటే ప్రమాదకరం కాదా..?

గొజులగుంటలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో ఇరుకుగదిలో ఒకటి నుంచి అయిదు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఒకటో తరగతిలో ఒకరు, రెండో తరగతిలో ముగ్గురు, మూడో తరగతిలో నలుగురు, నాలుగో తరగతిలో ఏడుగురు, అయిదో తరగతిలో ముగ్గురు వెరశి 18 మంది చదువుతున్నారు. ఒకటి నుంచి 5 తరగతులు నిర్వహిస్తున్న అదే గదిలో నాడు-నేడు సామగ్రి ఉంచారు. బల్లలు ఒకదానిపై ఒకటి పెట్టడంతో ఏమాత్రం జారినా విద్యార్థులపై పడే విధంగా పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ఈ పాఠశాలకు నాడు-నేడులో చేపట్టిన మరుగుదొడ్లు, వంట షెడ్డు పనులు అసంపూర్ణంగా ఉన్నాయి.

– న్యూస్‌టుడే, పి.గన్నవరం

పదోన్నతి శుభాభినందనలు
A.P.హైకోర్టు వారిచేత స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌గా సెలెక్ట్ చేయబడి డా॥ BR అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం కోర్టునందు స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సెకండ్ క్లాస్‌గా నియమితులైన గౌ॥ శ్రీ కోళ్ళ తిరుమలరావు గారికి నేడు మానేపల్లి గ్రామంలో ఐక్య శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో సన్మానం జరుగుతున్న శుభసందర్భంగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు.
డా॥ కోళ్ల జశ్వంత్‌బాబు, MBBS, MS | డా॥ కోళ్ల సత్య రాజీవ్‌కుమార్, MBBS
డా॥ V.సౌమ్య, MBBS, MD | డా॥ గండి ఉశ్వర్, MBBS, MS
డా॥ వివేక్‌రెడ్డి, MBBS, MD | డా॥ వి.ధ్యానేష్‌రెడ్డి, MBBS, DNB
డా॥ నూతన్ సాయి ప్రణీత్, MBBS, MD | డా॥ R.కాశ్యప్, MBBS, MD
డా॥ Y.వాసుదేవరెడ్డి, MBBS | డా॥ C.సతీష్‌రెడ్డి, MBBS

పదోన్నతి శుభాభినందనలు
A.P.హైకోర్టు వారిచేత స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌గా సెలెక్ట్ చేయబడి డా॥ BR అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం కోర్టునందు స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సెకండ్ క్లాస్‌గా నియమితులైన గౌ॥ శ్రీ కోళ్ళ తిరుమలరావు గారికి నేడు మానేపల్లి గ్రామంలో ఐక్య శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో సన్మానం జరుగుతున్న శుభసందర్భంగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు
కండిబోయిన సూర్యనారాయణమూర్తి, జగ్గంపేట
కండిబోయిన పుల్లయ్య, మానేపల్లి
జోగి శ్రీనివాసరావు, జోగి సునీత, మానేపల్లి | బొక్కా నాగేంద్రకుమార్, బొక్కా రమేష్ కుమార్ S/o శ్రీరామారావు మాస్టారు, మానేపల్లి | కేతా సత్యనారాయణస్వామి, కె.ప్రభావతి (Rtd., LFL HM), మానేపల్లి
కోళ్ళ సూర్యనారాయణ, మానేపల్లి
కోళ్ళ వరప్రసాద్ నారాయణరావు, టీచర్, ZPP హైస్కూల్, పుల్లేటికుర్రు
Cell: 93814 19289, 94940 00595
కోళ్ళ నాగ వెంకట వేణుగోపాల్, మానేపల్లి

పదోన్నతి శుభాకాంక్షలు
A.P.హైకోర్టు వారిచేత స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌గా సెలెక్ట్ చేయబడి డా॥ BR అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం కోర్టునందు స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సెకండ్ క్లాస్‌గా నియమితులైన గౌ॥ శ్రీ కోళ్ళ తిరుమలరావు గారికి నేడు మానేపల్లి గ్రామంలో ఐక్య శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో సన్మానం జరుగుతున్న శుభసందర్భంగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు.
గుబ్బల సోమయాజులు (చిన్న), వాడ్రేవుపల్లి Y.జంక్షన్ | చెలుబోయిన వెంకటేశ్వరరావు (NTR), కుక్కల నాగవెంకట వరప్రసాద్, ఎలక్ట్రీషియన్, కుక్కల పెద్దిప్రకాష్ | కొపనాతి రోజావాణి W/o కొపనాతి సత్యనారాయణ, వాడ్రేవుపల్లి
పితాని శ్రీనివాసరావు | జోగి ధనరాజు (రామయ్య) S/o వెంకట్రావు, మానేపల్లి | పితాని శంకరమూర్తి, మామిడిశెట్టి నాగరాజు, మానేపల్లి
పితాని ప్రసాద్, శ్రీరామనగర్, మానేపల్లి | పితాని మల్లిబాబు, మానేపల్లి | కడలి వీరవెంకట సత్యనారాయణ, మానేపల్లి
గుబ్బల సూర్యనారాయణ, మానేపల్లి | పితాని వెంకటేశ్వరరావు (బుజ్జి), మానేపల్లి | కవురు శ్రీనివాస్, మానేపల్లి
చిట్టూరి వెంకటరమణ, మానేపల్లి | పితాని విజయ్, మానేపల్లి | కవురు రమేష్, మానేపల్లి

ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు
B.Sc., M.A., B.Ed.
STU AP సఖినేటిపల్లి మండల శాఖ
PRTU AP సఖినేటిపల్లి మండల శాఖ
UTF AP సఖినేటిపల్లి మండల శాఖ
APTF సఖినేటిపల్లి మండల శాఖ
ZPHS, S.K.Palli Lanka
ZPHS GONDI

అమలాపురం

• అమలాపురం • ముమ్మిడివరం • రామచంద్రపురం

పరిపాలనాధికారి బాధ్యతల స్వీకరణ

యానాం: నూతన పరిపాలనాధికారిగా ఐఏఎస్ అధికారి శివరాజ్‌మీనా శనివారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన పలు ఘటనలతో కేంద్ర ఎన్నికల సంఘం యానాంను సమస్యాత్మక నియోజకవర్గంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో గతంలో రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉన్న మీనాను నియమించారు. గురువారం పుదుచ్చేరిలో పర్యటించిన కేంద్ర ఎన్నికల కమిషనర్ యానాం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. యానాంలో అసెంబ్లీ ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరపడానికి అన్ని వర్గాల ప్రజలు, అధికారయంత్రాంగం సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

డివిజన్‌లో సెక్షన్ 30 అమలు

అమలాపురం పట్టణం: అమలాపురం సబ్‌డివిజన్ పరిధిలో మార్చిలో సెక్షన్ 30 అమలు చేస్తున్నట్లు డీఎస్పీ టీఎస్ఆర్‌కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల పరిధిలో సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు వంటివి చేయకూడదన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు.

ఎన్టీఆర్ తెలుగు జాతి కీర్తి

తెలుగు జాతి కీర్తిని, గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు. అంతటి గొప్ప వ్యక్తి పేరిట జరుగుతున్న ఈ తెలుగు మహాసభలు జిల్లా వేదికగా నిలిచేలా చేశారు.
-ఆనందరావు, అమలాపురం ఎమ్మెల్యే

మరింత వైభవానికి కృషి

తెలుగు భాషకు మరింత వైభవం తీసుకువచ్చేందుకు కలిసికట్టుగా కృషి చేస్తాం. ప్రతి ఒక్కరూ విధిగా తెలుగులోనే మాట్లాడేందుకు ప్రయత్నం చేయాలి. తెలుగు భాష గొప్పదనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయులు ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగు భాష మరింతగా విరాజిల్లేందుకు కృషి చేస్తాం. -దాట్ల బుచ్చిబాబు

భాషా పరిజ్ఞానం పెరగాలి

మాతృభాష తల్లిపాలు వంటిది. నేటి ఆధునిక కాలంలో తెలుగు భాషా పరిజ్ఞానం పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తమిళనాడులో తెలుగు భాషపై పరిశోధనలు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలోనూ పురాతన శాసనాలు, తాళపత్ర గ్రంథాలపై అధ్యయనం జరగాలి. -నారాయణ, సీపీఐ నేత

తెలుగువనం.. తీయదనం

సందడిగా తెలుగు మహా సభలు

సీపీఐ నాయకుడు నారాయణ

రుద్రమ దేవిగా..

సినీనటి హేమ

హరిదాసుగా

ఝాన్సీ లక్ష్మీ బాయి వేషధారణలో చిన్నారి

సీతారామరాజు వేషధారణలో..

వికటకవి తెనాలి రామకృష్ణ.

స్పీకర్‌ను సత్కరిస్తున్న చైతన్యరాజు

అమలాపురం కలెక్టరేట్, గ్రామీణం, న్యూస్‌టుడే: అమలాపురంలోని కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో శనివారం ప్రారంభమైన తెలుగు మహా సభలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు, జనం తరలి వచ్చారు. సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన ప్రముఖుల విగ్రహాల చెంత స్వీయ చిత్రాలు తీసుకున్నారు. చేతి వృత్తులు, ఆహార పదార్థాల తయారీ, జ్యోతిర్లింగాల ప్రదర్శన, పుంగనూరు ఆవు దూడలను ఆసక్తిగా తిలకించారు. ఈ వేడుకకు అధిక సంఖ్యలో మహిళలు, యువతులు, చిన్నారులు హాజరయ్యారు. వేడుకలకు హాజరైన ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందించారు. ద్విచక్ర వాహనాలు, కార్లకు విడివిగా పార్కింగ్ ఏర్పాటు చేశారు. అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్‌కే ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రముఖుల పర్యటన నేపథ్యంలో పోలీసులు అడుగడుగునా తనిఖీలు నిర్వహించి పలు జాగ్రత్తలు తీసుకున్నారు.


ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి

విద్యార్థులకు పోటీలు

తెలుగు మహాసభల నేపథ్యంలో విద్యార్థులకు పాఠశాల, మండల స్థాయిలో వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. శనివారం నందమూరి తారక రామారావు సభా వేదికపై జిల్లా స్థాయి పోటీలు జరిగాయి. మొదటి మూడు స్థానాల్లో విజయం సాధించిన వారికి ఆదివారం ముగింపు ఉత్సవాల సందర్భంగా బహుమతులు ప్రదానం చేస్తామని నిర్వాహకులు తెలిపారు.

కవిసమ్మేళనం..

రాజరాజ నరేంద్రుడు, నన్నయ్య పేరిట ఏర్పాటు చేసిన వేదికల వద్ద కవి సమ్మేళనం నిర్వహించారు. రామోజీరావు, శ్రీకృష్ణ దేవరాయులు వేదికల వద్ద 9, 10 తరగతి విద్యార్థులకు తెలుగు సాహిత్య పఠన సామర్థ్యాలపై పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు జగదీశ్వరి, మానేపల్లి అయ్యాజీ వేమ, బుచ్చిమహేశ్వరరావు, అముడా ఛైర్మన్ అల్లాడి స్వామినాయుడు, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, భాజపా నాయకులు నల్లా పవన్ తదితరులు పాల్గొన్నారు.

వాడపల్లి వేంకటేశ్వరస్వామికి పూజలు

సాంస్కృతిక ప్రదర్శన

ఆకట్టుకున్న వేషధారణలు

ఆంధ్రా వంటలను రుచి చూస్తున్న కేరళ విద్యార్థులు

సరస్వతీ దేవిగా..

ఎమ్మెల్యే జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు

పదో తరగతి విద్యార్థులూ.. మీ సందేహాలు నివృత్తి చేసుకోండి

నేడు 'ఈనాడు-జిల్లా విద్యాశాఖ' ఆధ్వర్యంలో ఫోన్ ఇన్

ముమ్మిడివరం: పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాత్రీపగలు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లోనూ ఎన్నో సందేహాలు. అనుకున్న స్థాయిలో మార్కులొస్తాయా.. ప్రశ్నపత్రం ఎలా ఉంటుంది.. ఏఏ పాఠ్యాంశాలపై ఎక్కువ ప్రశ్నలు వస్తాయి.. వేటిపై పట్టు సాధించాలి.. ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్లాలి.. అనే సందేహాలు. వీటన్నింటినీ నివృత్తి చేసుకునేందుకు 'ఈనాడు' అవకాశం కల్పిస్తోంది. సబ్జెక్టు నిపుణులతో నేరుగా ఫోన్ చేసి మాట్లాడొచ్చు.

సబ్జెక్టు	ఉపాధ్యాయుడు	ఫోన్ నంబరు
తెలుగు	జి.ప్రభావతి	9866697557
హిందీ	ఎండీ తెహర్‌పాషా	9849460786
ఆంగ్లం	డా.కె.సురేఖరాణి	7095448485
గణితం	డా.టీఎస్‌వీఎస్ సూర్యనారాయణమూర్తి	9989027829
భౌతికశాస్త్రం	జీవీ సుబ్రహ్మణ్యం	9640188525
జీవశాస్త్రం	ఎం.రామలక్ష్మి	8886745834
సాంఘికశాస్త్రం	కేఎస్‌వీ కృష్ణారెడ్డి	9492146689

తేదీ మార్చి 1 (ఆదివారం)

సమయం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు

కంటెంట్ వినియోగం పెంచాలి

పాల్ ల్యాబ్స్ నోడల్ అధికారి రాంబాబు

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: పాల్ ల్యాబ్‌లలో సబ్జెక్టుల వారీగా కంటెంట్ వినియోగాన్ని పెంచాలని పాల్ ల్యాబ్స్ జిల్లా నోడల్ అధికారి, సమగ్ర శిక్షా ఏఎంవో పి.రాంబాబు సూచించారు. ముమ్మిడివరంలోని డా.బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల పాల్ ల్యాబ్‌ను శనివారం ఆయన పరిశీలించారు. పాల్ ల్యాబ్‌లలో విద్యార్థుల కంటెంట్ వినియోగాన్ని సబ్జెక్టుల వారీగా ఆయన పరిశీలించి వినియోగం తగ్గడంపై ప్రిన్సిపల్ శకుంతలను వివరణ కోరారు. వచ్చే వారం రాష్ట్ర స్థాయి అధికారులతో కూడిన బృందం జిల్లాలోని పాల్ ల్యాబ్‌లను సందర్శించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఉన్న ల్యాబ్‌లలో పాడైన వాటి స్థానంలో 630 ట్యాబ్‌లను త్వరలోనే అందజేయనున్నట్లు ఏఎంవో వివరించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్షా ఏఎస్‌వో కె.నారాయణరావు తదతరులు పాల్గొన్నారు.

తొలిరోజు 90.57 శాతం పింఛన్ల పంపిణీ

అమలాపురంలో వృద్ధురాలికి పింఛను సొమ్ము అందిస్తున్న కలెక్టర్ మహేష్‌కుమార్

అల్లవరం: జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లను తొలిరోజు శనివారం 90.57 శాతం మందికి పంపిణీ చేసినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు తెలిపారు. మార్చి నెలకు సంబంధించి 1,95,742 పింఛన్లు మంజూరు కాగా 1,77,283 మందికి రూ.75.41 కోట్లు పంపిణీ చేశారు. మిగిలిన వారికి మార్చి రెండో తేదీన అందజేస్తామని చెప్పారు.

తాగునీటి సరఫరాకు 3 రోజులు అంతరాయం

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో తాగునీటి పైపులైన్లకు మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో 4, 5, 6, 17, 18, 19 వార్డుల్లో మూడు రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోతుందని కమిషనర్ పి.రవివర్మ తెలిపారు. మార్చి 2 వరకు సరఫరా ఉండదని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

జేవీవీ ఆవిర్భావ దినోత్సవం

యానాం: విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో 1988లో జనవిజ్ఞాన వేదికను ప్రారంభించారని వక్తలు వివరించారు. జాతీయ వైజ్ఞానిక దినోత్సవం సందర్భంగా జన విజ్ఞాన వేదిక ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక జీఎంసీ బాలయోగి స్టేడియంలో శనివారం నిర్వహించారు. జేవీవీ రాష్ట్ర కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, దాట్ల దేవదానంరాజు జెండాలను ఆవిష్కరించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, ఉదయ్‌కుమార్ ఏడుకొండలు, శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, సూర్యచంద్రరావు, మధుబాబు పాల్గొన్నారు.

ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా నిలిపివేతపై హర్షం

పామర్రు: ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా తాత్కాలికంగా నిలుపుచేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై కోనసీమ జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడు చుండ్రు వి.వి.ఎస్.ఎస్.చౌదరి హర్షం వ్యక్తంచేశారు. వీటి సరఫరాను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కొంతకాలంగా కోరుతుండగా ఎట్టకేలకు ఆపుతున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం ప్రకటించారని వివరించారు. కె.గంగవరం మండలం యండగండిలో శనివారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు.

స్వచ్ఛ రథంతో పల్లెలు పరిశుభ్రం

పామర్రు, న్యూస్‌టుడే: స్వచ్ఛ రథం ఆవిర్భావంతో గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం ఏర్పడుతోందని స్వచ్ఛాంధ్ర కమిటీ రాష్ట్ర డైరెక్టర్ సలాది రమేష్ అన్నారు. మండల కేంద్రం కె.గంగవరంలో శనివారం కూటమి నాయకుడు వాసంశెట్టి సత్యంతో కలిసి పచ్చజెండా ఊపి స్వచ్ఛ రథాన్ని ఆయన ప్రారంభించారు. ఎంపీడీవో యాళ్ల భవానీశంకరుడు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

పర్యాటకరంగ అభివృద్ధికి పోటీలు

యానాం, న్యూస్‌టుడే: పుదుచ్చేరి వ్యాప్తంగా పర్యాటక రంగానికి ప్రచారం కల్పించేందుకు బీచ్ వాలీబాల్ పోటీల్ని పర్యాటకశాఖ నిర్వహించింది. ఫిబ్రవరి 19 నుంచి నిర్వహించిన పోటీల్లో భాగంగా శనివారం యానాంలో మెట్టకూరు, కనకాలపేట మత్స్యకారులకు గౌతమి గోదావరి ఇసుక తిన్నెలపై నిర్వహించారు. సీగల్స్ ఇన్‌ఛార్జి మురళీధరన్, విశ్రాంత వ్యాయామోపాధ్యాయుడు నక్కల సుబ్బన్న పోటీలు నిర్వహించగా విజేతలకు పరిపాలనాధికారి శివరాజ్‌మీనా, ఏఈ మారన్ బహుమతులు అందజేశారు

కంటిపూడి సుజుకి షోరూమ్ ప్రారంభం

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ సుజుకి మోటార్ అధీకృత డీలర్ కంటిపూడి సుజుకి నూతన శాటిలైట్ డీలర్ షిప్‌ను ముమ్మిడివరంలో శనివారం ప్రారంభించారు. కంటిపూడి సుజుకి షోరూమ్, సర్వీస్‌ను కంటిపూడి గ్రూపు ఛైర్మన్ కంటిపూడి సర్వారాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి అత్యాధునిక ఆటోమేటిక్ పరికరాలతో వర్క్‌షాప్‌ను రూపొందించామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ కె.వినయ్‌బాబు, ఎం.జగన్, సీహెచ్ సత్యనారాయణ మూర్తి, కె.మన్మోహన్‌రామ్, కంటిపూడి సుజుకి జీఎం రాజారావు, బ్రాంచి ఇన్‌ఛార్జి పిల్లా కేశవరావు, షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు.

ఏఐ టెక్నాలజీతో ప్రపంచంలో పెనుమార్పులు

ఏఐపై అవగాహన కల్పించినవారిని సత్కరిస్తున్న సత్యం

రామచంద్రపురం, న్యూస్‌టుడే: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులు మేధస్సుకు పదును పెట్టాలని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం పేర్కొన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా వీఎస్ఎం కళాశాలలో ఏర్పాటుచేసిన ఏఐ సదస్సులో ఆయన మాట్లాడారు. టెక్ దిగ్గజాలు డా.డి.వి.రమణ, డా.కల్యాణ్‌కుమార్, సర్వేపల్లి కిరణ్‌కుమార్, మనవాసి భాస్కర్‌తో పాటు సలాది రమేష్, కంచుమర్తి బాబూరావు పాల్గొన్నారు.

శ్రీనివాస కళాశాలలో సాంకేతిక క్రీడోత్సవం

కాట్రేనికోన, న్యూస్‌టుడే: జాతీయ సైన్సు దినోత్సవాన్ని పురస్కరించుకుని చెయ్యేరులోని శ్రీనివాస స్వయంప్రతిపత్తి ఇంజినీరింగ్ కళాశాలలో సెక్రటరీ కరస్పాండెంట్ డీవీఎస్ఎస్ వర్మ సాంకేతిక క్రీడల ఉత్సవాన్ని శనివారం ప్రారంభించారు. కోడ్ యోధ, ప్రాజెక్టు ఫెయిర్, క్విజ్, మోడల్ మేకింగ్ తదితర పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. కె.సురేష్‌బాబు, బి.రత్నరాజు, చక్రవర్తి, అరుణ్‌కుమార్, ఎస్‌కే అలీ, విద్యార్థులు పాల్గొన్నారు.

వయోవృద్ధులకు ప్రత్యేక కార్యక్రమాలు

కుశుడు పాత్రధారి సుబ్రహ్మణ్యానికి జ్ఞాపిక అందజేత

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక పథకం కింద నైపుణ్య కార్యక్రమాలు, వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ శ్రీమన్నారాయణ తెలిపారు. అమలాపురంలోని శ్రేయ ప్రత్యేక విద్యార్థుల పాఠశాలలో వేర్నేల కృష్ణ బృందం ఆధ్వర్యంలో బుర్రకథ, వీధి నాటకం, మేజిక్‌షో, చెస్, వాకింగ్, చిత్రలేఖనం, నృత్యం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వైద్య శిబిరం నిర్వహించారు. లవకుశ సినిమాలో కుశుడు పాత్రధారి సుబ్రహ్మణ్యం, సత్యనారాయణరాజు, నంబూరి విశ్వనాథం తదితరులకు జ్ఞాపికలు అందజేశారు.

దర్జీలను ఆదరించాలి

పామర్రు: ఎంతోకాలంగా కుట్టుపని మీదే ఆధారపడి జీవనోపాధి పొందుతున్న దర్జీలను ప్రభుత్వం ఆదరించాలని, సంక్షేమ పథకాల అమల్లో ప్రాధాన్యత ఇవ్వాలని మండల దర్జీల సంఘం నేతలు కోరారు. టైలర్స్ డే సందర్భంగా కె.గంగవరం మండలం అముజూరులో శనివారం నిర్వహించిన సమావేశంలో కుట్టుమిషన్ ఆవిష్కర్త హోవే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ● కాట్రేనికోన: కాట్రేనికోనలో శ్రీనవోదయ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో శనివారం టైలర్ల దినోత్సవం నిర్వహించారు. ● అమలాపురం పట్టణం: అమలాపురం ముస్లింవీధిలో శనివారం టైలర్స్ డే నిర్వహించారు. అమలాపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ ఆధ్వర్యంలో సంఘ సభ్యులు టైలర్స్‌ను సన్మానించారు.

ఆ ఇళ్లను బీపీఎస్‌లో ఎలా చేర్చారు..?

నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ల ప్రశ్న

నగర పంచాయతీ సమావేశంలో ఛైర్మన్, కౌన్సిలర్లు

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం బీపీఎస్‌ను తీసుకువస్తే.. గృహ నిర్మాణశాఖ ద్వారా పేదలు నిర్మించుకున్న ఇళ్లకు బీపీఎస్‌లో నోటీసులు ఇవ్వడమేంటని కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ బొంతు సత్యశ్రీనివాస్ ప్రశ్నించారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందిస్తూ.. కొంతమంది ఇతరుల పేరుతో ఇళ్లు నిర్మాణం చేపట్టడం.. సాంకేతిక లోపాల కారణంగా బీపీఎస్ పరిధిలోకి వచ్చాయని.. వీటిని సరిచేస్తున్నామన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయ సమావేశ మందిరంలో ఛైర్మన్ కమిడి ప్రవీణ్‌కుమార్ అధ్యక్షతన శనివారం కౌన్సిల్ సమావేశం జరిగింది. 18వ వార్డులో డ్రెయిన్‌లో స్థానికులు స్వచ్ఛందంగా పూడిక తీయించి రోడ్డు పక్కన వేస్తే దానిని తొలగించడానికి చలానా కట్టాలని పారిశుద్ధ్య విభాగం అధికారులు ఆ ప్రాంత ప్రజలను అడగడం ఎంతవరకు న్యాయమని సత్యశ్రీనివాస్ ప్రశ్నించారు. అన్నక్యాంటీన్ వద్ద పైపులైన్ మరమ్మతులకు గురై తాగునీరు కలుషితమౌతోందన్నారు. దీనికి కమిషనర్ రవివర్మ స్పందిస్తూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. 216 జాతీయ రహదారి చెంతన నిర్మాణాలకు ఏ ప్రాతిపదికన అనుమతులు ఇస్తున్నారని ఛైర్మన్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ప్రశ్నించారు. జాతీయ రహదారికి ఇరువైపులా ఎంత మేర స్థలం ఉందనేది నగర పంచాయతీ మాస్టర్ ప్లాన్‌లో లేకపోవడమేంటని ఛైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిల్వ మాంసం విక్రయాలు, ఫ్రిజ్‌లలో పెట్టి విక్రయిస్తున్న చేపలు, విచ్చలవిడిగా పెరుగుతున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఫ్లోర్ లీడర్ ములపర్తి బాలకృష్ణ కోరారు. తాగునీటి ఇక్కట్లు, గృహ నిర్మాణశాఖ ద్వారా ఇళ్లకు బిల్లుల చెల్లింపు, స్థానిక సమస్యలపై కౌన్సిలర్లు గంజా శ్రీనివాస్, కడలి సౌజన్య, కోటుం జయలక్ష్మి కౌన్సిల్ దృష్టికి తీసుకు వెళ్లారు. సమావేశంలో నగర పంచాయతీ వైస్ ఛైర్‌పర్సన్లు వేటుకూరి బోసురాజు, రెడ్డి హేమసుందరి, కమిషనర్ రవివర్మ, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సినీనటి శ్రీదేవి సందడి

అమలాపురం గ్రామీణం: భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో మయూక-2026 ముగింపు వేడుకల్లో శనివారం సాయంత్రం బ్యాండ్ మేళం సినిమా హీరోయిన్ శ్రీదేవి, దర్శకుడు కోన వెంకట్, నిర్మాత సతీష్ విద్యార్థులతో కలిసి సందడి చేశారు. సినీ రచయిత తణికెళ్ల భరణి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ప్రణాళిక బద్ధంగా చదివితే విజయాలు వరిస్తాయన్నారు.

ప్రణాళికతో పరీక్షలకు సిద్ధమవండి

పామర్రు, న్యూస్‌టుడే: పదో తరగతి పరీక్షలు మరో 16 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ రెండు వారాల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురవకుండా ప్రణాళికాయుతంగా సిద్ధం కావాలని ప్రముఖ మానసిక శాస్త్రవేత్త పి.మహాలక్ష్మి సూచించారు. పామర్రు ఉన్నత పాఠశాలలో శనివారం ఆమె విద్యార్థులకు ప్రత్యేక తరగతి నిర్వహించారు. విద్యార్థులతో పలు కృత్యాలు చేయించారు. ఒత్తిడిని దూరం చేసుకోవడంపై ఉదాహరణలతో వివరిస్తూ చిట్కాలు చెప్పారు. పరీక్షలు భయం లేకుండా ఎలా రాయాలో వివరించారు. ప్రధానోపాధ్యాయుడు యర్రా ఈశ్వరుడు, మోటివేటర్ వై.దీక్షిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వైభవంగా మీసాల వెంకన్న కల్యాణోత్సవం


శ్రీవారి కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే దంపతులు, కమిషనర్

యానాం, న్యూస్‌టుడే: యానాం మీసాల వెంకన్న కల్యాణోత్సవం శ్రీవారి బాలాలయం ప్రాంగణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. వందల మంది భక్తుల సమక్షంలో శ్రీదేవి భూదేవిలతో వేంకటేశ్వరుడి వివాహ వేడుకను వాడపల్లి గోపాలాచార్యులు శిష్యబృందం, పెద్దింటి సాయిరామకృష్ణ ఆలయ అర్చకులు సంప్రదాయ రీతిలో నిర్వహించారు. ముత్యాల తలంబ్రాలు, మంగళ సూత్రాలు, పట్టువస్త్రాలను యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ దంపతులు సమర్పించారు. మున్సిపల్ కమిషనర్ ఐ.రాఘవన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కల్యాణోత్సవ వేడుక అనంతరం భక్తులకు పసుపు, కుంకుమ, తలంబ్రాలు అందజేశారు.

శనివారం రాత్రి స్వామివారిని హనుమంత వాహనంపై పురవీధుల్లో ఊరేగించారు. ఆదివారం పొన్నవాహనం, సోమవారం సాయంత్రం 3.45కు రథోత్సవం ప్రారంభమవుతుంది.

భారీగా సభ్యత్వ నమోదు చేపట్టాలి

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: జనసేన పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించాలని అమలాపురం పార్లమెంటరీ జనసేన సభ్యత్వ నమోదు సమన్వయకర్త, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సూచించారు. ముమ్మిడివరంలోని జేఎన్ఆర్ ఫంక్షన్ హాలు వద్ద ఠాణేలంక పీఏసీఎస్ త్రిసభ్య కమిటీ ఛైర్మన్ గోదశి పుండరీష్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

సైన్స్‌తో సమాజ హితం

గొల్లవిల్లిలో సైన్స్‌ఫెయిర్‌ను వీక్షిస్తున్న గోపీమూర్తి

ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: గొల్లవిల్లిలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే పరికరాలు తయారు చేయాలన్నారు. హెచ్ఎం జి.కనకదుర్గ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ● ముమ్మిడివరం, న్యూస్‌టుడే: విద్యార్థులు పరిశోధనా దృక్పథాన్ని అలవర్చుకుంటేనే నూతన ఆవిష్కరణలు సాధ్యమవుతాయని ముమ్మిడివరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా.కె.చిట్టిబాబు అన్నారు. జాతీయ సైన్సు దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి చిట్టిబాబు అధ్యక్షత వహించి మాట్లాడారు. విద్యార్థులకు నిర్వహించిన పోస్టర్ ప్రజెంటేషన్, క్విజ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కళాశాల ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డా.ఎన్.తులసిలక్ష్మి, అధ్యాపకులు డి.పల్లంరాజు, సీహెచ్.సతీష్, తదితరులు పాల్గొన్నారు. ● పామర్రు, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో విజ్ఞానతృష్ణను వెలికితీయడానికి సైన్సు ప్రదర్శనలు దోహదం చేస్తాయని పామర్రు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యర్రా ఈశ్వరుడు అన్నారు. జాతీయ సైన్సు దినోత్సవం సందర్భంగా పాఠశాలలో శనివారం సి.వి.రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు విజ్ఞానశాస్త్ర అంశాలు ప్రదర్శించారు. నీటితో చేతిలోనే మంటలు పుట్టించడం, ఆటోమేటిక్ లైటింగ్, రోడ్డు నిబంధనలు, చిట్టిరోబో తదితర అంశాలు ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయులు చుండ్రు చౌదరి, పులగం రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ● ముమ్మిడివరం, న్యూస్‌టుడే: స్థానిక శ్రీబాలాజీ కాన్వెంట్ వద్ద విద్యార్థులు ప్రదర్శించిన పలు ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. ముమ్మిడివరం జడ్పీ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సీహెచ్ పరిమళ తదితరులు పాల్గొన్నారు. కొమానపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో ఎంఈవో ఆర్.ఉదయభాస్కరరావు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలను పరిశీలించారు.

బాణసంచా తయారీకేంద్రాల మూసివేత

అమలాపురం పట్టణం: కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ప్రమాదం జరిగిన నేపథ్యంలో పట్టణంలోని బాణసంచా దుకాణాలను మూసివేయించినట్లు పట్టణ సీఐ వీరబాబు తెలిపారు. అమలాపురం పట్టణంలో సీఐ వీరబాబు ఆధ్వర్యంలో ఎస్సై కిషోర్‌బాబు, సిబ్బంది శనివారం తనిఖీలు నిర్వహించారు.

దాత సహకారంతో వాటర్‌ప్లాంట్

ద్రాక్షారామ: వేగాయమ్మపేటలో దాత సహకారంతో ఆర్వో ప్లాంట్ ఏర్పాటుచేయగా మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం శనివారం ప్రారంభించారు. గ్రామానికి చెందిన గారపాటి పద్మరాజు, అన్నపూర్ణ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు గారపాటి సూర్యనారాయణ ప్లాంట్ నెలకొల్పారు. ఎంపీపీ అంబటి భవాని, సర్పంచి ఎ.తుకారాం, కూటమి నాయకులు పాల్గొన్నారు.

వ్యవసాయరంగం బలోపేతానికి కృషి

ఐ.పోలవరం: వ్యవసాయ రంగానికి పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింతగా బలోపేతం చేస్తామని ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అన్నారు. ఐ.పోలవరం మండలం కేశనకుర్రులో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో రూ.25 లక్షలతో నిర్మించనున్న గోదాం పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి పాల్గొన్నారు. ● ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు శనివారం కేశనకుర్రులో ప్రారంభించారు.

17,418 మందికి పరిహారం ఇవ్వాలి

యానాం: ఓఎన్జీసీ పైపులైన్ ప్రమాద ఘటనలో నష్టపోయిన నాలుగు తీరగ్రామాల కుటుంబాలకు రూ.25వేలు, యానాంలోని మిగిలిన అన్ని ప్రాంతాలవారికి రూ.12,500 చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం రంగస్వామి కోరారని ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. పరిహారం నిమిత్తం యానాంలోని 17,418 మంది కుటుంబాల వివరాల జాబితాను, నష్టపరిహారం అంచనా కమిటీ సభ్యుడు, మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దడాల గొంతెయ్యకు మల్లాడి శనివారం అందజేశారు.

SITE FOR SALE
East Facing Residential
Layout With Eminities Power
Municipality Driniking Water Etc.,
'Velaga narayana Rao Residency'
National Highway, Yanam 327 Sp.Meters
93464 31236, 88858 40008

కిడ్నీ బాధితుల ఆరోగ్యంపై నిపుణుల బృందం పర్యవేక్షణ

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): కల్తీ పాల ఘటనకు సంబంధించి రాజమహేంద్రవరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కిడ్నీ బాధితులను శనివారం హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్యుల బృందం పరిశీలించింది. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రి న్యూరాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సుభాష్ కౌల్, డాక్టర్ కె.క్రాంతికుమార్ (క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, అపోలో), డాక్టర్ ఆదర్శ్ సింగంశెట్టి (క్రిటికల్‌కేర్ మెడిసిన్ విభాగ సీనియర్ కన్సల్టెంట్, అసిస్టెంట్ డైరెక్టర్, ఏఐజీ) డాక్టర్ వెంకటకృష్ణ చైతన్య కోడూరి (సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, న్యూరోఇంటర్‌వెన్షనిస్ట్, కిమ్స్)తో కూడిన నలుగురు వైద్యుల బృందం నగరానికి చేరుకుని బాధితుల ఆరోగ్య పరిస్థితిపై చర్చించారు. అధునాతన వైద్యం అందించే విధానాన్ని వైద్యులకు వివరించారు.

స్థానిక వైద్యుల నుంచి కిడ్నీ బాధితుల ఆరోగ్య వివరాలు తెలుసుకుంటున్న ప్రముఖ వైద్యుల బృందం

రాజమండ్రి అపెక్స్ హాస్పిటల్‌లో అధునాతన రోబోటిక్ సర్జరీలు

రోబోటిక్స్‌తో జరిగే ఆధునిక శస్త్రచికిత్సలు

జనరల్ సర్జరీ | గైనకాలజీ | యూరాలజీ | క్యాన్సర్ | థైరాయిడ్

APEX HOSPITALS

ప్రకాష్ నగర్, రాజమండ్రి

Dr. Nitin Rimmalapudi, M.S.
Robotic Surgeon

అపాయింటుమెంట్ కొరకు సంప్రదించండి

93 922 922 00

సోమవారం నుండి శనివారం

వేట్లపాలెంలో దగ్ధమైన బాణసంచా తయారీ కేంద్రం

సంఘటన ప్రాంతంలో గుమిగూడిన జనం

సీఎం చంద్రబాబుతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్

పేలిన అగ్గి.. పేదలు బుగ్గి

- వేట్లపాలెం బాణసంచా కేంద్రంలో పేలుడుతో భీతావహం
- తునాతునకలైన మృతుల శరీర భాగాలు
- బాధితులకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ పరామర్శ

మృతదేహాలు

ఈనాడు, కాకినాడ, రాజమహేంద్రవరం, సామర్లకోట గ్రామీణం, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, పెదపూడి, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం అంటే బాణసంచా తయారీకి పెట్టింది పేరు. ఇప్పుడదే వారి పాలిట మృత్యువుగా మారింది. టపాసుల తయారీనే ఉపాధిగా చేసుకున్న బడుగుల బతుకులు బుగ్గిపాలయ్యాయి. 2008లో ఓసారి ఇదే గ్రామంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు చోటుచేసుకుని అయిదుగురు చనిపోయారు. తాజాగా భారీ విస్ఫోటం జరిగి 20 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఒక్క వేట్లపాలెం నుంచే 15 మంది మృతిచెందడం విషాదకరం. సుమారు 15వేలకు పైగా జనాభా కలిగిన ఈ గ్రామంలో 5 బాణసంచా తయారీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. అనేక మంది ఏళ్లుగా ఇదే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. 2018లో జి.మేడపాడు సమీపంలో పేలుడు ఘటనలో 8 మంది మృతిచెందారు.

హృదయ విదారక దృశ్యాలు.. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు కరవై స్థానిక బాణసంచా కేంద్రంలో పని చేస్తున్నవారిలో ఎక్కువ మంది పొట్టకూటి కోసం పనిచేస్తున్న నిరుపేదలే. మృతుల్లో 12 మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. ఘటనా ప్రాంతంలో ఎటు చూసినా మృతుల శరీర భాగాలతో శవాల దిబ్బగా మారింది. ఎవరిని కదిపినా కనిపించని తమ వారి కోసం తపిస్తున్న హృదయ విదారక దృశ్యాలే కనిపించాయి.

కాకినాడ జీజీహెచ్‌లో పవన్..

మృతదేహాలను తరలిస్తున్న ఏపీఎస్‌డీఆర్‌ఎఫ్

క్షతగాత్రులను కాకినాడకు తరలింపు

WE'RE HIRING!

School Principal & Pre-school Incharge

We are looking for confident, performance-driven educational leaders who can build strong academic systems, mentor teachers, and drive measurable student outcomes.

School Principal : ₹6-10 LPA
Pre-school Incharge : ₹4-5 LPA

WhatsApp resume to 6303539405

THE BODHI SCHOOL
Lalitha Nagar, Rajamahendravaram, 8712288551



WANTED

A Reputed **Sri Suryodaya Constructions - Class-1** Contractors & Manufacturers of UPVC Doors & Windows Requires :

Male : Civil Engineer / Accountant/ Sales Executives/ UPVC Tech/ Helpers.

Civil Engineer : Diploma / B.Tech Civil Engineering.

Accountant : Minimum 3 Years Exp. in Tally Prime 7.0

Capable of handling the Following: 1) GST, TDS, Income Tax Working's & Fillings 2) M.S Office Communication Through Mails. (Letter's Drafting and Forwarding)

Sales Executives: Having Good Knowledge in Marketing Skills.

UPVC Tech: Having Good Skills in UPVC Doors and Windows Manufacturing and Fittings.

Helpers: Having Good knowledge Fabrication & Fixing of UPVC Doors and Windows.

Contact : 89850 35999, 96765 30881.
E-Mail : srisuryodaya.info@gmail.com

Location : Vizag / Anakapalli / Kakinada East Godavari / West Godavari / Krishna.

Now Available in Andhra Pradesh!

Inviting Distributors and Dealers to Partner With Us

+91 83418 34455 | sales@joify.in

*ఆంధ్రప్రదేశ్ కు నాలుగు దశాబ్దాలుగా క్వాలిటీ ఐస్ క్రీం ను అందించిన అనుభవంతో

WALK-IN INTERVIEW

for **PRAGATI** Junior Colleges

OPEN POSITIONS

- JEE - ADVANCED (Maths, Physics, Chemistry)
- JEE - MAINS (Maths, Physics, Chemistry)
- NEET (Botany, Zoology, Physics, Chemistry)
- EAPCET (Maths, Physics, Chemistry)
- PRINCIPAL (for IIT Schools)

Walk-in interviews will be held from 9.00 AM to 4.00 PM on all working days **until 10.03.2026** at the respective colleges. ***Please bring original certificates.***

VENUES

KAKINADA : 93460 78023
PEDDAPURAM : 93460 78021
JAGAPATHINAGARAM : 93460 78022
RAJAMAHENDRAVARAM : 93460 78005

Send your resume to **pjc.vn@pragatigroup.org**



అమృతమూర్తికి అశ్రునివాళి

మంచిమనిషి, నిస్వార్థపరులు, అందరినీ చిరునవ్వుతో పలుకరించే వ్యక్తి, ప్రేమ, ఆప్యాయతలకు మారుపేరుగా నిలిచి, మా ఉన్నతికి అహర్నిశలు శ్రమించి, అందరి హృదయాలలో సుస్థిరస్థానం సంపాదించిన కీ॥శే॥ శ్రీ కరుటూరి కృష్ణమూర్తి గారి అకాల మరణానికి చింతిస్తూ... వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...

భార్య: శ్రీమతి సుబ్బలక్ష్మి

కీ॥శే॥ శ్రీ కరుటూరి కృష్ణమూర్తి గారు
Ex.ఛైర్మన్: శ్రీ ఉమా కమండలేశ్వర కోపరేటివ్ రూరల్ బ్యాంక్, ర్యాలి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అంకంపాలెం
జననం: 21-10-1938 మరణం: 22-02-2026

కుమారులు: | కోడళ్లు:
కరుటూరి నరసింహారావు - శ్రీమతి విశ్వేశ్వరీ
సెంట్రల్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ ఉపాధ్యక్షులు, Ex.సర్పంచి, అంకంపాలెం | ఉపసర్పంచి, అంకంపాలెం
Ex.ఛైర్మన్: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, వాడపల్లి
కరుటూరి వెంకటేశ్వర చౌదరి - శ్రీమతి కల్యాణి
కరుటూరి సత్యనారాయణ చౌదరి - శ్రీమతి శైలజ

మనుమలు: K.బాల సాయికృష్ణ, K.జస్వంత్ శేషసాయి మనుమరాలు: K.సాయిశ్రీ చందన

పెద్దకార్యం: ది.05-03-2026 గురువారం, డా॥ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం, అంకంపాలెం గ్రామంలోని మా స్వగృహమునందు జరుగును. సెల్: 98499 99666

WANTED

ADITYA is looking for Trained - Qualified - Experienced - Resourceful and Passionate educators to teach for the Academic Year 2026-27.

PRE-PRIMARY	MOTHER TEACHERS
PRIMARY - MIDDLE - HIGH SCHOOL	ALL SUBJECTS
EXTRA CURRICULAR INSTRUCTORS	P.E.Ts (Physical Education Trainer)

Computer Teaching Faculty for Primary and High School

WALK-IN-INTERVIEW

Date of Written Test	7th(SAT) & 8th(SUN), March 2026
Time of Written Test	9 AM to 4 PM

ATTRACTIVE SALARY FOR THE DESERVING CANDIDATES

Attend **WRITTEN TEST** at your nearest branch

ADITYA SCHOOLS

KAKINADA (Srinagar) 9133576664	KAKINADA (J.K.Pur) 8978386667	KAKINADA (Ashok Nagar) 7075940661	PITHAPURAM (Near Seethayyagari thota) 7658916668
G.MAMIDADA (Bikkavolu Road) 7658916664	PEDDAPURAM (Sudha Colony) 79978 26663	AMALAPURAM (Kamanagaruvu) 8686026667	AMALAPURAM (Gollagudem) 8309663505



అమృతమూర్తికి అశ్రునివాళి

మా ఉన్నతికి అహర్నిశలు శ్రమించి, మా అందరికీ, ప్రేమ, ఆప్యాయతలను పంచిన మా ఇంటి ఇలవేల్పు, మా దైవం శ్రీమతి నామాల లక్ష్మి గారి మరణమునకు చింతిస్తూ, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ...

కీ॥శే॥ శ్రీమతి నామాల లక్ష్మి గారు
W/o కీ॥శే॥ నామాల సుబ్బారావు
మరణం: 20-02-2026
ఏడిద

కుమారులు | - కోడళ్లు:
నామాల వీర వెంకట సత్యనారాయణ - శ్రీమతి పద్మావతి
నామాల వెంకట శ్రీనివాసరావు - శ్రీమతి విమల

కుమార్తె : వైట్ల జానకి పద్మావతి - అల్లుడు: రామకృష్ణ

మనుమలు: వైట్ల వీర వెంకట సురేష్‌కుమార్ - శ్రీమతి విజయలక్ష్మి
వైట్ల శివ పవన్‌కుమార్ - శ్రీమతి శేషకుమారి,
నామాల సుధీర్ చౌదరి - శ్రీమతి శ్రీదేవి, నామాల శ్రీహర్ష - శ్రీమతి వీర వెంకట హారిప్రియ

మనుమరాండ్రు: పర్వతిన సుభాషిణి - శ్రీనివాసు గంగాధర్
గద్దే తేజోమయి - బలరామ చౌదరి
ముత్యాల శ్రీవల్లి - విజయకిరణ్

మునిమనుమలు: అనితేష్, సహస్ర, సుధీప్, కార్తీక్ శ్రీశౌర్య, ప్రమోద్ శౌర్య, షణ్ముఖ విహాన్, నిషి క్రితిక, ప్రణీత్ రామ్, నిహాన్ శ్రీఆన్ష్ అనిరుధ్

విజయలక్ష్మి రైస్‌మిల్ - సిబ్బంది, కేశవరం | శ్రీమన్నారాయణ రైస్ ఇండస్ట్రీస్ - సిబ్బంది, ఏడిద

పెద్దకార్యం: ది.02-03-2026 సోమవారం, మండపేట విజయలక్ష్మినగర్, మొదటి వీధిలో రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ వెనుక, మా స్వగృహమునందు జరుగును.

అమృతమూర్తికి అశ్రునివాళి

మంచికి, మానవత్వానికి మారుపేరుగా నిలిచి, మా అందరికీ ప్రేమానురాగాలు పంచి మా ఉన్నతికి బంగారు బాటలు వేసిన మా తండ్రిగారు కీ॥శే॥ శ్రీ తమ్మిశెట్టి సీతారామ్ గారు 20-02-2026 శుక్రవారం స్వర్గస్తులైనారని తెలియజేయుటకు చింతిస్తూ... వారి పవిత్రాత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ...

భార్య: నాగశేషవేణి

కీ॥శే॥ శ్రీ తమ్మిశెట్టి సీతారామ్ గారు
రిటైర్డ్ కమర్షియల్ డైరెక్టర్ CWC న్యూఢిల్లీ

కుమారులు: | కోడళ్లు:
తమ్మిశెట్టి వెంకట నాగేంద్ర విజయసారధి - గంగావరలక్ష్మి
తమ్మిశెట్టి శశికుమార్ - రమాఅరుణ

మనుమరాండ్రు: తమ్మిశెట్టి కావ్య నాగసాయిశ్రీ, తమ్మిశెట్టి గాయిత్రి శ్రీవల్లి, తమ్మిశెట్టి నాగసాయి లక్ష్మీ సుకృతి

శ్రీ షిరిడిసాయి గ్రానైట్స్ మేనేజ్‌మెంట్ & స్టాఫ్, I.పంగిడి

పెద్దకార్యం: ది.02-03-2026 సోమవారం రాజమండ్రి, సుబ్రహ్మణ్యనగర్, న్యూ CTRI వద్ద D.No: 55-8-16లో గల మా స్వగృహమునందు జరుగును.

ఉద్యోగ ప్రకటన

రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పటల్
అనపర్తి

అనపర్తిలో అతిత్వరలో ప్రారంభం కాబోతున్న రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ నందు ఈక్రింది విభాగాలలో పనిచేయుటకు అర్హత మరియు ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.

మార్కెటింగ్ A.G.M. / మేనేజర్ / ఎగ్జిక్యూటివ్
MBA., ఏదైనా డిగ్రీ, ఫ్రెషర్స్ లేదా హాస్పటల్ ఫార్మారంగంలో అనుభవం

అనస్థీషియా టెక్నీషియన్: Diploma / B.Sc.(Anesthesia) హాస్పటల్ కనీసం ఒక సంవత్సరం అనుభవం.

ఫార్మాసిస్ట్: B.Pharmacy /M.Pharmacy ఫ్రెషర్స్ లేదా 2 సం॥లు అనుభవం.

OT టెక్నీషియన్: Diploma/B.Sc. (OT.Tech) ఫ్రెషర్స్ లేదా 2 సం॥రాలు అనుభవం. జీతం మరియు ఇతర ప్రయోజనాలు.

జీతం: అభ్యర్థి అర్హత మరియు అనుభవాన్ని బట్టి అత్యుత్తమ జీతం ఇవ్వబడును.

సౌకర్యాలు: ఎంపికైన అభ్యర్థులందరికీ PF మరియు ESI సౌకర్యాలు కల్పించబడతాయి.

ఆసక్తిగల అభ్యర్థులు తమ బయోడేటాతో నేరుగా హాస్పటల్‌లో సంప్రదించవచ్చు.

రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పటల్, కెనాల్ రోడ్, అనపర్తి. సెల్: 97693 22222, 98660 68444

(c) eenadu

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

EICHER TIPPERS FLEET for Sale Pro 6028T (500 CFT) 8Nos & Pro 2055T (100 CFT) 6Nos Good Condition. Ph: 9704699042.

శ్రీ లలితా రైస్‌మిల్, పెద్దాపురం వారి ఇన్నోవా కార్లు అమ్మకమునకు కలవు. సంప్రదించండి సెల్: 94941 54551.

BUSINESS SERVICES

BUSINESS OFFER

Wanted Investment & working partner for ad agency cum short film making co. 30% share. min.3yrs agreement. ✆ 8500253334

RJY, కంబాలచెరువు లలితా జ్యూయలరీ ప్రక్కన రన్నింగ్ రెస్టారెంట్ టేక్ అవే, సిట్టింగ్ (స్విగ్గి, జొమాటో) సదుపాయాలతో పాటు ఫర్నిచర్, వంట సామాగ్రితో అమ్మకం. 99632 89389.

బుక్ డిస్ట్రిబ్యూటర్స్ కొరకు మీ ప్రాంతములో ప్రైవేట్ స్కూల్స్ పరిచయం ఉండి అనుభవమున్న వారికి ప్రాధాన్యత. ఉమా పబ్లిషర్స్, గుంటూరు @ 98493 70729.

రూ/- 2,50,000 పెట్టుబడితో మీ ఆఫీసు/ ఇంటివద్దే Dr.Tea/ Dr.Coffee/Dr.Cool Drink యొక్క ఫ్రాంచైజీ నిర్వహిస్తూ, ప్రతినెల 25,000/- ఫిక్స్‌డ్ అలవెన్సు + అన్‌లిమిటెడ్ వీక్లీ ఆదాయం కలదు. ✆ 7842002046/ 6309572064

BUILDING CONSTRUCTION

★★RJYలో మీస్థలంలో వాస్తు పరంగా క్వాలిటీతో అనుకున్న సమయంలో ఇల్లునిర్మించి ఇవ్వబడును & మెటీరియల్, కాంట్రాక్ట్, రిపేర్ వర్క్ చేయబడును. 99483 65084

ఉషోదయ బిల్డింగ్ వర్క్స్, కాకినాడ. బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్ట్ మరియు లేబర్ కాంట్రాక్ట్ చేయబడును. స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. P.వెంకటేష్, 8374858896

TDR
AP & TELANGANA BONDS BUY & SALE
KAMESH
92 92 15 15 15

HEALTH & CARE

మద్యపానం మానేయడం ఎలా? బరువు పెరుగుటకు, జాయింట్ పెయిన్స్‌కు రాజమండ్రి శ్రీసాయిలక్ష్మీ లాడ్జి SVG మార్కెట్ రోడ్, ఆర్టీసి బస్టాండ్ ఎదురుగా, ప్రతినెల 3,17 తేదీల్లో మందులు.

RHEUMATOLOGY

రుమటాలజిస్ట్
డా॥ ఎ.రామకృష్ణంనాయుడు
MD, DM (Rheumatology, NIMS, HYD)
07-03-2026న (శనివారం) 02 PM to 07 PM వరకు
రాజమండ్రిలో ప్రైమ్ పాత్ ల్యాబ్స్, సిసిసి ఛావెల్ ఎదురుగా, దానవాయిపేట వద్ద
ఫోన్: 94929 41177
మరియు
08-03-2026న (ఆదివారం) కాకినాడలో సేఫ్ హాస్పిటల్ నందు 11 AM to 6 PM వరకు అందుబాటులో ఉంటారు.
ఫోన్: 0884 2383366

INDUSTRY

ఫ్యాక్టరీ అమ్మకం
విజయనగరం జిల్లా, నెల్లిమర్ల ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఏరియాలో 16,182 చ॥గ॥ల విస్తీర్ణంలో గల "సాల్వెంట్" ఫ్యాక్టరీ అమ్మకమునకు కలదు.
98496 36969

REAL ESTATE

GENERAL

Site for Development 726 Sq.yd. K.Savaram, Vundrajavaram Mandalam, Tanuku East Godavari. ✆ 9676567999, 9866309661.

గుంటూరుసిటీలో, గోరంట్ల, లాం, JKC రోడ్డు, ఇన్నర్ రింగ్‌రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజ, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచిన వారు సంప్ర: 93999 55545.

ఖండపల్లి గ్రామంలో కాముట్ల వీధిలో డబుల్ స్టేర్ బిల్డింగ్ క్రింద నివాసం, పైన షాపు అమ్మకము గానీ, అద్దెకు గానీ కలదు. Cell: 9392122526.

డూప్లెక్స్ బిల్డింగ్ & గార్డెన్ అమ్మబడును
నిడదవోలు, విద్యానగర్ పార్క్ రోడ్‌లో పడమర ఫేసింగ్ 480 చ॥గ॥లలో గల డూప్లెక్స్ బిల్డింగ్ మరియు గార్డెన్ అమ్మబడును
✆ 9398108563

విశాఖలో అతి తక్కువకే ఫామ్ ల్యాండ్స్ ఉడా ప్లాట్లు మరియు ఇంటి స్థలములు క్లియర్ టైటిల్స్‌తో గలవు వివరాలకు: 9581456897, 8074658161.

పెద్దాపురం గుర్రాలసెంటర్ నవోదయ స్కూల్ దాటిన తరువాత విల్లాస్ 35లక్షలలో తుని-అన్నవరం మధ్యన హైవేకి 1 కి.మీ. లోపల 30 సెంట్లు అమ్మకం. 99121 30247.

కాకినాడ కరణంగారి సెంటర్ W/F 430గ॥ బిల్డింగ్ మరియు కాకినాడ తోట సుబ్బారావునగర్ రోడ్ No.2లో N/E కార్నర్ 375 చ॥గ॥ డిటిసిపి లేఅవుట్ స్థలం అమ్మకం. నో మీడియేటర్స్. 9959352789, 9951476589

FLAT FOR SALE

AMALAPURAM

అమలాపురం మెయిన్‌రోడ్ ఫేసింగ్ గృహప్రవేశానికి రెడీగా ఉన్న 2BHK ఫ్లాట్స్ అమ్మకం. కమర్షియల్ స్పేస్, పార్కింగ్, SBI అప్రూవ్డ్ ప్రాజెక్ట్. 9542045369, 9030694599

KAKINADA CITY

Kakinada Opp: APSP 2Km from SRMT Mall, Brand New 2&3 BHK Flats, 5Acrs Gated-Comm, Ready fr interiors starts from 48L. Loans Avl. Ph: 7702564433.

Kakinada, Sarpavaram East & West facing luxury New flats for sale. Very near to Mainroad, Loan available. ✆ 97010 01555.

Premium Luxury Flats for Sale 2 BHK 42 Lakhs, 3 BHK 55 Lakhs Contatct: Cell: 98482 66054

కాకినాడ సిటీ
Prime Location
దేవి, శ్రీదేవి మల్టీప్లెక్స్ దగ్గర
గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న లగ్జరీ Flats
80% బ్యాంక్‌లోన్
Free Site Visit
99666 86456

కాకినాడ, శశికాంత్‌నగర్ భాష్యం స్కూల్ దగ్గర ఈస్ట్ & వెస్ట్ 2 BHK, 1100Sft. ఫ్లాట్స్ రెడీ టు ఆక్యుపై Cont: 98664 71586, 99890 32029

రెడీ టు ఆక్యుపై. కాకినాడ, గాంధీనగర్, రెడ్‌క్రాస్ స్ట్రీట్‌లో 1800Sft, ఈస్ట్&సౌత్ ఫేసింగ్, సెమీడీలక్స్ న్యూఫ్లాట్స్ అమ్మకం. ✆ 9989032029, 9640329999

కాకినాడ, సత్యప్రసన్ననగర్‌లో దేవి మల్టీప్లెక్స్ వెనుక చిలుకూరి టవర్స్ 2nd ఫ్లోర్ F3 (3BHK), F2 (1BHK) ఫ్లాట్స్ కార్ పార్కింగ్‌తో అమ్మకం/అద్దెకు. ✆ 9885514323

KKD, మధురానగర్ గోకులం దగ్గరలో 3 BHK లగ్జరీ E/F ఫ్లాట్స్ 1430 Sft (రెరా), 80% బ్యాంక్‌లోన్, రెడీ టు ఆక్యుపై. ✆ 9989095505, 8688650420

Kkd బాలాజీ చెరువు దగ్గర టిటిడి కళ్యాణ మండపం వెనుక 3BHK ఫ్లాట్ పూజారూమ్, మున్సిపల్ వాటర్, గ్రౌండ్‌వాటర్ వసతులతో అమ్మకం ✆ 9912876986

2500 Sft.గల అపార్ట్‌మెంట్ ఈస్ట్ ఫేసింగ్ 5 BHK డూప్లెక్స్ Flat కార్ పార్కింగ్‌తో అమ్మకం. శాంతినగర్, కాకినాడ ✆ 9573242111, 9059311513

KKD సర్పవరం గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ అపార్ట్‌మెంట్స్ 2 BHK, 3 BHK ఫ్లాట్స్ 100%వాస్తు వరల్డ్ ఎమినిటీస్ 80% బ్యాంక్‌లోన్స్, స్పాట్‌రిజిస్ట్రేషన్ ✆ 9676717778

ఫ్లాట్ అమ్మకము
కాకినాడ గాంధీనగర్ చావలి వారి వీధిలో మున్సిపల్ స్కూల్ చేర్చి అపార్ట్‌మెంట్‌లో ఫస్ట్ ఫ్లోర్, West facing, 2BHK, 1150 Sft ఫ్లాట్ అమ్మకము.
Cont:9704768661

RAJAMAHENDRAVARAM CITY

3 BHK (1600 Sft) N/S facing Deluxe flats for sale at Road No.7, Vidhyuth Colony, AVA Road, Rjy. ✆ 98481 98565.

★★★ రాజమండ్రిలో 83 గజాలు 2 BHK హౌస్ 38 లక్షలకే ★దివాన్‌చెరువు లో గజం 7999/- ★ ఎయిర్‌పోర్ట్ దగ్గర 7499/-. ✆ 97044 25384

రాజమండ్రి మోరంపూడి గాదా లమ్మ టెంపుల్ దగ్గర కొత్త E/F & W/F, 1100Sft, 2BHK ఫ్లాట్లు లిఫ్ట్, కారు పార్కింగ్‌తో అమ్మకం. ✆ 96769 19992

RJY ప్రకాష్‌నగర్ గోలి రామారావు గారి హాస్పిటల్ ప్రక్కన శ్రీ వేంకటేశ్వర అపార్ట్‌మెంట్‌లో 3rd ఫ్లోర్ T2 2BHK Flat W/F అమ్మకం. 91770 51212

రాజమండ్రి E/F, 1st ఫ్లోర్ 3 B/R లిఫ్ట్, కార్ పార్కింగ్, అన్ని సదుపాయాలతో అమ్మకం మార్కెట్ యార్డ్ ఎదురుగా, కోరుకొండ రోడ్, నో బ్రోకర్స్. Cell: 95817 08659.

GENERAL

2 BHK, 1100SFT, East Facing Flat For sale. Lift, Car Parking, Beside GSL Medical College, Close to Highway. Ph: 9441467091

Flat for sale. East facing, 2bhk, Bike parking ready to occupy for sale. Location Krishna Nagar, Santapet. Rajahmundry Contact Number: 9949346324 serious buyer only No brokers. Add to be in 28 feb, 1 of March.

Flat for Sale: Vaidhya Nagar Road No 1, Shrees Happy Heights, 2457 sft, 3 bedroom. Contact: 8886477792

రాజమండ్రి పిడింగొయ్యి, Near వెంకటేశ్వర మార్కెట్, ఇందిర ప్రియ రెసిడెన్సీలో 2 BHK ఫ్లాట్ అమ్మబడును. కాంటాక్ట్ 94413 89499, 77025 90027.

ఆచంట సెంటర్ - అన్ని వసతులు గల 2 BHK ఈశాన్యం ఫ్లాట్ (1100 sqft) అమ్మకమునకు కలదు. Contact Cell: 99084 13136.

HOUSE FOR SALE

KAKINADA CITY

కాకినాడ, వెంకట్‌నగర్ ప్రగతి కాలేజ్ దగ్గర 40 అ॥ రోడ్డుకు చేర్చి 251 చ॥గ॥లో S/F 2 అంతస్తుల బిల్డింగ్ కార్ పార్కింగ్‌తో అమ్మకం. 9951673379

KAKINADA RURAL

నడకుదురు దగ్గర 115 చ॥గ॥ వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ & 70 చ॥గ॥ E/F డబుల్‌స్టేర్ బిల్డింగ్ అమ్మబడును. స్థలాలు & బిల్డింగ్‌లకు Cell: 9381171019

RAJAMAHENDRAVARAM CITY

RJY, ఆల్‌బ్యాంక్ కాలనీ, V.L.పురం 60అ॥ల రోడ్డుకిచేర్చి, ITC ఖాళీ స్థలం ఎదురుగా S/F, 280గజాల్లో 2అంతస్తుల బిల్డింగ్ అమ్మకం కలదు. ✆ 93913 81336, 90002 76887

రాజమండ్రి కోర్లమ్మపేట, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గరలో D.No: 21-7-1 సౌత్ ఫేసింగ్ 150 చ॥గ॥ ఇల్లు అమ్మకం. Contact Cell: 94400 00214

రాజమండ్రి దేవిచౌక్ దగ్గర తుమ్మలావ 3వ అడ్డవీధిలో 112 చ॥గ॥లలో గ్రౌండ్ & 1st ఫ్లోర్ S/F బిల్డింగ్ అమ్మబడును. సంప్రదించండి సెల్: 9642714819

E/F-బిల్డింగ్ అమ్మకం. 62చ.గ.ల్లో 3 పోర్షన్లు Rjy స్టేడియంరోడ్, కొటక్‌మహేంద్ర బ్యాంక్ పక్కవీధి, ధనలక్ష్మి సైకిల్‌షాప్ పక్కసందులో. లోన్ సౌకర్యం, ✆ 9849726896

RAJAMAHENDRAVARAM RURAL

రాజమండ్రి, హుకుంపేట శివాలయం వీధిలో 380 చ॥గ॥లలో 3 BHK డూప్లెక్స్ విల్లా N/F అమ్మకమునకు కలదు. సంప్రదించండి సెల్: 98492 45886.

రాజమహేంద్రవరం దివాన్‌చెరువు ఫ్రూట్స్ మార్కెట్ దగ్గర గేటెడ్ కమ్యూనిటీ, ప్లాట్ 61, స్మార్ట్‌సిటీ, E/F ఇండివిడ్యువల్ బిల్డింగ్ అమ్మకమునకు కలదు. 98486 33433.

GENERAL

KKD, కరణంగారిసెంటర్ దగ్గర 100 చ॥గ॥ E/F Duplex Building, పిఠాపురం హైవే దగ్గర W/F 360 చ॥గ॥ స్థలం అమ్మకం. 99898 01618.

రామచంద్రపురం (కోనసీమ జిల్లా), ద్రాక్షేపేట వినాయకగుడి పక్కన పోతులవారి వీధిలో సత్యసాయి మందిరంఎదురుగా 208 చ॥గ॥లోగల 2 పోర్షన్ల డాబా ఇల్లు అమ్మకానికి కలదు. ✆ 94945 47793.

ఏలేశ్వరంలో 3-సెంట్లు స్థలంలో రెండు పోర్షన్ల ఇండివిడ్యువల్ బిల్డింగ్ అతితక్కువ ధరకే అమ్మకమునకు కలదు. Cell: 9704565759, 8639397051.

LAND FOR SALE

GENERAL

సూరప్పగూడెం, భీమడోలు, ఏలూరు జిల్లా - 15 ఎకరాల కొబ్బరి తోట, 2 బోర్లు, డ్రిప్, NH-16 కి దగ్గరలో, ప్లాట్స్ /రియల్ ఎస్టేట్‌కి అనుకూలం. సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్: 97043 22999, 73372 28262.

PLOT FOR SALE

KAKINADA CITY

కాకినాడ నగర పరిధిలో రమణయ్యపేట రాజేశ్వరి నగర్ నందు సుమారు 267 చ॥గ॥ల స్థలం అమ్మకము. సెల్: 9966771134, 9885482806

కాకినాడ పట్టణ పరిధిలో పల్లంరాజు నగర్ రోడ్ నెం. 5 లో ఈస్ట్ ఫేసింగ్ 277 గజాలు అమ్మకంనకు కలదు. Cont: 9492123355.

KAKINADA RURAL

కాకినాడ అచ్చంపేట 6 లైన్ల జంక్షన్‌కు 4 KMలో
కేవలం చ॥గజం 6,999/- లు మాత్రమే.
స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ ఫ్రీ
ఫ్రీ సైట్ విజిట్
6303052488

కాకినాడ-అచ్చంపేట 6-లైన్ల జంక్షన్‌కు 4 Kmలో కేవలం చ॥గజం 6999/- మాత్రమే. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ ఫ్రీ. Cell: 7702566088

కాకినాడ రూరల్ గొంచాలమీదుగా సామర్లకోట వెళ్ళే రోడ్డు ప్రక్కన E/F ప్లాట్లు కలవు. వాకలపూడి శ్రీనివాసానగర్ నందు 300 గ॥లు W/F ✆ 9492123355.

కాకినాడలో గంగనాపల్లి మెయిన్‌రోడ్ నందు వేద పాఠశాల దగ్గర తూర్పు ఫేసింగ్ స్థలం 33x65 అమ్మకమునకు కలదు. ✆ 7799093030

RAJAMAHENDRAVARAM CITY

రాజమండ్రిటౌన్ మరియు రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాలలో గల లేఅవుట్లలో గల స్థలాలు అమ్మబడును, వెంటనే కొనబడును. D.శేఖర్, Cont. Cell: 94407 68182

రాజమండ్రి, నారాయణపురంలో KSN ఇండోర్ స్టేడియం దగ్గర నార్త్ ఫేసింగ్ 500 చదరపు గజాలు అమ్మకమునకు కలదు. Cont: ఫోన్/వాట్సాప్: 80748 57055.

రాజమండ్రి AVA రోడ్, J.N.రోడ్ మధ్యలో శ్రీనివాస్‌నగర్‌లో W/F, 234 చ॥గ॥ (35x60) స్థలం అమ్మకమునకు కలదు. నో మీడియేటర్స్ Cell: 91601 41627

రాజమండ్రి, శ్యామలానగర్, ఓంకారవీధిలో 200 చ॥గ॥ల స్థలము అమ్మకమునకు కలదు. నో బ్రోకర్స్. ✆ 93706 00475.

రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ రోడ్, స్థానిక కోలమూరు గ్రామం, మెయిన్‌రోడ్ చేరువలో 300 గజాల ఇండ్ల స్థలాలు అమ్మకమునకు కలవు. Contact: 63057 04648.

RJY To వైజాగ్ హైవేను అనుకొని దివాన్‌చెరువు గైట్ కాలేజీ ఎదురు బ్రిడ్జి కొంతీని ఆనుకొని, GSLకాలేజీదగ్గర E/N రెండు రోడ్ల కార్నర్ ఈస్ట్ 40Ft రోడ్ వెయ్యిగజాలు చొప్పున 3 ప్లాట్లు, చుట్టూ అపార్ట్‌మెంట్లు, హాస్టల్స్, గజం1కి రూ.30వేలు. 9848183683, 8686635567

RAJAMAHENDRAVARAM RURAL

రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ దగ్గర మరియు దివాన్‌చెరువు వద్ద 100 గజముల సైట్స్ కేవలం 4,50,000/-లకే అమ్మకం. Contact Cell: 9515 382 999.

RJY గాడాల ఎయిర్‌పోర్ట్ రోడ్‌కి దగ్గరలో DTCP అప్రూవ్డ్ లేఅవుట్‌నందు W/F 127.77 చ॥గ॥ స్థలం అమ్మకమునకు కలదు. బ్యాంక్‌లోన్ కలదు. 9515053171

RAJANAGARAM

రాజానగరంలో మండల ఆఫీసు వెనకాల ఓనర్ డైరెక్టుగా అమ్మే డిటిసిపి లేఅవుట్‌లో ఇళ్ళ స్థలాలు అమ్మబడును. Contact Cell: 98483 05158.

రాజానగరంలో మండల ఆఫీసు వెనకాల ఓనర్ డైరెక్టుగా అమ్మే డిటిసిపి లేఅవుట్‌లో ఇళ్ళస్థలాలు అమ్మబడును. Contact Cell: 96668 94019.

RJY, రాజానగరం దగ్గర తూర్పుగానుగూడెం నేషనల్ హైవేకి చేర్చి 4100 చ॥గ॥ స్థలం ఏకమొత్తంగా గాని, విడివిడిగా గాని అమ్మకం. ✆ 94401 76081

GENERAL

Chodavaram Opp. Post Office Ramachandrapuram Tah. 390 Sqy Plot (8 Cent) with Houses D.No: 4-153 (500 Sft) For sale and 950 Sqy Plot for sale. Cont: 98498 52506.

Kakinada, Turangi Royal Homes, Layout Guda Appr. Plots. 10 Min from Jaganaikpur Bridge & Msn Charties 160 Yds, House Const. Owner. Ph: 8885553986.

బిగ్ ఫ్లాష్ న్యూస్. ప్రతిపాదిత తుని, అన్నవరం ఎయిర్‌పోర్ట్, అన్నవరం 6 లైన్లు రోడ్డుని ఆనుకొని గేటెడ్ కమ్యూనిటీ (RERA) KAUDA లేఅవుట్‌లో Open Plots, Simplex Houses, Villas, 80% బ్యాంకు Loan, ఫ్రీ సైట్ విజిట్‌కై. ✆ 96031 94449.

అచ్యుతాపురం టు గాజువాక మెయిన్ రోడ్డు ఫేసింగ్ కమర్షియల్ బిట్ 20 సెంట్లు భూమి సుమారు 960 గజాలు అమ్మకంనకు కలదు. సంప్ర॥ 9393271777

కాకినాడ, ఉండూరు DTCP లేఔట్, SVRనగర్ 249 చ॥గ॥ (నార్త్/వెస్ట్ రోడ్స్), 198 చ॥గ॥ (ఈస్ట్ రోడ్) Rs.9,000/- Per Sft. అమ్మకం. ✆ 9444051599

RJY, Rs.15/-వేలకే ఒక గజం. ని.మోరంపూడి-రాజానగరం హైవే ఫేస్ & కోలమూరు ఎయిర్‌పోర్ట్ దగ్గర బ్యాంక్‌లోన్‌తో, నెక్స్ట్ మంత్ రేట్ పెరుగుతుంది. 7674833422

గోకవరం మెయిన్‌రోడ్ Opp. బ్రహ్మంగారిగుడి, బజాజ్ షోరూం ప్రక్కన 770 చ॥గ॥ E/F లో గల స్థలం అమ్మకం. గోకవరం (E.G. Dist.) 9490708530

తూ.గో.జిల్లా, రావులపాలెం దగ్గర ఆత్రేయపురంలో తూర్పుఫేసింగ్ 638 చ॥గ॥ (33అ X 174అ) స్థలం అమ్మబడును. Cell: 8019185145, 9393872125.

రాజమండ్రి హుకుంపేట గ్రామంలో 213 గజాల DTCP ప్లాట్ అమ్మకానికి కలదు. సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాట్ 40 అడుగుల రోడ్డు Contact: 98489 99544

రాజమండ్రి దగ్గర రాజవోలు AMG ఎదురుగా సాయినగర్ కాలనీ అప్రూవ్ లే అవుట్‌లో E/F 194 చ॥గ॥ స్థలం అమ్మబడును. Cell: 85558 61999.

దివాన్‌చెరువు DBV.రాజుగారి DTCP లేఅవుట్‌లో విల్లాలు ఎదుట 80x90=800 గజాలు, W/F 60 అడుగుల రోడ్‌ను చేర్చి & 40x60=266 గజాలు E/F, 40 అడుగుల రోడ్‌ను చేర్చి స్థలాలు అమ్మకం. ✆ 9848202742

ప్రభుత్వ విలువకే నివేశన స్థలం. కామనగరువు, కుడుపూడి చిట్టిబ్బాయి కాలనీలో 7 సెంట్లు, ఇందుపల్లి, పుల్లెలవారి వీధి చివర 7 సెంట్లు అమ్మకం. 9866946511

COMMERCIAL SPACE FOR SALE

GENERAL

కాకినాడలో 30 సెంట్లు (1457 చ॥గ॥)లో 8000 చ॥అ॥ మొత్తం లేదా విడిగా నెలకు 1లక్షపైగా అద్దెలు వచ్చే కమర్షియల్ గొడౌన్ అమ్మకమునకు కలదు. ✆ 9949343008

TO LET

గెస్ట్ హౌస్.. KKD దగ్గర సామర్లకోటలో DSA క్లబ్‌వీదిలో విశాలమైన ఏరియాలో 4 బెడ్‌రూమ్, పెద్దహాలు, అన్ని సదుపాయాలతో కార్ పార్కింగ్‌కు విశాలమైన ఏరియాతో అద్దెకు. ✆ 9705366388

కాకినాడ శ్రీరామ్‌నగర్ పోస్టాఫీసు ప్రక్కన సూర్యా అపార్ట్‌మెంట్ 1 బెడ్‌రూమ్, 1 హాలు, 1 కిచెన్ సెకండ్‌ఫ్లోర్ నందు అద్దెకు కలదు. ✆ 8688077994, 9963577994

రెసిడెన్స్ / కమర్షియల్
కాకినాడ ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్ దగ్గర నారాయణ కాంప్లెక్స్‌లో 2nd ఫ్లోర్, 2BHK & 3BHK సైడ్ బై సైడ్ ఫ్లాట్స్ రెసిడెన్స్ / కమర్షియల్స్‌కు అద్దెకు కలదు.
✆ 94909 00103

COMMERCIAL

Commercial space 1000Sft 1st flr, Opp JNTU, LBNagar, Kkd, Suitable for Clinics.(G/F 2 shops 100Sft Each) 9849188250, 9912703638

Commercial Space for Rent. 1175 + 1175 (Total : 2350 Sft.), Main Road, Tanuku, Contact Cell: 98491 95699, 93925 85699.

రాజమండ్రి బొమ్మూరు GPR రోడ్డులో 3600 Sq.ft. (40x90 కొలతలతో) గొడౌన్ అద్దెకు కలదు. Contact Cell: 93940 79375.

రాజమండ్రి తిలక్‌రోడ్, SBI దగ్గర నార్త్-ఈస్ట్ కార్నర్ 1st ఫ్లోర్ 1700sft, 2ndఫ్లోర్ 1700sftతో ఆఫీసులకు, హాస్పిటల్స్‌కు అనుకూలమైనది అద్దెకు, Cell: 9949755669

రూరల్ బ్యాంకులకు, క్వార్టర్లకు, ఆఫీసులకు ఉపయోగపడే విధంగా ఉన్న ఇల్లు బొమ్మూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ వద్ద అద్దెకు కలదు. వివరాలకు సంప్ర॥: 96184 87653.

20,000 చ॥అ॥ గోడౌను కాకినాడ-యానాం హైవేకు చేర్చి చొల్లంగి గ్రామంలో కాంక్రీట్ ఫ్లోరింగ్, కరెంట్, నీరు, అన్ని సదుపాయములతో ఫంక్షన్ హాల్/ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు/ స్టోరేజీ/ అద్దెకు కలదు. సంప్ర: 97048 99989

రాజమండ్రి మల్లయ్యపేటలో షెడ్‌తో ఉన్న 1200 చ॥గజాలు ఇంటి స్థలము ఓపెన్ స్టోరేజ్/ పశువుల డెయిరీ/ ఆటలగ్రౌండ్‌గా ఉపయోగించుటకు అద్దెకు ఇవ్వబడును. 7893171144

కాకినాడ, సర్పవరం జం॥ మెయిన్‌రోడ్ S/W కార్నర్ 3 ఫ్లోర్స్ కమర్షియల్ బిల్డింగ్ షోరూం, రెస్టారెంట్, షాప్స్, బ్యాంక్, ఆఫీస్, క్లినిక్‌లకు అద్దెకు కలదు. 9949343008

కాకినాడ నాగమల్లితోట జం॥, క్యాన్సర్ హాస్పిటల్ పక్కన సత్యసాయి ఫ్లాట్స్ 1st ఫ్లోర్, E/F, 750 Sft. బ్యాంక్స్, కమర్షియల్సుకు అద్దెకు. 9440528055, 9346389575

JOBS

Wanted DRA Telecallers & Collection Executives. Contact Cell: 9390 500 266.

WANTED Telecallers & Admission Counsellor for reputed organisation. AVA Road, Rjy, MinimumQua: Any Graduation. 90636 44405

Wanted Business Development Executives for Kakinada, Rajahmundry and Amalapuram locations. Graduates with 2-4 yrs. exp. in Direct Marketing are eligible. Sal: 35k-50k. Walk-in with your CV on 2nd, 3rd March (10:30am to 12:30pm). iTech Software Solutions, Beside DataPro, College Road, Amalapuram. Cont. Cell: 85558 22811.

Wanted A/C Technicians, Assistants & Helpers. Qlf: ITI /10th/ Inter. Exp & Freshers are preferable. ✆ 9494992999, 9392444199

Wanted Male Counselors and Admission Dept. Staff Qualification any Degree. Age Limit: 25 to 45 years having experience in Educational Organisations will be preferable. Salary upto: 18000/-. Working location: Master Minds College, Rajahmundry. Contact: 92487 33370.

Required Store Managers & WIFI managers Qualification: Degree & above, Sal: 15K to 25K, Locations: Nidadavole/ Ravulapalem/ Malkipuram/ Korukonda/ Gokavaram/ Kovvuru/ Narsapuram. Contact: 99080 11393 (Zonal Manager).

కాకినాడలో MEGA సంస్థనందు పనిచేయుటకు Marketing Executive (M) కావలెను. టూవీలర్ తప్పనిసరి. Contact Cell: 82473 32564.

గాయత్రి హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలు చేయుటకు Exp. స్త్రీ/ నర్సులు/ పురుషులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- వరకు ఇవ్వబడును. ✆ 7569103916.

రాజమండ్రిలో ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి అనుభవం కలిగిన సివిల్ ఇంజినీర్స్ కావలెను. ఆకర్షణీయమైన జీతం. Cell: 9666729925, 9848148777.

సూపర్‌వైజర్స్ కావలెను. ఫంక్షన్ టైమింగ్స్‌లో పని చేయుటకు ఆరోజుకు 1000/- + ఉచిత భోజనం. శ్రీదేవి గ్రాండ్ ఫంక్షన్ హాలు, G.మామిడాడ Contact Cell: 94909 98888.

ఏపీలో ప్రముఖ మద్యం పంపిణీ సంస్థకు జిల్లా వారీగా అనుభవజ్ఞులైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అవసరం. జీతం: 30 వేలు, TA/DAతో సహా ✆92463 63624, jobsimfl@gmail.com

Hydలో క్యాటరింగ్ నందు హెల్పర్లుగా పనికి భార్యభర్తలు (జీ॥ 28 వేలు/ లేడీస్‌కు 14 వేలు) కావలెను రూం, భోజనం ఫ్రీ. 9493931224, 7386951320

రాజమండ్రిలో ప్రముఖ రెస్టారెంట్ నందు పనిచేయుటకు చెఫ్స్, చైనీస్ & తందూరి మాస్టర్/ కుక్స్, కిచెన్ అసిస్టెంట్స్, కెప్టెయిన్స్, సర్వర్స్ కావలెను. Cont. Cell: 83099 54199

నిత్యవసర వస్తువులు షాపింగ్‌తో Work From Home ద్వారా ఆదాయం సంపాదించే అవకాశం (M/F) పెట్టుబడి లేదు. 9032875416, 9494604315.

సీసీటీవీ కెమెరా ఫిట్టింగ్‌కి ఫ్రెషర్స్ కావలెను (ఫీల్డ్ వర్క్) శాలరీ 15000/ & etc- ఆఫీస్ (గుంటూరు & హైదరాబాద్). ✆ 9731722666, 9731567105

ప్రముఖ కంపెనీలో వైజాగ్, Rjy నందు 35 సం॥లు పైబడి వర్క్ చేయుటకు టీమ్‌మేనేజర్స్, టెలికాలర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టీమ్ లీడర్స్ Govt. రిటైర్డ్ ఎంప్లాయిస్, ఇన్సూరెన్స్ ఆఫీసర్స్ (M/F) కావలెను. (Mly 2 laksh ప్యాకేజీ + MFI T&C) అర్హులు Cont. Cell: 93980 33529.

రాజమండ్రి కాకినాడలో ఇంటిపనుల్లో సహాయం చేయుటకు, వంట చేయుటకు డిగ్రీ చదివిన యువకుడు కావలెను. జీతం 12K to 15K, వసతి కలదు. 77939 55609

శివకేశవ హోమ్‌కేర్ వృద్ధులను, పేషెంట్లను, వంట చేయుటకు 20 నుండి 45 సం॥ల వయస్సు గల ఆడవారు కావలెను. జీతం:18K, 20K. ✆ 96760 37666.

డొక్కాసీతమ్మ హోమ్‌కేర్ విజయవాడ హైదరాబాద్‌లో పేషెంట్ కేర్, బేబీకేర్ వంట ఇంటి పనివారు కావలెను. జీ॥ 18 వేలు + 5,000. ✆ 80742 34443, 73861 75997.

డిజైనింగ్ వచ్చిన DTP ఆపరేటర్స్ సీనియర్స్/జూనియర్స్ కావలెను. (Page Maker, ఫోటోషాప్, Coreldraw, Illustrter) RJY జీ: 10K -30K వరకు. 9246657116

Hyd సిటీలో ఇంట్లో ఉండి పనిచేయుటకు పిల్లలను, పెద్దవారిని చూసుకొనుటకు అనుభవం కల్గిన కేర్‌టేకర్లు కావలెను. సంప్రదించండి. Contact: 93467 05231.

హైదరాబాద్‌లోని టిఫిన్ సెంటర్‌లో పనిచేయుటకు స్టాల్ బాయ్స్, క్లీనింగ్ స్టాఫ్ (జీ.18K. 12గం॥ రూం+ భోజనం. వర్కర్స్‌ను సప్లయ్ చేసే ఏజెంట్స్ కావలెను. మంచి కమీషన్ ఇవ్వబడును. 9666934949/ 9573446770

సేల్సుగర్ల్స్ &బాయ్స్ కావలెను. Rjy దానవాయిపేట వెస్ట్ సైడ్ పక్కన మా జూలియట్ బట్టలషాపు కొరకు జీ: 9 వేలు నుండి, అ: 10/ ఇంటర్, వ॥ 25లోపు, ఫ్రెషర్స్. ✆ 81253 39356, 73969 55588

రాజమండ్రి ఆయుర్వేద కంపెనీలో Female రిసెప్షనిస్ట్ కావలెను. అర్హత: డిగ్రీ, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్, స్కూటర్. Contact Cell: 99080 65034.

అంజన్న హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలు చేయుటకు Exp స్త్రీ/పు/ నర్సులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- Hydలో 99665 68882/ 99634 89661.

VIKAS JUNIOR COLLEGE-SAMISRAGUDEM
WANTED LECTURERS

S.No	Subject	Require
1	English	2
2	Sanskrit	2
3	Physics	2
4	Chemistry	2
5	Civics	2
6	Economics	2
7	Commerce	2
8	Botany	1
9	Zoology	1

Salary: Negotiable
Contact Number: 76609 65489
(Resume Send Through Whats App Number)

గుంటూరు జిల్లా తెనాలిలోని ఒక ప్రముఖ ఇండస్ట్రీలో పనిచేయుటకు హెల్పర్స్ కావలెను. భోజనం, వసతి కల్పించబడును, ఆకర్షణీయమైన జీతం. Cell: 9908431888

RJYలో ప్రముఖ లోన్స్ (DSA) కన్సల్టెన్సీ ఆఫీస్‌నందు పనిచేయుటకు లేడీ టెలికాలర్స్, టీమ్ లీడర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, కమిషన్ ఏజెంట్స్ కావలెను. 98489 99544

ఫీల్డ్ మేనేజర్స్ Gold వాల్యూయర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీస్టార్ గోల్డ్ కంపెనీకి కావలెను. ఏజ్: 22 to 35, ఫ్రెషర్స్ కూడా ✆ 62810 37879/ 90353 37879

కాకినాడ, ROY చెస్ అకాడమీలో చెస్ కోచ్ కావలెను. M/F, అర్హత డిగ్రీ, వయస్సు 18-30, చెస్ బోధనపై ఆసక్తి ఉండాలి. ✆ 6281598466, 9014353693

సురక్ష హోమియో హాస్పిటల్‌లో రిసెప్షనిస్టుగా చేయుటకు 10th/ ఇంటర్/ డిగ్రీ చదివిన స్త్రీ అభ్యర్థి కావలెను. ఆకర్షణీయమైన జీతం. భానుగుడి, కాకినాడ, ✆ 9848567073

కాకినాడ అశోక్ నగర్‌లో ఫంక్షన్ హాలు నందు పనిచేయుటకు వాచ్‌మెన్ కావలెను. తోటపని చేయుటకు వాచ్‌మెన్ కావలెను. Contact: 96429 20999

జైన్‌ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్, CMR షాపింగ్‌మాల్ ప్రక్కన సాలిపేట, కాకినాడలో పనిచేయుటకు కంప్యూటర్ ఆపరేటర్స్, డెలివరీ బోయ్స్ (పురుషులు) కావలెను. ✆ 9502510101

ఫీల్డ్ ఆఫీసర్ కావలెను. ఇన్సూరెన్స్ కంపెనీలో చేయుటకు మార్కెటింగ్‌లో ఆసక్తికలిగిన అభ్యర్థులు కావలెను. మండపేట, రామచంద్రపురం మండలాల వారికి ప్రాధాన్యం. ఆసక్తికరమైన జీతం, ఇన్సెంటివ్ ఉంటుంది. కాంటాక్ట్: 93475 36776.

పూజారి కావలెను- విజయవాడ, అజిత్‌సింగ్ నగర్, ఆంధ్రప్రభ కాలనీ సాయిబాబా మందిరము మరియు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము కొరకు, వసతి సౌకర్యం కలదు ✆ 80080 61818

వైజాగ్‌లో కారు డ్రైవింగ్ చేయుటకు 30 నుండి 45 సం॥ డ్రైవింగ్ లైసెన్స్ గలవారు, జీ: 18 వేలు & సౌత్ ఇండియన్ కర్రీ మాస్టారు కావలెను. Contact: 95055 67100

65 సం॥ ఆడ మనిషిని 12/ 24 గం॥ చూచుటకు మనిషి కావలెను. ఆకర్షణీయమైన జీతం, కాకినాడ. Contact Cell: 93811 20923.

కాకినాడ హోటల్ - రెస్టారెంట్‌లో పనిచేయుటకు బిర్యానీ, సౌత్ ఇండియన్, చైనీస్, టిఫిన్స్ మాస్టర్స్, సప్లయర్స్, హెల్పర్స్ (బాయ్స్ & గర్ల్స్) కావలెను. ✆ 99493 43008

కాకినాడలో ఇంతకుముందు ఫైనాన్స్ వ్యాపారం చేసి ప్రస్తుతం ఆ వ్యాపారం మానేసి ఏదైనా ఉద్యోగం కొరకు ఎదురుచూస్తున్న వార్కి, ఫైనాన్స్ ఫీల్డులో ఉండి మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న మీడియేటర్లుకు, మీలో చురుకుదనం, కష్టపడేతత్వం ఉండి ఫైనాన్స్ ఏజెంట్లుగా, ఫైనాన్స్ మీడియేటర్లుగా మార్కెటింగ్ జాబ్ చేయాలనుకుంటే ఈ ప్రకటన మీకొరకే. కమీషన్ పద్ధతిపై లేదా 20K సాలరీ పద్ధతిపై. కాంటాక్ట్: 9849631555.

నీటిలో మునిగిన ఎలక్ట్రికల్ టవర్స్‌కు పెయింటింగ్ పనులు చేయుటకు ఈతవచ్చిన అనుభవం ఉన్నవారు కావలెను. నెలవారీ జీతంపై నియామకం. ✆ 81253 36519

SECURITY GUARDS

కాకినాడ, పిఠాపురం, బిక్కవోలు లలో పని చేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. Contact Cell: 85004 98115, 98665 94189.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 4-58 పై॥
అనపర్తి ఆఫీసు: 08857-226908

EENADU for Advertisement Contact: 8008597607

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

వాడ బలిజ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు వాడ బలిజ కుల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, వాడ బలిజ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. రాజమండ్రి ఈనాడు కార్యాలయంలో (1వ అంతస్తు, భాను టవర్స్, శ్యామల థియేటర్ ఎదురు) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు నేడు (01 మార్చి 2026, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

- మరిన్ని వివరాలకు **8008621414** & **9247528829** ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
- ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు పైన తెలిపిన ఫోన్ నంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

చందన స్వరూపా.. సర్వజగద్రక్షకా

వాడపల్లి (ఆత్రేయపురం), న్యూస్‌టుడే: చందన స్వరూపుడు కొలువైన ఉన్న కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరుని దివ్య క్షేత్రం శనివారం గోవింద నామస్మరణతో మార్మోగింది. భక్తులు మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. 50 వేల మందికిపైగా విచ్చేయడంతో క్యూలైన్లన్నీ కిక్కిరిశాయి. ఈవో నల్లం సూర్యచక్రధరరావు ఆలయ పరిసరాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఉక్కబోత తట్టుకోలేక పలువురు స్పృహ తప్పి పడిపోగా ప్రాంగణంలోని ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందించడంతో కోలుకున్నారు. క్షేత్రంలో రాత్రి ధర్మ పథం పేరిట నిర్వహించిన భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

పుష్పాలంకరణలో వేంకటేశ్వరుడు

3న అన్నవరం దర్శన వేళల్లో మార్పులు

అన్నవరం, న్యూస్‌టుడే: చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల 3న అన్నవరం సత్యదేవుని దర్శనాలు, సేవల వేళల్లో మార్పులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 3.20 గంటల నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్రగ్రహణం ఏర్పడుతుందన్నారు. వ్రతాలు, ఇతర పూజలు ఉదయం 9.30 గంటల లోపు పూర్తవుతాయన్నారు. 10 గంటల నుంచి దర్శనాలు నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం జరిగే సహస్ర దీపాలంకరణ సేవ, పంచ హారతులు రద్దు చేస్తున్నట్లు వివరించారు. సంప్రోక్షణ తర్వాత 4న ఉదయం నుంచి సర్వ దర్శనాలు, వ్రతాలు, పూజలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు.

ద్రాక్షారామ భీమేశ్వరాలయం..

ద్రాక్షారామ: చంద్ర గ్రహణం సందర్భంగా ఈనెల 3వ తేదీన ద్రాక్షారామలోని మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామివారి ఆలయాన్ని మూసివేస్తామని ఆలయ ఈవో, సహాయ కమిషనర్ ఏవీ దుర్గాభవాని తెలిపారు. ఆ రోజు ఉదయం భక్తులకు దర్శనాలు, నిత్య కైంకర్యాల అనంతరం 8 గంటల నుంచి గర్భాలయ తలుపులు మూసేస్తామని చెప్పారు. మళ్లీ 4వ తేదీ ఉదయం సంప్రోక్షణ పూజలు, నిత్య కైంకర్యాలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని వెల్లడించారు.

జీఎస్ఎల్ ఆసుపత్రిలో మహిళా దినోత్సవం

8 వరకు ఉచిత క్యాన్సర్ పరీక్షలు

రాజానగరం, న్యూస్‌టుడే: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జీఎస్ఎల్ వైద్య కళాశాల, జనరల్ ఆసుపత్రిలో ప్రసూతి, గైనకాలజీ విభాగంలో మార్చి 1 నుంచి 8 వరకు మహిళా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. మహిళలకు గర్భాశయ క్యాన్సర్ గుర్తింపు కోసం చేసే ప్యాప్ స్మియర్ పరీక్ష, రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ కోసం చేసే మామోగ్రఫీ పరీక్షలను పూర్తిగా ఉచితంగా చేస్తారు. గర్భాశయ క్యాన్సర్‌ను నివారించే హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను చాలా తక్కువ ధరకే అందిస్తామని గైనకాలజీ విభాగాధిపతి డా.ఎస్.అన్నపూర్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

గత ప్రభుత్వ అరాచకాలపై విచారణ చేయాలి

● ఈ నెల 7 నుంచి వచ్చే నెల 14 వరకు ప్రశిక్షణ కార్యక్రమాలు ● భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్

దేవీచౌక్, న్యూస్‌టుడే: గత ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. కల్తీ మద్యంపై గత ప్రభుత్వం చేసిన అరాచకాలపై విచారణ చేయాలన్నారు. శనివారం రాజమహేంద్రవరంలోని భాజపా కార్యాలయంలో మాట్లాడారు. కల్తీపాల ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో మార్చి 7 నుంచి ఏప్రిల్ 14 వరకు ప్రశిక్షణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 944 మండలాల్లో వీటిని నిర్వహిస్తామన్నారు. మన ఊరు-మన జెండా కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 16వేల గ్రామాల్లో పార్టీ జెండా ఎగరవేయడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో రూ.14లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. భాజపా జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, నాయకులు వేటుకూరి సూర్యనారాయణరాజు, ప్రసన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా నిలిపివేతను స్వాగతిస్తున్నాం

రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన(పీఎంజీకేఏవై), ఇతర సంక్షేమ పథకాల కింద యూనివర్సల్ ఫోర్టిఫైడ్ రైస్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయాలన్న భారత ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రకటించింది. శనివారం కాకినాడలోని రైస్‌మిల్లర్ల సంఘ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వల్లూరి సూర్యప్రకాశరావు(సూరిబాబు) మాట్లాడుతూ ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్(ఎఫ్ఆర్‌కే) మిశ్రమం అమల్లో రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న నాణ్యత స్థిరత్వం సమస్యలు, సరఫరాలో పరిమితులు, బ్లెండింగ్ ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు, నిల్వలకు సంబంధించిన సవాళ్లను అర్థం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. రైస్ మిల్లర్ల సమస్యలను భారత ప్రభుత్వం దృష్టికి సమర్థంగా తీసుకువెళ్లడంలో చురుకైన పాత్ర పోషించిన రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి, కమిషనర్, సంస్థ ఛైర్మన్‌కు ధన్యవాదాలు తెలిపారు. నిర్మాణాత్మక సహకారం, నిరంతర సమన్వయం అందిస్తున్నారని తెలిపారు. మిల్లర్ల సమస్యను అర్థం చేసుకున్న కేంద్ర ఆహారమంత్రి, కార్యదర్శికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయం ద్వారా ధాన్యం కొనుగోళ్లు మరింత సాఫీగా జరగడంతో పాటు బియ్యం నాణ్యతాప్రమాణాలు పరిరక్షించబడతాయన్నారు. మరింత సమర్థంగా పోషకాహార పంపిణీకి ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి కురిడీ (వెయ్యింటికి):	18,000
పాతకాయ: గండేరా	30,500
గటగట	29,000
కొత్తకాయ: గండేరా	30,000
గటగట	29,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	18,000-20,000
కొత్త (పచ్చి) కాయ	15,000-16,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	5,000
కిలో	350

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	150-00
రిటైల్ లైవ్	177-00
డ్రెస్డ్	257-00
స్కిన్‌లెస్	292-00

నేడు ఆర్ఎంసీ స్నాతకోత్సవం

సాంబమూర్తినగర్, న్యూస్‌టుడే: కాకినాడ రంగరాయ వైద్య కళాశాల 63వ స్నాతకోత్సవం ఆదివారం జరగనుంది. కళాశాల ప్రిన్సిపల్ డా.ఎ.విష్ణువర్ధన్ అధ్యక్షతన జరిగే స్నాతకోత్సవానికి భువనేశ్వర్ హెల్త్ ప్రోగ్రామ్ ఎస్‌వోఏ యూనివర్సిటీ డైరెక్టర్ డా.అశోక్‌కుమార్ మహాపాత్ర ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. రాయల్ రంగరాయన్స్ పేరుతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు వైద్య విద్యార్థులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

92.7 FM Rajamahendravaram
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్	ఉ॥ 7 - ఉ॥ 9
రాశివాసి	ఉ॥ 9 - ఉ॥ 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ॥ 10 - మ॥ 2
ఈవారం అతిథి	మ॥ 2 - సా॥ 5
టెస్ట్ డ్రైవ్	సా॥ 5 - సా॥ 7
హ్యాష్ ట్యాగ్	సా॥ 7 - రా॥ 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 9 - ఉ॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

మృత్యు విస్ఫోటం

బాణసంచా పరిశ్రమ పేలుడులో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుణ్ని కాకినాడ జీజీహెచ్‌కు తరలిస్తున్న సిబ్బంది

ఈనాడు- కాకినాడ, రాజమహేంద్రవరం; న్యూస్‌టుడే- సామర్లకోట గ్రామీణం: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో శనివారం పెను విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం జరిగి 20 మంది సజీవ దహనమయ్యారు. తీవ్ర గాయాలపాలైన మరో పది మందిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్)కి తరలించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. పేలుళ్ల ధాటికి అందులో పనిచేస్తున్న కార్మికుల శరీర భాగాలు చెల్లాచెదురైపోయాయి. కాళ్లు, చేతులు తెగి సమీపంలో ఉన్న చెట్లపై పడడంతో ఆ ప్రాంతమంతా భీతావహ పరిస్థితి నెలకొంది. చనిపోయిందెవరో గుర్తుపట్టలేనంతగా మృతదేహాలున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 70 శాతానికిపైగా కాలిన గాయాలతో ఉన్న 9 మందిని జీజీహెచ్‌కు, మరొకరిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారందరి పరిస్థితీ విషమంగానే ఉంది.

కళ్లముందే కాలిపోతున్నా ఆపలేక..

ఘటనా స్థలంలో పనిచేస్తున్న వ్యక్తులు బయటకు రాలేక కళ్లముందే కాలిపోతున్నా వారిని కాపాడే పరిస్థితి లేకపోయింది. ఒక్కపక్క ఎగసి పడుతున్న మంటలు, మరోవైపు భారీ పొగతో ఏం జరుగుతుందో, మంటల్లో ఎంతమంది ఉన్నారో అంచనా వేయలేని స్థితి నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను కొంతమేర అదుపులోకి తెచ్చిన తరువాత తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న 10 మందిని గుర్తించి అంబులెన్స్‌ల్లో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాణసంచా ముడిసరకు నిల్వలు భారీ ఎత్తున ఉండటంతో మంటలు సుమారు రెండుగంటలకు పైగా మండుతూనే ఉన్నాయి.

ఆ ప్రదేశం మొత్తం పొగ కమ్మేయడం, వరుస పేలుళ్లతో అసలు ఏం జరుగుతుందో తెలియనంత గందరగోళం నెలకొంది.

గాల్లో ఎగిరిపడ్డ శరీర భాగాలు

పేలుడు ధాటికి అక్కడ పనిచేస్తున్న పలువురి శరీర భాగాలు గాలిలో ఎగిరిపడ్డాయి. ఒక మహిళ పుర్రె భాగం పేలిపోయింది. మరో మృతదేహం పేలిపోయి మాంసం ముద్దగా పక్కనే ఉన్న పొలంలో ఎగిరిపడింది. మరో వ్యక్తి మృతదేహం సుమారు 50 మీటర్ల దూరం ఎగిరి పక్కనే ఉన్న పంట కాలువలో పడిపోయింది. శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. ఘటనా స్థలంలో కాళ్లూ, చేతులూ, ఇతర శరీరభాగాలు విడిపోయి, చెల్లాచెదురుగా పడి ఉండడంతో భీతావహ వాతావరణం నెలకొంది. ఇంతటి దారుణం ఎప్పుడూ చూడలేదని స్థానికులు విలవిల్లాడిపోయారు.

మృతదేహాల కోసం పొలాల్లో వెతుకులాట

సుమారు ఎకరన్నర ప్రాంతంలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. షెడ్లలో పని చేసే వారు అక్కడకక్కడే చనిపోయి కాలిపోయి పడి ఉండగా మరికొందరు గాయాలతో ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో పంట పొలాల వెంట పరుగులు తీశారు. కొందరు పొలాల్లోనే కుప్పకూలి మృతి చెందారు. చనిపోయింది ఎవరో తెలియడానికి, వారి మృతదేహాలు ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవడానికే సాయంత్రమైంది. పంట పొలాలు, కాలువలు, ఘటనా స్థలంలో ఉన్న మృతదేహాలన్నీ ఒకచోటకు చేర్చారు. 20 మంది మృతి చెందారని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఘటనా స్థలం నుంచి సమీప పొలాల్లోకి ఎగిరిపడిన మృతదేహాన్ని తీసుకువస్తున్న సహాయక బృందం

వేట్లపాలెంలోని బాణసంచా పరిశ్రమ వద్ద భీతావహ పరిస్థితి

మృతులు వీరే..

గండి మంగ (36), వల్లూరి రవి (35), కడింపల్లి కృపామణి (50), బిక్కిన కరుణ సుబ్బారావు (45), సాధనాల సత్యవేణి (44), గొడత నాని (26), తుంపాల లోవ (38), చింతల రమణమ్మ (60), మందపల్లి చిన్ని (44), గొడత మహేష్ (41), నూకళ్ల దేవి (45), గొడత వీరవెంకటరమణ (48), కడింపల్లి ధనరాజు (55), సాకుమళ్ల రాఘవ (50), అడబాల శ్రీనివాసరావు (55)(వేట్లపాలెం).. దర్శిపాటి నాని (38), ఏడిద సంపత్ కుమార్ (25) (సామర్లకోట), మకర రాఘవమ్మ (55) (పెదబ్రహ్మదేవం), గంపల మంగమ్మ(45), గంపల నాగరాజు(57)

పచ్చని పొలాల్లో భారీ పేలుడు

వేట్లపాలెంకి సమీపంలోని పంట పొలాల మధ్య సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ పేరుతో కొన్నేళ్లుగా బాణసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారు. స్థానికులు టపాసుల తయారీ పనులు చేస్తుండగా మధ్యాహ్నం 2 గంటల వేళ భారీ పేలుడు చోటుచేసుకుంది. ఆ శబ్దానికి సమీప గ్రామంలో ఇళ్లు కంపించాయి. పైకప్పు పెంకులు ఎగిరిపడ్డాయి. ఇళ్లలో సీలింగ్‌లు ఊడిపడ్డాయి. ఐదు కిలోమీటర్ల దూరంలోని సామర్లకోట, పెద్దాపురం ప్రజలకూ శబ్దాలు వినిపించాయంటే పేలుళ్ల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

కాకినాడ జీజీహెచ్‌లో 9 మంది క్షతగాత్రులు

90 శాతానికి పైగా కాలిన గాయాలు.. విషమంగా పరిస్థితి

కాకినాడ (మసీదుసెంటర్), న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన 9 మంది క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ ట్రామాకేర్, బర్న్స్ వార్డు విభాగాల్లో వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో 8 మందికి 90 శాతానికి పైగా, ఒకరికి 70 శాతానికి పైగా కాలిన గాయాలైనట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.లావణ్య కుమారి తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందన్నారు. అన్ని విభాగాల వైద్యులు, సిబ్బందితో పాటు ప్రొఫెసర్లను, అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి తరలించేందుకు అంబులెన్సులు అందుబాటులో ఉంచామన్నారు. బాధితుల సమాచారం తెలియజేసేందుకు ఆసుపత్రిలో ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. మంత్రి కందుల దుర్గేష్ ఆసుపత్రికి వచ్చి బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ ఛైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, కాకినాడ గ్రామీణం ఎమ్మెల్యే పంతం నానాజీ, జేసీ అపూర్వభరత్ తదితరులు ఆసుపత్రిలో వైద్యసేవలను పర్యవేక్షించి బాధితులను పరామర్శించారు.

జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నవారు

సప్పా సత్యవేణి (34), చిటికెల లక్ష్మి (45) (వేట్లపాలెం), మోర్త శ్రీను (30) (పెద్దాపురం), కాకెత శ్రీను (33), దర్శిపాటి రాజు (రాజేష్) (30), వేమగిరి లోవరాజు (35), వేమగిరి దావీదు (38), పల్లపాటి వీరకృష్ణ (40), దర్శిపాటి లోవరాజు (40) (సామర్లకోటలోని కుమ్మరవీధి).

చింతల రమణమ్మ, తుంపాల లోవ, గంపల మంగమ్మ, గంపల నాగరాజు, గండి మంగ, దర్శిపాటి నాని, సాకుమళ్ల రాఘవ, నూకళ్ల దేవి, ఏడిద సంపత్‌కుమార్

గొడత మహేష్, గొడత నాని, కడింపల్లి ధనరాజు, గొడత వీరవెంకటరమణ, మందపల్లి చిన్ని, అడబాల శ్రీనివాసరావు, సాధనాల సత్యవేణి, వల్లూరి రవి, కడింపల్లి కృపామణి, బిక్కిన కరుణ సుబ్బారావు, మకర రాఘవమ్మ

నిర్లక్ష్యమే నిప్పురవ్వై..

- చిచ్చుబుడ్లలో మందు దట్టించి.. ఇనుప దిమ్మతో మోదిన కార్మికులు
- నిప్పురవ్వలు రేగి పడి భారీ పేలుడు

ఈనాడు- కాకినాడ, రాజమహేంద్రవరం: చిన్నపాటి నిర్లక్ష్యం వేట్లపాలెంలో భారీ ప్రమాదాన్ని తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. చిచ్చుబుడ్లలో మందును దట్టించి, ఇనుప దిమ్మతో మోదడంతో నిప్పురవ్వలు రేగి పక్కనున్న బాణసంచా ముడిసరుకులో పడ్డాయి. క్షణాల్లో మంటలు వ్యాపించి, అక్కడే నిల్వ ఉన్న బాంబులన్నీ ఒక్కసారి పేలడంతో భారీ విస్ఫోటం జరిగింది. తయారీ కేంద్రంలో షెడ్లు ఇరుకిరుగ్గా ఉండటంతో ఇద్దరు, ముగ్గురు పనిచేసేచోట పది మంది కూర్చొని తయారుచేస్తున్నారు. దీంతో మంటలు రేగి పేలుళ్లు జరిగినప్పుడు ఆ షెడ్ల నుంచి బయటకు రాలేక వారు అక్కడే సజీవ దహనమైపోయారు. పేలుడు తీవ్రత కారణంగానే శరీరాలు ఛిద్రమైపోయాయని పోలీసులు చెబుతున్నారు. బాణసంచాలో సల్ఫర్‌ను తప్పుడు విధానంలో ఉపయోగించడంతో పేలుడు చోటుచేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అక్కడ రసాయనాలు, మందుగుండు సామగ్రి నమూనాలను ఫోరెన్సిక్ నిపుణులు తీసుకువెళ్లారని, పూర్తిస్థాయిలో పరీక్షించిన తర్వాతే పేలుడుకు కారణం చెప్పగలమని ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. ఘటనా స్థలానికి వెళ్లినప్పుడు తమ సమీపంలోనే రెండు సార్లు చిన్నపాటి పేలుళ్లు జరిగాయని చెప్పారు.

ప్రమాదం జరిగిన సూర్యశ్రీ ఫైర్ క్రాకర్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ యజమాని అడబాల అర్జున్, సోదరుడు వీరబాబు (నాని) పరారయ్యారు. ప్రత్యేక బృందాలు వారిని గాలించి పట్టుకున్నాయి. వీరి తండ్రి అడబాల శ్రీనివాసరావు (55) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి అప్పగించే ప్రక్రియ శనివారం రాత్రి ప్రారంభించారు.

పోటీల కోసం భారీగా తయారీ

పండుగలు, పర్వదినాలకు బాణసంచా కాల్చడం సాధారణంగా మారిపోయింది. బాణసంచా కాల్చడంలో పోటీల నేపథ్యంలో అధిక మోతాదులో పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నారు. గోకవరం మండలంలో జరగనున్న ఓ వేడుకలో నిర్వహించే పోటీల్లో పాల్గొనేందుకు భారీ ఎత్తున మందుగుండు సామగ్రి ఇక్కడ తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నిల్వలు అధికంగా ఉన్నాయి. పేలుడు ధాటికి సమీపంలోని జొన్నలదొడ్డి ప్రాంతంలో పెంకుటిల్లు పైకప్పులు ధ్వంసం కాగా ఇళ్లలోని ఫాల్స్ సీలింగ్‌లు ఊడిపడిపోయాయి. పలు ఇళ్లలోని అద్దాలు, తలుపులు పగిలిపోయాయి.

ఎన్నికల్లో లబ్ధి కోసమే కేజ్రీవాల్‌పై మద్యం కేసు : నారాయణ

వి.ఎల్.పురం(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: గత దిల్లీ ఎన్నికల్లో భాజపాను అధికారంలోకి తీసుకురావడానికే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అగ్రనేతలు కేజ్రీవాల్, సిసోదియాలను మద్యం కుంభకోణం కేసులో ఇరికించారని భారత కమ్యూనిస్టు (సీపీఐ) జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కె. నారాయణ అన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, మరికొందరిపై అభియోగాలు మోపి జైలుకు పంపించారని ఇప్పుడు సాక్ష్యాలు లేక కోర్టు ఆ కేసును కొట్టివేసిందన్నారు. శనివారం రాజమహేంద్రవరంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని విమర్శించారు. రూ.27లక్షల కోట్ల బ్యాంకు రుణాలను ఎగ్గొట్టిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా వాటిని మాఫీ చేస్తోందన్నారు. ఆటవీ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు చట్టాలనే మార్పు చేశారని విమర్శించారు.

SHRIRAM Finance **శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్**
సమోదిత కార్యాలయం : శ్రీ టవర్స్ ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
ఆఫీస్ చిరునామా : డి.నెం.6-12-5/1, 2వ అంతస్తు, ఓరుగంటివారి వీధి, ఇన్నీస్‌పేట, కోటిపల్లి బస్టాండ్ ఎదురుగా, రాజమహేంద్రవరం-533101.

(రూల్8(1)ప్రకారం **భౌతిక స్వాధీనత ప్రకటన**
(స్థిరాస్తికొరకు)

[illegible]

ప్రదేశం: రాజమండ్రి
తేదీ: 24.02.2026
సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

ఒడిశా గవర్నర్ హరిబాబుకు జ్ఞాపిక అందజేస్తున్న చైతన్యరాజు, రవికిరణ్ వర్మ

అమ్మ భాషకు సాటి లేదు

- మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రముఖులు

ఈనాడు, అమలాపురం, గ్రామీణం, కలెక్టరేట్: భావం, భావోద్వేగం, సంతోషం, దుఃఖం.. ఇలా మనిషి తన భావాన్ని వ్యక్తం చేయడానికి అమ్మభాషకు మించినది మరొకటి లేదని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో నందమూరి తారకరామారావు వేదికపై మూడో ప్రపంచ తెలుగు మహాసభలను గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్, కిమ్స్ ఛైర్మన్ కేవీవీ సత్యనారాయణరాజు(చైతన్య రాజు) ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. పలువురు ప్రముఖులు తెలుగు భాష గొప్పదనాన్ని చాటి చెప్పారు. ఉదయం 10 గంటలకు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు జ్యోతి ప్రజ్వలన చేసి తెలుగు మహా సభలను ప్రారంభించారు.

ఆకట్టుకున్న స్టాల్స్..: ప్రపంచ తెలుగు మహాసభల వేదిక వద్ద పలు రకాల చేతివృత్తులు, ఇతర కళాకృతులతో స్టాల్స్ ఏర్పాటు చేశారు. సభలకు వచ్చిన విద్యార్థులు, ప్రజలు వీటిని ఆసక్తిగా తిలకించారు. వాడపల్లి వేంకటేశ్వర స్వామి, అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి, ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి, సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి, భద్రాచలం సీతారామచంద్ర స్వామి, విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాలకు చెందిన ప్రచార రథాలను తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఛైర్మన్ మోషేను రాజు, భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, కూడిపూడి సూర్యనారాయణ రావు, పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, గిడ్డి సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, జేసీ నిశాంతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

రామోజీరావు, మొల్ల, పొట్టి శ్రీరాములు, తెలుగు తల్లి విగ్రహాలు

విగ్రహాల ఏర్పాటు..: తెలుగు మహాసభల్లో తెలుగు భాష అభివృద్ధికి పాటుపడిన పలువురు ప్రముఖుల విగ్రహాలను సభా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, రతన్ టాటా, సినీ దర్శకుడు బాపు, సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఆంధ్ర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ, మహిళా సాహితీవేత్త మొల్లమాంబ, గురజాడ అప్పారావు, అమరజీవి పొట్టి శ్రీరాములు, గౌతమ బుద్ధుడు, సర్‌ఆర్థర్ కాటన్ వంటి ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేశారు.

రామోజీరావుకు సముచిత స్థానం

తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష అభివృద్ధికి దినపత్రికలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. తెలుగు భాష ఉన్నతికి ఎనలేని కృషి చేసిన రామోజీరావు విగ్రహాన్ని సభావేదిక ప్రాంగణంలో ఏర్పాటుతో ఆయనకు సముచిత స్థానం కల్పించారు. తెలుగు భాష వినియోగం పెరగాలి.

- పి.త్రివిక్రమ్, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు

కోనసీమ భాష, సంస్కృతులకు నిలయం

కోనసీమ తెలుగు భాషా సంస్కృతికి నిలయంగా నిలిచింది. ఈ భూమి పలికే ప్రతి తెలుగు మాటలో మాధుర్యం, ప్రతి ఆచారంలో సంస్కృతి, ప్రతి జానపదంలో జీవన సత్యం ప్రతిధ్వనిస్తాయి.

- కంభంపాటి హరిబాబు, ఒడిశా గవర్నర్

మండల ప్రజా పరిషత్ కార్యాలయము, నరసాపురం
రి.క.నెం. AO/43/2026 తేది: 28.02.2026
మాధవాయిపాలెం ఫెర్రి సీల్డు టెండరు కమ్ బహిరంగ వేలము ప్రకటన

ది. 12-03-2026 గురువారము మధ్యాహ్నం గం. 2.00లకు నరసాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు నరసాపురం మండల ప్రజా పరిషత్ ఆధీనములో గల మాధవాయిపాలెం ఫెర్రి 2026-2027 ఆర్థిక సంవత్సరము అనగా 01-04-2026 నుండి 31-03-2027 వరకు టోల్సు పసూలు [illegible]

[illegible]

సం/- మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల ప్రజా పరిషత్, నరసాపురం

కోటి ఆశలు పెట్టుకుంటే.. ఒంటరిని చేసి వెళ్లిపోయావా..

- కుమారుడి చితి ఆరకముందే ప్రాణాలు విడిచిన తండ్రి

ప్రతాప్, నాగరాజు (పాతచిత్రాలు)

దేవరపల్లి: ఒక్కగానొక్క కుమారుడి మృతిని తట్టుకోలేని ఓ తండ్రి.. ఆయన చితి మంటలు ఆరకముందే ప్రాణాలు వదిలేశాడు. ఈ విషాద ఘటనకు సంబంధించి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దేవరపల్లికి చెందిన ఓరుగంటి నాగరాజు(67)కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరికీ వివాహాలు చేశారు. కుమారుడు ప్రతాప్(40)కు ఇద్దరు కుమార్తెలు. అనారోగ్యానికి గురైన ప్రతాప్ రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. మృతదేహాన్ని శనివారం ఉదయం ఇంటికి తీసుకొచ్చారు. వృద్ధాప్యం, కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడన్న బెంగతో కొన్ని రోజులుగా మంచానికి పరిమితమైన నాగరాజుకు ఈ విషయం చెప్పలేదు. అంత్యక్రియలకు తరలించే ముందు ఆఖరి చూపు కోసం కుమారుడి మృతదేహాన్ని చూపించడంతో 'కోటి ఆశలు నీపై పెట్టుకుంటే, ఒంటరిని చేసి వెళ్లిపోయావా' అంటూ కన్నీరుమున్నీరయ్యారు. సాయంత్రం 4 గంటల సమయంలో ప్రాణాలు విడిచారు. కుమారుడి చితి ఆరక ముందే తండ్రి కూడా మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

పరీక్షల భయాన్ని తరిమికొట్టేయండి..!
పదో తరగతి విద్యార్థుల కోసం ఉచిత వెబినార్ నేడు

ఈనాడు ప్రతిభ | శ్రీచైతన్య విద్యాసంస్థలు

ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో కీలకం. చదువుల్లో విద్యార్థి సామర్థ్యానికి టెన్త్ క్లాస్ ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. అందుకే పదో తరగతి వార్షిక పరీక్షలనగానే విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. అధిక మార్కులు సాధించాలనే లక్ష్యంతోపాటు తమపై తల్లిదండ్రులకు ఉండే అంచనాలను అందుకోవాలనే తపన ఆందోళనను పెంచేస్తుంది. పరీక్ష తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ కొందరిలో భయం పెరిగి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంటుంది. ఇలాంటి అనవసర భయాలను, ఆందోళనలను పోగొట్టి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు, 'ఈనాడు-ప్రతిభ' సంయుక్తంగా ఉచిత వెబినార్ నిర్వహిస్తున్నాయి. పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో వివరిస్తూ, అత్యుత్తమ మార్కులు సాధించడానికి ఈ వెబినార్ మార్గదర్శనం చేస్తుంది. ప్రముఖ సబ్జెక్టు నిపుణులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తక్కువ సమయంలో సిలబస్‌ను ఏ విధంగా రివిజన్ చేయాలో తెలియజేస్తారు. పరీక్షల భయాన్ని పోగొట్టి, మానసిక స్థితిని స్థిరపరిచేందుకు సైకాలజిస్టులు సూచనలు చేస్తారు. గత ఏడాది టాపర్లుగా నిలిచిన విద్యార్థులు తమ అనుభవాలను వివరించి స్ఫూర్తిని నింపుతారు. టెన్త్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకూ ఈ వెబినార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇదిగో ఈ అంశాలపైనే సూచనలు
- యాక్టివ్ రీకాల్, మైండ్ మ్యాపింగ్ ద్వారా క్లిష్టమైన అంశాలను ఎలా గుర్తుంచుకోవాలి?
- గణితం, సైన్స్‌లో స్కోరింగ్ పాయింట్లు, ప్రజెంటేషన్ టిప్స్.
- ఏకాగ్రతను పెంచే చిన్న చిన్న వ్యాయామాలు.
- పరీక్ష గదిలో టైం మేనేజ్‌మెంట్.
- ఆరోగ్యం, ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
- విద్యార్థులు అడిగే సందేహాలకు నిపుణుల సమాధానాలు.

జూమ్ మీటింగ్, యూట్యూబ్ లైవ్, ఈనాడు.నెట్ ద్వారా వెబినార్‌లో జాయిన్ కావచ్చు

వెబినార్ తేదీ:	మార్చి 1, 2026 (ఆదివారం)
సమయం:	ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు

జూమ్ మీటింగ్ కోసం... | యూట్యూబ్ లైవ్ కోసం...

Join from PC, Mac, iPad, or Android:
Zoom - https://hov.to/b2c7ec22
Youtube Live - https://hov.to/d4ce0f1a
Zoom ID - 953 5694 9081 Passcode: 115422

వేట్లపాలెం ఘటనపై పురందేశ్వరి దిగ్భ్రాంతి

దేవీచౌక్: కాకినాడ జిల్లా వేట్లపాలెం సమీపంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనపై రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఓ ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి, మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భద్రత ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు.

(c) eenadu

రాజమహేంద్రవరం

అన్నక్యాంటీన్ల నిర్వహణపై సమీక్ష

టి.నగర్ : అన్న క్యాంటీన్లను సమర్థంగా నిర్వహించాలని అడ్వైజరీ కమిటీ సీఈవో పోతుల వంశీధర్ సూచించారు. శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్‌లో జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. వారానికి రెండు సార్లు కమిటీ సభ్యులు తనిఖీలు నిర్వహించాలన్నారు. వంటశాల,ఆహార పదార్థాల నాణ్యత నిశితంగా పరిశీలించాల్సి ఉందన్నారు. అవసరమైతే ప్రజల భాగస్వామ్యంతో అన్నక్యాంటీన్లను పేదలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

జాతీయ మహాసభల విజయవంతానికి పిలుపు

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: విజయవాడలో ఈ నెల 3, 4 తేదీల్లో జరిగే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్‌యూ) ప్రథమ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్‌కుమార్ పిలుపునిచ్చారు. శనివారం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల సమీపంలో ఉన్న సాంఘిక సంక్షేమ కళాశాల బాలుర వసతి గృహం వద్ద మహాసభల గోడ పత్రాలు ఆవిష్కరించారు. గత 52 ఏళ్లుగా విద్యార్థుల హక్కులు, సమస్యల పరిష్కారానికి పీడీఎస్‌యూ పోరాడుతూనే ఉందన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 83282 39927, 80089 02897

సమస్య : స్థానిక లలితానగర్ కాలువల్లో పూడిక పేరుకుపోయింది. - లతశ్రీ

సమస్య : రాజేంద్రనగర్ కాలువల్లో పూడిక సక్రమంగా తొలగించడం లేదు. - ప్రసాద్

సమాధానం: సకాలంలో సిబ్బంది పరిశీలించి పూడిక తొలగింపజేస్తాం. - ఎంహెచ్‌వో, వినూత్న

సమస్య : విద్యానగర్, అటానమస్ కళాశాల వెనుక వీధి దీపాలు వెలగడం లేదు. - సుకుమార్

సమాధానం: సిబ్బంది పరిశీలించి, మరమ్మతులు చేయిస్తాం. - విమల, మున్సిపల్ ఎలక్ట్రికల్ ఏఈ

- న్యూస్‌టుడే టి.నగర్

ఊపిరి లేని ఉద్యానాలు..!

నగర వాసులకు కొరవడిన ఆహ్లాదం

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, వీవీ రోడ్డు, న్యూస్‌టుడే: నగరంలోని ఉద్యానవనాల్లో ఆహ్లాదం కరవైంది. ఒక వైపు వేసవి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మరో వైపు ఉద్యానాల్లో పచ్చదనం కరవైంది. నగరంలో సగానికి పైగా పార్కుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ వేసవి నాటికైనా గ్రీనరీ పెంచాల్సి ఉంది.

గోరక్షణపేట పార్కులో దెబ్బతిన్న క్రీడా సామగ్రి

కొరవడిన నిర్వహణ

నగరంలో 50 డివిజన్లు ఉన్నాయి. గత పుష్కరాల్లో ప్రతి డివిజన్‌కు ఒక పార్కు ఉండాలనే ఉద్దేశంతో స్థలం కేటాయించి ఉద్యానవనాలు ఏర్పాటు చేశారు. కానీ వాటి నిర్వహణ లేకపోవడంతో క్రీడా సామగ్రి తుప్పు పడుతున్నాయి. ఎండిపోయిన గడ్డి, పచ్చదనం లేని మొక్కలు దర్శనమిస్తున్నాయి. వాస్తవానికి గత ఏడాది రూ.6 కోట్లతో కొత్తగా నిర్మిస్తున్న పార్కులకు సౌకర్యాలు కల్పించారు. అయితే డివిజన్లలో కొత్తగా ఏర్పాటు చేసిన పార్కులను పట్టించుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఉదయమే వ్యాయామం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ వీరికి అవసరమైన పార్కుల్లో సరైన సౌకర్యాలు లేవు. సాయంత్రం వేళల్లో ఆహ్లాదం కోసం ఉద్యానవనాలకు వచ్చే వృద్ధులు, చిన్నారులకు నిరాశే ఎదురవుతోంది.

ఆదాయంపైనే దృష్టి

నగరపాలక సంస్థ ఆదాయంపైనే దృష్టి సారిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఖాళీ స్థలాల్లో క్రీడా అభివృద్ధి పేరుతో బ్యాడ్మింటన్, టెన్నిస్, వాలీబాల్ కోర్టులు ఏర్పాటు చేసేస్తున్నారు. ప్రతి నెలా అద్దె రూపంలో క్రీడాకారుల నుంచి వసూలు చేస్తున్నారు. పార్కులు నిర్మించడం వల్ల ప్రజలు ఆహ్లాదం కోసం రావడం తప్ప ఆదాయం వచ్చే మార్గాలు ఉండవు. దీంతో ఆయా డివిజన్‌లలో పార్కులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. 2015 కంటే ముందు పుష్కరాల్లో ప్రత్యేక నిధులతో అప్పటి ఆలోచనలకనుగుణంగా పార్కులు నిర్మించారు. ఇప్పటికీ వాటి బాగోగులు పట్టించుకోవడం లేదు. అర్బన్ పరిధిలో 50కిపైగా పార్కులు ఉన్నాయి. ప్రధాన ప్రాంతాలు, జంక్షన్‌లను ఆనుకొని ఉన్న 10 పార్కులను మాత్రమే నిర్వహణ చేస్తున్నారు. రానున్న పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని పార్కులను బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గాంధీపురం ఉద్యానవనంలో ఉయ్యాల లేకుండా ఇలా..

పదో తరగతి పరీక్షలపై సందేహాలా..?

నేడు 'ఈనాడు' ఆధ్వర్యంలో సబ్జెక్టు నిపుణులతో ఫోన్ ఇన్

శ్యామలాసెంటర్, న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులకు త్వరలో పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా సబ్జెక్టుల్లో మార్కులు ఎలా పెంచుకోవాలి..? ప్రతి పాఠ్యాంశంపై పట్టు సాధించేదెలా.? ముఖ్యంగా పరీక్షల్లో ఏఏ అంశాలపై దృష్టిసారించాలి..? ఈ సమయంలో సాధన ఎలా ఉండాలి..? తదితర సందేహాల నివృత్తికి 'ఈనాడు' ఆధ్వర్యంలో నిపుణులతో ఆదివారం ఫోన్ ఇన్ నిర్వహించనున్నారు.

ఫోన్ చేయాల్సిన తేదీ: మార్చి 1, (ఆదివారం)
సమయం: మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు

సబ్జెక్టు	ఉపాధ్యాయుడు	చరవాణి నంబరు
తెలుగు	జి.సత్యనారాయణ	949 157 8041
హిందీ	వేణుమాధవ్	944 028 5072
ఆంగ్లం	రాజుకిషోర్	939 029 6524
గణితం	దుర్గాప్రసాద్	939 795 1399
ఫిజికల్ సైన్సు	ఆనంద్‌బాబు	944 069 0331
నేచురల్ సైన్సు	పాల్ శంకర్	984 985 7591
సోషల్	సర్వేశ్వరరావు	944 112 0118

కల్తీపాల ఘటనలో బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు: మంత్రి రామానాయుడు

కంబాలచెరువు(రాజమహేంద్రవరం), వీఎల్ పురం న్యూస్‌టుడే: కల్తీపాల ఘటనకు సంబంధించి బాధితులకు ప్రభుత్వం అత్యుత్తమ వైద్య సేవలందించడానికి కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను శనివారం కలెక్టర్ కీర్తి చేకూరి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్‌మీనా, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరితో కలిసి పరామర్శించారు. పాలను నిల్వ, సరఫరా చేసే విధానంలో ఏర్పడే ప్రమాదాలు మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటున్నారన్నారు. హైదరాబాద్‌కు చెందిన నిపుణుల బృందంతో బాధితులకు వైద్య సేవలందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటేశ్వరరావు, జనసేన నగర అధ్యక్షుడు వై.శ్రీనివాస్, తెదేపా నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, భాజపా జిల్లా అధ్యక్షుడు పి.నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తున్న మంత్రి రామానాయుడు

పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి : మాధవ్

దేవీచౌక్, న్యూస్‌టుడే: భాజపా సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలో జరిగిన గోదావరి జోన్ కార్యకర్తల ప్రశిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భాజపా అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. బూత్ కమిటీల నిర్మాణం, కార్యకర్తల శిక్షణ, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, భాజపా జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మట్టా ప్రసాద్, వేటుకూరి సూర్యనారాయణరాజు, బొమ్ముల దత్తు, గోపి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న మాధవ్

కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలు

పకడ్బందీగా జనగణన చేపట్టాలి

టి.నగర్, న్యూస్‌టుడే: జనగణన సమర్థవంతంగా నిర్వహించాలని జాయింటు డైరెక్టర్ (సెన్సస్) చంద్రకళ సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో జనగణనపై శనివారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. సీఎంఎంఎస్ ద్వారా రియల్ టైమ్ మానటరింగ్ వ్యవస్థను వినియోగించుకోవాలన్నారు. గృహాల గుర్తింపు, భౌగోళిక పరిమితుల నిర్ధారణ, ప్రాథమిక గణాంకాల నమోదు అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. సెన్సస్ అధికారి అశ్విన్ బజ్‌పాయి మాట్లాడుతూ ప్రశ్నావళిలో ప్రతి అంశం ప్రభుత్వ విధాన రూపకల్పనకు ఉపయోగపడుతుందన్నారు. గృహావసరాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, ఆస్తుల వివరాల సేకరణలో లోపాలు లేకుండా పని చేయాల్సి ఉందన్నారు. సెన్సస్ అధికారి సోను యాదవ్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

సూచనలు చేస్తున్న జాయింటు డైరెక్టర్ చంద్రకళ

92.04 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ 92.04 శాతం పూర్తయింది. ఆయా కేటగిరిల కింద 2,70,496 లబ్ధిదారులకు రూ.118.61 కోట్ల మేర పింఛను సొమ్ము పంపిణీ చేయాల్సి ఉండగా 2,48,958 మందికి రూ.108.42 కోట్ల నగదు పంపిణీ పూర్తి చేసినట్లు డీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. వి.ఎల్.పురంలోని 10, 20వ స్వర్ణవార్డుల పరిధిలో పింఛన్ల పంపిణీ విధానాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి తనిఖీ చేశారు.

లబ్ధిదారుతో మాట్లాడుతున్న కలెక్టర్ కీర్తి చేకూరి

ఉత్సాహంగా చదరంగం పోటీలు

శ్యామలాసెంటర్: జిల్లా చదరంగం సంఘం ఆధ్వర్యంలో పురుషులు, మహిళల చదరంగం పోటీలు శనివారం ది టౌన్ హాలులో జరిగాయి. ఈ పోటీలో 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. సంఘ కార్యదర్శి జీవీకుమార్ మొదటి నలుగురు విజేతలు విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని సంఘ కార్యదర్శి జీవీకుమార్ తెలిపారు. విజేతలు వీరే: పురుషుల విభాగంలో పి.కుషాల్ కార్తీక్ నాయుడు, కె.ప్రణీత్ శివ సాయి నాయుడు, ఎం.పియూష్ శ్రీపార్థు, ఎస్.హనీష్ నందన్, మహిళల విభాగంలో అల్లా నేహశ్రీ, చింతా అనన్య, కోరుకొండ రిషిత, ఈమని సీత సాత్విక్

విజేతలుగా నిలిచిన క్రీడాకారులు

గ్రంథాలయాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే : గ్రంథాలయాల్లో పాఠకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ సూచించారు. రాజమహేంద్రవరం సీతంపేట శాఖా గ్రంథాలయాన్ని శనివారం సందర్శించారు. గ్రంథాలయంలో సదుపాయాలపై పాఠకుల నుంచి అడిగి తెలుసుకున్నారు. మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లు కట్టించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సీతంపేట గ్రంథాలయాధికారి డి.వెంకట రమణ, సిబ్బంది డి.రాజు, ఇన్నీస్‌పేట గ్రంథాలయాధికారిణి పి.శ్రీదేవి, విశ్రాంత గ్రంథాలయ కార్యదర్శి మారిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఈశ్వరరాజు వర్మను సత్కరిస్తున్న గ్రంథాలయాధికారి వెంకట రమణ తదితరులు

ప్రకటన

ఇందుమూలముగా యావన్మంది ప్రజానీకమునకు తెలియజేయునది ఏమనగా, మా క్లయింట్ అనగా శ్రీ దొండారి శ్రీనివాసరావు గారి కుమార్తె శ్రీ యెందూరి మణి జ్యోతి, బర్మా కాలనీ, రాజమహేంద్రవరం వాస్తవ్యులు వారు ఇచ్చిన సంజాయిషీ ప్రకారం సదరు పై తెలియజేసిన కొనుగోలుదారు, సదరు ఆస్తికి హక్కుదారు అయిన రాజమహేంద్రవరం వాస్తవ్యులు శ్రీ నల్లమిల్లి శేఖర్ గారి భార్య నల్లమిల్లి లక్ష్మి వద్ద నుండి సదరు ఆస్తి కొనుగోలు చేసుకొనుటకు ఒప్పంద పడి వారు ఇరువురు 13-02-26 తేదీన క్రియ అగ్రిమెంట్ పూర్వకముగా అమ్ముచూపుతున్నందున సదరు ఈ దిగువ షెడ్యూల్ ఆస్తి గురించి ఇందుకు ఎవరికైనా ఏరకమైన అభ్యంతరములు, ముందు అగ్రిమెంట్లు, క్లైములు, తనఖా, లోన్లు, కోర్టు లావాదేవీలు మరియు ఎటువంటి ఛార్జీలు, అడ్వాన్సులు మొదలగునవి ఏవి సదరు ఈ దిగువ షెడ్యూల్ ఆస్తిపై లేవని సదరు అమ్మకందారు (నల్లమిల్లి లక్ష్మి) మాకు నమ్మకముగా చెప్పుచున్నందున సదరు వ్యవహారములు ఏవైనా ఉన్నవని ఎవరైనా భావించి వాటి రుజువులు అనగా సదరు అగ్రిమెంట్లు, దస్తావేజులు, క్లెయిమ్స్, కేసుల ఒరిజినల్ పేపర్స్ మాకు గాని మా క్లయింట్కు గాని చూపించి తగు అభ్యంతరములు వ్రాతపూర్వకముగా ఇప్పటినుండి 15 రోజుల లోపు అందజేసి తగు రసీదు తీసుకోవలయునని కోరడమైనది. ఆ తేదీ తరువాత సదరు ఈ ఆస్తిపై ఏరకములైన ఆక్షేపణలు లేని నిస్పేచి అయిన ఆస్తిగా మా క్లయింట్ తలంచి సదరు ఆస్తిని కొనుగోలు చేసుకొనునని ఆపై వచ్చు ఎటువంటి అభ్యంతరములు ఇకపై చెల్లనేరవని యిందుమూలముగా యావన్మందికి తెలియజేయడమైనది.

ఆస్తి వివరం

తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం జిల్లా రిజిస్ట్రారు వారి ఆఫీసులో చేరిన, రాజమండ్రి ముస్సిపల్ కార్పోరేషన్ ఏరియాలో చేరిన రాజమండ్రి, సీతంపేట, కృష్ణానగర్ లో ఉన్నటువంటి టి.యస్.నెం. 911రులోగల 'సత్య శుభ రెసిడెన్సీ' డోర్ నెం 17-2-46/ఎల్ మొత్తం చ.గ. 518-50లు స్థలమునకు హద్దులు: తూర్పు: బొమ్మిరెడ్డి రామకృష్ణారెడ్డి గారి ప్రహరి గోడ అ.81-0లు; దక్షిణం: రెడ్డి వెంకట్రావు గారి ఆస్తి అ.55-4లు ; పడమర: ఫారెస్ట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వారి కళ్యాణ మండపం అ.86-8 లు ; ఉత్తరం : రోడ్డు అ.56-0లు. ఈ హద్దుల మధ్య చ.గ॥ 518-50 ల్యు చ.మీ॥ 433-51 ల్యు స్థలము నందు 1/13వ వంతు అవిభక్తపు జాయింటు హక్కు చ.గ. 39-88 ల్యు. చ.మీ. 33-34రు స్థలము అందలి 3వ అంతస్తు లోని ఫ్లాట్ నెం.టి-1, చ.1011.08లు కారు పార్కింగ్‌తో సహా మరియు అన్ని మామూలు మార్గములు, యావత్తు ఈజిమెంటు హక్కులు సహా ఈ ఆస్తిని మీకు విక్రయించడమైనది.

N.B.Subrahmanyam, 9490186618 K.U.N.Bhavani (Bhanu), 7660875858
M.N.V.K.Kumar, 9959707819 P. Srinivasa Rao, 9642065777 K.Madhuvanya, 9346380667
Station: Rajamahendravaram — Advocates
Date: 28.02.2026 — Seetampeta, RAJAMAHENDRAVARAM

నగరంలో 'బ్యాండ్ మేళం' చిత్రబృందం సందడి

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే : యువతను ఆకట్టుకునే రొమాంటిక్ కామెడీ అంశాలతోపాటు భావోద్వేగాలను మేళవించి నిర్మించిన 'బ్యాండ్ మేళం' చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ అన్నారు. మార్చి 13న బ్యాండ్ మేళం విడుదల కానున్న సందర్భంగా ముందస్తు ప్రచారంలో భాగంగా శనివారం దానవాయిపేటలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్రబృందం సభ్యులు మాట్లాడారు. హీరోయిన్ శ్రీదేవి, దర్శకుడు సతీష్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణస్థాయి నుంచే వైద్య వ్యవస్థను బలోపేతం చేయాలి: నారాయణ

కంబాలచెరువు(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: గ్రామీణ స్థాయి నుంచే వైద్య ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని.. అప్పుడే అత్యవసర ప్రమాదాలను నివారించవచ్చని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషనర్ ఛైర్మన్ కె.నారాయణ పేర్కొన్నారు. కల్తీపాల ఘటనకు సంబంధించి రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను శనివారం ఆయన పరామర్శించి కలెక్టర్ కీర్తి చేకూరితో ఆరోగ్య పరిస్థితిపై చర్చించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 15న కల్తీపాలు తాగి పలువురు ఆసుపత్రిలో చేరితే ప్రభుత్వం 19వ తేదీ వరకు విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదన్నారు. ఇందులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తాటిపాక మధు, జిల్లా కార్యదర్శి రేఖ భాస్కరరావు, సహాయ కార్యదర్శి కె.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

ఆసుపత్రిలో కలెక్టర్‌తో మాట్లాడుతున్న సీపీఐ నేత నారాయణ, తదితరులు

విజ్ఞాన భాస్కరుడు కృష్ణమూర్తిశాస్త్రి

రాజమహేంద్రవరం సాంస్కృతికం: వాస్తు, జ్యోతిష సిద్ధాంతాలను బలంగా సమాజంలో నడిపించిన విజ్ఞాన భాస్కరుడు మధుర కృష్ణమూర్తిశాస్త్రి అని ఆంధ్రకేసరి యువజన సమితి పూర్వపు అధ్యక్షుడు మాదిరాజు శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో విశ్వవిజ్ఞాన ప్రతిష్ఠానమ్ వ్యవస్థాపకుడు, జ్యోతిష పండితుడు కృష్ణమూర్తి జయంతి కోటిపల్లి బస్టాండ్‌లోని స్వాతంత్ర్య సమరయోధుల పార్కులో శనివారం నిర్వహించారు.

మా సొంత ప్రాంగణంలో 22 ఏళ్ల విశిష్ట విద్యాసేవా అనుభవం

Roots ENGLISH MEDIUM HIGH SCHOOL

2026-27 అడ్మిషన్లు ప్రారంభమైనవి

రూట్స్ హైస్కూల్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు

★ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల
★ ప్రతి తరగతికి ఒక్క సెక్షన్ మాత్రమే
★ ప్రతి సెక్షన్‌లో గరిష్ఠంగా 24 మంది విద్యార్థులు మాత్రమే
★ NCERT సిలబస్ అనుసరణ
★ అన్ని తరగతులకు ఉచిత IIT ఫౌండేషన్ క్లాసులు
★ ఫీజు రాయితీ అందుబాటులో ఉంది
★ అర్హులైన విద్యార్థులకు 25% నుండి 100% వరకు ట్యూషన్ ఫీజు రాయితీ

పరిమిత సీట్లు మాత్రమే

రూట్స్ హైస్కూల్, నీరూస్ షోరూమ్ ఎదురుగా జె.ఎన్.రోడ్, రాజమండ్రి
అడ్మిషన్ల కొరకు సంప్రదించండి
93908 60435 | 89784 54181

వాహన రిజిస్ట్రేషన్లకు అధికంగా వసూలు చేస్తే చర్యలు

కంబాలచెరువు(రాజమహేంద్రవరం) : వాహన డీలర్లు వాహనాలు కొనుగోలు చేసిన అనంతరం ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక మొత్తంలో వసూలు చేస్తే చర్యలు తప్పవని జిల్లా రవాణాశాఖ అధికారి ఆర్.సురేష్‌కుమార్ హెచ్చరించారు. ప్రతి షోరూంలోనూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన వాహన రిజిస్ట్రేషన్ రుసుము, పన్ను, సర్వీసు ఛార్జీ తదితర ఫీజుల వివరాలను వినియోగదారులకు అర్థమయ్యేలా ప్రదర్శించాలన్నారు. డ్రైవింగ్ లైసెన్సులు, రవాణా, రవాణేతర సేవలకు ప్రభుత్వ వెబ్‌సైట్లతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన మీసేవా, ఈసేవా, కామన్ సర్వీసు కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ సేవలకు అధికంగా ఎవరైనా వసూలు చేస్తే వెంటనే జిల్లా రవాణాశాఖ అధికారికి నేరుగా లేదా 92816 07020 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.

అంకితభావంతో విధులు నిర్వహించాలి : మూర్తి

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: అంకితభావంతో విధులు నిర్వర్తించే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి(డీపీటీవో) వై.ఎస్.ఎన్.మూర్తి అన్నారు. ఆర్టీసీ రీజనల్ క్రోర్ గ్రూప్ (ఆర్‌జీసీ) సూపర్‌వైజర్‌గా బాధ్యతలు నిర్వహించి శనివారం ఉద్యోగవిరమణ చేసిన జి.కృష్ణను డీపీటీవో కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. డీపీటీవో మాట్లాడుతూ కృష్ణ తన 34 ఏళ్ల సర్వీసులో పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వహించారని పేర్కొన్నారు. ఆర్టీసీ టీపీటీవో కార్యాలయ పరిపాలన అధికారి(పీవో) డి.విజయలక్ష్మి, ఎల్‌వో బి.శివకుమార్, కార్యాలయ ఇతర సిబ్బంది కె.వి.హెచ్.రావు, వి.ప్రభావతి, ఎ.వి.స్వామి, ఆర్.కుమార్, డిపోలోని ఆయా విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

కృష్ణను సత్కరిస్తున్న ఆర్టీసీ డీపీటీవో మూర్తి, ఇతర సిబ్బంది

మెరుగైన సేవలతోనే ఉద్యోగికి గుర్తింపు : ఎస్పీ

కంబాలచెరువు(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: సేవలతోనే ఉద్యోగికి గుర్తింపు లభిస్తుందని ఎస్పీ డి.నరసింహకిషోర్ పేర్కొన్నారు. జిల్లాలో ఎస్సై, ఏఎస్సైలుగా విధులు నిర్వహించిన ఏకే సత్యనారాయణ, జి.జ్ఞాన ప్రకాశరావు శనివారం ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. వారి సేవలను ఎస్పీ కొనియాడారు. అనంతరం వారిని సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అదనపు ఎస్పీ ఎల్.చెంచురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సెలవు దినాల్లో పన్ను చెల్లించవచ్చు

టి.నగర్, న్యూస్‌టుడే: 2025-26 ఆర్థిక సంవత్సరం ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో ఆస్తి పన్ను, ఖాళీ స్థలాలు, నీటి ఛార్జీలు సకాలంలో చెల్లించాలని కమిషనర్ రాహుల్ మీనా శనివారం ప్రకటనలో తెలిపారు. ఆదివారం సెలవు దినాల్లో కూడా ట్రెజరీ కార్యాలయం పని చేస్తుందన్నారు. వినియోగదారులు ఆన్‌లైన్, చెక్కుల రూపంలో కూడా పన్నులు చెల్లించడానికి అవకాశం ఉందన్నారు.

ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన

దేవీచౌక్: శాసన మండలిలో భాజపా ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజుపై వైకాపా ఎమ్మెల్యేలు దురుసు ప్రవర్తనను ఖండిస్తూ భాజపా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో శనివారం గోకవరం బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నరేష్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ సోము వీర్రాజు పట్ల అనుచితంగా ప్రవర్తించిన వైకాపా ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం దేవీచౌక్, కంబాలచెరువు మీదుగా స్వామి వివేకానంద విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేశారు. భాజపా సీనియర్ నాయకుడు అడబాల రామకృష్ణారావు, యానాపు ఏసు, లలితకుమార్ జైన్, కమిడి మురళీకృష్ణ, పడాల నాగరాజు, ముగ్గల శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం : తులసిరెడ్డి

దేవీచౌక్: రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర మీడియా ఛైర్మన్, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ తులసిరెడ్డి అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం వంటి పలు హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ హామీలన్నీ నెరవేరేవన్నారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు, అరాచక, ఆటవిక, అవినీతి, డ్రగ్స్, జూద, గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా తయారు చేసి వెళ్లిపోయిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం మెరుగైన పాలన అందిస్తుందని ప్రజలు ఆశిస్తే అందుకు పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అమర్ జహాబేగ్, కాంగ్రెస్ నాయకులు కొవ్వూరి శ్రీనివాసరావు, జ్యేష్ఠ సతీష్‌బాబు, రఫీఉల్లా బేగ్, పట్నాల శ్రీనివాస్, మోతా శారద తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు

శ్యామలాసెంటర్: ఇంటర్ పబ్లిక్ పరీక్షలు శనివారం కొనసాగాయి. హిస్టరీ, బోటనీ పరీక్షలు 52 కేంద్రాల్లో నిర్వహించారు. జనరల్ విభాగంలో 3475కు 3387, ఒకేషనల్ విభాగంలో 1945కు 1842 మంది విద్యార్థులు చొప్పున హాజరైనట్లు ఆర్‌ఐవో శారద ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

జాతీయస్థాయి ప్రేరణ ఉత్సవ్‌కు విద్యార్థులు

శ్యామలాసెంటర్: వికసిత్ భారత్, మై కంట్రిబ్యూషన్ టువర్డ్స్ సొసైటీ నిర్వహించిన వ్యాసరచన, కథ, పాటలు, పద్యం, చిత్రలేఖనం జిల్లాస్థాయి పోటీల్లో రాజమహేంద్రవరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి శ్రీ కృష్ణ చైతన్య, పురుషోత్తపల్లి జడ్పీ స్కూలు విద్యార్థిని దివిజరత్నం విజయం సాధించి జాతీయ స్థాయి ప్రేరణ ఉత్సవ్ పోటీలకు ఎంపికైనట్లు జిల్లా సైన్స్ అధికారి నెహ్రూ ఒక ప్రకటనలో తెలిపారు.

ఎగరలేని చిలుక.. ఈదలేని చేప

పండ్లతో విభిన్న ఆకృతులు

ఆరెంజ్, స్ట్రాబెర్రీ, మిరియాలతో రూపొందించిన చిలక

టమాటా ముక్కలతో..

రాజమహేంద్రవరం సాంస్కృతికం: రాజమహేంద్రవరం దానవాయిపేటలోని కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం జువాలజీ విభాగం ఆధ్వర్యంలో సైన్స్‌డే నిర్వహించారు. ఎఫ్ఏసీ ప్రిన్సిపల్ ప్రభల శ్రీవల్లి నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు పౌష్టికాహార ప్రాధాన్యం వివరించారు. ధాన్యాలు, ఆరెంజ్, స్ట్రాబెర్రీ, బొప్పాయి, అరటి, ఆపిల్, ద్రాక్ష తదితర పండ్లతో పలు ఆకృతులు రూపొందించారు. జువాలజీ విభాగ సభ్యులు ప్రియాంక, దివ్యశ్రీ, దీపికారాణి, కాస్మా తదితరులు పాల్గొన్నారు.

ఆకృతులను తిలకిస్తున్న అధ్యాపకులు, విద్యార్థులు

సోమాలమ్మకు లక్ష పుష్పార్చన

రాజమహేంద్రవరం సాంస్కృతికం: రాజమహేంద్రవరం శ్యామలానగర్‌లోని పాత సోమాలమ్మ జాతర వైభవంగా నిర్వహిస్తున్నారు. శనివారం అమ్మవారి మూలవిరాట్‌కు కుంకుమార్చన చేశారు. ఆలయ ఆవరణలో ఉత్సవమూర్తిని విశేషంగా అలంకరించారు.

ఉత్సవమూర్తి

Walk-In

WE'RE HIRING!

Wanted teachers for all subjects for the academic year 2026-27

IIT Foundation Instructors (Rs. 35,000 - 45,000)
Post Graduates with min. two years of experience

High School Teachers (Rs. 25,000 - 35,000)
Trained Graduates / Post Graduates with min. two years of experience

Primary School Teachers (Rs. 16,000 - 24,000)
Experienced Graduates / Trained Graduates

Pre-School Teachers (Rs. 15,000 - 18,000)
Experienced Graduates / Post Graduates

Computer Teachers (Rs. 15,000 - 20,000)
PETs, Hobby Teachers
Experienced Graduates / Post Graduates

Campus In-charge, Accountant, DTP, Record Assistant
(Rs. 15,000 - 22,000)

Fluency in English is MUST

Walk-in for interview between 09:00 & 11:00 AM
from 2nd to 13th Mar 2026

THE BODHI SCHOOL
Lalitha Nagar, RAJAMAHENDRAVARAM, 8712288551

(c) eenadu

రాజమహేంద్రవరం గ్రామీణం

• రాజమహేంద్రవరం గ్రామీణం • రాజానగరం

శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి

రాజానగరం: విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకుని పరిశోధనల పట్ల ఆసక్తి కనబరచాలని సీతానగరం ఎంఈవో కె.స్వామినాయక్ అన్నారు. బొబ్బిల్లంక జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రదర్శించిన నమూనాలను పరిశీలించి బహుమతులు అందజేశారు. హెచ్.ఎం కోలా సత్యనారాయణ, ఉపాధ్యాయులు ఎస్.శ్రీనివాసరావు, జె.సత్యమోహన్‌రావు పాల్గొన్నారు.

ప్లాస్టిక్ వ్యర్థాలతో ముప్పు..

కడియం, న్యూస్‌టుడే: వేమగిరి మండల ప్రాథమిక పాఠశాల-1, జేగురుపాడు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు పలు ఆసక్తికర నమూనాలతో ఆకట్టుకున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిసి పర్యావరణానికి హాని కలిగించే పద్ధతిపై ఓ విద్యార్థి ప్రాజెక్టు ఆలోచింపజేసింది. మండల విద్యాశాఖ అధికారులు మణికుమార్, నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయుడు బాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న విద్యార్థుల సైన్స్ ప్రదర్శనలు

రాజానగరం, బొమ్మూరు న్యూస్‌టుడే: దివాన్‌చెరువు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సైన్స్ నమూనాలను ఏర్పాటు చేశారు. ఉత్తమంగా ఎంపికైన వాటికి బహుమతులు అందజేశామని పాఠశాల హెచ్.ఎం కోరాడ శ్రీనివాసరావు తెలిపారు. ✦ కానవరంలోని గాయత్రీ విద్యా సంస్థ, సృజన ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులు సైన్స్ నమూనాలను ప్రదర్శించారు. సంస్థ కరస్పాండెంట్ వి.వి.ఎస్.ఎన్.మూర్తి బహుమతులు అందజేశారు. ✦ రాజానగరంలోని దివ్య విద్యా సంస్థలో విద్యార్థులు సైన్సు నమూనాలను ప్రదర్శించారు. ఛైర్మన్ బర్ల సత్యనారాయణ పరిశీలించి బహుమతులు అందజేశారు. ✦ భారతదేశంలో సైన్సుపై చేస్తున్న పరిశోధనలు చరిత్రను సృష్టిస్తాయని డైట్ ప్రిన్సిపల్ ఆర్.జె.డి.రాజు అన్నారు. బొమ్మూరులోని కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన నమూనాలు ఆకట్టుకున్నాయి. ✦ బొమ్మూరు శ్రీచైతన్య పాఠశాలలో విద్యార్థులు చేసిన సైన్సు నమూనాలను నన్నయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.గోపాలకృష్ణ తిలకించారు. ఆర్ఐ ఉదయ్, ప్రిన్సిపల్ మధుసూధన్, తదితరులు పాల్గొన్నారు.

చిట్టి మెదళ్లు.. వినూత్న ఆవిష్కరణలు

విద్యార్థులు తయారు చేసిన నమూనాలు

బొమ్మూరు, హుకుంపేట, న్యూస్‌టుడే: విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెడితే భావి శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని బొమ్మూరు జీపీఆర్ ఉన్నత పాఠశాల హెచ్.ఎం నరసింహారెడ్డి అన్నారు. బొమ్మూరు జీపీఆర్ ఉన్నత పాఠశాలలో సైన్సు దినోత్సవం సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల నమూనాలు ప్రదర్శించారు. విద్యుత్తు ఉత్పత్తి, ఆటోమేటిక్ బ్రిడ్జి ఓపెన్, పర్యావరణ కాలుష్యం, భూకంప తీవ్రత కనుగొనే పద్ధతి, తదితర ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. అనంతరం సైన్సు ఉపాధ్యాయులు మూర్తి, సుబ్బలక్ష్మి, సునీత, విజయలను సన్మానించారు.

చదువుకోవడం సులభం

లైటు, పుస్తకం ఫ్యాను ఒకచోట ఉంటే శ్రద్ధగా చదవగలమని చెప్పడానికి కంఫర్టబుల్ లైబ్రరీ రూపొందించాను. తక్కువ సామర్థ్యం ఉండే ఎల్ఈడీ బల్బు, అట్టలతో చేసిన బుక్ షెల్ఫ్, మోటార్ సామర్థ్యంతో తిరిగే ఫ్యాన్ ఏర్పాటు చేశాను. కేవలం పుస్తకాలపై లైటింగ్ ఉండటం వల్ల చదువుపై దృష్టి పెట్టవచ్చు. గది చీకటిగా ఉండటం వల్ల ఇతర ఆలోచనలు రాకుండా ఉంటాయి. – జ్ఞానసుందర్, 8వ తరగతి

విద్యుత్తును సులభంగా ఉత్పత్తి చేయవచ్చు

ఒక గ్లాసులో మంచి నీరు తీసుకుని అందులో బల్బుకు అనుసంధానం చేసిన రెండు వైర్లు పెడితే వెలగదు, రెండు చెంచాల బేకింగ్ సోడా వేసి బాగా కలిపి, ఆ వైర్లు ఒక దానితో ఒకటి కలవకుండా ఉప్పు నీటిలో ముంచితే లవణాల కారణంగా విద్యుత్తు ప్రవహించి బల్బు వెలుగుతుంది. విద్యుత్తు ఉత్పత్తిని సులువుగా చూపించడమే నా నమూనా ఉద్దేశం. – ఎం.మౌనిక, 8వ తరగతి

కోతులను సురక్షితంగా పంపించవచ్చు

గ్రామాలు, పట్టణాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉంటుంది. ప్లాస్టిక్ గొట్టాలు, లైటరు సాయంతో చేసిన ఈ నమూనాలో చిన్న చిన్న ముక్కలుగా చేసిన కాల్షియం బై కార్బొనేట్, నీటి మిశ్రమం వేయడం వల్ల పెద్ద శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి బయపడి కోతులు, హాని కలిగించే జంతువులు దూరంగా వెళతాయి. దీనిని తక్కువ ఖర్చుతో ఇంటి వద్ద తయారు చేసుకోవచ్చు. – డానియల్, రషీద్, హేమ్‌చంద్, 8వ తరగతి

నన్నయలో జాతీయ సైన్స్ దినోత్సవం

నమూనాలను పరిశీలిస్తున్న వీసీ ప్రసన్నశ్రీ

రాజానగరం, న్యూస్‌టుడే: నన్నయ విశ్వవిద్యాలయంలో సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్ర జగతి-వికసిత్ భారత్ మహిళా ఉత్ప్రేరక జాగృతి అనే అంశంపై కార్యశాలను ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన వీసీ ఎస్.ప్రసన్నశ్రీ మాట్లాడుతూ సైన్స్‌లో మహిళలు రాణించాలని, వినూత్న నిర్మాణాత్మక ఆలోచనలతో భారత అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ వెన్నెముకగా నిలవాలన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ వేదిక్ సైన్సెస్ డైరెక్టర్ డా.ప్రద్యుమ్న రామారావు మాట్లాడుతూ వికసిత్ భారత్, సురక్షిత భారత్, సమృద్ధి భారత్, వైజ్ఞానిక భారత్, విలువలతో కూడిన సమాజస్థాపన అనే పంచ సూత్రాలపై ప్రసంగించారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన నమూనాలను పరిశీలించి ప్రశంసా పత్రాలు అందజేశారు. రిజిస్ట్రార్ కె.వి.స్వామి, కన్వీనర్ పి.విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు.

తంటికొండ ఆలయ పునర్నిర్మాణానికి నిధులు కేటాయించాలి

మాట్లాడుతున్న పాలకమండలి సభ్యుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

గోకవరం, న్యూస్‌టుడే: తంటికొండ వెంకటగిరిపై కొలువైన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరుని దేవస్థాన పునర్నిర్మాణానికి రూ.6 కోట్లు నిధులను కేటాయించాలని తితిదే పాలక మండలి సభ్యుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు. తిరుమలలో శనివారం జరిగిన తితిదే పాలకవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రసిద్ధి చెందిన తంటికొండ వేంకటేశ్వరుని ఆలయం శిథిలావస్థకు చేరిందని.. పునర్నిర్మించేందుకు తితిదే ద్వారా రూ.6 కోట్లు నిధులను కేటాయించాలని తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, పాలకవర్గ సభ్యులను కోరారు. అందుకు నివేదికను తితిదే బోర్డుకు సమర్పించినట్లు వివరించారు.

జీఎస్ఎల్‌కు ధన్వంతరి గోల్డ్‌మెడల్

అవార్డు అందుకుంటున్న కృష్ణ శ్రీవాత్సవ్

రాజానగరం, న్యూస్‌టుడే: జీఎస్ఎల్ వైద్య కళాశాల ఆర్థోపెడిక్ విభాగం ప్రతిష్ఠాత్మక ఆర్థోపెడిక్ సర్జన్స్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(ఓఎస్ఏపీ) వార్షిక సదస్సులో వరుసగా రెండో ఏడాది ధన్వంతరి గోల్డ్‌మెడల్‌ను దక్కించుకుంది. శనివారం కర్నూలులో ఓ వైద్య కళాశాలలో 55వ ఓసాప్‌కాన్-2026 సదస్సు నిర్వహించారు. రాష్ట్ర వైద్య, విద్యా సంచాలకులు డా.రఘునందన్, ఓసాప్ రాష్ట్ర అధ్యక్షులు డా.అశోక్‌కుమార్ 2025 సంవత్సరానికిగాను ధన్వంతరి మెడల్‌ను డా.బి.కృష్ణ శ్రీవాత్సవ్‌కు అందజేశారు. డా.రామ్‌కౌశిక్ 2026కు ఎంపికయ్యారు. ఈ అవార్డును వచ్చే ఏడాది రాష్ట్రస్థాయి సదస్సులో ప్రదానం చేయనున్నారని ఆర్థోపెడిక్ విభాగాధిపతి డా.వి.నాగేశ్వరరావు తెలిపారు.

అర్హులకు పింఛన్లు అందిస్తున్నాం: ఎమ్మెల్యే గోరంట్ల

లబ్ధిదారుకు పింఛను అందిస్తున్న ఎమ్మెల్యే గోరంట్ల

కొంతమూరు, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా సామాజిక భద్రతా పింఛన్లు అర్హులకు అందిస్తున్నామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. శనివారం కొంతమూరు గ్రామంలో కొత్తగా మంజూరైన లబ్ధిదారులకు పింఛన్లు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే ఆ డబ్బులను భార్యకు ఇచ్చే విధానాన్ని గత వైకాపా ప్రభుత్వం విస్మరించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. ● కొంతమూరు గ్రామంలో పంచాయతీ కేటాయించిన స్థలంలో పోలీస్ అవుట్ పోస్ట్ స్టేషన్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ భవన నిర్మాణాలను చేపడుతున్నామని అన్నారు. భవనానికి తన వంతు సాయంగా రూ.50 వేలు అందిస్తానన్నారు. తెదేపా మండల అధ్యక్షుడు మచ్చేటి ప్రసాద్, ఎంపీడీఓ సునీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ వేమన నారామణ, పిన్నమరెడ్డి ఈశ్వరుడు తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి సీఎం సహాయనిధి

చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే బత్తుల

రాజానగరం, న్యూస్‌టుడే: మండలంలోని స్వరూప్‌నగర్‌లో కల్తీపాలు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన చిన్నారి మనోహర్ కుటుంబాన్ని ఎమ్మెల్యే బత్తుల శనివారం పరామర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.10 లక్షల చెక్కును అందజేశారు. కుమారుడి మృతితో తీవ్ర విషాదంలో ఉన్న తల్లిదండ్రులను ఓదార్చి, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. నాయకులు అడపా శ్రీనివాస్, వేగిశెట్టి రాజు, అరిగెల్ల రామకృష్ణ, తహసీల్దార్ దేవి, తదితరులు పాల్గొన్నారు. ● హౌసింగ్‌బోర్డుకాలనీ, స్వరూప్‌నగర్ తదితర గ్రామాల్లో లబ్ధిదారులకు ఎమ్మెల్యే బత్తుల పింఛన్లు అందజేశారు. కొత్తగా పింఛను మంజూరు విధానంలో కీలకమార్పులు తీసుకువచ్చి లబ్ధిదారులకు త్వరితగతిన అందేలా చేస్తున్నామన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన నరేంద్రపురం విద్యార్థులు

రాజానగరం, న్యూస్‌టుడే: సైన్స్ సమగ్ర మహోత్సవం 2026 పేరుతో నిర్వహించిన ఇన్‌స్పైర్ పోటీల్లో మండలంలోని నరేంద్రపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన స్మార్ట్ అగ్రికల్చర్ మానిటరింగ్ సిస్టమ్ ప్రాజెక్టు జిల్లా నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైందని హెచ్.ఎం ఐ.వి.శ్రీనివాసరావు తెలిపారు. శనివారం విద్యార్థులు, ఉపాధ్యాయినికి విజయవాడలోని గాంధీనగర్ చిట్టూరి హైస్కూల్‌లో అవార్డు అందజేశారు. సర్పంచి తంగెళ్ల ముసలయ్య, విద్యా కమిటీ ఛైర్మన్ ఎం.సత్యనారాయణ విద్యార్థులను అభినందించారు.

ప్రకృతి పరిరక్షణలో నర్సరీల పాత్ర కీలకం

జస్టిస్ దిలిప్ బాబాసాహెబ్‌కు మొక్కను అందిస్తున్న రైతులు

కడియం, న్యూస్‌టుడే: జీవవైవిధ్యంలో ప్రకృతి పరిరక్షణలో నర్సరీల పాత్ర కీలకమని మాజీ న్యాయమూర్తి జస్టిస్ దిలిప్ బాబాసాహెబ్ భోస్లే కొనియాడారు. అలహాబాద్ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా ఆయన సేవలందించారు. శనివారం కడియంలోని పల్ల వెంకన్న, శ్రీసత్యదేవ నర్సరీలను సందర్శించిన ఆయనకు రైతులు మొక్కలు అందించి స్వాగతం పలికారు. ఆ సందర్భంగా జస్టిస్ దిలిప్ మాట్లాడుతూ నేటి యువత వ్యవసాయ, ఉద్యాన రంగాలపై దృష్టి సారించాలని హితవు పలికారు. కార్యక్రమంలో కడియం సీఐ వెంకటేశ్వరరావు, ఏఎస్సై చుక్కల వెంకటరమణ తదితరలు పాల్గొన్నారు.

రోడ్డు వేశారు.. అంచులు వదిలేశారు

బుచ్చయ్యనగర్ నుంచి కవలగొయ్యి గ్రామానికి వెళ్లే రోడ్డును రూ.75 లక్షల నిధులతో నిర్మించారు. మూడు కిలోమీటర్ల రహదారికి కేవలం 500 మీటర్ల పొడవున మాత్రమే మట్టిని వేశారు. మీగతా భాగం వదిలేయడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, గుత్తేదారునితో మట్టిని వేయించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, మోరంపూడి

దానవాయిపేటలో చిత్రబృందం సందడి

మాట్లాడుతున్న నిర్మాత కోన వెంకట్

ఏవీఏ రోడ్డు, మోరంపూడి, న్యూస్‌టుడే: రొమాంటిక్ కామెడీ, కుటుంబ భావోద్వేగాలతో 'బ్యాండ్ మేళం' చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని రచయిత, నిర్మాత కోన వెంకట్ అన్నారు. శనివారం దానవాయిపేటలోని అన్ లిమిటెడ్ హోటల్‌లో విలేకరులతో సమావేశం నిర్వహించారు. కోన వెంకట్ మాట్లాడుతూ దర్శకుడు సతీష్ జవ్వాజి రాసుకున్న కథకు కోర్టు సినిమా నటీనటులు సరిపోతారని భావించి, వారికి కథ చెప్పగా వారు నచ్చిందనడంతో తెరకెక్కించినట్లు తెలిపారు. నటీ శ్రీదేవి మాట్లాడుతూ కాకినాడకు చెందిన తాను కోర్టు సినిమాతో సినీ రంగానికి పరిచయమై, ఈ సినిమా ప్రమోషన్లు గోదావరి జిల్లా నుంచి ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.

నేడు హనుమాన్ చాలీసా పారాయణం

కోరుకొండ, న్యూస్‌టుడే: స్థానిక సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి కల్యాణ మండపంలో ఆదివారం సహస్ర గళ హనుమాన్ చాలీసా మహాయజ్ఞ పారాయణ కార్యక్రమం జరుగుతుందని విశ్వ హిందూ ధర్మపరిరక్షణ సేవా సమితి నిర్వాహకులు నాగభూషణం తెలిపారు. 11 సార్లు 1,008 మంది పిల్లలతో హనుమాన్ చాలీసా నిర్వహిస్తామన్నారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమన్ని విజయవంతం చేయాలని కోరారు. పి.శివాజీ, వి.వెంకటరమణ, ఈశ్వర్, అప్పలరాజు, పుల్లంరాజు, ప్రసాద్, రామారావు తదితరులు పాల్గొన్నారు.

కరపత్రాలను ఆవిష్కరిస్తున్న నిర్వాహకులు

పదో తరగతి పరీక్షలపై సందేహాలా..?

నేడు 'ఈనాడు' ఆధ్వర్యంలో సబ్జెక్టు నిపుణులతో

ఫోన్ ఇన్

శ్యామలాసెంటర్, న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులకు త్వరలో పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా సబ్జెక్టుల్లో మార్కులు ఎలా పెంచుకోవాలి..? ప్రతి పాఠ్యాంశంపై పట్టు సాధించేదెలా.? ముఖ్యంగా పరీక్షల్లో ఏఏ అంశాలపై దృష్టిసారించాలి..? ఈ సమయంలో సాధన ఎలా ఉండాలి..? తదితర సందేహాల నివృత్తికి 'ఈనాడు' ఆధ్వర్యంలో నిపుణులతో ఆదివారం ఫోన్ ఇన్ నిర్వహించనున్నారు.

ఫోన్ చేయాల్సిన తేదీ: మార్చి 1, (ఆదివారం)
సమయం: మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు

సబ్జెక్టు	ఉపాధ్యాయుడు	చరవాణి నంబరు
తెలుగు	జి.సత్యనారాయణ	949 157 8041
హిందీ	వేణుమాధవ్	944 028 5072
ఆంగ్లం	రాజుకిషోర్	939 029 6524
గణితం	దుర్గాప్రసాద్	939 795 1399
ఫిజికల్ సైన్సు	ఆనంద్‌బాబు	944 069 0331
నేచురల్ సైన్సు	పాల్ శంకర్	984 985 7591
సోషల్	సర్వేశ్వరరావు	944 112 0118

మా సొంత ప్రాంగణంలో 22 ఏళ్ల విశిష్ట విద్యాసేవా అనుభవం

Roots
ENGLISH MEDIUM HIGH SCHOOL
2026-27 అడ్మిషన్లు ప్రారంభమైనవి
రూట్స్ హైస్కూల్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు
★ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల
★ ప్రతి తరగతికి ఒక్క సెక్షన్ మాత్రమే
★ ప్రతి సెక్షన్‌లో గరిష్ఠంగా 24 మంది విద్యార్థులు మాత్రమే
★ NCERT సిలబస్ అనుసరణ
★ అన్ని తరగతులకు ఉచిత IIT ఫౌండేషన్ క్లాసులు
★ ఫీజు రాయితీ అందుబాటులో ఉంది
★ అర్హులైన విద్యార్థులకు 25% నుండి 100% వరకు ట్యూషన్ ఫీజు రాయితీ
పరిమిత సీట్లు మాత్రమే
రూట్స్ హైస్కూల్, నీరూస్ షోరూమ్ ఎదురుగా
జె.ఎన్.రోడ్, రాజమండ్రి
అడ్మిషన్ల కొరకు సంప్రదించండి
93908 60435 | 89784 54181

వైభవంగా కోరుకొండ నరసన్న ఉత్సవాలు

గరుడ వాహనంపై నారసింహుడు

కోరుకొండ, న్యూస్‌టుడే: కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దివ్య కల్యాణ మహోత్సవాల్లో భాగంగా శనివారం తీర్థానికి వచ్చే యాత్రికులకు స్థానిక వీవీ రెడ్డిపంతులు సత్రంలో భోజన వసతి ఏర్పాటు చేశారు. స్థానిక రంగనాథస్వామివారి ఆలయంలో కల్యాణోత్సం జరిపారు. రాత్రి స్వామిని గరుడ వాహనంపై ఆశీనులు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. రాజవీధుల మీదుగా స్వామివారు వస్తుంటే మహిళలు హారతులతో స్వాగతం పలికారు.

కార్యక్రమాలు నేడు..

స్థానిక ఆలయ ముఖమండపంలో ఆదివారం రాత్రి మహాపండితులు వేదాలను వల్లిస్తూ స్వామివారికి సదస్యం నిర్వహించనున్నారు. ● రాత్రి 9 గంటలకు ఆంజనేయ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం జరగనుంది.

శాస్త్రీయ పరిశోధనలు, ఆవిష్కరణలు అవసరం



కరపత్రం ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులు

రాజానగరం, న్యూస్‌టుడే: శాస్త్రీయ పరిశోధనలు, ఆవిష్కరణలు సమాజ అభివృద్ధికి ఎంతో ముఖ్యమని నన్నయ విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ విభాగాధిపతి కె.దీప్తి అన్నారు. జీజీయూలో స్కూల్ ఆఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలో జాతీయ విజ్ఞాన దినోత్సవం-2026 శనివారం నిర్వహించారు. విజ్ఞాన దినోత్సవం సందర్భంగా సైన్స్ క్విజ్, వక్తృత్వం, కరపత్రం ప్రదర్శన పోటీలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆర్‌అండ్‌డీన్ ప్రొ.రాజు, అసోసియేట్ డీన్ ప్రొ.ఎన్.రాజు, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్ ప్రొ.ప్రభాకరరావు, ఇంగ్లీష్ విభాగాధిపతి ప్రొ.సంఘమిత్ర పాల్గొన్నారు.

మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే : గ్రంథాలయాల్లో పాఠకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ సూచించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం సీతంపేట శాఖా గ్రంథాలయాన్ని శనివారం సందర్శించారు. గ్రంథాలయంలో సదుపాయాలపై పాఠకుల నుంచి అడిగి తెలుసుకున్నారు. మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లు కట్టించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సీతంపేట గ్రంథాలయాధికారి డి.వెంకట రమణ, సిబ్బంది డి.రాజు, ఇన్నీస్‌పేట గ్రంథాలయాధికారిణి పి.శ్రీదేవి, విశ్రాంత గ్రంథాలయ కార్యదర్శి మారిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Walk-In

WE'RE HIRING!

Wanted teachers for all subjects for the academic year 2026-27

IIT Foundation Instructors (Rs. 35,000 - 45,000)
Post Graduates with min. two years of experience

High School Teachers (Rs. 25,000 - 35,000)
Trained Graduates / Post Graduates with min. two years of experience

Primary School Teachers (Rs. 16,000 - 24,000)
Experienced Graduates / Trained Graduates

Pre-School Teachers (Rs. 15,000 - 18,000)
Experienced Graduates / Post Graduates

Computer Teachers (Rs. 15,000 - 20,000)
PETs, Hobby Teachers
Experienced Graduates / Post Graduates

Campus In-charge, Accountant, DTP, Record Assistant
(Rs. 15,000 - 22,000)

Fluency in English is MUST

Walk-in for interview between 09:00 & 11:00 AM
from 2nd to 13th Mar 2026

THE BODHI SCHOOL
Lalitha Nagar, RAJAMAHENDRAVARAM, 8712288551

కడియం సబ్‌రిజిస్ట్రార్, సిబ్బంది ఇళ్లలో ఏసీబీ సోదాలు

కడియం: జనవరిలో జరిగిన దాడులకు కొనసాగింపుగా కడియం సబ్‌రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఇప్పిలి లక్ష్మి, కార్యాలయ సిబ్బందిపై వచ్చిన అవినీతి అభియోగాలపై ఏసీబీ సోదాలు శనివారం నిర్వహించారు. సబ్‌రిజిస్ట్రార్ నుంచి కాకినాడలో నివాస భవనం, ప్లాటు, జీ ప్లస్ వన్ బిల్డింగ్, 46 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.10 లక్షలు విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నేతాజీ నగర్‌లో నివాసముంటూ సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎంవీవీ కృష్ణ ఇంట్లో ఒక నివాస ఫ్లాట్‌కు సంబంధించిన పత్రాలు, 180 గ్రాముల బంగారం, 850 గ్రాముల వెండి ఆభరణాలు సేకరించారు. సబార్డినేట్‌గా పనిచేస్తూ కొంతమూరులో నివాసముంటున్న కె.వి.బాబు ఇంట్లో బంగారు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ అధికారులు ప్రకటన విడుదల చేశారు.

సిబ్బంది లేక.. రోగులకు ఇబ్బంది

గోకవరం సీహెచ్‌సీకి పెరుగుతున్న రోగులు

గోకవరం సీహెచ్‌సీ వద్ద ఓపీ సేవల కోసం పడిగాపులు

గోకవరం, న్యూస్‌టుడే: కొంత కాలంగా గోకవరం సీహెచ్‌సీకి వచ్చే రోగులు పెరగడంతో పాటు సీజనల్ వ్యాధుల సమయంలో సంఖ్య రెట్టింపుకు చేరుతోంది. గోకవరం ఏజెన్సీ ముఖద్వారం కావడంతో ఈ మండలంతో పాటు పోలవరం జిల్లాలోని దేవీపట్నం, రంపచోడవరం, గంగవరం మండలాలకు చెందిన రోగులు కూడా అధిక సంఖ్యలో ఈ ఆసుపత్రికే వస్తున్నారు. అయితే 50 పడకలు అవసరం కాగా 30 మాత్రమే ఉండడం, దానికి సరిపడా సిబ్బంది లేక ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో గతంలో కేవలం వందలోపే ఉండే ఓపీ ప్రస్తుతం 250 నుంచి 400 వరకు ఉంటుంది.

సరిపడా వైద్యులు లేక..

ఆసుపత్రిలో ఉండాల్సిన ఏడుగురు వైద్యులలో ఎండీ జనరల్ పోస్టు ఖాళీగా ఉంది. మరో ఇద్దరు వైద్యులు సెలవులో ఉంటున్నారు. దీంతో ఉన్న నలుగురు వైద్యుల పైనే భారం పడుతుంది.

ల్యాబ్ టెక్నీషియన్లు లేరు..

రక్త పరీక్షలు చేసేందుకు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు ఉండాల్సి ఉండగా రెండు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. దీంతో వేరే చోట రక్త పరీక్షలు చేయిస్తున్నారు. ఒకవేళ టెక్నీషియన్ సెలవు పెడితే ఆరోజు ల్యాబ్ మూతపడాల్సిందే. దానితోపాటు గ్రేడ్ వన్ ఫార్మసిస్ట్, ఎంఎన్‌వో పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.

నిలిచిన సేవలు..

ఏడాదిన్నర క్రితం ఇక్కడ ఆర్థోపెడిక్ వైద్యుడు ప్రదీప్ సుందర్ ఇక్కడ వైద్యసేవలను అందించేవారు. ఎక్స్‌రే యూనిట్ అందుబాటులో ఉండడంతో ప్రమాదవశాత్తు ఎముకలు విరిగిన వారికి శస్త్రచికిత్సలు చేసేవారు. ఆ తరువాత ఆయన బదిలీపై వెళ్లినప్పటి నుంచి మరో వైద్యుడిని ఏర్పాటు చేయలేదు.

ఉన్నతాధికారులకు నివేదిస్తాం..

ఆసుపత్రిలో ఉన్న సిబ్బందితోనే రోగులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వైద్యసేవలను అందిస్తున్నాం. 50 పడకలుగా స్థాయి పెంచాలన్న వినతిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
– రామలక్ష్మీ, గోకవరం సీహెచ్‌సీ సూపరింటెండెంట్

(c) eenadu

కొవ్వూరు

• కొవ్వూరు • నిడదవోలు • గోపాలపురం

భాజపా బలోపేతానికి కృషి

నల్లజర్ల: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీని బలోపేతానికి కృషి చేయాలని భాజపా మండలశాఖ అధ్యక్షుడు పులమోలు రామకృష్ణ కోరారు. అచ్చన్నపాలెంలోని ఓ ఫంక్షన్ హాలులో శనివారం పార్టీ మండల కమిటీ సమావేశం జరిగింది. శక్తి కేంద్రాలను బలోపేతం చేయడం, బూత్ కమిటీల నిర్మాణం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. శాసన మండలిలో భాజపా పక్ష నాయకుడు సోము వీర్రాజుపట్ల దురుసుగా ప్రవర్తించిన వైకాపా ఎమ్మెల్సీలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో శక్తి కేంద్రాల ఇన్‌ఛార్జులు, బూత్ కమిటీల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

ఎంపీడీవోగా జగన్నాథం

నిడదవోలు: నిడదవోలు ఎంపీడీవో(ఎఫ్ఏసీ)గా మండల పరిషత్తు కార్యాలయ సూపరింటెండెంట్ జగన్నాథం నియమితులయ్యారు. ఇంత వరకు ఇక్కడ పని చేసిన టి.వి.సత్యనారాయణ శనివారం ఉద్యోగ విరమణ చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు

తాళ్లపూడి: మండలంలోని తాడిపూడి ర్యాంపులో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని తెలుగు యువత నియోజవర్గం మాజీ ప్రధాన కార్యదర్శి నామా సురేంద్ర, మండల మాజీ అధ్యక్షుడు సిద్దన రాధాకృష్ణ తదితరులు ఆరోపించారు. వారు శనివారం సాయంత్రం ర్యాంపును పరిశీలించారు. నదీ గర్భాన్ని తవ్వేసి కంకరతో కి.మీ మేర రహదారి నిర్మించారన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను పట్టుకుంటే అధికారుల పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ తవ్వకాలు ఆపకపోతే జిల్లా కలెక్టర్, మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

IN THE COURT OF THE CIVIL JUDGE (SENIOR DIVISION) TANUKU

I.P. No. 32/2025

Between:

Potabattula Srinu, S/o Narasimha Murthy, D.No.2-177, Near Anjaneya Swamy Temple, Kothapeta, Undrajavaram (V)&(M), E.G.District ... Petitioner

AND

1. Isetti Vijaya Raju, S/o Apparao, D.No-2-168, Kothapeta, Mortha, Undrajavaram Mandal, East Godavari District.
2. Devani Vimala, W/o Apparao, D.No-2-86/4, Kothapeta, Mortha, Undrajavaram Mandal, East Godavari District.
3. Potabattula Anantha Lakshmi, D/o Anjaneyalu, D.No-2-147 Mortha, Undrajavaram Mandal, Kothapeta, East Godavari District.
4. Chappidi Hanumantu, S/o Potti Seema, D.No 2-129, Kothapeta, Mortha, Undrajavaram Mandal, East Godavari District.
5. Dommeti Venkateswararao, S/o Ramadasu, D.No-1-24, Kothapeta, Mortha, Undrajavaram Mandal, East Godavari District.
6. Viswanathula Nageswara Rao, S/o Braham, D.No-2-43/3, Kothapeta, Mortha, Undrajavaram Mandal, East Godavari District.
7. Viswanathula Braham, S/o Not Known, D.No-2-43/3, Kothapeta, Mortha, Undrajavaram Mandal, East Godavari District.
8. Konakalla Venkateswara Rao, S/o Sarabhandu, D.No-2-118, Kothapeta, Mortha, Undrajavaram Mandal, East Godavari District.
9. Vegattla Parvati, W/o Not Known, D.No-2-125, Kothapeta, Cheruvugattu, Mortha Village, Undrajavaram Mandal, East Godavari District.
10. Mella Suryam, S/o Not Known, D.No-2-174, Near Anjaneya Swamy Temple, Kothapeta, Mortha, Undrajavaram Mandal, East Godavari District.
11. Marsetti Suri Babu, S/o Chinna Ganga Raju, D.No-8-19/2, Kothapeta, Mortha, Undrajavaram Mandal, East Godavari District.
12. Padala Padmavati, W/o P.V.V Satyanarayana Reddy D.No-3-40, Sri Vidhi Heights of Vinayaka Temple Road, First Floor, Flat No G1, Palangi, Undrajavaram Road, East Godavari District.
13. Chitikena Suri Babu, S/o Not Known, D.No 2-68, Kothapeta, Mortha, Undrajavaram Mandal, East Godavari District,
14. Konakalla Siva Sankar, S/o Rama Murthy, D.No-8-29, Near Gowda Ramalayam, Kothapeta, Mortha, Undrajavaram Mandal, East Godavari District.
15. Grandi Sivaji Kumar, S/o Not Known, D.No-5-30, Kothapeta, Mortha, Undrajavaram Mandal, East Godavari District.
16. Ajerla Bhaskarao, S/o Not Known, Near Anjaneya Swamy Temple, Kothapeta, Mortha, Undrajavaram Mandal, East Godavari District.
17. Koali Hanumantu, S/o Ramamurthy, D.No-2-78/2, Kothapeta, Mortha, Undrajavaram Mandal, East Godavari District.
18. Chitikena Harinath, S/o Narasimha Murty, Near Rice Mill, Kothapeta, Mortha, UndrajavaramMandal, East Godavari District.
19. Veligatla Ramalakshmi W/o Ramudu, D.No. 2-188, Near Subbanna Chervu, Mortha Village, Undrajavaram Mandal, East Godavari District.
20. Chilukuri Yadagiri S/o Satyanarayana, Near Bala Venkateswara Swamy Temple, Ganapavaram road, Nidamarru Village, Nidamarru Mandal, W.G.Dt.,
21. Annamareddy N Prakasha Rao S/o Narayana Rao, D.No. 4-1, Mortha Village, Undrajavaram Mandal, East Godavari District.
22. Velagala Narayana Reddy S/o Not known, D.No. 228, Street No. 100, A.P.H.B. Colony, Tanuku, W. G. Dt.,
23. Sadi Narayana Reddy S/o Somi Reddy, Katta shed, Peravali Junction, Tanuku, West Godavari District.
24. Suravarapu Ramu S/o Not known, Y.S.R. Colony, Bayapalem Road, Ganapavaram, Ganapavaram Mandal, West Godavari.
25. Manepalli Srinivasu S/o Not known, Flat No. 12-22-1, Opposite Sri Chaitanya School, NH216A, Appolo Tyres, Tanuku, West Godavari District.
26. Nargani Venkata Rambabu, S/o Not known, D. No. 2-91/1, Sundarnagar, Kothapeta, Mortha Village, Undrajavaram Mandal, East Godavari District.
27. Koppa Govardhana Srinivasa Bhaskar, S/o Ranga Rao, D. No. 1-117, vysya Street, Alamuru Village, Penumantra Mandal, West Godavari District.
28. Sripathi Venkateswara Rao S/o Not known, D. No. 2-210/A, Opposite Power Station, Tetali Y Junction, Tanuku, West Godavari District.
29. Bhumadi Sambasiva Rao S/o Not known, beside IDBI Bank, Palangi Village, Undrajavaram Mandal, East Godavari District.
30. The Official Receiver, West Godavari District, Eluru JCJC.

GENERAL NOTICE

[illegible] కోరుచూ పిటీషనరు శ్రీ కోర్టు నందు పై నంబరు పిటిషన్ దాఖలు చేసినందున అందు విషయమై ఎవ్వరికీ ఎట్టి అభ్యంతరములు ఉన్న యెడల ది.16-03-2026న ఉదయం 10.30 ని.లకు పై కోర్టు వారి ఎదుట స్వయముగా గాని ప్లీడరు గారి ద్వారా గాని హాజరై వారి అభ్యంతరములు తెలుపుకోనవలసినదిగా తెలియజేయడమైనది.

(కోర్టు వారి ఉత్తర్వుల మేరకు)

తణుకు
ది. 28-02-2026

సం/- బేతిరెడ్డి నాగ సృజన
పిటిషనర్ తరపు అడ్వకేట్, సెల్: 81062 77443

నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం

సమిశ్రగూడెంలో పింఛను అందిస్తున్న మంత్రి దుర్గేష్

నిడదవోలు, న్యూస్‌టుడే: నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సమిశ్రగూడెంలో శనివారం జరిగిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సమిశ్రగూడెంలో రూ.50 లక్షలతో సీసీ రహదారులు నిర్మించామని, రూ.12 లక్షలతో గోకులం షెడ్లు ఏర్పాటు చేశామన్నారు. శివాలయం ఆధునికీకరణకు రూ.1.25 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. డ్రెయినేజీ వ్యవస్థ మెరుగుకు రూ.30 లక్షలు కేటాయించడమే కాకుండా నిడదవోలులో రెండు ప్రధాన డ్రెయిన్ల నిర్మాణానికి రూ.కోటి నిధులు సాధించమన్నారు.

అర్హులకు ఇంటివద్దే పింఛను..

నల్లజర్ల: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి వద్దే పింఛను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని హజ్ కమిటీ డైరెక్టర్ షేక్ మీరాసాహెబ్ తెలిపారు. మండలంలోని ఆవపాడులో లబ్ధిదారులకు ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. తెదేపా గ్రామశాఖ అధ్యక్షుడు అచ్యుత వెంకటేశ్వరరావు, చిన్నా, జోగినీడి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

ఏటా అగ్ని పరీక్ష

గోపాలపురం, పోలవరంలో కేంద్రాల్లేక ఇబ్బందులు

న్యూస్‌టుడే, కొవ్వూరు పట్టణం, గోపాలపురం

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోను అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు ప్రకటనలకే పరిమితమవుతోంది. గోపాలపురం, పోలవరం నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు ఆర్పేందుకు కొవ్వూరు నుంచి సిబ్బంది, వాహనం వచ్చే వరకు ఎదురు చూడాల్సి వస్తోంది. దూరం, అధ్వాన రహదారులు, ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించి వాహనం అక్కడికి చేరుకునే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. కొవ్వూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలో రెండేళ్ల కాలంలో 123 ప్రమాదాలు జరిగాయి. సుమారు రూ.2.10 కోట్లు ఆస్తి నష్టం సంభవించింది. సహాయక చర్యల ద్వారా రూ.9.99 కోట్ల నష్టాన్ని నివారించగలిగినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.

ఇటీవల ట్రాక్టర్‌ను చుట్టుముట్టిన మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

జిల్లా మారినా..

పశ్చిమలో ఉన్న కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాలు పునర్విభజనతో తూర్పు గోదావరిలో కలిశాయి. కొవ్వూరులోని అగ్నిమాపక కేంద్రం ద్వారా కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు, పోలవరం, దేవరపల్లి మండలాలు, గోపాలపురం పరిధిలో కొన్ని గ్రామాలు, పోలవరం నియోజకవర్గంతో పాటు గిరిజన ప్రాంతాలైన శివగిరి, సిరివాక, టేకూరు, తూటిగుంట వరకు సేవలు అందించాల్సి వస్తోంది. కొవ్వూరు నుంచి పోలవరం శివారున ఉన్న శివగిరి, సిరివాక వంటి ప్రాంతాలకు ఎంత వేగంగా వెళ్లినా 2 గంటలకు పైగా సమయం పడుతుంది.

ఈ ఏడాది ఇప్పటికే..

ఈ ఏడాది ఇప్పటికే భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఓ పక్క నీటి కొరత, మరో పక్క అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంతో పోలిస్తే ప్రమాదాల సంఖ్య బాగా పెరిగింది. చిన్నపాటి అజాగ్రత్తలతో పెను ప్రమాదాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదాలు జరిగాక నివారించే కంటే ప్రమాదమే జరగకుండా అప్రమత్తంగా ఉండటం, కనీస జాగ్రత్తలు పాటించడం శ్రేయస్కరమని సూచిస్తున్నారు. ప్రమాదం జరిగినపుడు తక్షణం అగ్నిమాపక కేంద్రం 101, కొవ్వూరు 08813 231101కు సమాచారం అందించాలన్నారు.

అలసత్వంతోనే ప్రమాదాలు..

నాణ్యమైన విద్యుత్తు పరికరాలను వాడటం, వైరింగ్ విషయంలో అలసత్వాన్ని వీడాలి. అగ్ని ప్రమాదం జరిగినపుడు ఆర్పడానికి సరిపడ నీరు ఇంట్లో, పరిసరాల్లో ఉంచుకోవాలి. ప్రమాద తీవ్రతను తగ్గించే అగ్ని నిరోధక సామగ్రి ఉంటే మంచిది. ఏవిధమైన ప్రమాదాన్నైనా ఎదుర్కొనేందుకు అగ్నిమాపక శాఖ సిద్ధంగా ఉంది.

– ఎస్.సీతారామయ్య, ఇన్‌ఛార్జి అగ్నిమాపక అధికారి, కొవ్వూరు

దేవస్థానం అభివృద్ధికి విరాళం

చెక్కును నగదు అందిస్తున్న దాత వీరరాఘవులు

దేవరపల్లి: స్థానిక శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి గ్రామానికి చెందిన ఈదుపగంటి వీరరాఘవులు, మంగాయమ్మ దంపతులు రూ.లక్ష విరాళాన్ని శనివారం కమిటీ ప్రెసిడెంట్ అయిటి శ్రీనివాసరావుకు అందజేశారు. ఆలయ అర్చకులు దాత పేరిట ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కరుటూరి బాలాజీ, కేశిరాజు రాము, యలమాటి సత్యనారాయణ పాల్గొన్నారు.

పారదర్శక సేవలతో గుర్తింపు

నిడదవోలు: నిడదవోలు ఎంపీడీవో సత్యనారాయణ శనివారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా మండల పరిషత్తు కార్యాలయంలో ఆయనను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని మాట్లాడుతూ పారదర్శకత, నిబద్ధతతో సత్యనారాయణ అందించిన సేవలు కలకాలం గుర్తుండిపోతాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తిరుమళ్ల భాగ్యలక్ష్మి, జడ్పీటీసీ సభ్యుడు కె.సూరిబాబు, కార్యాలయం సూపరింటెండెంట్ జగన్నాథం, తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయినికి సన్మానం...

చాగల్లు: మండలంలోని ఊనగట్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తున్న బేబి సుజాత ఉద్యోగ విరమణ సందర్భంగా శనివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు ఆళ్ల హరిబాబు, ఏఎంసీ ఛైర్మన్ నాదెళ్ల శ్రీరామ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

కె.సావరం సర్పంచికి ప్రశంసలు

ఉండ్రాజవరం: కె.సావరాన్ని క్షయ రహిత గ్రామంగా తీర్చిదిద్దడంతోపాటు రోగులను దత్తత తీసుకుని కొంతకాలం పాటు పౌష్టికాహారం, వైద్య సేవలు అందించినందుకు సర్పంచి రామకృష్ణకు ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో ప్రశంసా పత్రం లభించింది. ఈ పత్రాన్ని ఉండ్రాజవరంలో ఎంపీపీ పాలాటి యల్లారీశ్వరి, ఎంపీడీవో శ్రీనివాసరావు, మండల వైద్యాధికారి మహేశ్వరరావు, టీబీ సూపర్‌వైజర్ ఆశాజ్యోతి శనివారం ఆయనకు అందించారు.

కోకో రైతులకు సామగ్రి పంపిణీ

నిడదవోలు: కోరుమామిడి రైతుసేవ కేంద్ర పరిధిలో శనివారం కోకో రైతులకు మినిమల్ ప్రాసెస్ యూనిట్‌లో భాగంగా ప్లాస్టిక్ ట్రేలు, బరకాలు, చెక్క తొట్టెలను రాయితీపై అందించారు. ఉద్యాన అధికారి జి.రమేష్, ఉప సర్పంచి ఉప్పల కాశీ, సొసైటీ అధ్యక్షుడు ముప్పర్తి చంద్రరావు, జనసేన గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీను పాల్గొన్నారు.

దోమ తెరలు అందజేత

నిడదవోలు: రంగా సుబ్బారావు, సత్యవతి జ్ఞాపకార్థం కుమారుడు లయన్స్ జిల్లా సేవా కోఆర్డినేటర్ రంగా వెంకటేశ్వరరావు ఆర్థిక సాయంతో నిడదవోలు సామాజిక సుపత్రిలో గర్భిణులు, బాలింతలకు శనివారం దోమతెరలు అందించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఫయాజ్ అన్సారి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కరుటూరి చౌదరి, బండి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ధర్నా విజయవంతానికి పిలుపు

తాళ్లపూడి: విద్యాహక్కు చట్ట సవరణ తదితర డిమాండ్లతో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో మార్చి 10న దిల్లీలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు దుర్గారావు కోరారు. తాళ్లపూడిలో శనివారం గోడపత్రిక ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు ప్రసాదరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

స్వచ్ఛ గ్రామాలే సంకల్పం

అన్నదేవరపేటలో స్వచ్ఛరథాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ముప్పిడి

తాళ్లపూడి, చాగల్లు: స్వచ్ఛ గ్రామాలే ప్రభుత్వ సంకల్పమని, ఇందులో భాగంగా పల్లెల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను తొలగించి పరిసరాల శుభ్రత చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. అన్నదేవరపేట, చాగల్లులో స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ రథాలను శనివారం ప్రారంభించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. పలువురికి పింఛన్లు పంపిణీ చేశారు. తాళ్లపూడిలో మదన గోపాలస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనను సత్కరించారు. ఆయా కార్యక్రమాల్లో తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు ఆళ్ల హరిబాబు, ఏఎంసీ ఛైర్మన్ నాదెళ్ల శ్రీరామ్, చాగల్లు మండల తెదేపా అధ్యక్షుడు సీహెచ్. పెంటారావు, నాయకులు కొటారు వెంకట్రావు, కాకర్ల సత్యేంద్ర, కూచిపూడి గణపతి, చేవ్వూరి రాము, ఇందుగుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కార్మికులకు కంటి వైద్య పరీక్షలు

పెరవలి: ఖండవల్లిలోని రవళి స్పిన్నింగ్ మిల్లు కార్మికులు 311 మందికి శనివారం కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లజోళ్లు అందించారు. కేటరాక్ట్ సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించారు. వారికి పాలకొల్లు లయన్స్ నేత్ర ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేయించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పారిశ్రామికవేత్త, ఆర్.ఆర్.ఛారిటిబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు వంక రాజకుమారి, తదితరులు పాల్గొన్నారు.

పదో తరగతి పరీక్షలపై సందేహాలా..?

నేడు 'ఈనాడు' ఆధ్వర్యంలో సబ్జెక్టు నిపుణులతో ఫోన్ ఇన్

శ్యామలాసెంటర్, న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులకు త్వరలో పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా సబ్జెక్టుల్లో మార్కులు ఎలా పెంచుకోవాలి..? ప్రతి పాఠ్యాంశంపై పట్టు సాధించేదెలా.? ముఖ్యంగా పరీక్షల్లో ఏఏ అంశాలపై దృష్టిసారించాలి..? ఈ సమయంలో సాధన ఎలా ఉండాలి..? తదితర సందేహాల నివృత్తికి 'ఈనాడు' ఆధ్వర్యంలో నిపుణులతో ఆదివారం ఫోన్ ఇన్ నిర్వహించనున్నారు.

ఫోన్ చేయాల్సిన తేదీ: మార్చి 1, (ఆదివారం)

సమయం: మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు

సబ్జెక్టు	ఉపాధ్యాయుడు	చరవాణి నంబరు
తెలుగు	జి.సత్యనారాయణ	949 157 8041
హిందీ	వేణుమాధవ్	944 028 5072
ఆంగ్లం	రాజుకిషోర్	939 029 6524
గణితం	దుర్గాప్రసాద్	939 795 1399
ఫిజికల్ సైన్సు	ఆనంద్‌బాబు	944 069 0331
నేచురల్ సైన్సు	పాల్ శంకర్	984 985 7591
సోషల్	సర్వేశ్వరరావు	944 112 0118

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

★ ప్రయాణికులు క్షేమం

నిడదవోలు: నిడదవోలు నుంచి శనివారం ఉదయం రాజమహేంద్రవరం వెళుతున్న ఆర్టీసీ బస్సును మద్దూరు వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో సుమారు 29 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వారిని వేరే బస్సులో గమ్యస్థానాలకు పంపించారు.

అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలి

ఉండ్రాజవరం: సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ యల్లారీశ్వరి

పెరవలి, న్యూస్‌టుడే: అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ఎంపీపీ కార్చర్ల సీతారామప్రసాద్ అధ్యక్షతన శనివారం జరిగిన మండల పరిషత్తు సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పల్లెల్లో రహదారులు, డ్రెయిన్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. పుష్కరాల నేపథ్యంలో గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను గుర్తించాలని అధికారులకు సూచించారు. విద్యుత్తు ఛార్జీలను తగ్గించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. సర్పంచులు, టీబీ రోగులకు ఆర్థిక సహకారం అందించిన ప్రజాప్రతినిధులు, గ్రూప్-2 సాధించిన ముక్కామల కార్యదర్శి ప్రవీణ్‌ను సన్మానించారు. జడ్పీటీసీ సభ్యురాలు కొమ్మిశెట్టి రామంజని, ఎంపీటీసీ సభ్యులు సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.

ఉండ్రాజవరం: పల్లెల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎంపీపీ పాలాటి యల్లారీశ్వరి అన్నారు. ఆమె అధ్యక్షతన శనివారం మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రీసర్వేలో భూముల సరిహద్దులు తప్పుల తడకగా ఉన్నాయని, ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవటం లేదని, ఆన్‌లైన్‌లో గణాంకాలకు, పాస్‌పుస్తకాలలో వివరాలకు పొంతన ఉండడం లేదని పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. స్టాంప్ డ్యూటీ పంచాయతీ ఖాతాలకు జమ కావడం లేదన్నారు. జడ్పీటీసీ సభ్యుడు నందిగం భాస్కరరామయ్య, వైస్‌ఎంపీపీ చెట్టే నవీన్, ఏఎంసీ ఛైర్మన్ గాలింకి జిన్నాబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు

నిడదవోలు: రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఎంపీపీ తిరుమళ్ల భాగ్యలక్ష్మి సూచించారు. స్థానిక మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం ఆమె అధ్యక్షతన శనివారం నిర్వహించారు. వివిధ శాఖల పురోగతితో పాటు, ప్రస్తుతం వివిధ శాఖల పరిధిలో జరుగుతున్న పనుల వివరాలను అధికారులు వివరించారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యుడు కె.సూరిబాబు, వైస్ ఎంపీపీ రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

రథాన్ని లాగుతున్న భక్తులు

ఘనంగా రథోత్సవం

తాళ్లపూడి: స్థానిక మదనగోపాలస్వామి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శనివారం రుక్మిణీ సత్యభామా సమేత మదనగోపాలస్వామి ఉత్సవమూర్తులను రథంపై ఊరేగించారు. కోలాట నృత్యాలు, బాణసంచా కాల్పుల నడుమ ఊరేగింపు సాగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

వేణుగోపాలస్వామికి పూజలు

ఉండ్రాజవరం: మోర్తలో రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామిని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు శనివారం దర్శించుకుని పూజలు చేశారు. వేలివెన్నులో పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలి

నల్లజర్ల, న్యూస్‌టుడే: రెడీమేడ్ దుస్తులు అందుబాటులోకి రావడంతో ఉపాధి కోల్పోతున్న టైలర్లకు పాఠశాలలు, ఆసుపత్రులు, కార్యాలయాల్లో అవసరమై ఏకరూప దుస్తుల తయారీ వంటి పనులు కల్పించి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని అనంతపల్లి టైలర్స్ సంఘం గౌరవాధ్యక్షుడు వంటెద్దు మెహర్‌బాబాబా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ టైలర్స్ డే ని అనంతపల్లిలో శనివారం ఘనంగా నిర్వహించారు. మెహర్‌బాబా కుట్టుమిషన్ పతాకాన్ని ఆవిష్కరించి కుట్టు మిషన్ సృష్టికర్త విలియమ్స్ హోవే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ● దేవరపల్లిలో మూడు రోడ్ల సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించి, సీనియర్ దర్జీలు ర్యాలీ నాగేశ్వరరావు, లక్కా లక్ష్మిని సత్కరించారు.● తాళ్లపూడిలో శ్రీషిర్డీసాయి టైలర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో విలియమ్స్ హోవే చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.

క్లీనర్ ప్రాణాలు బలిగొన్న అతివేగం

● వ్యాన్ డోర్ ఊడిపోవడంతో ప్రమాదం

ప్రసాద్ (పాతచిత్రం)

దేవరపల్లి, న్యూస్‌టుడే: వ్యాన్ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం క్లీనర్ ప్రాణాలను బలిగొంది. పోలీసులు, బంధువుల వివరాల ప్రకారం..విజయనగరం జిల్లా గణపతినగరం మండలం పాతబగ్గం గ్రామానికి చెందిన పల్లె ప్రసాద్(25) వ్యాన్ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. మినుము కోతల పనులకు గ్రామం నుంచి 8 మంది కూలీలను తీసుకుని వ్యాన్లో శుక్రవారం రాత్రి 7.30 గంటలకు గుడివాడ బయలుదేరారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం 16వ నంబరు జాతీయ రహదారి వద్దకు శనివారం ఉదయం 6 గంటలకు చేరుకున్నారు. డ్రైవర్ అతివేగంగా నిర్లక్ష్యంగా వ్యాన్ నడపడం వల్ల డోర్ ఊడిపోయి క్లీనర్ ప్రసాద్ జారి కిందపడిపోవడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపారు.

ప్రయోగాత్మక బోధనతో శాస్త్రీయ పరిజ్ఞానం

ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త ఆర్.తాతయ్యబాబును సన్మానిస్తున్న కొవ్వూరు ఏబీఎన్ కళాశాల అధ్యాపక బృందం

కొవ్వూరు పట్టణం, తాళ్లపూడి, ఉండ్రాజవరం, నిడదవోలు, నల్లజర్ల, న్యూస్‌టుడే: ప్రయోగాత్మక బోధనతో విద్యార్థుల్లో శాస్త్రీయపరిజ్ఞానం అలవడుతుందని వక్తలు పేర్కొన్నారు. డివిజన్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో శనివారం వైజ్ఞానిక దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన వివిధ నమూనాలను ప్రదర్శించారు. ★ కొవ్వూరు భాష్యం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎంఈఓ కె.వి.శివప్రసాద్ హాజరై విద్యార్థులు రూపొందించిన ప్రయోగాలను తిలకించి, ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందించారు. పంగిడి ఉన్నత పాఠశాలలో శాస్త్ర, సాంకేతిక ప్రయోగాలు ప్రతిబింబించేలా రంగవల్లులను తీర్చిదిద్దారు. ధర్మవరం స్వర్ణభారతి, శ్రీసద్గురు పాఠశాలల్లో వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. కొవ్వూరు ఏబీఎన్, పీఆర్‌ఆర్ కళాశాలలో ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త ఆర్.తాతయ్యబాబును సన్మానించారు. ★ తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట, ఉండ్రాజవరం మండలంలోని పలు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు మానవశరీర భాగాలు, ఇతర ప్రయోగాలకు సంబంధించి తీర్చిదిద్దిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి.★ నిడదవోలు వెలగపూడి దుర్గాంబ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల కెమిస్ట్రీ అధ్యాపకుడు డాక్టర్ బి.మల్లికార్జున, కళాశాల ప్రధానాచార్యురాలు డాక్టర్ డి.రుద్ర మాట్లాడారు. విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ★ నల్లజర్ల భాష్యం పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శనను ఎంఈవో-2 భగవతీదేవి పరిశీలించి ఉత్తమ నమూనాలను ఎంపిక చేసి బహుమతులు అందించారు.

పంగిడి పాఠశాలలో శాస్త్ర, సాంకేతిక ప్రయోగాల రూపంలో తీర్చిదిద్దిన ముగ్గులు

Doing a JOB... or building a FUTURE?

Openings: Logistics & Marketing Executives

₹21,000 - ₹23000 Monthly Salary

Age: Below 30 years

Education: Any Degree

WhatsApp 9182023495
"Job" అని పంపండి

CHOWDARY SPINNERS Pvt Ltd
CHIVATAM - TANUKU
9182023495 hr@chowdaryspinners.com

PRECISE FITTING SHIRTS
PRING SHIRTS

మండపేట

•మండపేట •అనపర్తి

తంటికొండ ఆలయ పునర్నిర్మాణానికి నిధులు కేటాయించాలి

గోకవరం, న్యూస్‌టుడే: తంటికొండ వెంకటగిరిపై కొలువైన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరుని దేవస్థాన పునః నిర్మాణానికి రూ.6 కోట్లు నిధులను కేటాయించాలని తితిదే పాలక మండలి సభ్యుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు. తిరుమలలో శనివారం జరిగిన తితిదే పాలకవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రసిద్ధి చెందిన తంటికొండ వేంకటేశ్వరుని ఆలయం శిథిలావస్థకు చేరిందని.. పునః నిర్మించేందుకు తితిదే ద్వారా రూ.6 కోట్లు నిధులను కేటాయించాలని తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, పాలకవర్గ సభ్యులను కోరారు. అంచనా నివేదికను తితిదే బోర్డుకు సమర్పించినట్లు వివరించారు.

విద్యార్థులకు పరీక్ష కిట్లు పంపిణీ

బిక్కవోలు, న్యూస్‌టుడే: బిక్కవోలు మండలం కాపవరం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మానవసేవే మాధవసేవ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం పరీక్ష కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు గోపాలకృష్ణారావు, ఫౌండేషన్ సభ్యులు సత్యంశెట్టి ఉమామహేష్, సురేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు కిట్లు అందిస్తున్న ఫౌండేషన్ సభ్యులు

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు

మండపేట: 80085 74183 ద్వారపూడి: 98490 93850
అనపర్తి: 95333 66637 అంగర: 97044 16418
రాయవరం: 80085 74185

వ్యర్థాలు తొలగించారు

సమస్య: మండపేట మండలం కేశవరం గ్రామం దేవుడుతాళ్లు కాలనీలో రహదారి పక్కన వ్యర్థాలు వేస్తున్నారు. దీంతో దుర్వాసన వ్యాపిస్తోంది.
– వుండమట్ల శివ, కేశవరం

పరిష్కారం: సమస్యను పంచాయతీ కార్యదర్శి ఎన్.సుబ్బారావుకు తెలియజేయగా వెంటనే స్పందించారు. సిబ్బందిని పంపించి వ్యర్థాలు తొలగించే పనులు చేయించారు. – న్యూస్‌టుడే, ద్వారపూడి

పరిశీలించారు.. పరిష్కరించారు

మండపేటలో మున్సిపల్ కమిషనర్ పర్యటన

మండపేట, న్యూస్‌టుడే: మండపేట పట్టణంలో స్థానికులు చెప్పిన పలు సమస్యలను మున్సిపల్ కమిషనర్ టి.వి.రంగారావు స్వయంగా పరిశీలించి అక్కడికక్కడే పరిష్కారానికి ఆదేశాలు జారీచేశారు. పట్టణవాసులు ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులను తొలగించారు. 'ఈనాడు మీతోడు'లో భాగంగా శనివారం కమిషనర్ టి.వి.రంగారావు పట్టణంలోని 26, 27, 28 వార్డుల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించారు. తక్షణమే స్పందించి పరిష్కారానికి ఆదేశాలు జారీచేశారు. దీంతో అధికారులు, సిబ్బంది పరుగులు తీశారు. స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు.. వాటికి పరిష్కారాలు ఇలా ఉన్నాయి..

27వ వార్డులో తాగునీటి నాణ్యత పరిశీలిస్తున్న కమిషనర్

మురుగుకాలువలో పురుగులు..

పట్టణంలోని 27వ వార్డులో ప్రజా కుళాయిల వద్ద మురుగు కాలువలో నీరు నిలిచిపోయి పురుగులు వస్తున్నాయి. దీనివల్ల దోమలు పెరిగి దుర్గంధం వ్యాపిస్తోందని షేక్ షాబాషమ్మ ఫిర్యాదు చేశారు. ● కాలువలో అడ్డుగా ఉన్న సిమెంట్ గట్లను వెంటనే తొలగించి నివేదిక ఇవ్వాలని కమిషనర్ సిబ్బందిని ఆదేశించారు.

నివాసాల మధ్య పందుల పెంపకం..

నివాసాల మధ్య ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు పందుల పెంపకం చేపడుతున్నారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని 26వ వార్డుకు చెందిన దాసరి వెంకన్న ఫిర్యాదు చేశారు. ● సంబంధిత ఉపాధ్యాయుడిని పిలిపించి కమిషనర్ మందలించారు. నిబంధనల మేరకు నివాసాల మధ్య పందులు పెంచకూడదని, పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో పెంచుకోవాలని ఆదేశించారు. వెంటనే తగిన ఏర్పాట్లు చేసుకోకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై నోటీసు జారీ చేయనున్నట్లు తెలిపారు.

పాల సరఫరాపై తనిఖీ..

రాజమహేంద్రవరం శివారులో పాలలో కల్తీ నేపథ్యంలో 26వ వార్డులో ఇంటింటా పాలు సరఫరా చేస్తున్న వ్యక్తి వద్ద పాలను కమిషనర్ తనిఖీచేశారు. పాలు పోయించుకునే స్వామిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాల సరఫరాదారు నమ్మదగ్గ వ్యక్తని స్థానికులు చెప్పారు.

రైతుబజారులో..

రైతుబజారులో పరిశుభ్రత పాటించడం లేదని అందిన ఫిర్యాదుతో కమిషనర్ తనిఖీలు చేపట్టారు. కూరగాయలు నాణ్యతతో ఉండాలని, పుచ్చులు, పాడైనవి విక్రయించరాదని రైతులకు సూచించారు. నాణ్యతపై కొనుగోలుదారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.

తాగునీటి నాణ్యత పరిశీలన..

పట్టణంలోని 27వ వార్డులో తాగునీటి నాణ్యతపై ఫిర్యాదులు రావడంతో కొంకి రాజేశ్వరి ఇంటి వద్ద కుళాయి నుంచి వస్తున్న తాగునీటిని పరిశీలించారు. నీటి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. నాణ్యత సక్రమంగా ఉన్నప్పటికీ పైపులైన్లు తనిఖీ చేసి శుద్ధజలం అందించాలని అధికారులను ఆదేశించారు.

మురుగునీరు నిలిచిపోతోంది..

మురుగుకాలువలో నీరు నిలిచిపోతోందని, దీనివల్ల దోమలు వ్యాపిస్తున్నాయని 28వ వార్డుకు చెందిన లావు దుర్గారావు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ డ్రైనేజీని శుభ్రం చేయించి దోమల మందు పిచికారీ చేయాలని ఆదేశించారు.

దుర్ఘటనపై ఎమ్మెల్యే విచారం

మండపేట: వేట్లపాలెంలో బాణసంచా పేలుడుపై ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని సీఎం చంద్రబాబు ఆదుకుంటారని ధైర్యంగా ఉండాలని కోరారు.

పలువురికి పరామర్శలు..

రాయవరం: రాయవరం మండలం చెల్లూరులో ఇటీవల మృతిచెందిన పలువురు తెదేపా నాయకుల కుటుంబ సభ్యులను మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు శనివారం పరామర్శించారు. గ్రామానికి చెందిన బలుసు సావిత్రి, అనసూయమ్మ, పట్టపగలు మణి కుటుంబాలను ఓదార్చారు. ఎమ్మెల్యే వెంట చుండ్రు వీర్రాజు, మాజీ సర్పంచులు మోరంపూడి రాజ్‌కుమార్, నూనె శ్రీదేవి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా తెదేపా అధికార ప్రతినిధి దేవు శ్రీను, కాదా శ్రీను, పసల విద్యాధర్ ఉన్నారు.

ఆస్పత్రి అభివృద్ధికి సహకరించండి

అనపర్తి గ్రామీణం: రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్‌గా నియమితులైన రంగంపేటకు చెందిన యలమాటి రాంబాబు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆస్పత్రి అభివృద్ధికి సహకరించాలని కోరారు.

3న ఆలయాల్లో దర్శనాలు రద్దు

రాయవరం, న్యూస్‌టుడే: సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో మార్చి 3న దర్శనాలు నిలిపివేయనున్నారు. వెదురుపాక విజయదుర్గా పీఠం పర్యవేక్షకుడు వీవీ బాపిరాజు మాట్లాడుతూ కేతు గ్రస్థ చంద్ర గ్రహణం ఆరోజు మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.47 గంటలకు ముగుస్తుందన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం 8.30 గంటలకు ప్రత్యేక పూజల అనంతరం పీఠాన్ని మూసివేసి బుధవారం ఉదయం సంప్రోక్షణ పూజలనంతరం భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని చెప్పారు. పౌర్ణమి పూజలు రద్దు చేసినట్లు వివరించారు. మండలంలోని అష్ట సోమేశ్వరాలైన వెంటూరు, సోమేశ్వరం, చెల్లూరు అగస్త్యేశ్వరస్వామి, మాచవరంలోని వీరభద్రేశ్వరస్వామి, నదురుబాద, వెదురుపాక, లొల్ల, సోమేశ్వరం, మాచవరం, పసలపూడి, వెంటూరు, చెల్లూరు, కూర్మాపురం గ్రామాల్లోని రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఆలయాల్లో దర్శనాలు నిలిపివేస్తామని ఆయా ఆలయాల అర్చకులు వెల్లడించారు.

మండపేటలో అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు

మాదకద్రవ్యాలతో భవిష్యత్తు అంధకారం

మండపేట, న్యూస్‌టుడే: మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును అంధకారం చేస్తాయని, మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని మండపేట సీఐ డి.సురేష్ పేర్కొన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో.. కార్యక్రమంలో భాగంగా శనివారం సీతారామ కల్యాణ మండపంలో శ్రీగౌతమి మున్సిపల్ పాఠశాల విద్యార్థులకు డ్రగ్స్‌తో ఎదురయ్యే అనర్థాలపై అవగాహన కల్పించారు. అంతకు ముందు విద్యార్థులు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దంటు శ్రీనివాస్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

వేట్లపాలెం ఘటనతో ఉలిక్కిపడ్డ రాయవరం

కన్నీటిపర్యంతమైన బాధితులు

రాయవరం, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంతో రాయవరం ఉలిక్కిపడింది. గత దీపావళి ముందు ఇదే తరహాలో రాయవరం శివారు గణపతి గ్రాండ్ ఫైర్‌వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన విస్ఫోటంలో ఆ కేంద్ర నిర్వాహకుడితో సహా ఆరుగురు మృతిచెందగా, అదే రోజు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఇద్దరు, అనంతరం మరో ఇద్దరు మృతి చెందిన విషయం విదితమే. మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రగాయాలతో బతికి బయటపడ్డారు. ఆయా కుటుంబాల వారు తాజా ప్రమాదంతో ఆనాటి దుర్ఘటనను గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని బతుకుల్లో ఆనాటి విస్ఫోటం తీవ్ర విషాదాన్ని నింపిందని బాధితులు చెబుతున్నారు. 'ఆనాడు కుటుంబ సభ్యులను, ఆత్మీయులను కోల్పోయాం. ఒక్క క్షణంలో మా కుటుంబాలు శూన్యమయ్యాయి. ఆ బాధ ఇప్పటికీ మాకు తీరనిదే' అంటూ కన్నీరు పెట్టారు. మృతురాలు పాక అరుణ కుమార్తెలు లహరీ, దీప్తి మాట్లాడుతూ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమ్మను రోజూ గుర్తుచేసుకుంటున్నామని చెప్పారు.

రాయవరం బాణసంచా తయారీ కేంద్రం నుంచి మృతదేహాన్ని తరలిస్తున్న దృశ్యం (పాతచిత్రం)

రూ.15 లక్షల చొప్పున పరిహారం పంపిణీ..

రాయవరంలో అగ్ని ప్రమాద మృతులకు ఒక్కొక్కరికి రూ.15 లక్షల చొప్పున పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదే నెలలో అందించింది. ప్రమాదంలో తయారీ కేంద్రం యజమాని సత్తిబాబు మృతిచెందినా అతని కుమారుడు మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. తెదేపా సభ్యత్వం కలిగి ఉన్న మృతురాలు పాక అరుణ కుటుంబానికి మరో రూ.5 లక్షల ప్రమాద బీమా దక్కింది.

రాష్ట్రస్థాయి పోటీలకు నరేంద్రపురం విద్యార్థులు

రాజానగరం: సైన్స్ సమగ్ర మహోత్సవం 2కె26 పేరుతో నిర్వహించిన ఆన్‌లైన్ పోటీల్లో మండలంలోని నరేంద్రపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన స్మార్ట్ అగ్రికల్చరల్ మానిటరింగ్ సిస్టమ్ ప్రాజెక్టు జిల్లా నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైందని హెచ్.ఎం బొద్దు శ్రీనివాసరావు తెలిపారు. శనివారం విద్యార్థులు, ఉపాధ్యాయినికి విజయవాడలోని గాంధీనగర్ చిల్డ్రన్ హైస్కూల్‌లో అవార్డు అందజేశారు. సర్పంచి తంగెళ్ల ముసలయ్య, విద్యా కమిటీ ఛైర్మన్ ఎం.సత్యనారాయణ విద్యార్థులను అభినందించారు.

వృద్ధురాలికి పింఛన్ అందిస్తున్న ఎమ్మెల్యే

పేదలకు ఆసరాగా పింఛన్లు

మండపేట, న్యూస్‌టుడే: పేదవారికి ఆర్థికంగా ఆసరాగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు. శనివారం ఉదయం మార్చి నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీలో భాగంగా ఒక రోజు ముందుగానే 12, 17 వార్డుల్లో ఆయన పంపిణీ చేశారు. కొత్తగా మంజూరైన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందించారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ పిల్లి గణేశ్వరరావు, తెదేపా నాయకులు కాళ్లకూరి శ్రీనివాస్, కక్కిల రామారావు, మున్సిపల్ కమిషనర్ టి.వి.రంగారావు తదితరులు పాల్గొన్నారు.

పింఛన్లు పంపిణీచేసిన ఎమ్మెల్యే

బిక్కవోలు: బిక్కవోలు మండలం కొంకుదురులో శనివారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పింఛన్లు పంపిణీ చేశారు. కూటమి నాయకులతో కలిసి పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందజేశారు.

పదో తరగతి పరీక్షలపై సందేహాలా..?

నేడు 'ఈనాడు' ఆధ్వర్యంలో సబ్జెక్టు నిపుణులతో ఫోన్ ఇన్

శ్యామలాసెంటర్, న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులకు త్వరలో పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా సబ్జెక్టుల్లో మార్కులు ఎలా పెంచుకోవాలి..? ప్రతి పాఠ్యాంశంపై పట్టు సాధించేదెలా..? ముఖ్యంగా పరీక్షల్లో ఏఏ అంశాలపై దృష్టిసారించాలి..? ఈ సమయంలో సాధన ఎలా ఉండాలి..? తదితర సందేహాల నివృత్తికి 'ఈనాడు' ఆధ్వర్యంలో నిపుణులతో ఆదివారం ఫోన్ ఇన్ నిర్వహించనున్నారు.

ఫోన్ చేయాల్సిన తేదీ: మార్చి 1, (ఆదివారం)
సమయం: మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు

సబ్జెక్టు	ఉపాధ్యాయుడు	చరవాణి నంబరు
తెలుగు	జి.సత్యనారాయణ	949 157 8041
హిందీ	వేణుమాధవ్	944 028 5072
ఆంగ్లం	రాజుకిషోర్	939 029 6524
గణితం	దుర్గాప్రసాద్	939 795 1399
ఫిజికల్ సైన్సు	ఆనంద్‌బాబు	944 069 0331
నేచురల్ సైన్సు	పాల్ శంకర్	984 985 7591
సోషల్	సర్వేశ్వరరావు	944 112 0118

రంగంపేట ఎస్సైని సస్పెండ్ చేయాలని వినతి

రంగంపేట, న్యూస్‌టుడే: దొడ్డిగుంటలో వ్యక్తి హత్యకు రంగంపేట ఎస్సై శివప్రసాద్ పరోక్షంగా కారణమని, అతన్ని సస్పెండ్ చేయాలని బీసీ సంఘం నాయకులు కోరారు. హత్యానంతరం పరిస్థితిని పర్యవేక్షించేందుకు శనివారం రంగంపేట మండలం దొడ్డిగుంట వచ్చిన డీఎస్పీ దివ్యను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించారు. హత్యకు ముందు నిందితులను హెచ్చరించకపోగా వారికి మద్దతుగా నిలిచారని సంఘం నాయకులు వి.నరసింహారావు, మాజీ సర్పంచి వార అమృతప్రసాద్ డీఎస్పీకి వివరించారు. హత్యకు గురైన నాగేంద్ర మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం గ్రామానికి తీసుకురావడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొనే ప్రమాదం ఉందనే సూచన మేరకు డీఎస్పీ దివ్య, సీఐ సుమంత్ ముందస్తు చర్యలు చేపట్టారు. హత్యానంతరం నిందితుడు తోరాట శివ పురుగుమందు తాగి అనపర్తి ఆసుపత్రిలో చికిత్సపొందుతుండగా అతడి ఆరోగ్యం మెరుగుపడిందని సమాచారం. మరికొందరు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నా వారి సమాచారం పోలీసులు వెల్లడించలేదు.

డీఎస్పీకి వినతిపత్రం అందిస్తున్న గ్రామపెద్దలు

హెచ్ఎంకు మాజీ మంత్రి సత్కారం

రంగంపేట, న్యూస్‌టుడే: రంగంపేట మండలం పెదరాయవరంలో శనివారం మాజీ మంత్రి తోట నరసింహం పర్యటించారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్.కాంతరత్నం ఉద్యోగ విరమణ సభలో ఆయన పాల్గొని కాంతరత్నం, భర్త గుడాల శామ్యూల్‌ను సత్కరించారు. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా తాను చేపట్టిన అభివృద్ధి పనులు, స్థానికులతో సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. జడ్పీటీసీ సభ్యుడు పేపకాయల రాంబాబు, మాచిన గోవిందు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన

మెళ్లూరులో సీవీరామన్ చిత్రపటం వద్ద ఉపాధ్యాయులు, విద్యార్థులు

మండపేట, న్యూస్‌టుడే: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండపేటలోని పలు పాఠశాలల్లో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దైనందిన జీవితంలో ఆధునిక సౌకర్యాలు, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిషేధం, మెరుగైన ఆరోగ్యానికి తీసుకోవాల్సిన చర్యలు, ఔషధ మొక్కల పెంపకం, మానవ శరీరంలో అవయవాల పని తీరును ప్రతిబింబించేలా ఏర్పాటుచేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ముంగర వెంకటరాజు ప్రదర్శనను ప్రారంభించారు. విజ్ఞాన్ పాఠశాలలో విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది.

తాము తయారుచేసిన ఉపకరణాలతో విద్యార్థులు

ఘనంగా సైన్సు దినోత్సవం

అనపర్తి గ్రామీణం, బిక్కవోలు: అనపర్తి, బిక్కవోలు వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సైన్సు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనపర్తి శ్రీరామారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాల, ద్వారంపూడి బుల్లమ్మాయి జడ్పీ ఉన్నత పాఠశాల, కేఏఆర్ జడ్పీ ఉన్నత పాఠశాల, పులగుర్తలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సర్ సీవీ రామన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులు అందించారు. బిక్కవోలు మండలం మెళ్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ముగ్గుల పోటీ నిర్వహించి విజేతలకు బహుమతుల అందించారు.

మానవత్వం చాటిన గ్రామ సర్వేయర్

అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: అనపర్తి సచివాలయం-4లో విలేజ్ సర్వేయర్‌గా పనిచేస్తున్న ఆర్.ఉమామహేశ్వరి విధి నిర్వహణలో మానవత్వాన్ని చాటుకున్నారు. పక్షవాతంతో రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న అనపర్తికి చెందిన పీత అనంతలక్ష్మిని శనివారం ఆమె పరామర్శించి పింఛన్ అందించారు. అనపర్తి నుంచి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి చెళ్లి నగదు అందించారు.

లబ్ధిదారు అనంతలక్ష్మి నుంచి రాజమహేంద్రవరం ఆస్పత్రిలో వేలిముద్ర తీసుకుంటున్న రాజేశ్వరి

90 శాతం పింఛన్ల పంపిణీ

రాయవరం, న్యూస్‌టుడే: మండలంలో మార్చి నెల సామాజిక పింఛన్లను ఒకరోజు ముందుగానే శనివారం పంపిణీ చేశారు. రాయవరం బాధ్య ఎంపీడీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ 9,881 మంది పింఛన్‌దార్లలో 90 శాతం మందికి నగదు అందించామని పేర్కొన్నారు. మిగిలినవారికి సోమవారం పంపిణీ చేస్తామన్నారు. మాచవరం గ్రామానికి చెందిన పింఛన్‌దారు మండపేటలో చికిత్స పొందుతుండగా సచివాలయ ఉద్యోగి పింఛన్ అందించారని తెదేపా నాయకులు కోడి చినఅప్పారావు తెలిపారు.

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి..

మండపేట గ్రామీణం, న్యూస్‌టుడే: కులాంతర వివాహం చేసుకున్నారనే కారణంతో మండపేట మండలం ద్వారపూడికి చెందిన పోలిపల్లి వీరవెంకట సూర్యప్రకాశరావును కిరాతకంగా హత్యచేసిన అయినవిల్లి చంద్రపాల్, గిరిబాబులను కఠినంగా శిక్షించాలని తెనుకుల సంఘం నాయకులు కోరారు. హత్యోదంతంపై విచారణకు శనివారం ఇప్పనపాడు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఈస్ట్ జోన్ డీఎస్పీ బి.విద్యను సంఘం నాయకులు హతుడి తల్లిదండ్రులను వెంటబెట్టుకుని వచ్చి కలిశారు. న్యాయం చేయాలని విజ్ఞప్తిచేశారు. బాధిత కుటుంబానికి సంధ్య తరఫున రూ.50 లక్షలు, ప్రభుత్వం తరఫున రూ.50 లక్షలు పరిహారం అందించి మృతుడి తల్లిదండ్రులను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో దేవ తెలుకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అడ్డా వీరవెంకటరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశిన సత్యనారాయణ, అఖిల గాండ్ల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు నరవ అనంతం, బీసీ కార్పొరేషన్ మాజీ ఛైర్‌పర్సన్ ఎస్.భవానీప్రియ, సంక్షేమ సంఘం అధ్యక్షుడు ముద్దుర్తి నాగేశ్వరరావు, తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి పోలిపల్లి శ్రీనివాసరావు, అనపర్తి అధ్యక్షుడు నెల్లిమర్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

డీఎస్పీ విద్యతో మాట్లాడుతున్న సంఘం నాయకులు

వేంకటేశ్వరాలయంలో వ్రతాలు

పెదపూడి, న్యూస్‌టుడే: పెదపూడి మండలం సంపర వేంకటేశ్వరాలయంలో శనివారం సందర్భంగా ఆలయంలో ఏడు శనివారాల వ్రతాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేకపూజలు చేశారు. అమ్మవారికి కుంకుమ పూజలు జరిపించారు. వేదపండితులు ఖండవల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో పలువురు దంపతులు వ్రతాల్లో పాల్గొన్నారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


ప్రత్యేక అలంకరణలో స్వామివారు

గరుడవాహన సేవ

బిక్కవోలు: బిక్కవోలు మండలం పందలపాకలోని శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి గరుడ వాహన సేవ శనివారం ఘనంగా నిర్వహించారు. స్వామివారు, అమ్మవార్ల కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకుడు వింజరపు కేశవాచార్యులు ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహాలతో గ్రామోత్సవం నిర్వహించారు. పెద్దఎత్తున్న భక్తులు స్వామివారి రథాన్ని లాగారు.

కడియం సబ్‌రిజిస్ట్రార్, సిబ్బంది ఇళ్లలో ఏసీబీ సోదాలు

కడియం: జనవరిలో జరిగిన దాడులకు కొనసాగింపుగా కడియం సబ్‌రిజిస్ట్రార్ ఇప్పిలి లక్ష్మి, కార్యాలయ సిబ్బందిపై వచ్చిన అవినీతి అభియోగాలపై శనివారం ఏసీబీ సోదాలు నిర్వహించింది. సబ్‌రిజిస్ట్రార్ నుంచి కాకినాడలో నివాస భవనం, ప్లాటు, జీ ప్లస్ వన్ బిల్డింగ్, 46 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.10 లక్షలు విలువచేసే వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నేతాజీనగర్‌లో ఉంటున్న సీనియర్ అసిస్టెంట్ ఎంవీవీ కృష్ణ ఇంట్లో ఒక నివాస ఫ్లాట్‌కు సంబంధించిన పత్రాలు, 180 గ్రాముల బంగారం, 850 గ్రాముల వెండి ఆభరణాలు సేకరించారు. సబార్డినేట్ కె.వి.బాబు ఇంట్లో బంగారు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ అధికారులు ప్రకటన విడుదల చేశారు.

ఘనంగా అగస్త్యేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం

మండపేట, న్యూస్‌టుడే: అగస్త్యేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం శనివారం తెల్లవారుజామున ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు అయినవిల్లి సుబ్రహ్మణ్యశర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పెడపర్తికి చెందిన శతప్రతిష్ఠాచార్య యలమంచిలి కృష్ణమూర్తి శివాచార్యతో స్వామివారి కల్యాణం జరిపించారు. కార్యక్రమంలో దంటు సూర్యనారాయణమూర్తి, సర్వేశ్వరాలయ వ్యవస్థాపకుడు కందర్ప రవి కుమార్, కౌన్సిలర్ కాళ్లకూరి స్వరాజ్యభవాని, ధర్మకర్తల మండలి ఛైర్మన్ చుండ్రు అగస్తిరాజు, కార్యనిర్వాహణ అధికారి కామేశ్వరరావు, వేదపండితులు వేదుల శ్రీనివాస అవధాని, అయినవిల్లి స్వామినాథ నాగేశ్వరశర్మ పాల్గొన్నారు.

స్వామివారికి కర్పూరహారతి ఇస్తున్న సుబ్రహ్మణ్యశర్మ

హత్య కేసులో అన్నదమ్ముల అరెస్టు

మండపేట గ్రామీణం, న్యూస్‌టుడే: తమకు ఇష్టంలేని కులాంతర వివాహం చేసుకుందనే ఆగ్రహంతోనే సోదరి భర్తను అన్నదమ్ములు హతమార్చారని, ఈ కేసులో నిందితులిద్దరినీ అరెస్టు చేశామని ఈస్ట్ జోన్ డీఎస్పీ బి.విద్య చెప్పారు. మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లిలో గురువారం రాత్రి జరిగిన హత్యలో ప్రధాన నిందితుల వివరాలను గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో ఆమె శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ద్వారపూడికి చెందిన వస్త్ర వ్యాపారి పోలిపల్లి వీరవెంకట సూర్యప్రకాశరావు, రాయవరం మండలం డిప్యూటీ తహసీల్దార్ అయినవిల్లి సంధ్య గత నెల 26న అన్నవరం సత్యనారాయణస్వామి సన్నిధిలో వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సంధ్య సోదరులు అయినవిల్లి చంద్రపాల్, అయినవిల్లి గిరిబాబు పథకం ప్రకారం వారి ఇంటికి వెళ్లి సూర్యప్రకాశరావుని హతమార్చారని డీఎస్పీ వివరించారు. కేసును వేగంగా దర్యాప్తుచేసి హత్య జరిగిన ఒక్క రోజులోనే నిందితులను అదుపులోకి తీసుకున్న రూరల్ సీఐ పి.దొరరాజు. ఎస్సై వి.కిషోర్, సిబ్బందిని ఆమె అభినందించారు.

నిందితుల వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ విద్య, సీఐ దొరరాజు, ఎస్సై కిషోర్

దర్జీలకు పింఛన్ ఇవ్వాలి..

బిక్కవోలు, న్యూస్‌టుడే: బిక్కవోలులో దర్జీల దినోత్సవాన్ని లక్ష్మీ గణపతి టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. కుట్టుమిషన్ సృష్టికర్త ఎలియాస్ హోవే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సంఘం అధ్యక్షుడు చింతపల్లి వీరభద్రరావు మాట్లాడుతూ దర్జీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఉచిత విద్యుత్తు కల్పించాలని, దర్జీల్లో 50 ఏళ్లు నిండినవారికి పింఛన్లు అందించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు టైలర్లు పాల్గొన్నారు.

హోవే చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న దర్జీలు

(c) eenadu

నిర్లక్ష్యం రవ్వంత.. నష్టం జీవితమంతా

ఈనాడు డిజిటల్, భీమవరం, తణుకు, న్యూస్‌టుడే: పొట్టకూటి కోసం బాణసంచా తయారీకి వెళితే... అక్కడే ప్రాణాలు పోతున్నాయి. పేలుళ్ల ధాటికి కుటుంబ సభ్యులే గుర్తు పట్టలేనంతగా తునాతునకలవుతున్నారు. శనివారం కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా కేంద్రంలో జరిగిన పేలుడు జిల్లావాసులను ఒక్కసారిగా ఉలికిపాటుకి గురిచేసింది. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.

నేటికీ కళ్ల ముందే: తాడేపల్లిగూడెం సమీపంలోని కడియద్దలో మూడేళ్ల క్రితం బాణసంచా కర్మాగారంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందారు. మృతదేహాలు తునాతునకలయ్యాయి.

జాడలేని తనిఖీలు: బాణసంచా దుకాణాల ఏర్పాటుకు పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ శాఖల అనుమతి ఉండాలి. అయితే పర్యవేక్షణ, పరిశీలన, తనిఖీలు వేర్వేరుగా ఉండటంతో జిల్లాలో అనుమతులున్న దుకాణాల కంటే లేనివే ఎక్కువగా ఉన్నాయని, వాటిలో నిర్ణీత పరిమాణాన్ని మించి మందుగుండు సామగ్రి నిల్వ చేయడం, విక్రయించడం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. గోదాముల సామర్థ్యం ఎంత? ఎంత సరకు నిల్వ చేశారనే అంశాలను అధికారులు పట్టించుకోకపోవడంతో దుకాణాల వెనుక నిల్వ కేంద్రాలతో పాటు ఒక దుకాణానికి అనుమతి పొంది, రెండు, మూడు చోట్ల ఏర్పాటు చేస్తున్నారు.

అనధికారికంగా: బాణసంచా తయారీ, నిల్వకు ఎల్‌ఈ1, గోదాముల్లో సరకు నిల్వకు ఎల్‌ఈ3, నిల్వ, తాత్కాలిక విక్రయాలకు ఎల్‌ఈ5 లైసెన్సులు మంజూరు చేస్తారు. నరసాపురం, తణుకు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఉండగా రెండు మూడింటికి మాత్రమే అనుమతులున్నాయి. దువ్వ జాతీయ రహదారికిరువైపులా ఉన్న బాణసంచా దుకాణాలకు కొన్నింటికి అనుమతులు లేవని, అయినా నిర్ణీత పరిమాణం కంటే ఎక్కువగానే సామగ్రి ఉన్నట్లు చెబుతున్నారు.

నిబంధనలు బేఖాతరు: బాణసంచా దుకాణాలు, తయారీ కేంద్రాలు, గోదాముల వద్ద ఉండాల్సిన కనీస సదుపాయాలు లేక ప్రమాదాల బారిన పడటంతో పాటు ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుంది. కనీసం విద్యుత్తు సరఫరా కూడా ఉండకూడదనే నిబంధన ఉన్నా బేఖాతరు చేస్తున్నారు.

కొల్లేటి ప్రజల ఆరాధ్య దైవం కొల్లేటికోట పెద్దింట్లమ్మ ఉత్సవాల్లో అపురూప ఘట్టమైన ప్రభల జాతర శనివారం ఘనంగా సాగింది. కొల్లేరు గ్రామాలు జన సంద్రంగా మారాయి. కలువ బోనాలు ఉత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. **-న్యూస్‌టుడే, కైకలూరు**

రెండు రోజుల్లోనే ఉపాధి కార్డు!

మార్టేరు, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకం శ్రామికులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. ఉపాధి కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారికి.. రెండు రోజుల్లోనే జారీ చేసేలా ఆదేశాలు జారీ చేసింది. పథకం క్షేత్ర సహాయకుడికి దరఖాస్తు అందజేస్తే దానిని ఏపీవో పరిశీలించి ఆమోదించిన వెంటనే కార్డు జారీ అవుతుంది. గతంలో కార్డు పొందడానికి 20 నుంచి 40 రోజులు పట్టేది. మరోపక్క నకిలీ మస్తర్లకు అడ్డుకట్ట వేసేలా ఈకేవైసీ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పథకం పేరును వీబీజీ రామ్‌జీ(వికసిత్ భారత్ గ్రామీణ రోజ్‌గార్ మిషన్)గా మార్పు చేసి పది దినాలను 125కు పెంచింది. పథకం అమల్లో అవకతవకలకు అవకాశం లేకుండా శ్రామికులకు పూర్తి స్థాయిలో పని కల్పించాలనే సంకల్పంతో కేంద్రం ఈ పథకంలో అనేక మార్పులు చేసింది.

అంతకు మించి పెంచలేక

డిమాండ్ మేరకు మొక్కలు సరఫరా చేయలేని మోడల్ కోకో నర్సరీ

ఈనాడు-ఏలూరు: లాభాల పంటగా ప్రసిద్ధిగాంచిన 'కోకో' సాగు వైపు మొగ్గు చూపుతున్న రైతులకు అదే స్థాయిలో నాణ్యమైన మొక్కలు దొరకడం లేదు. వీరి డిమాండ్ మేరకు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని విజయరాయి మోడల్ కోకో నర్సరీ సరఫరా చేయలేకపోతోంది. ఇక్కడ నాణ్యమైన, సకాలంలో కాపు వచ్చే, అధిక దిగుబడులనిచ్చే మొక్కలు పెంచుతారనేది రైతుల నమ్మకం. కానీ వారి ఆశలను నీరుగారుస్తున్నారు.

మూడేళ్లలో పెంచి విక్రయించిన మొక్కలు
2023: 30 వేలు
2024: 50 వేలు
2025: 1.25 లక్షలు

లక్ష్యం 3 లక్షలు.. రాష్ట్ర ప్రభుత్వం విజయరాయిలోని మోడల్ నర్సరీకి గతేడాది 3 లక్షల మొక్కలు పెంచాలని లక్ష్యాన్ని నిర్దేశించగా 1.25 లక్షలే పెంచి ఇప్పటికే రైతులకు విక్రయించారు. ఇంకా కావాలని వస్తూనే ఉన్నారు. ఉమ్మడి పశ్చిమలో ఈ సాగు బాగా విస్తరిస్తోంది. కనీసం ఇక్కడి రైతులకే మొక్కలు సరఫరా చేయలేని పరిస్థితిలో వర్సిటీ ఉంది. ప్రైవేటు నర్సరీలు పెంచే మొక్కల నాణ్యత, దిగుబడులపై నమ్మకం లేక వాటి కొనుగోలుకు ఆసక్తి చూపటం లేదు.

భూమి లేమి.. కాయల కొరత అట!.. మోడల్ నర్సరీలో ఎక్కువ మొక్కలు పెంచటానికి భూమి లేదు. కాయల సమస్య ఉందని అంటున్నారు. కాయల సమస్యే అయితే అధిక దిగుబడులు ఏ తోటల్లో వస్తాయో శాస్త్రవేత్తలకు తెలుసు. వారి ద్వారా సేకరించుకుని ఆ సమస్యను అధిగమించొచ్చు. ఇక్కడ పరిశోధనా కేంద్రంలో భూమి సమస్య నెలకొంటే విశ్వవిద్యాలయానికి పలు చోట్ల భూములు ఉన్నాయి. వాటిల్లో పెంచొచ్చు. స్థానిక పరిశోధనా కేంద్రంలో ఆయిల్‌పాం తోటలో 4 ఎకరాల్లో అంతర పంటగా దీన్ని సాగుచేస్తున్నారు. ఆ వచ్చే దిగుబడులతోనే పరిమితంగా పెంచి చేతులు దులిపేసుకుంటున్నారు. 'అవకాశం ఉన్నంత మేరకు మొక్కలు పెంచి రైతులకు ఇస్తున్నాం. ప్రస్తుతం మంచి కాయలు రావటానికి ఇది సీజన్. ఇప్పటి నుంచి ప్రతి నెలా షేడ్‌నెట్లలో మొక్కలు పెంచి లక్ష్యం మేరకు విక్రయించటానికి చర్యలు తీసుకుంటున్నాం' అని శాస్త్రవేత్త సుశీల తెలిపారు.

అలసిపోవద్దు.. పరుగు ఆపొద్దు!

ఏలూరు ఏఎస్‌ఆర్ క్రీడా మైదానంలో శనివారం చెవుడు, మూగ అథ్లెటిక్ క్రీడాకారుల రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. పది జిల్లాల నుంచి సుమారు 150 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వైకల్యాన్ని అధిగమించి. . వివిధ క్రీడాంశాల్లో సత్తా చాటారు. పరుగులో క్రీడాకారులు పోటీ పడుతున్న చిత్రమిది. **- న్యూస్‌టుడే, ఏలూరు నగరం**





(c) eenadu

ఆర్థిక వ్యవస్థకు పరిశోధనలే మూలస్తంభాలు

ఏపీనిట్(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంజినీరింగ్, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలు, సైన్స్ మూల స్తంభాలుగా నిలుస్తున్నాయని హైదరాబాద్ బిట్స్ పిలానీ ఆచా ర్యులు యోగేశ్వర్ సూచించారు. నిట్ విద్యాసంస్థలోని స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శనివారం నిర్వహిం చారు. స్కూల్ ఆఫ్ సైన్స్ విభాగాధిపతి అమరేంద్ర రెడ్డి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో ఆన్‌లైన్‌లో పాల్గొన్న యోగేశ్వర్ మాట్లా డుతూ.. రామన్ ఎఫెక్ట్‌ను కనుగొని భారత ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేసిన మహనీయుడు సీవీ.రామన్ అని కొనియాడా రు. అమరేంద్ర రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలతో పాటు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత యువతరానిదే నని తెలిపారు. సీవీ రామన్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు కూర్మయ్య, తపస్, కృష్ణమూర్తి, సురేంద్ర, రాముడు, విద్యార్థులు పాల్గొన్నారు.

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి చిన్న విషయాన్ని సీరియస్ తీసుకుని ప్రజలకు చేరువ అవుతుంటే.. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 'ఏం.. తమాషా చేస్తున్నారా.. నన్ను, ప్రభుత్వాన్ని అల్లరి చేద్దామను కుంటున్నారా..' అంటూ ఉద్యోగులను నిలదీశారు. మీపై ప్రజల నుంచి ఫిర్యాదులొస్తే సహించేది లేదని, చర్యలకు సిఫార్సు చేస్తానంటూ హెచ్చరిం చారు. కొందరి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందన్నారు. శనివారం నూజివీడు మండలంలోని సుంకొల్లులో పింఛన్ల పంపిణీ, శంకుస్థాపనలు తదితర కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులను పలు వీధుల్లోకి వెళ్లి పలకరిస్తూ 4 గంటలకు పైగా గ్రామంలో గడి

ఏం.. తమాషా చేస్తున్నారా.. అల్లరి చేద్దామనుకుంటున్నారా?: మంత్రి

పారు. ఒక్కొక్క సమస్యను సావధానంగా వింటూనే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి పలు సూచనలు చేశారు. వెంటనే పరిష్కారం చూపించాలని ఆదేశించారు.

విద్యుత్తు ఉద్యోగులను నిలదీస్తున్న పార్థసారథి

విద్యుత్తు, ఆరోగ్య శాఖ సిబ్బందిపై అసహనం.. విద్యుత్తు, ఆరోగ్యశాఖ సిబ్బంది పని తీరుపై మంత్రి తీవ్ర అసహ నాన్ని వ్యక్తం చేశారు. ఏఎన్ఎం, ఆశా సిబ్బంది పని తీరు బాగాలేదని వైద్యాధికారులకు ఫోన్‌లో వివరించారు. గ్రామంలో విద్యుత్తు లైన్ మేన్ స్తంభాలు మార్చకపోవడంపై పలువురు సంధించారు. గుత్తేదారు చేపట్టిన పనులను అవసరమైతే నిలిపేసి ఈ పనులు పూర్తి చేయాలన్నారు. మురుగు కాల్వలు, సిమెంటు రహదారులు, ఆరోగ్య సమస్యలను మంత్రి దృష్టికి పలువురు తీసుకుని వచ్చారు. అవసరమైన వాటికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ ఏఈ, ఎంపీ డీవో, గ్రామ కార్యదర్శికి పలు సూచనలు ఇచ్చారు.

కమ్మ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు కమ్మ కుల వధూవరులకు ఈనాడు

పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం



తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, కమ్మ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు నేడు (1 మార్చి 2026, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 92475 28829 & 8008621414 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.

ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు పైన తెలిపిన ఫోన్ నంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

చిరునామా: ఈనాడు లోకల్ ఆఫీస్, హోటల్ గ్రాండ్ ఆర్య & మార్గదర్శి రోడ్డు, నరసింహారావు పేట, ఏలూరు

సాంకేతికత విస్తరణను బలోపేతం చేయాలి

ఉద్యాన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: ప్రాంతీయ, కాలానుగుణ వ్యవసాయ సమస్యలను దృష్టిలో పెట్టుకొని కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు రవీ సూచించారు. స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ సలహా కమిటీ సమావేశం (ఎస్ఏసీ) శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శాఖల సమన్వయంతో గ్రామ స్థాయిలో సాంకేతికత విస్తరణ మరింత బలోపేతం చేయాలన్నారు. రైతులకు అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల న్నారు. కేవీకే ప్రధాన శాస్త్రవేత్త విజయలక్ష్మి వార్షిక ఫలితాలను సమావే శంలో వివరించారు. పలు అంశాలపై చర్చించి రైతుల ఆదాయ వృద్ధికి దోహదపడే చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యాన, మత్స్య శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

రోగులకు మెరుగైన వైద్య సేవలు: ఎంపీ

మాట్లాడుతున్న మహేశ్ కుమార్, చిత్రంలో కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే చంటి

ఏలూరు కలెక్టరేట్, గ్రామీణ, న్యూస్‌టుడే: జిల్లా సర్వజన ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఎంపీ మహేశ్ కుమార్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ.. గుండె సంబంధిత శస్త్రచికిత్సలకు సర్వజన ఆసుపత్రికి రోగులను విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలకు రిఫర్ చేస్తున్నారన్నారు. ఇక్కడే జీజీహెచ్‌లోనే చికిత్సకు అవసరమయ్యే పరికరాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారి రఘునందనరావు పుకు సూచించారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పన, వైద్య పరికరాల అందజేతకు నవభారత్, గోద్రేజ్ సంస్థలు ముందుకొస్తున్నట్లు చెప్పారు. మరుగుదొడ్లు, పారిశుద్ధ్య పనుల నిర్వహణకు దాతలు రూ.50 లక్షలు ఇచ్చారని.. తన నిధుల నుంచి మరో రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజారోగ్యమే పరమావధిగా వైద్యులు సేవలందించాలని కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు. ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సింగ్ కొలువులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అత్యవసర సమయంలో రోగులకు సత్వర వైద్యం అందించేందుకు చొరవ చూపాలని ఎమ్మెల్యే చంటి కోరారు. అనంతరం అజెండాలో ప్రతిపాదించిన పనులకు కమిటీ ఆమోదం తెలిపింది. ఆసుపత్రి పర్యవేక్షకులు ఎంఎస్ రాజు, ఉప పర్యవేక్షకుడు రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

వడ్డీ భారం నుంచి విముక్తి పొందండి: ఈడీ

రుణం మొత్తాన్ని చెల్లించిన లబ్ధిదారుకు సన్మానిస్తున్న ముక్కంటి

ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2015-19 మధ్య ఎన్ఎస్ఎఫ్‌డీసీ, ఎన్ఎస్‌కేఎఫ్‌డీసీ పథకాల కింద 581 మంది లబ్ధిదారులకు రూ.21.45 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి తెలిపారు. స్థానిక డీఆ కార్యాలయంలో రుణ మొత్తం చెల్లించి క్లియరెన్స్ ధ్రువపత్రం పొందిన లబ్ధిదారుడు శనివారం ఆయన సన్మానించి మాట్లాడారు. జిల్లాలో మొత్తం 116 మంది రుణాలు పూర్తిగా చెల్లించారని, ఇంకా 465 మంది బకాయిలు ఉన్నారన్నారు. రుణ మొత్తాన్ని ఏప్రిల్ 30లోపు ఎస్సీ కార్పొరేషన్‌కు చెల్లిస్తే.. వడ్డీని పూర్తిగా రద్దు చేస్తామన్నారు. అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని.. వడ్డీ భారం నుంచి విముక్తి పొందాలని ఆయన కోరారు.

నేటి నుంచి ఇంటింటికీ సీపీఐ

మాట్లాడుతున్న కృష్ణచైతన్య

ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 1 నుంచి 15 వరకు ఇంటింటికీ సీపీఐ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య తెలిపారు. స్థానిక ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో శనివారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సంఘ జిల్లా అధ్యక్షుడు కంచర్ల గురవయ్య అధ్యక్షత వహించారు. వ్యకాసం జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. 'ఇంటింటికీ సీపీఐ'లో బీకేఎంయూ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇళ్లు లేని పేదలకు గ్రామాల్లో మూడు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నాయకులు బాల ఏసు, లక్ష్మీనారాయణ, జయరాజు, రమేశ్, పెంటయ్య పాల్గొన్నారు.

బదిలీల్లో ప్రాధాన్యం కల్పించాలని వినతి

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: డీఎస్సీ-1998, 2008 ద్వారా నియమితులైన ఎంటీఎస్ ఉపాధ్యాయులు సొంత మండలాలకు బదిలీ అయ్యేలా ప్రాధాన్యమివ్వాలని ఏపీటీఎఫ్-1938 నాయకులు ఈ.రామ్మోహన్, జి.మోహన్ విజ్ఞప్తి చేశారు. స్థానిక జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈవో వెంకట లక్ష్మమ్మను శనివారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. గతేడాది నిర్వహించిన బదిలీల్లో సదరు ఉపాధ్యాయులను దూర ప్రాంతాలకు బదిలీ చేశారన్నారు. ఈ ఏడాది మేలో నిర్వహించనున్న కౌన్సెలింగ్‌లో సొంత మండలాలకు బదిలీ అయ్యే అవకాశం కల్పించాలని వారు కోరారు.

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

EICHER TIPPERS FLEET for Sale Pro 6028T (500 CFT) 8Nos & Pro 2055T (100 CFT) 6Nos Good Condition. Ph: 9704699042.

BUSINESS SERVICES

BUSINESS OFFER

బుక్ డిస్ట్రిబ్యూటర్స్ కొరకు మీ ప్రాంతములో ప్రైవేట్ స్కూల్స్ పరిచయం ఉండి అనుభవమున్న వారికి ప్రాధాన్యత. ఉమా పబ్లిషర్స్, గుంటూరు @ 98493 70729.

స్త్రీ/పు 2,50,000 పెట్టుబడితో మీ ఆఫీసు/ ఇంటివద్దే Dr.Tea/ Dr.Coffee/Dr.Cool Drink యొక్క ఫ్రాంఛైజీ నిర్వహిస్తూ, ప్రతినెల 25,000/- ఫిక్స్‌డ్ అలవెన్సు + అన్‌లిమిటెడ్ వీక్లీ ఆదాయం కలదు. ✆ 7842002046/6309572064

BUILDING CONSTRUCTION

TDR AP & TELANGANA BONDS BUY & SALE KAMESH 92 92 15 15 15

WATER PROOFING

తరుణ్ స్లాబ్ లీకేజీ వర్క్స్ ★25 సం॥ల అనుభవం ★5 సం॥ల గ్యారంటీతో వర్క్స్ ★బాత్‌రూమ్ లీకేజీకి గ్రౌటింగ్ ఎపాక్స్. ✆ 9494002285, 9951607504.

HEALTH & CARE

RHEUMATOLOGY

రుమటాలజిస్ట్ డా॥ ఎ.రామకృష్ణంనాయుడు MD, DM (Rheumatology, NIMS, HYD) 07-03-2026న (శనివారం) 02 PM to 07 PMవరకు రాజమండ్రిలో ప్రైమ్ పాత్ ల్యాబ్స్, సిసిసి ఛానల్ ఎదురుగా, దానవాయిపేట వద్ద ఫోన్: 94929 41177 మరియు 08-03-2026న (ఆదివారం) కాకినాడలో సేఫ్ హాస్పిటల్ నందు 11 AM to 6 PM వరకు అందుబాటులో ఉంటారు. ఫోన్: 0884 2383366

HOME NEEDS

PEST CONTROL

తరుణ్ పెస్ట్ ★25సం॥ అనుభవం, 5సం॥ గ్యారంటీ ★వాసనలేని, మరకలుపడని బేయర్‌కెమికల్స్ ★ చెదలు, బొద్దింకల నివారణ. 9494002285, 9951607504

INDUSTRY

ఫ్యాక్టరీ అమ్మకం: విజయనగరం జిల్లా, నెల్లిమర్ల ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఏరియాలో 16,182 చ॥గ॥ల విస్తీర్ణంలో గల "సాల్వెంట్" ఫ్యాక్టరీ అమ్మకమునకు కలదు. 98496 36969

REAL ESTATE

గుంటూరుసిటీలో, గోరంట్ల, లాం, JKC రోడ్డు, ఇన్నర్‌రింగ్ రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు సంప్ర: 9399955545.

FLAT FOR SALE

ఏలూరు తంగెళ్ళమూడి వంతెన దగ్గర నిర్మాణంలో ఉన్న తూర్పు ఫేస్ 2BHK, 1BHK ఫ్లాట్స్ బుకింగ్ జరుగుచున్నవి. 80% లోన్ సౌకర్యం. ✆ 93934 33333.

ఏలూరు ఆశ్రమం దగ్గర పిచ్చికల నాగేశ్వరరావు వెంచర్ మహీ మెన్షన్‌లో 2BHK 1300 sft ఫ్లాట్ అమ్మకం. ✆ 94401 88188, 95539 66666.

ఏలూరు ఆశ్రమం దగ్గర పిచ్చికల నాగేశ్వరరావు వెంచర్‌లో సూర్యరెసిడెన్సీ 3BHK 2040 SFT అపార్ట్‌మెంట్స్ అమ్మకం. 94401 88188-95539 66666

భీమవరం ASRనగర్‌లో కళ్యాణ్ రెసిడెన్సీ, 4th ఫ్లోర్, 2BHK, 1175sft, కార్ పార్కింగ్ Flat తో అమ్మబడును. శ్రీనివాస్: 9849179618

T.P.గూడెం సుబ్బారావుపేట, వెంకట్రామ & కో టవర్స్ నందు 2 బెడ్‌రూమ్ ఫుల్లీ ఫర్నీచర్ గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్ (విత్) కార్ పార్కింగ్ అమ్మకము. ✆ 93464 74893.

ఏలూరు- శాంతినగర్ మెయిన్‌రోడ్, ఆంజనేయస్వామి గుడి వద్ద 3 BHK 1400 Sft, E F ఫ్లాట్ అమ్మకమునకు కలదు. ✆ 82476 32961.

ఆచంట సెంటర్ - అన్ని వసతులు గల 2BHK ఈశాన్యం ఫ్లాట్ (1100 sqft) అమ్మకమునకు కలదు. ✆ 9908413136

HOUSE FOR SALE

ఏలూరు సత్రంపాడు MRC కాలనీకు ఆనుకొని వెంకటకృష్ణ నగర్‌లో ఈస్ట్, వెస్ట్, నార్త్ ఫేస్‌గల ఇండివిడ్యువల్ బిల్డింగ్స్ అమ్మకమునకు కలవు. ✆ 90598 45535, 90595 24018.

ఏలూరు చొదిమెళ్ళ సాయిబాబా గుడి దగ్గర సాయికృష్ణనగర్‌లో తూర్పుఫేస్ 177 గ॥ల్లో 2BHK ఇండివిడ్యువల్ న్యూబిల్డింగ్ అమ్మకము. ✆ 94410 62250.

భీమవరం- విస్సాకోడేరు బస్‌స్టాప్ ప్రక్కన 240 చ.గ. తూర్పు ఫేసింగ్ 3 స్టేర్ బిల్డింగ్ అన్ని వసతులతో అమ్మబడును. కాంటాక్ట్: 83176 66850.

బిల్డింగ్ అమ్మబడును, ఏలూరు, పవరుపేటలో సెంట్రల్ బ్యాంకు ప్రక్కన 223 తూర్పు ఫేస్ కమర్షియల్ బిల్డింగ్ అమ్మబడును. ఫోన్: 94401 88141.

ఏలూరు తంగెళ్ళమూడి ఏరియాలోని శివగోపాల్ లునాని నగర్ నందు ఉత్తర, పడమర ఫేస్ గల 2 వైపులా రోడ్ వున్న కార్నర్ బిట్ ఫ్లాట్ నెంబర్ 249. 256 చ॥గ॥ స్థలం అమ్మకము. ✆ 94410 40010, 94900 98559.

LAND FOR SALE

సూరప్పగూడెం, భీమడోలు, ఏలూరు జిల్లా - 15 ఎకరాల కొబ్బరి తోట, 2 బోర్లు, డ్రిప్, NH-16 కి దగ్గరలో, ప్లాట్స్ /రియల్ ఎస్టేట్‌కి అనుకూలం. సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్: 9704322999, 7337228262.

ఏలూరు దుగ్గిరాల NH ఫేసింగ్ 2 1/2 ఎ॥ కమర్షియల్ ల్యాండ్ & అశోక్‌నగర్ ఆయుష్ హాస్పిటల్ దగ్గర N/S రోడ్స్‌తో 2400 చ॥గ॥లు అమ్మకం. ✆ 92969 57239.

ఏలూరు చాటపర్రు మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉన్న సుమారు 7 ఎకరముల పొలం అమ్మకమునకు కలదు. సంప్ర॥ శ్రీమతి ఆచంట రజని, ✆ +16303867373.

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి గుడి నుండి 1KM 2ఎ-25సెంట్లు కమర్షియల్ Land for Sale. ✆ 83338 06524

నిడమర్రు మండలం కొవ్వెడిగ్రామంలో పంటకాలువ మరియు కోడుకు దరిచేరి సుమారు 3 ఎకరాల చేపల చెరువు అమ్మకం. ✆ 9738669999, 9866167314

2 ఎకరాల 20 సెంట్లు చేపల చెరువు అమ్మకం. దొడ్డనపూడి గ్రామం కాళ్ల మండలం, భీమవరం, ప. గో. జిల్లా సెల్: 8500405678, 9885912559

మర్రిపాడు టౌన్‌కు దగ్గరలో 10 ఎకరాల వ్యవసాయభూమి (6 ఎకరాల మామిడి తోట) 3బోర్లుతో ఎకరం 14 లక్షలు అమ్మకమునకు కలదు. ✆ 94903 47368.

PLOT FOR SALE

ఖాళీ స్థలం అమ్మకం: ఏలూరు, వంగాయగూడెం ఏరియా, సుబ్రహ్మణ్యం కాలనీ దగ్గర 5372.40 చ॥గ॥లు విస్తీర్ణం గల ఖాళీ స్థలం వేలము నందు రూ.3,76,00,000/- కనీసపు ధరగా నిర్ణయించి అమ్మబడును. 89858 67892 80994 44378

కె.సావరం రోడ్డులో భారతీ కాన్వెంట్ ఎదురుగా 262 చ.గ., 500 చ.గ. స్థలాలు అమ్మబడును. వివరాలకు 92472 27391 సంప్రదించండి.

తణుకు- వేల్పూరు రోడ్ కరెంటు ఆఫీసు ఎదుట రామాలయం వీధిలో ద॥ పే॥ 230 చ॥గ॥ స్థలం బిల్డింగ్‌తో సహా అమ్మకం. కాంటాక్ట్ సెల్: 92466 56666.

ఏలూరు తంగెళ్ళమూడి లూనాని నగర్‌లో 225 చ॥గ॥ ఈస్ట్‌ఫేసింగ్ మరియు 266 చ॥గ॥ వెస్ట్‌ఫేసింగ్ DTCP లేఅవుట్ గల స్థలములు అమ్మబడును. ✆ 96182 66166, 99856 49535.

ఏలూరు ఇంద్రికగూడెం సెంటర్ శుభం ఫంక్షన్‌హాలు ఎదురు మెయిన్ రోడ్డుకి 2వ బిట్టు 160, 160 (320) చ॥గ॥ స్థలము అమ్మకము. ✆ 98485 33799.

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గ్రామం అశ్వారావుపేట రోడ్డు వినాయక గుడి సమీపాన 252 గ॥ ఖాళీ స్థలము అమ్మకము. ✆ 8341566298, 9441149911

ఏలూరు పవరుపేట నార్సి వీరేశలింగం వీధిలో గుడి దగ్గర (74 x 12) సు. 100 గ॥ పడమర ఫేస్ స్థలం అమ్మకమునకు కలదు. ✆ 92462 17749.

భీమవరం PP రోడ్, భారతీయ విద్యాభవన్ స్కూల్ దగ్గరలో 200 చ॥గ॥ స్థలం ఫెన్సింగ్‌తో ఉన్నది. అమ్మకమునకు కలదు. సెల్: 9392122526.

తాడేపల్లిగూడెంలో SVR సర్కిల్ దగ్గర N/F 470 చ.గ ఖాళీ స్థలం అమ్మబడును. సంప్ర: 90597 49431

ఏలూరు సత్రంపాడు సీతారామపురం రోడ్డు తారురోడ్డుకి ఆనుకొని వున్న 1000 గ॥ (80X113) దక్షిణఫేస్ స్థలం అమ్మకము. ✆ 97033 45533.

తూ.గో.జిల్లా, రావులపాలెం దగ్గర ఆత్రేయపురంలో తూర్పుఫేసింగ్ 638 చ॥గ॥ (33అ X 174అ) స్థలం అమ్మబడును. Cell: 8019185145, 9393872125.

భీమవరం దగ్గర పెదఅమిరంలో & విష్ణు కాలేజ్ వెనుక & కోడవల్లిలో, భారతీయ విద్యాభవన్స్ వద్ద ఇంటి స్థలాలు అమ్మకం. ✆ 63097 62918.

ఏలూరు శాంతినగర్ 6వ రోడ్డు 221 చ॥గ॥, 7వ రోడ్డులో 550 చ॥గ॥, చాటపర్రు రోడ్డులో 220 చ॥గ॥ స్థలములు అమ్మకము. ✆ 98660 99753.

ఏలూరు ఆశ్రమం హాస్పటల్ దగ్గరలో పిచ్చికల నాగేశ్వరరావు గారి వెంచర్‌లో 1003 చ॥గ॥ ఏక ప్లాటు 3 రోడ్లు కలిగినది అమ్మకమునకు కలదు. ✆ 94404 02257, 73964 01949, 73964 55258.

ఏలూరు N.R.పేట స్థలము అమ్మకము: జాన్ వీధి, సిరి హాస్పటల్ ప్రక్కన కార్నర్ బిట్టు 500 చ॥గ॥ స్థలము (క్లియర్ టైటిల్)తో అమ్మకము ✆ 94906 11223

స్థలం అమ్మకం: ప॥గో॥ జిల్లా, తణుకు సజ్జాపురం ఏరియాలో ఈస్ట్ ఫేసింగ్ 460 చ॥గ॥ల స్థలము, చ॥గ॥ 82,000/- కే అమ్మకమునకు కలదు. PRICE NEGOTIABLE 98480 22407

COMMERCIAL SPACE FOR SALE

కమర్షియల్ పొలము అమ్మకము: ఏలూరు- దొండపాడు దత్తాశ్రమము ఇన్ గేట్ ఎదురు రోడ్డులో టేకు తోట గల 1 ఎకరము కమర్షియల్ పొలము అమ్మకము. ✆ 94906 11223

LEASE/ SALE

Land for Lease 1000 Sqy 3 రోడ్ల ఫేసింగ్‌తో Platinum సిటీ లేఅవుట్, తంగెళ్ళమూడి విలేజి, ఏలూరు, ✆ 74115 40555.

TO LET

ఏలూరు- సత్రంపాడు సెంటర్‌లో 3 బెడ్‌రూములు అపార్ట్‌మెంట్ ఫ్లాటు అన్ని వసతులతో అద్దెకు ఇవ్వబడును. కాంటాక్ట్: 81066 42274.

అద్దెకు 3BHK విల్లా, విశ్వకర్మ స్కూల్ దగ్గర, చిన్నమిరం, భీమవరం. 74115 40555

COMMERCIAL

Commercial Space for Rent. 1175 + 1175 (Total : 2350 Sft.), Main Road, Tanuku. Contact Cell: 98491 95699, 93925 85699.

3500 Sft (Old Kotak Mahindra Bank) Ground floor with Parking, Rest House Road, Bhimavaram-1. Contact: 98494 60685.

ఏలూరు రోడ్, ఉంగుటూరు రైల్వే గేట్ దగ్గర, నేషనల్ హైవేకు చేర్చి 3 షాపులు 10x14 పిట్ అద్దెకు. కాంటాక్ట్: ✆ 83309 22064, 99126 37626.

JOBS

Wanted A/C Technicians, Assistants & Helpers. Olf : ITI /10th/Inter. Exp & Freshers are preferable. ✆ 9494992999, 9392444199

Wanted Pharma.D, B.Sc. Nursing ANM, GNM Staff to work in reputed hospital in Bhimavaram with attractive Salaries. Cont: 93982 32949.

ఏలూరు- జనరిక్ మెడికల్ షాపులో పనిచేయుటకు అనుభవం గల అభ్యర్థులు/ ఫార్మసిస్టులు కావలెను. Contact: 99488 30777, 98489 03777.

శ్రీ సత్యసాయి బాలికల ఆనాథాశ్రమం CH పోతేపల్లి, ద్వారకాతిరుమలలో పనిచేయుటకు టీచర్స్, వార్డెన్స్ కావలెను. మహిళలకు ప్రాధాన్యత, ఉచిత భోజనం + వసతి. ✆ 91001 82363.

గాయత్రి హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలుచేయుటకు Exp. స్త్రీ/నర్సులు/ పురుషులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- వరకు ఇవ్వబడును ✆ 7569103916.

పాలకొల్లులో ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ నందు ★సేల్స్ ఆఫీసర్స్ ★ సేల్స్ మేనేజర్స్‌గా పనిచేయుటకు యువతీ/యువకులు కావలెను. Fresh/Exp. Qul: 10th to డిగ్రీ. 86398 28914

ఏపీలో ప్రముఖ మద్యం పంపిణీ సంస్థకు జిల్లా వారీగా అనుభవజ్ఞులైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అవసరం. జీతం:30వేలు, TA/DAతో సహా ✆92463 63624, jobsimfl@gmail.com

Hydలో క్యాటరింగ్ నందు హెల్పర్లుగా పనికి భార్యభర్తలు (జీ॥ 28 వేలు/ లేడీస్‌కు 14 వేలు) కావలెను రూం, భోజనం ఫ్రీ. 9493931224, 7386951320

I.T.I.లో Instructorsగా పనిచేయుటకు వెంటనే కావలెను. జీతం: 8000/- నుండి 10,000/- వరకు. నాగార్జున I.T.I. భీమవరం. Cont: 99487 59789, 98665 34924

శివకేశవ హోమ్‌కేర్ వృద్ధులను, పేషెంట్లను, వంట చేయుటకు 20 నుండి 45 సం॥ల వయస్సు గల ఆడవారు కావలెను. జీతం:18K, 20K. ✆ 96760 37666.

డొక్కాసీతమ్మ హోమ్‌కేర్ విజయవాడ హైదరాబాద్‌లో పేషెంట్ కేర్, బేబీకేర్ వంట ఇంటి పనివారు కావలెను. జీ॥ 18 వేలు + 5,000. ✆ 80742 34443, 73861 75997.

ఏలూరులో హోటల్‌లో పనిచేయుటకు క్యాషియర్, కిచెన్ స్టాఫ్, సూపర్‌వైజర్స్ కావలెను. భోజనం + వసతి గలదు. ✆ 63025 44456, 94411 66829.

Hyd సిటిలో ఇంట్లో ఉండి పనిచేయుటకు పిల్లలను, పెద్దవారిని చూసుకొనుటకు అనుభవం కల్గిన కేర్‌టేకర్లు కావలెను. సంప్రదించండి. ✆ 9346705231

హైదరాబాద్‌లోని టిఫిన్ సెంటర్‌లో పనిచేయుటకు స్టాల్‌బాయ్స్, క్లీనింగ్ స్టాఫ్ (జీ.18K. 12గం॥ రూం+భోజనం. వర్కర్స్‌ను సప్లయ్‌చేసే ఏజెంట్స్ కావలెను. మంచి కమీషన్ ఇవ్వబడును. 9666934949/ 9573446770

ప్రతి గ్రామములో బ్యాంక్ కస్టమర్ సర్వీస్ పాయింట్ ఫ్రాంఛైజ్ అవకాశము కలదు. ఇది ఉద్యోగముకాదు బిజినెస్ ఫ్రాంఛైజ్ సంప్రదించండి: 63022 77336.

ఆంజన్న హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలు చేయుటకు Exp స్త్రీ/పు/నర్సులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- Hydలో 9966568882/9963489661

ఫీల్డ్ మేనేజర్స్, Gold వాల్యూయర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీస్టార్ గోల్డ్ కంపెనీకి కావలెను. ఏజ్: 22 to 35, ఫ్రెషర్స్ కూడా ✆ 62810 37879/ 90353 37879

వినాయక హాస్పటల్స్ భీమవరం: స్టాఫ్ కావలెను. రిసెప్షనిస్టులు, ఫార్మసిస్టులు, ICU & వార్డు నర్సులు, వార్డు బాయ్స్, ఆయాలు కావలెను. బయోడేటాతో ఉ॥ 11.30 గం॥లకు హాస్పటల్ నందు సంప్రదించండి. ✆ 85228 43334.

సేల్స్ మరియు సర్వీస్ కొరకు ఇంజినీర్స్ మరియు ఎగ్జిక్యూటివ్స్ ప్రముఖ ఎయిర్ కంప్రెషర్స్ కంపెనీ వారికి కావలెను. అర్హత: ఏదైనా ఇంజినీరింగ్‌లో డిగ్రీ/ డిప్లొమా లేదా ITI సంప్ర ✆ 98481 13083, Mail: coastguru@gmail.com

పూజారి కావలెను- విజయవాడ, అజిత్‌సింగ్‌నగర్, ఆంధ్రప్రభకాలనీ సాయిబాబా మందిరము మరియు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము కొరకు. వసతి సౌకర్యం కలదు ✆ 80080 61818

G-B Bottlers వారి మంజీర & హైరిచ్ మినరల్ వాటర్ కంపెనీలో జోనల్ మేనేజర్ & డిస్ట్రిబ్యూటర్స్‌గా అనుభవం కలవారు కావలెను. ✆ 92473 57279

నీటిలో మునిగిన ఎలక్ట్రికల్ టవర్స్‌కు పెయింటింగ్ పనులు చేయుటకు ఈతవచ్చిన అనుభవం ఉన్నవారు కావలెను. నెలవారీజీతంపై నియామకం. ✆ 81253 36519

SECURITY GUARDS

భీమవరంలోని AVR బజాజ్ ఆటో షోరూం నందు పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. Contact: 9701495202, 8886631234.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించు కోవలసిందిగా పాఠకులకు సూచించడ మైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనలద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటన కర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

నెక్ సూచించిన కోడిగ్రుడ్ల ధర

★ For the Information of Trade & Industry

★ గోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గ్రుడ్డు ధర రూ. 4.58 పై॥

తణుకు ఆఫీసు: 08819-224254

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం CLASSIFIEDS

WANTED

ADITYA is looking for Trained - Qualified - Experienced - Resourceful and Passionate educators to teach for the Academic Year 2026-27.

PRE-PRIMARY	» MOTHER TEACHERS
PRIMARY - MIDDLE - HIGH SCHOOL	» ALL SUBJECTS
EXTRA CURRICULAR INSTRUCTORS	» P.E.Ts (Physical Education Trainer)

Computer Teaching Faculty for Primary and High School

WALK-IN-INTERVIEW

Date of Written Test	7th (SAT) & 8th (SUN), March 2026
Time of Written Test	9 AM to 4 PM

ATTRACTIVE SALARY FOR THE DESERVING CANDIDATES

Attend WRITTEN TEST at your nearest branch

ADITYA SCHOOLS

NIDADAVOLE (Near YSR Colony) 7330876664	PALAKOL (Brodipeta) 9963176663	NARASAPURAM (Karthikeya Nagar) 9701676661	TADEPALLIGUDEM (Mahalaxmi Nagar) 8367576661

Our New Branch Launched at TANUKU, Near Varun Bajaj Show-Room. Contact: 78934 12888, 78427 87766

మండల ప్రజా పరిషత్ కార్యాలయము, నరసాపురం

రి.క.నెం. AO/43/2026 తేది: 28.02.2026

మాధవాయిపాలెం ఫెర్రి సీల్డు టెండరు కమ్ బహిరంగ వేలము ప్రకటన

ది. 12-03-2026 గురువారము మధ్యాహ్నం గం. 2.00లకు నరసాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు నరసాపురం మండల ప్రజా పరిషత్ ఆధీనములో గల మాధవాయిపాలెం ఫెర్రి 2026-2027 ఆర్థిక సంవత్సరము అనగా 01-04-2026 నుండి 31-03-2027 వరకు టోల్సు వసూలు చేసుకొనుటకు సీల్డు టెండరుతో కూడిన బహిరంగ వేలము నిర్వహించబడును. ఆసక్తి గల కాంట్రాక్టర్లు పాల్గొనవలసినదిగా కోరడమైనది.

వేలం వివరముల సంగ్రహము

1. ఫెర్రి వివరము : మాదవాయిపాలెం ఫెర్రి నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా.
2. టోల్సు వసూలు చేయు కాలము : 2026-2027 ఆర్థిక సంవత్సరమునకు (01.04.2026 నుండి 31.03.2027 వరకు)
3. ప్రారంభ పాటమొత్తము : రూ 3,59,06,322/-
4. డిపాజిట్టు : రూ 35,90,632/-
5. పాట సొమ్ము చెల్లించు విధానము : 12 సమాన వాయిదాలలో చెల్లించు పద్ధతి (డిపాజిట్ సొమ్ము కలపకుండా మరియు రెండు నెలల సొమ్ము అడ్వాన్సుగా చెల్లించి)
6. సాల్వెన్సీ మొత్తము : రూ. 3,59,06,322/-
7. ఎ) టెండరు షెడ్యూలు ఖరీదు : రూ. 2000/-
   బి) సేల్స్ టాక్సు : రూ. 240
   సి) షెడ్యూలు ఖరీదు చెల్లించవలసిన విధానము : 8448-109-02-001 మండల ప్రజా పరిషత్ నరసాపురం పద్దునకు చలానా ద్వారా జమచేయవలెను. (లేదా) మండల పరిషత్ అభివృద్ధి అధికారి నరసాపురం వారి పేరున తీసిన డ్రాఫ్ట్ / బ్యాంకరు చెక్కు.
8. టెండరు షెడ్యూలు కొరకు దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేది : 07-03-2026 శనివారం సాయంత్రం గం. 5.00ల వరకు
9. ధృవ పత్రములు స్వీకరించుట, EMD స్వీకరించుట, మరియు Entry Passలు జారీచేయుటకు ఆఖరు తేది : 11-03-2026 బుధవారం సాయంత్రం గం. 5.00ల వరకు
10. సీల్డు టెండర్లు స్వీకరించు తేది మరియు సమయం : 12-03-2026 గురువారం మధ్యాహ్నం గం. 2.00ల వరకు
11. బహిరంగ వేలము తేది మరియు సమయము : 12-03-2026 గురువారం మధ్యాహ్నం గం 2.00 ల నుండి
12. సీల్డు టెండర్లు తెరచు తేది మరియు సమయము : 12-03-2026 గురువారం జరుగు బహిరంగ వేలము తదుపరి టెండర్లు తెరవబడును.
13. టెండర్లు తెరుచుట/ బహిరంగ వేలము జరుగు స్థలము: మండల ప్రజా పరిషత్ కార్యాలయము, నరసాపురం
14. వేలం నిర్వహించు అధికారి : మండల పరిషత్ అభివృద్ధి అధికారి, లేదా వారి అనుమతి పొందిన వారిచే గాని నిర్వహించబడును.

ఏ కారణం చేతనైన పాటను వాయిదా వేయుటకు మరియు రద్దు చేయుటకు నోటీసు జారీచేయు వారికి పూర్తి అధికారం కలదని తెలియజేయడమైనది. టెండరు షరతులు ఇతర వివరములకు నరసాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు అన్ని పని దినముల యందు సంప్రదించవచ్చును. ఫోన్ నెంబరు: 94937 42441, 96662 90336.

నరసాపురం 28-02-2026

సం/- మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల ప్రజా పరిషత్, నరసాపురం

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

ప్రధాన కార్యాలయం : లెవెల్ - 3, ఓక్‌హార్డ్ టవర్స్, ఈస్ట్ వింగ్ సి-2 బ్లాక్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్, (బాంద్రా ఈస్ట్), ముంబాయి - 400051. ఫోన్: 022-42410400, 022-40603100, వెబ్‌సైట్: http://www.shriramfinance.in./auction

కార్యాలయ చిరునామా : శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, డి.నెం.22బి-13-8, 2వ అంతస్తు, వెంకట రామ పవర్ ప్రెస్ రోడ్డు, సెంట్రల్ బ్యాంక్ ఎదురుగా, పవర్‌పేట, ఏలూరు - 534002. బ్రాంచ్ ఆఫీస్: ఏలూరు

అనుబంధం - IV-A (రూల్ 8(6) r/w 9(1) యొక్క నిబంధనను చూడండి) స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రూల్స్, 2002 యొక్క రూల్ 8(6) r/w 9(1) నందలి నిబంధనతో చదువుకోవలసిన సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన.

సాధారణ ప్రజానీకానికి మరియు ముఖ్యంగా రుణగ్రహీతలు మరియు గ్యారంటర్లకు తెలియజేయునది ఏమనగా "శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు తనఖా పెట్టబడిన / ఛార్జి చేయబడిన దిగువ తెలిపిన స్థిరాస్తులు "శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ "(గతంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ గా పిలువబడేది) యొక్క అధీకృత అధికారిచే భౌతికంగా స్వాధీనపర్చుకోబడినవి మరియు పట్టికలో ఇవ్వబడిన విధంగా సదరు రుణగ్రహీతలు మరియు గ్యారంటర్ల నుండి శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క మిగతా బకాయిని రాబట్టుకొనుటకు తేది.30-03-2026న ఉ॥ 11.00 గం. నుండి మ.1.00 గం. మధ్య ఇ-వేలంలో "ఎక్కడ ఏది ఎలా ఉన్నది అక్కడ అది అలానే" ప్రాతిపదికన విక్రయించబడును. రుణగ్రహీతలు మరియు గ్యారంటర్ల వివరాలు, బకాయి సొమ్ము, స్థిరాస్తి సంక్షిప్త వివరం మరియు తెలిసిన ఎన్‌కంబరెన్స్‌లు, స్వాధీనత రకం, రిజర్వు ధర మరియు ధరావతు మరియు పెంపుదల దిగువనీయబడినవి :

ఋణగ్రస్తులు/సహ ఋణగ్రస్తులు / గ్యారంటీదారులు / మార్టిగేజిదారుల పేరు	తేది & మొత్తం 13(2) డిమాండ్ నోటీసు	డిమాండ్ నోటీసు తేది	ఆస్తి వివరాలు : డాక్యుమెంట్ నెం.6752/2019 ప్రకారం శ్రీ చల్లా వెంకట సుబ్బారావు గారికి చెందినది	ఎర్నెస్టు మనీ డిపాజిట్ వివరాలు (ఇఎండి) వివరాలు	వేలం జరిగే తేది & సమయం	సంప్రదించబడాల్సిన వ్యక్తి మరియు తనిఖీ తేది
1. చల్లా వెంకట సుబ్బారావు, తండ్రి : సత్యనారాయణ, డి.నెం. 6సి-4-21, గాజులవారి వీధి, టవర్ క్లాక్ దగ్గర, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా - 534001. 2. చల్లా పద్మ లక్ష్మి, భర్త : వెంకట సుబ్బారావు, 6సి-4-21, గాజులవారి వీధి, టవర్ క్లాక్ దగ్గర, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా - 534001. 3. కాజా గంగ నాగ సోమేశ్వరరావు, తండ్రి : వెంకటేశ్వరరావు, డి.నెం.6డి-2-11, ఫ్లాట్ నెం.401, శ్రీపాద శ్రీ శ్రీనివాసం అపార్ట్‌మెంట్స్, యలక్కాలయ వారి వీధి, క్లాక్ టవర్, 12వ డివిజన్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా - 534001.	తేది.20.09.2023 నాటికి చెల్లించాల్సిన మొత్తం రూ.53,07,781/- (అక్షరాల యాభై మూడు లక్షల ఏడు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు మాత్రమే) తో పాటు రుణ ఒప్పందం నెం. ELRUBTF2205300008 ప్రకారం శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారికి బకాయిపడిన తదుపరి వడ్డీ ప్లస్ చార్జీలు	20-09-2023; ఏవైనా ఎన్‌కంబరెన్స్‌లు : లేవు	ఐటమ్ నెం.1: పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు సబ్ డిస్ట్రిక్ట్, ఏలూరు మండలం, ఏలూరు మున్సిపల్ ఏరియా, గడియార స్తంభం దగ్గర, చీమకుర్తి వారి వీధి, గాజులవారి లైన్, బి వార్డు, ప్రస్తుతం 12వ డివిజన్, టి.ఎస్.నెం.లు 714/2 & 721/2 లోని 574.83 చ॥గ॥ల విస్తీర్ణం, దీనిలో అసెస్మెంట్ నెం.1075008721, డి.నెం.6సి-4-21తో గల 58.6 చ॥గ॥ల విస్తీర్ణం గల ఖాళీ స్థలం హద్దులు : తూర్పు : ఉమ్మడి లేన్ - 24.3 అ॥లు, దక్షిణం : బి షెడ్యూలు లోని ఐటమ్ నెం.1 ప్రకారం గల ఆస్తి - 21.9 అ॥లు, పడమర: కళ్యాణ్ జైన్ మరియు ఆనంద్ జైన్ గార్లకు చెందిన స్థలం - 24.3 అ॥లు, ఉత్తరం : ఈ ఆస్తికి మరియు చామర్తి రైయా గారి ఆస్తికి గల ఉమ్మడి లేన్ - 21.9 అ॥లు., రిజర్వు ధర మొత్తం (ఐటమ్ -1) : రూ.15,29,460/-, ఇఎండి మొత్తం : రూ.1,52,946/- ఐటమ్ నెం.2 : పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు సబ్ డిస్ట్రిక్ట్, ఏలూరు మండలం, ఏలూరు మున్సిపల్ ఏరియా, గడియార స్తంభం దగ్గర, చీమకుర్తి వారి వీధి, గాజులవారి లైన్, బి వార్డు, ప్రస్తుతం 12వ డివిజన్, టి.ఎస్.నెం.లు 714/2 & 721/2 లోని 574.83 చ॥గ॥ల విస్తీర్ణం, దీనిలో 124.32 చ॥గ॥ల విస్తీర్ణంలో అసెస్మెంట్ నెం.1075008721, డి.నెం.6సి-4-21తో, 979 చ॥అ॥ల ప్లింత్ ఏరియా కలిగిన ఆర్‌సిసి భవనం. హద్దులు : తూర్పు : ఉమ్మడి లేన్ - 28.10.1/2 అ॥లు, దక్షిణం : బి షెడ్యూలు లోని ఐటమ్ నెం.2 ప్రకారం గల ఆస్తి, కళ్యాణ్ జైన్ మరియు ఆనంద్ జైన్ గారి ఆస్తి కొంతమేర - 38.9 అ॥లు, పడమర: గోల్తి ప్రసన్న లక్ష్మి గారికి చెందిన స్థలం - 28.10.1/2 అ॥లు, ఉత్తరం : బి షెడ్యూలులోని ఐటమ్ నెం.1 ప్రకారం గల ఆస్తి - 38.9 అ॥లు., రిజర్వు ధర మొత్తం (ఐటమ్ -2) : రూ.32,44,752/-, ఇఎండి మొత్తం : రూ.3,24,475/- రిజర్వు ధర మొత్తం (ఐటమ్ -1 & ఐటమ్ -2): రూ.47,74,212/-, ఇఎండి మొత్తం : రూ.4,77,421/-, బిడ్ పెంపుదల : రూ.10,000/- మరియు అలాంటి గుణిజాల్లో గల పెంపుదల. ఇఎండి సమర్పించుటకు చివరి తేది : 28-03-2026, సమయం : ఉ॥ 11.00 గం॥ల నుంచి సా॥ 5.00 గం॥ల వరకు	శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరిట డిడి	30 మార్చి, 2026 సమయం : ఉ॥ 11.00 గం॥ల నుంచి మ॥ 1.00 గం॥ వరకు	ఆర్. పెద్దబ్బాయి, సంప్రదించు నెం. 9652519891 విఘ్నేష్ 8074244674 కస్టమర్ కేర్ : 022 -40081572 ఆస్తి తనిఖీ చేయు తేది : 26-03-2026, సమయం : ఉ॥ 11.00 గం॥ల నుండి సా॥ 5.00 గం॥ల వరకు

ఇ-వేలం తేది అనగా ఇ-వేలం ప్రక్రియ ప్రారంభమైనప్పుడు లేదా ముందు తేది.30-03-2026లోగా పైన తెలిపిన మొత్తముతోపాటు చెల్లింపు తేదీనాటికి వడ్డీ మరియు అనుబంధ ఖర్చులను చెల్లించవల్సిందిగా లేని యెడల సదరు ఆస్తి వేలం వేయబడునని / విక్రయించబడునని తెలియజేస్తున్నాము.

ఆసక్తి గల బిడ్డర్లకు లాగిన్ ఐడి & పాస్‌వర్డ్‌ను రూపొందించడంలో, డేటాను అప్‌లోడ్ చేయడంలో, బిడ్‌ను సమర్పించడంలో, ఇ-బిడ్డింగ్ ప్రక్రియపై శిక్షణ మొ॥ వాటి కొరకు సంప్రదించండి మెస్సర్స్ శ్రీరామ్ ఆటోమాల్ ఇండియా లిమిటెడ్, సంప్రదించాల్సిన వ్యక్తి శ్రీ గౌరవ్ నంబూదిరి, మొబైల్ నెం.9833922941, Mr. GAURAV NAMBOODIRI <gaurav.n@samil.in> మరియు ఆస్తికి సంబంధించిన వివరముల కొరకు ఆఫీస్ పని వేళలలో శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, అధీకృత అధికారి, ఆర్. పెద్దబ్బాయి, మొబైల్ నెం. 9652519891 నందు సంప్రదించగలరు. బకాయి శేషం ఏదేని ఉన్నచో ఏ కారణం చూపకనే తిరస్కరించు హక్కు అధీకృత అధికారికి కలదు. ఆన్‌లైన్ వేలం మా వేలం ఏజెన్సీ "శ్రీరామ్ ఆటో మాల్ ఇండియా లిమిటెడ్" యొక్క వెబ్‌సైట్ (https://eauctions.Samil.in/home) పై నిర్వహించబడును. టెండరు దాఖలు / బిడ్ ఫారం పొందు / టెండరు తెరచు మరియు వేలం జరుగు ప్రదేశం కొరకు వెబ్‌సైట్ https://eauctions.Samil.in/home ను చూడండి. అమ్మకం యొక్క నియమ నిబంధనల వివరాలకై "శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వెబ్‌సైట్‌లో ఇవ్వబడిన లింకు https://www.shriramfinance.in/auction ను చూడండి.

గమనిక : "ఇందుమూలముగా తెలియజేయునదేమనగా "శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్" ఎన్‌సిఎల్‌టి చెన్నై వారి ఉత్తర్వు ప్రకారం "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్" లో విలీనమైనది. తర్వాత 30-11-2022 తేదీనాటి పేరు మార్పుననుసరించి ఇన్‌కార్పొరేషన్ సర్టిఫికెట్ ద్వారా 30-11-2022 నుండి వర్తింపుతో "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్" యొక్క పేరు "శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్" గా మార్చబడినది.

ప్రదేశం : ఏలూరు, తేది : 28-02-2026 అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

(c) eenadu

పరీక్షల భయాన్ని తరిమికొట్టేయండి..!

పదో తరగతి విద్యార్థుల కోసం ఉచిత వెబినార్ 1న

ఈనాడు ప్రతిభ | శ్రీచైతన్య

ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో కీలకం. చదువుల్లో విద్యార్థి సామర్థ్యానికి టెన్త్ క్లాస్ ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. అందుకే పదో తరగతి వార్షిక పరీక్షలనగానే విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. అధిక మార్కులు సాధించాలనే లక్ష్యంతోపాటు తమపై తల్లిదండ్రులకు ఉండే అంచనాలను అందుకోవాలనే తపన వారిని ఆందోళనకు గురిచేస్తుంది. పరీక్ష తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ కొందరిలో భయం పెరిగి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంటుంది. ఇలాంటి అనవసర భయాలను, ఆందోళనలను పోగొట్టి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు, 'ఈనాడు-ప్రతిభ' సంయుక్తంగా ఉచిత వెబినార్ నిర్వహిస్తున్నాయి. పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో వివరిస్తూ, అత్యుత్తమ మార్కులు సాధించడానికి ఈ వెబినార్ మార్గదర్శనం చేస్తుంది. ప్రముఖ సబ్జెక్టు నిపుణులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తక్కువ సమయంలో సిలబస్‌ను ఏ విధంగా రివిజన్ చేయాలో తెలియజేస్తారు. పరీక్షల భయాన్ని పోగొట్టి, మానసిక స్థితిని స్థిరపరిచేందుకు సైకాలజిస్టులు సూచనలు చేస్తారు. గత ఏడాది టాపర్లుగా నిలిచిన విద్యార్థులు తమ అనుభవాలను వివరించి స్ఫూర్తి నింపుతారు. టెన్త్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకూ ఈ వెబినార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇదిగో ఈ అంశాలపైనే సూచనలు

- యాక్టివ్ రీకాల్, మైండ్ మ్యాపింగ్ ద్వారా క్లిష్టమైన అంశాలను ఎలా గుర్తుంచుకోవాలి?
- గణితం, సైన్స్‌లో స్కోరింగ్ పాయింట్లు, ప్రజెంటేషన్ టిప్స్.
- ఏకాగ్రతను పెంచే చిన్న చిన్న వ్యాయామాలు.
- పరీక్ష గదిలో టైం మేనేజ్‌మెంట్.
- ఆరోగ్యం, ఆహార విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
- విద్యార్థులు అడిగే సందేహాలకు నిపుణులు సమాధానాలు.

జూమ్ మీటింగ్, యూట్యూబ్ లైవ్, ఈనాడు.నెట్ ద్వారా వెబినార్‌లో జాయిన్ కావచ్చు

వెబినార్ తేదీ: మార్చి 1, 2026 (ఆదివారం)
సమయం: ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు

జూమ్ మీటింగ్ కోసం.. | యూట్యూబ్ లైవ్ కోసం..

Join from PC, Mac, iPad, or Android:
Zoom - https://hov.to/b2c7ec22
Youtube Live - https://hov.to/d4ce0f1a
Zoom ID - 953 5694 9081 Passcode: 115422

అమ్మవారి సేవలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ జయమంగళ ★ బోనాలతో మహిళలు

పెద్దింట్లమ్మ స్మరణతో పులకించిన కొల్లేరు

భారీగా తరలివచ్చిన భక్తులు

కైకలూరు, న్యూస్‌టుడే: కొల్లేటి ప్రజలను చల్లగా చూసే పెద్దింట్లమ్మా... కష్టాలను తొలగించి తోడుగా ఉండు ఓ పార్వతమ్మా.. అంటూ తమ ఆరాధ్య దైవం పెద్దింట్లమ్మ అమ్మవారిని లంక గ్రామాల ప్రజలు భక్తితో వేడుకున్నారు. అమ్మవారి ఉత్సవాల్లో అపురూప ఘట్టమైన పెద్దింట్లమ్మ ప్రభల జాతరను లంక గ్రామాల ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శనివారం ఉదయం పందిరిపల్లిగూడెం గ్రామస్థులు మంగళ వాయిద్యాలు, సన్నాయి మేళాలు, గరగ నృత్యాలు, శక్తి వేషాలతో అమ్మవారి ప్రతిమతో అలంకరించిన భారీ ప్రభతో గ్రామోత్సవం నిర్వహించారు. ప్రభ తీర్థానికి వచ్చిన లక్షలాది భక్తులతో కొల్లేరు గ్రామాలు జన సంద్రంగా మారాయి. మహిళా భక్తులు తన్మయత్వంతో ఆడి పాడారు. చలువ కావిళ్లతో పుట్టింటి నుంచి సంప్రదాయ సారెను అమ్మవారి సన్నిధికి తీసుకొచ్చారు. ధర్మకర్తల మండలి ఛైర్మన్ జల్లూరి వెంకన్నబాబు, సభ్యులు ఘన స్వాగతం పలికారు.

ప్రత్యేక ఆకర్షణగా కలువ బోనాలు.. అమ్మవారి జాతరలో కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న కలువ బోనాలు ఉత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శృంగవరప్పాడు, పందిరిపల్లిగూడెం, కొట్టాడ, పెంచికలమర్రు, గుమ్మళ్లపాడు, లక్ష్మీపురం తదితర గ్రామాల నుంచి వందలాది మహిళలు కలువ బోనాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి తలపై బోనాలతో వైభవంగా ఊరేగింపుగా పెద్దింట్లమ్మ నామస్మరణ చేస్తూ బోనాలను అమ్మవారి సన్నిధికి చేర్చి మొక్కులు చెల్లించుకున్నారు.

పట్టు వస్త్రాల సమర్పణ.. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శించుకున్నారు. అంతకు ముందు తెదేపా కన్వీనర్ వీరమల్లు నరసింహారావు, రాష్ట్ర వడ్డి కార్పొరేషన్ ఛైర్మన్ మండవిల్లి వెంకటలక్ష్మి, రాష్ట్ర వడ్డి సాధికారిక కన్వీనర్ బలే ఏసురాజు, కూటమి నేతలతో కలిసి అమ్మవారి ప్రభలకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి బోనాల వేడుకను ప్రారంభించారు. దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, ఈవో వీరికి ఘన స్వాగతం పలికారు. డీఎస్పీ శ్రావణ్‌కుమార్ పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

రామోజీ ఫిల్మ్‌సిటీలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు

ఈ నెల 31 వరకు అవకాశం

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: రంగమేదైనా మహిళ తనకు సాటి లేదని మహిళామణులు చాటిచెబుతున్నారు. వారి స్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకునే వేళ రామోజీ ఫిల్మ్‌సిటీ మార్చి నెలను అతివలకు అంకితం చేస్తూ మహోత్సవాలను నిర్వహిస్తోంది. నేటి నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక ఆఫర్లతో మహిళలకు ఫిల్మ్‌సిటీ సందర్శించేందుకు వీలు కల్పించింది. వివిధ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని వయసుల మహిళలు సినీ ప్రపంచంలో వినోదం, విహారం, సినిమాటిక్ వైభవాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. రామోజీ స్టూడియో టూర్‌లో అద్వితీయ సినిమా సెట్ల వీక్షణం, లైవ్ షోలు, రైడ్స్, సాహసాల నెలవు సాహస్ సందర్శన, అలరించే పక్షుల పార్కు, సీతాకోకచిలుకల గార్డెన్, మోషన్ క్యాప్చర్, వర్చువల్ షూట్, మాయాలోక్ ఇలా ఎన్నో ఆకర్షణలను తిలకించవచ్చు.

సద్వినియోగం చేసుకోండి.. రామోజీ ఫిల్మ్‌సిటీ మహిళా దినోత్సవ ఆఫర్‌లో భాగంగా అన్ని వయసుల మహిళలకు ఒక్కరికి రూ.1111 + జీఎస్టీ, కనీసం 11 మంది బృందంగా వస్తే ఒక్కొక్కరికి రూ.999 + జీఎస్టీతో ప్రవేశ రుసుం ఉంటుంది. బృందాలుగా వచ్చి వేడుకలు మరింత ఆనందంగా జరుపుకోవడానికి ఇదే మంచి తరుణం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళా మాసోత్సవాల్లో పాల్గొని మరిచిపోలేని మధురానుభూతి పొందండి.

మరిన్ని వివరాలకు..
www.ramojifilmcity.comలో లాగిన్ అవ్వండి. లేదా 76598 76598కు కాల్ చేయండి.

సంస్కృతి పరిరక్షణకు భాషోత్సవాలు దోహదం

విజేతలతో విద్యా శాఖాధికారులు, ఉపాధ్యాయులు

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: సంస్కృతి, సంప్రదాయాల సంరక్షణకు భాషోత్సవాలు దోహదపడతాయని డీఈవో వెంకట లక్ష్మమ్మ అన్నారు. నగరంలో విద్యాశాఖ ఆధ్వర్యాన జిల్లా స్థాయి భాషోత్సవాన్ని శనివారం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ.. భాష ద్వారా సంప్రదాయాలు, చరిత్ర, విలువలు తరతరాలకు అందించవచ్చన్నారు. విద్యార్థుల్లో భావవ్యక్తీకరణ సామర్థ్యం పెంపొందించడానికి వక్తృత్వం, రచన, పఠన పోటీలు ఉపకరిస్తాయని సమగ్ర శిక్షా ఏపీసీ పంకజ్ కుమార్ తెలిపారు. అనంతరం విద్యార్థులకు తెలుగు, హిందీ, ఆంగ్లం, సంస్కృతం, ఉర్దూ భాషల్లో డిబేట్, రోల్‌ప్లే, డ్రామా, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి 252 మంది విద్యార్థులు పాల్గొనగా.. 21 మంది విజేతలుగా నిలిచారు. ఏఎంవో రామారావు, సమగ్ర శిక్షా సెక్టోరల్ అధికారులు పాల్గొన్నారు.

గెలుపొందింది వీరే..

ఆంగ్లం: ఓ. మానస(వింజరం), ఎస్‌కే జరీనా(కన్నాపురం), ఎం. సత్యఖడ్గ ప్రతాప్(మూలపేట), వి. కిన్నెర ధన్యశైలు(తాడినాడ), భానుశ్రీ(నూజివీడు), జి. ప్రణతి(ఉంగుటూరు). **హిందీ:** బి. స్నేహిత(వెంకటాపురం), ఎం. ధర్మవతి(కళ్లచెరువు), ఎన్. లాస్యశ్రీ(కైకరం). **సంస్కృతం:** బి. కావ్య(ఆగడాలలంక), వి. రామ్‌రిషిక్(చింతలపూడి), ఎం. ఆర్తి(ముసునూరు). **తెలుగు:** ఎస్. అశ్విని(సీతాపురం), వై. భాగ్యశ్రీ(వీరిశెట్టిగూడెం), టి. దేదీప్య(డి. గోపవరం), ఎన్. హేమశ్రీ(శోభనాపురం), బి. ఆశ(ఎంజేపీ ఏపీ బీసీడబ్ల్యూ గురుకులం), ఎం. జయసింధు(బోడిగూడెం). **ఉర్దూ:** సయ్యద్ ఆయేషా సిద్ధిక్(బొద్దనపల్లి), ఎస్‌కే యాసీన్(ఏలూరు తూర్పువీధి), కె. సాయికీర్తిక(ఆటపాక).

ఏలూరులో వృద్ధురాలికి నగదు అందజేస్తున్న వెట్రిసెల్వి

సజావుగా పింఛన్ల పంపిణీ: కలెక్టర్

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియను ఒకరోజు ముందే పంపిణీ చేశారు. మార్చి 1న ఆదివారం సెలవు దినం కావడంతో.. శనివారం ఉదయం 7 గంటలకే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకెళ్లి సొమ్ము అందజేశారు. ఏలూరు 17వ డివిజన్ గాంధీ మైదానం ప్రాంతంలో పింఛనుదారులకు కలెక్టర్ వెట్రిసెల్వి నగదు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 2,57,658 మందికి రూ.113.09 కోట్లు అందజేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు 5,047 మంది సిబ్బందిని నియమించినట్లు వివరించారు. అనివార్య కారణాలతో నగదు తీసుకోని లబ్ధిదారులకు సోమవారం పంపిణీ చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఇన్‌ఛార్జి ఆర్డీవో దేవకీదేవి, డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి, నగర కమిషనర్ భానుప్రతాప్, తహసీల్దారు గాయత్రిదేవి తదితరులు పాల్గొన్నారు.

మెరిసిన సాంకేతిక సృజన

ఆలపిస్తున్న గాయని శ్రీలలిత

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: విద్యార్థుల్లోని సృజన, కళ, నటనను వెలికి తీయడానికి ఆగిరిపల్లి సమీపంలోని ఎన్‌ఆర్‌ఐ ఇంజినీరింగ్ కళాశాలలో గత రెండు రోజులుగా నిర్వహించిన జాతీయ స్థాయి టెక్నో అండ్ కల్చరల్ ఫెస్ట్ సన్‌రైజ్-2026 శనివారం ముగిసింది. పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పేపర్ ప్రజెంటేషన్, నమూనాల ప్రదర్శన, వెస్ట్రన్, సోలో, గ్రూప్ డ్యాన్స్, స్కిట్, సంప్రదాయ వస్త్రధారణ, మిస్టర్ సన్‌రైజ్, మిస్ సన్‌రైజ్, ఫ్యాషన్ షో, తదితర సాంకేతిక, సాంస్కృతిక విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సినీ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, ఆయన తనయుడు శ్రీతరుణ్, గాయని శ్రీలలిత సినీ గీతాలు, జానపద గేయాలకు అనుగుణంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహూతులను అలరించారు. ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ డా. రావి వెంకట్రావు మాట్లాడుతూ... విద్యార్థుల్లోని నైపుణ్యాలను, సృజనాత్మకతను వెలికి తీయడానికి, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించడానికి, ఆధునిక ప్రపంచంలో నిరంతరం మార్పు చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకోవడానికి ఇటువంటి జాతీయ స్థాయి సదస్సులు వేదికగా నిలుస్తాయని తెలిపారు. కళాశాల సీఈవో ఎం. తేజసాయి, ప్రిన్సిపల్ డా. సి. నాగభాస్కర్, డైరెక్టర్లు జి. సాంబశివరావు, డా. కైలాసరావు, డా. ఎన్. వి. సురేంద్రబాబు, పలు విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

శ్రీవారి ఆలయంలో రద్దీ

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం రద్దీ నెలకొంది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, శ్రీవారి దర్శన క్యూలు, ప్రసాదాల కౌంటర్లు, అన్నదానం క్యూలు, కేశఖండనశాల భక్తులతో కిటకిటలాడాయి. సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు 3గంటల సమయం పట్టింది. వృద్ధులు, దివ్యాంగులు, చంటి బిడ్డ తల్లులను ప్రత్యేక క్యూలు ద్వారా దర్శనానికి అనుమతించారు.

నచ్చిన రంగంలో ప్రవేశించి విజయం సాధించాలి



రవిని సత్కరిస్తున్న నరేంద్రకృష్ణ, క్రాంతి సుధ తదితరులు

తాడేపల్లిగూడెం వన్ టౌన్, న్యూస్‌టుడే: నచ్చిన రంగంలో ప్రవేశించి విజయం సాధించాలని ప్రముఖ రచయిత రవి మంత్రి విద్యార్థులకు సూచించారు. పట్టణంలోని శశి ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న అన్వేషణ టెక్నో కల్చరల్ ఫెస్ట్‌కు శనివారం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కళాశాల వైస్ ఛైర్మన్ మేకా నరేంద్రతో కలిసి రవి విద్యార్థులతో ముచ్చటించారు. కంప్యూటర్ కాలంలోనూ తెలుగు సాహిత్యానికి ప్రాముఖ్యం తగ్గలేదన్నారు. అందుకు తాను రచించిన నవల రెండు లక్షలు కాపీలు అమ్ముడుపోవడమే నిదర్శనమన్నారు. అనంతరం రవిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో శశి విద్యా సంస్థల ఛైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, డైరెక్టర్ బూరుగుపల్లి రాధారాణి, క్రాంతిసుధ, ప్రిన్సిపల్ మహ్మద్ ఇస్మాయిల్, కన్వీనర్ సుబ్రహ్మణ్యం, వివిధ విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

వినలేనని కుంగలేదు.. మాటరాదని తగ్గలేదు!

హైజంప్ చేస్తున్న క్రీడాకారుడు

ఏలూరు నగరం, న్యూస్‌టుడే: స్థానిక అల్లూరి సీతారామరాజు మైదానంలో శనివారం మూగ, చెవిటి క్రీడాకారుల రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఎస్ఎఫ్‌డీఏపీ అమరావతి సంఘం ఆధ్వర్యాన పోటీలు జరగ్గా.. బధిర క్రీడాకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జూనియర్, సీనియర్, సబ్- జూనియర్ విభాగాల్లో క్రీడాంశాలు నిర్వహించారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన క్రీడాకారులు మార్చి 20 నుంచి 23 వరకు గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో జరగనున్న జాతీయ స్థాయి పాల్గొననున్నారు. అంతకు ముందు డీఎస్‌డీవో అజీజ్ జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై. సీతారామ ప్రసాద్, సీహెచ్ తాతారావు, ఐ. నరసింహారావు, ఎస్. సాంబశివరావు, వి. సత్యనారాయణ పర్యవేక్షించారు.

ఇంటర్ పరీక్షలకు 237 మంది గైర్హాజరు

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. శనివారం జిల్లా వ్యాప్తంగా 55 కేంద్రాల్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వృక్షశాస్త్రం, చరిత్ర పరీక్షలు నిర్వహించారు. 6,028కి 5,791 మంది హాజరయ్యారు. మిగతా 237 మంది గైర్హాజరయ్యారు. 96 శాతం హాజరు నమోదైంది. ఎక్కడా చూచిరాత కేసు నమోదు కాలేదని ఆర్ఐవో కె. యోహాన్ తెలిపారు.

నేటి నుంచి రేషన్ పంపిణీ

పట్టణ ప్రాంత వాసులకు గోధుమ పిండి

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: జిల్లాలో పేదల కుటుంబాలకు మార్చి నెల నిత్యావసరాలను ఆదివారం నుంచి రేషన్ దుకాణాల్లో పంపిణీ చేయనున్నారు. మొత్తం 6.20 లక్షల కార్డుదారులకు సరకులు పంపిణీ చేయనున్నారు. తదనుగుణంగా రేషన్ దుకాణాల్లో సిద్ధంగా ఉంచారు. 15 వరకు సరకుల పంపిణీ కొనసాగనుంది.

మూడు రకాల సరకులు.. కార్డుదారులకు బియ్యం, పంచదార, గోధుమ పిండి అందజేయనున్నారు. ఒక్కో సభ్యుడికి అయిదు కిలోల బియ్యం ఉచితంగా.. ఒక్కో కార్డుకు రూ.17కు అర కిలో పంచదార, రూ.20కు కిలో గోధుమ పిండి విక్రయిస్తారు. ఏలూరు నగరపాలక, జంగారెడ్డిగూడెం, నూజివీడు పురపాలక సంఘాల్లో గోధుమ పిండి పంపిణీ చేస్తారు. అంగన్‌వాడీ కేంద్రాలకు కందిపప్పు అందజేయనున్నారు.

అందుబాటులో నిల్వలు.. జిల్లాలో 9,500 టన్నుల బియ్యం, 310 టన్నుల పంచదార, 60 టన్నుల గోధుమపిండి నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఏలూరు నగరంలోని కార్డుదారులకు 35 టన్నులు, నూజివీడు పట్టణ కార్డుదారులకు 12 టన్నులు, జంగారెడ్డిగూడెం పట్టణ కార్డుదారులకు 13 టన్నుల గోధుమ పిండిని సిద్ధం చేసినట్లు పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు పి. శివరామమూర్తి తెలిపారు.

తైక్వాండో పోటీలకు ఎంపిక

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: తైక్వాండో సౌత్‌జోన్ పోటీలకు భీమవరం విష్ణు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈసీఈ మొదటి ఏడాది విద్యార్థిని నగిరి నీతూ శ్రీసాయి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ మంగం వేణు తెలిపారు. ఒడిశాలోని ఫకీర్ మోహన్ యూనివర్సిటీలో ఈ నెల 16 నుంచి 20 వరకు జరిగే పోటీల్లో పాల్గొంటుందన్నారు.

పురపాలక సంఘ కార్యాలయము, తణుకు

ఆర్.ఒ.సి.నెం. 56/2026-ఎ1 | తేది: 28-02-2026

ప్రకటన

2026-2027 వ సంవత్సరములో వారం మార్కెట్ ప్రాంతములో నూతనముగా ఫిష్ మార్కెట్ యందు ఫీజులు వసూలు చేసుకొను హక్కు బహిరంగ వేలం వేయుటకు

తణుకు పురపాలక సంఘ వారం మార్కెట్ ప్రాంతములో నూతనముగా **ఫిష్ మార్కెట్ భవనము** నిర్మించడమైనది. సదరు మార్కెట్ భవనంలో అమ్మ జూపు చేపలు, మరియు ఇతర **నాన్ వెజ్ ఆహార పదార్థాలు** అమ్మ జూపు వ్యాపారులు నుండి రుసుములు వసూలు చేయుటకు ఇప్పటి వరకు నియమ నిబంధనలు రూపొంది యుండలేదు, కావున సదరు ఫిష్ మార్కెట్ అమ్మజూపు సరుకులకు, రుసుములు వసూలు చేసుకొనే హక్కును తణుకు పురపాలక సంఘ కౌన్సిల్ సి.ఆర్.నెం. 447 తేది 20-02-2026 మేరకు తణుకు పురపాలక సంఘ కార్యాలయము నందు శ్రీ కమిషనరు గారిచే గాని లేక వారి అనుమతి పొందిన ఇతర అధికారిచే గాని బహిరంగ వేలం నిర్వహించుటకు గాను ప్రకటను జారీ చేయటమైనది.

సంత మార్కెట్ నందు ప్రత్యేకంగా ఫిష్ మార్కెట్ కొరకు నిర్మాణం చేసిన భవనమునకు గల సరిహద్దులు.
తూర్పు: సంత మార్కెట్ రోడ్, **పడమర:** మహమ్మదీయుల శాంతి వనం, **ఉత్తరం:** గోస్తని కాలువ గట్టు, **దక్షిణం:** సంత మార్కెట్ రోడ్.

పై హద్దుల మధ్య నున్న ఫిష్ మార్కెట్ లోపల బిల్డింగ్‌లోని కానులకు ఈ దిగువ ఉదహరించిన విధముగా రోజువారి ఫీజులు వసూలు చేసుకొనవచ్చును.

షాపు(కానా) నెం.	ఫిష్ మార్కెట్ బిల్డింగ్ లోని కానుల్లో దుకాణం విస్తీర్ణం				కానా ఒక్కింటికి రోజుకు వసూలు చెయ్యవలసిన ఫీజు (రూ/-)
	పొడవు	వెడల్పు	చదరపు మీటర్లలో	చదరపు అడుగులలో	
కానా 1, 2, 3, 4, 5, & కానా 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18	2.90	1.00	2.90	3.47	43
కానా 6 మరియు 7	1.55	1.00	1.55	1.85	23

భవనము మరియు కంపౌండ్ ఆవరణ ప్రాంతములో సంబంధిత పాటదారుడు వ్యాపారుల నుండి **బుట్టకి ఒక్కింటికి రోజుకు రూ.20/-** చొప్పున వసూలు చేసుకొనవచ్చును. వేలమునకు సంబంధించిన సాధారణ షరతులు మరియు స్టాల్స్‌కు వర్తించు ప్రత్యేక షరతులు వర్తించబడును, మిగిలిన విషయములు, పాట షరతులు పురపాలక సంఘములో ఆఫీసు పని దినములలో ఎ1 గుమస్తాను అడిగి తెలుసుకొనవచ్చును.

సదరు ప్రకటనపై ఏవిధమైన అభ్యంతరములు ఉన్నను, 15 రోజులలో కార్యాలయంనకు లిఖిత పూర్వకంగా తెలియజేయవచ్చును.

సం/- **కమిషనరు,** తణుకు పురపాలక సంఘం

నమ్మించి.. నట్టేట ముంచి..!

నకిలీ మిరప విత్తనాలతో తీరని నష్టం

వేలేరుపాడు, న్యూస్‌టుడే: మంచి దిగుబడి వస్తుందని మిరప విత్తనం కొనుగోలు చేసి సాగు చేస్తే కాపు రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మొక్కలు ఏపుగా పెరిగినప్పటికీ దిగుబడి లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొస్తే అప్పులు తీర్చుకుందామనుకుంటే నకిలీ విత్తనాలతో నట్టేట మునిగామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆశ పడి.. అప్పులు చేసి..

వేలేరుపాడు మండలంలోని చిగురుమామిడి, యడవల్లి, బోళ్లపల్లి, నార్లవరం, ఎర్రబోరు గ్రామాలకు చెందిన పలువురు రైతులు ఈ ఏడాది 60 ఎకరాల్లో అగ్రిమా(బిందాస్) రకం మిరప విత్తనాలు వంద గ్రాములు రూ.4,500లతో కొనుగోలు చేసి నాటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుకు చెందిన విత్తన కంపెనీ ప్రతినిధులు ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని నమ్మబలకడంతో పుట్టిన చోటల్లా అప్పులు చేసి ఎరువులు, పురుగుల మందులు వాడారు. మొక్కలు ఆశాజనకంగా ఉండటంతో అధిక వడ్డీలకు అప్పులు చేసి, ఎకరాకు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు.

కాపులేని మొక్క

2.5 ఎకరాల్లో సాగు చేశా..

ఎకరాకు రూ.20 వేలు కౌలు చెల్లించి రెండున్నర ఎకరాల్లో మిరప సాగు చేశా. ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టా. మొక్కలు ఏపుగా పెరిగినా కాపు రాలేదు. కంపెనీ ప్రతినిధులకు ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా.. ఫలితం లేకుండా పోతోంది.
- ఆకుల రామారావు, చిగురుమామిడి

రూ.4 లక్షల వరకు కోల్పోయా..

ఈ ఏడాది మిరప ధర ఆశాజనకంగా ఉంటుందనే గంపెడాశతో విత్తన కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన మిరప విత్తనాలతో నారు పోసి మూడెకరాల్లో మొక్కలు నాటా. పుట్టిన చోటల్లా అప్పులు చేసి పెట్టుబడి పెట్టగా, కాపు రాకపోగా రూ.4 లక్షల వరకు నష్టపోయా. - బాడిశ అర్జున్, చిగురుమామిడి

న్యాయం జరిగేలా చూస్తాం..

'మిరప మొక్కలు ఏపుగా పెరిగినా కాపు రాక నష్టపోయిన చిగురుమామిడి, నార్లవరం, యడవల్లి, బోళ్లపల్లి, వేలేరుపాడు రైతుల నుంచి ఫిర్యాదు అందింది. దీనిపై ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులకు నివేదించాం. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం.' అని కేఆర్‌పురం ఐటీడీఏ ఏడీఏ పీజీ బుజ్జిబాబు తెలిపారు.

కాపలాదారుపై దాడి చేసిన దొంగ

వృద్ధుడికి తీవ్ర గాయాలు

బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్న ఎమ్మెల్యే

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: ఆరుబయట నిద్రిస్తున్న వృద్ధుడిపై దొంగలు విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన జంగారెడ్డిగూడెంలో శనివారం సంచలనం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం రాముడుకుంట చెరువు ప్రాంతానికి చెందిన బలగం అప్పారావు (65) కూలీ పనులు చేస్తుంటారు. స్థానిక సూరపురాజు కాలనీకి చెందిన పెన్మత్స లోకనాథరాజు తన ఇంటికి అప్పారావును కాపలా ఉంచి కొద్దిరోజుల కిందట హైదరాబాదు వెళ్లారు. శుక్రవారం రాత్రి యజమాని ఇంటి ఆవరణలో అప్పారావు నిద్రించాడు. శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు అప్పారావు తలపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని శనివారం ఉదయం అటుగా వెళ్తున్న ఓ మహిళ గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో అప్పారావు కుమారుడు సింహాచలం ఘటనా స్థలికి చేరుకుని చూసేసరికి ఇంటి తలుపులు పగులగొట్టి, వస్తువులు చిందరవందరగా పడేసి ఉన్నాయి. ఆరుబయట తీవ్ర గాయాలతో పడి ఉన్న తండ్రిని జంగారెడ్డిగూడెం ప్రాంతీయాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి, తర్వాత రాజమహేంద్రవరం తరలించారు. విషయం తెలుసుకున్న జంగారెడ్డిగూడెం సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై వీరప్రసాద్‌లు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం క్లూస్ టీం, వేలిముద్ర నిపుణులు ఘటన జరిగిన ఇంట్లో ఆధారాలు సేకరించారు.

ఎమ్మెల్యే పరామర్శ.. జంగారెడ్డిగూడెంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో అప్పారావును ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్ పరామర్శించారు. ఘటన జరిగిన వెంటనే ప్రాంతీయాసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడి సిబ్బంది వెంటనే స్పందించక పోవడంపై కుటుంబసభ్యులు, పలువురు నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.

పోలీసు వ్యవస్థపై నమ్మకం పెంచండి: ఎస్పీ

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం పెంచాలని.. కేసుల దర్యాప్తు వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం ఉన్నత స్థాయి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రతి పోలీసు సబ్ డివిజన్ వారీగా అపరిష్కృత కేసుల వివరాలపై చర్చించారు. మహిళలు, చిన్నారులపై దాడుల కేసుల్లో విచారణ ఏయే దశల్లో ఉన్నాయో తెలుసుకున్నారు. విచారణను జాప్యం లేకుండా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

బహుళ అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల అమ్మ అపార్ట్‌మెంట్‌లో శనివారం గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సీలం మనోజ్‌కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఫ్లాట్ నంబరు 402లో నివాసముంటున్నాడు. ఇంట్లో పూజ నిమిత్తం గ్యాస్ పొయ్యి మీద ప్రసాదాలు తయారు చేస్తున్న క్రమంలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. ఫ్లాట్‌లో ఉన్న విలువైన సామగ్రి కాలిపోయాయి. అగ్నిమాపక పరికరాన్ని ఉపయోగించి మంటలను అదుపు చేశారు. సుమారు రూ.4 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు.

యువకుడిపై పోక్సో కేసు

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడు పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల మేరకు. . మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే ప్రాంతానికి చెందిన యువకుడు బోనాల రాము 2025 ఆగస్టు నెల నుంచి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి నమ్మించి పలు సార్లు శారీరకంగా కలిశాడు. అనంతరం పెళ్లికి నిరాకరించడంతో బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం రాముపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

తల్లి మందలించిందని కుమారుడి ఆత్మహత్య

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: తల్లి మందలించిందని కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన జంగారెడ్డిగూడెం మండలంలో శనివారం చోటుచేసుకుంది. పేరంపేటకు చెందిన వినాయకుడు, రమాదేవిలు భార్యాభర్తలు. వీరి మధ్య గొడవల కారణంగా ఏడాది కాలంగా విడిగా ఉంటున్నారు. రమాదేవి తన కుమారుడు డి.నర్సుబాబు (20)తో జంగారెడ్డిగూడెంలో ఉంటున్నారు. నర్సుబాబు ఇంటర్ ఫెయిల్ కావడంతో తల్లితోపాటు స్థానికంగా ఓ హోటల్‌లో పనికి వెళ్తున్నారు. కొద్దిరోజులుగా నర్సిబాబు చరవాణిలో ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ల ద్వారా నగదు పోగట్టడాన్ని తల్లి రమాదేవి గుర్తించి మందలించింది. దీంతో పేరంపేటలో ఉంటున్న తండ్రి వినాయకుడి ఇంటికి శుక్రవారం సాయంత్రం నర్సుబాబు వెళ్లాడు. శనివారం ఉదయం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు జంగారెడ్డిగూడెం పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై తల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు అనుమానాస్పదస్థితిలో మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

కుక్కునూరు, న్యూస్‌టుడే: పురుగుమందు తాగి మహిళ మృతి చెందిన ఘటన పెద్దరాయిగూడెంలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు... పెద్దరాయిగూడేనికి చెందిన పల్లెల వెంకటరమణ(40), వారి కుటుంబ సభ్యులతో కలిసి అదే గ్రామంలో జామాయిల్ నర్సరీ నిర్వహిస్తున్నారు. నాలుగు రోజులుగా వెంకటరమణ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నారు. చికిత్స అందించినా నొప్పి తగ్గలేదు. ఈ నేపథ్యంలో నొప్పి తట్టుకోలేక ఛాంబర్ వద్దకు వెళ్లి పురుగు మందు తాగి అక్కడే మృతి చెందినట్లు భావిస్తున్నారు. భర్త ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి తెలిపారు.

శ్రీవారి కొండపై అన్యమత ప్రచారం

పోలీసుల అదుపులో ముగ్గురు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి కొండపై అన్యమత ప్రచారం చేస్తున్నారన్న అనుమానంతో ముగ్గురు వ్యక్తులను ఆలయ సెక్యూరిటీ సిబ్బంది శనివారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ద్వారకాతిరుమల పోలీసులకు అప్పగించారు. తూర్పుగోదావరి జిల్లా కడియపులంకకు చెందిన 8 మంది భక్తులు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించి అక్కడి నుంచి వ్యాన్‌లో ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చారు. వ్యాన్‌ను ప్రసాదాల కౌంటర్ల గేట్ వద్ద నిలిపారు. ఎనిమిది మందిలో ఆరుగురు శ్రీవారి దర్శనానికి వెళ్లారు. వ్యాన్ డ్రైవర్, మరో ఇద్దరు వ్యాన్‌లో ఉన్నారు. ఇందులో ఓ మహిళ వ్యాన్‌లో బైబిల్ చదువుతుండగా అన్యమత ప్రచారం జరుగుతుందని భక్తులు దేవస్థానం అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆలయ భద్రతా సిబ్బంది బైబిల్ చదువుతున్న మహిళను, డ్రైవర్‌ను, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు.

ప్రభుత్వమే గోశాలలు ఏర్పాటు చేయాలి

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో ప్రభుత్వమే గోశాలలు ఏర్పాటు చేసి దాని నుంచి వచ్చిన పాలతో ప్రసాదాలు తయారు చేస్తే కల్తీ జరిగే అవకాశం లేదని శ్రీశైలంలోని శ్రీగిరి భువనేశ్వరీ పీఠానికి చెందిన అభినవ కల్యాణానంద భారతి స్వామీజీ కోరారు. ఆగిరిపల్లిలోని శోభనగిరి క్షేత్రం వద్ద ఉన్న గీతా శతాక్షి గోలోక ధామం గోశాలను ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. కలెక్టర్ వెట్రిసెల్వి ఆగిరిపల్లి గోశాలలోని పశువుల గ్రాసానికి ఐదు ఎకరాల స్థలం కేటాయించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఆగిరిపల్లి శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని అన్నారు. ఈ ప్రాంతంలో అన్యమత ప్రచారం దారుణమని, దీనిపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. ఆవును జాతీయ జంతువుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ అధ్యక్షురాలు ఆల్తి వెంకటేశ్వరి, గోశాల నిర్వాహకురాలు నాగేంద్రమ్మ పాల్గొన్నారు.

(c) eenadu

ఏలూరు

• ఏలూరు • దెందులూరు • ఉంగుటూరు

ఖోఖోలో గోపన్నపాలెం విద్యార్థుల సత్తా

దెందులూరు, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా గొల్లమామిడాడ డీఆర్‌ఎల్ డిగ్రీ కళాశాలలో జేఎన్‌టీయూ నిర్వహించిన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ పురుషుల ఖోఖో పోటీల్లో గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం ఆయిదు జిల్లాల నుంచి పన్నెండు జట్లు పాల్గొనగా.. గోపన్నపాలెం విద్యార్థులు రన్నర్స్‌గా నిలిచారు. వారిని ప్రధానాచార్యుడు నతానియేలు శనివారం అభినందించి పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

ప్రయాణికులకు మెరుగైన సేవలు

పవర్‌పేట(ఏలూరు అర్బన్), న్యూస్‌టుడే: ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తున్నట్లు ఆర్టీసీ విజయవాడ ప్రాంతీయ ఛైర్మన్ అప్పలనాయుడు తెలిపారు. స్థానిక పాత బస్టాండ్‌లో గుప్తా ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి కేంద్రాన్ని శనివారం సంస్థ అధినేత ఎంఎం గుప్తా, డీపీటీఓ షబ్బీరు, డీఎం వాణిశ్రీ కలిసి అప్పలనాయుడు ప్రారంభించి మాట్లాడారు. వేసవిలో ప్రయాణికుల దాహార్తి తీర్చడానికి నీటిశుద్ధి కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు.

ఆర్వో ప్లాంటు ప్రారంభిస్తున్న గుప్తా, చిత్రంలో అప్పలనాయుడు, షబ్బీరు

తాగునీటి ఎద్దడి రానీయొద్దు: పత్సమట్ల

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ధర్మరాజు

ఉంగుటూరు, న్యూస్‌టుడే: వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆదేశించారు. స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిన్నపాటి సాగునీటి వనరుల ఆక్రమణలు తొలగించి నిధులతో అభివృద్ధి చేయాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సూచించారు. జడ్పీటీసీ సభ్యురాలు జయలక్ష్మి, ఎంపీడీవో రాజ్‌మనోజ్, తహసీల్దారు పూర్ణచంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తమ వేతన బకాయిలు త్వరితగతిన చెల్లించాలని పలువురు ఎంపీటీసీ సభ్యులు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అంతకుముందు సర్పంచి బందారు సింధుతో కలిసి ఎమ్మెల్యే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.

నిర్వహణ కొరవడి.. ప్రయాణికుల్లో అలజడి!

ప్రమాదాలకు నిలయంగా జాతీయ రహదారి

దెందులూరు, న్యూస్‌టుడే: జిల్లాలో జాతీయ రహదారిని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. పైవంతెన, సర్వీస్ రహదారులు, డ్రెయినేజీలు నిర్మించారు. నిర్వహణను విస్మరించడంతో.. సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పలువురు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు శాశ్వత దివ్యాంగులుగా మారుతున్నారు.

అదుపు తప్పి పడి.. ఆశ్రం కాలనీ నుంచి గుండుగొలను సమీప గరుడ హోటల్ వరకు జాతీయ రహదారి వెంబడి పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. చెత్త నిల్వలు పేరుకుపోయాయి. అక్కడక్కడా చిన్నపాటి గుంతలు పడటంతో.. ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి గాయాల పాలవుతున్నారు. కొన్నిచోట్ల పైవంతెనపై ఇసుక, దుమ్ము, ధూళి నిండిపోయాయి. వాటిని తొలగించకపోవడంతో.. వెనకొచ్చే వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దెందులూరు నుంచి ఉంగుటూరు వరకు పలుచోట్ల విభజకంపై నాటిన మొక్కలు ఎండిపోయి కనిపిస్తున్నాయి.

ఎక్కడెక్కడ అంటే.. ప్రధానంగా ఏలూరు సమీప ఆశ్రం కాలనీ, దెందులూరు, సత్యనారాయణపురం, సీతంపేట, గుండుగొలను, భీమడోలు, పూళ్ల, కైకరం, నారాయణపురం, ఉంగుటూరు తదితర గ్రామాల ప్రజలు సర్వీసు మార్గాల నుంచి జాతీయ రహదారిపైకి వస్తుంటారు. అక్కడ సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో.. దూర ప్రాంతాల నుంచి వాహనాలు రయ్‌మంటూ దూసుకెళ్తున్నాయి. ఒక్కోసారి వేగాన్ని అదుపు చేయలేక.. ప్రమాదాలకు గురవుతున్నాయి.

కాలువపై శిథిలమైన దిమ్మెలు

దెబ్బతిన్న దిమ్మెలు.. జాతీయ రహదారికి ఇరువైపులా నిర్మించిన డ్రెయిన్లు దెబ్బతిన్నాయి. కాలువలపై ఏర్పాటు చేసిన దిమ్మెలు ధ్వంసమై ప్రమాదకరంగా మారాయి. ఆటోనగర్, కొవ్వలి వంతెన తదితర ప్రాంతాల్లో ఎక్కువ సమస్య నెలకొన్నా.. వాటి స్థానంలో కొత్త దిమ్మెలు ఏర్పాటు చేయలేదు. అధికారులు స్పందించి ఆయా సమస్యలు పరిష్కరించాలని వాహనదారులు, ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

ఏలూరు అర్బన్:	80085 74486	ఏలూరు టూటౌన్:	80085 74487
దెందులూరు:	80085 74535	పెదపాడు, పెదవేగి:	80085 74483
భీమడోలు:	80085 74527	నిడమర్రు గ్రామీణం:	97040 21765
ఉంగుటూరు:	94939 90333	గణపవరం:	99480 66777

పెదపాడు, న్యూస్‌టుడే: ? రామలింగేశ్వర డ్రెయిన్‌లో గుర్రపుడెక్క పెరిగిపోయింది. ఫలితంగా నీరు ముందుకెళ్లడం లేదు. శివారు ప్రాంత రైతులు ఇబ్బంది పడుతున్నారు. - సురేంద్ర, నాయుడుగూడెం

✔ సమస్య నా దృష్టికి వచ్చింది. ఉపాధిహామీ పనుల్లో భాగంగా డ్రెయిన్‌లో పెరిగిన గుర్రపుడెక్కను తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. - అమిలుజాష, ఎంపీడీవో, పెదపాడు

నిడమర్రు (గ్రామీణం), న్యూస్‌టుడే: ? అడవికొలను పంచాయతీ చినరామచంద్రపురంలో విద్యుత్తు స్తంభాలున్నా వీధి దీపాలు ఏర్పాటు చేయలేదు. చీకట్లో రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడుతున్నాం. పిల్లలు, వృద్ధులు ఇంట్లో నుంచి బయటకొచ్చేందుకు భయపడుతున్నారు. - ప్రసాద్, గ్రామస్థుడు

✔ క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తాం. విద్యుత్తు దీపాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. - స్వామి, డిప్యూటీ ఎంపీడీవో

రక్త నిల్వలు పెంచడం అభినందనీయం: ఎంపీ

మాట్లాడుతున్న మహేశ్‌కుమార్, చిత్రంలో చంటి, రామారావు

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఆపత్కాలంలో పేదలకు రక్తం అందించేలా నిల్వలు పెంచడం అభినందనీయమని ఎంపీ మహేశ్ కుమార్ కొనియాడారు. స్థానిక సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలోని రెడ్‌క్రాస్ తలసేమియా భవనంపై గుప్తా ఫౌండేషన్ సహకారంతో రెండో అంతస్తు నిర్మాణ పనులకు శనివారం ఎమ్మెల్యే చంటి, ఆర్టీసీ విజయవాడ ప్రాంతీయ ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏపీ రాష్ట్ర రెడ్‌క్రాస్ ఛైర్మన్ డి.రామారావుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. తలసీమియా బాధితుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన నూతన సెంట్రల్ ల్యాబ్‌ను ప్రారంభించారు. రెడ్‌క్రాస్ సొసైటీకి ఎంపీ రూ.2 లక్షలు, అవంతి ఫీడ్స్ ఎండీ అల్లూరి ఇంద్రకుమార్ రూ.5 లక్షలు, సీఎస్ అరుణకుమారి రూ.2 లక్షలు, డాక్టర్ శ్రీదేవి రూ.2 లక్షలు, లయన్ మానేపల్లి రామారావు రూ.లక్ష విరాళం ప్రకటించారు. గుప్తా ఫౌండేషన్ అధినేత ఎంఎం గుప్తా, ఏఎంసీ ఛైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమానికి ప్రాధాన్యం: చింతమనేని

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే ప్రభాకర్

పెదవేగి, దెందులూరు- న్యూస్‌టుడే: పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ముండూరు, వేగివాడ, చక్రాయగూడెం గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులు అందజేశారు. పలువురు లబ్ధిదారులకు పింఛను సొమ్ము పంపిణీ చేశారు. చింతమనేని మాట్లాడుతూ.. పేదలకు అండగా నిలవాలన్న సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు రూ.30తో సామాజిక భద్రత పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారన్నారు. ఆ ఒరవడిని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనసాగిస్తున్నారని చింతమనేని కొనియాడారు.

● దెందులూరు మండలం రామారావుగూడెం, సీతంపేట, ముప్పవరం గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. పింఛనుదారులకు నగదు పంపిణీ చేశారు.

ఎల్‌వోసీలు అందుకున్న వారితో వీరాంజనేయులు తదితరులు

ప్రజల అభ్యున్నతికి తోడ్పాటు: గన్ని

భీమడోలు, న్యూస్‌టుడే: ప్రజల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందని ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. భీమడోలులో పలువురు లబ్ధిదారులకు రాష్ట్ర స్కిల్ టెక్నాలజీ కార్పొరేషన్ ఛైర్మన్ మదలపు రఘు, కూటమి నాయకులతో కలిసి శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం తెదేపా కార్యాలయంలో సుమారు 48 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.26.62 లక్షలు విలువైన చెక్కులు, ఎల్‌వోసీలు అందజేశారు. నాయకులు పెద్దిరాజు, పుల్లయ్యనాయుడు, వెంకటేశ్‌బాబు, సత్యకృష్ణ పాల్గొన్నారు.

దివ్యాంగులకు ప్రభుత్వం చేయూత: కలెక్టర్

సహసికకు బ్యాటరీ వాహనం అందిస్తున్న వెట్రిసెల్వి

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: దివ్యాంగులకు ప్రభుత్వం అన్నివిధాలా చేయూతనందిస్తోందని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో జంగారెడ్డిగూడేనికి చెందిన దివ్యాంగురాలు పి.సహసికకు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, హిజ్రాల సంక్షేమ శాఖ ఏడీ రామ్‌కుమార్‌తో కలిసి శనివారం మూడు చక్రాల బ్యాటరీ వాహనం తాళాలు అందజేశారు.

● ఉంగుటూరు మండలం కైకరానికి చెందిన బి.పవన్, టి.లక్ష్మణ్, చినవెల్లమిల్లికి చెందిన ఏ.వెంకట్రాజు యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. వీరికి ఉచిత శిక్షణనిచ్చేందుకు గతేడాది నవంబరు 30న నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ముగ్గురికీ కలెక్టర్ వెట్రిసెల్వి శనివారం ట్యాబ్‌లు అందజేశారు.

మురుగు కదలదు

పెదపాడు మండలం కొత్తముప్పర్రులో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటోంది. గ్రామంలోని అంతర్గత మార్గాలను సీసీ రోడ్లుగా అభివృద్ధి చేశారు. డ్రెయిన్లు నిర్మించకపోవడంతో.. మురుగు నీరంతా ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. రోజుల తరబడి తొలగించకపోవడంతో దుర్వాసన వస్తోంది. - న్యూస్‌టుడే, కొత్తముప్పర్రు(పెదపాడు)

రక్షణ పట్టదు

నిడమర్రు మండలం చిననిండ్రకొలనులో ప్రధాన పంట కాలువపై నిర్మించిన వంతెన ప్రమాదకరంగా మారింది. ఓవైపు రక్షణ పూర్తిగా నేలకూలింది. ఈ మార్గంలో పెద్ద సంఖ్యలో వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. ఏమాత్రం ఏమరపాటు వహించినా, కాలువలో పడిపోయే ప్రమాదముంది. - న్యూస్‌టుడే, నిడమర్రు గ్రామీణం

గుర్రపుడెక్క తొలగదు

ఏలూరు నగరం ఆర్టీసీ బస్టాండు రోడ్డులోని తమ్మిలేరులో గుర్రపుడెక్క విపరీతంగా పెరిగిపోయింది. ఏరంతా పచ్చదనంతో నిండిపోయింది. తమ్మిలేరులో మురుగు కలిసి.. రోజుల తరబడి కదలడం లేదు. దుర్వాసన రావడంతోపాటు దోమల బెడద ఎక్కువగా ఉంటోందని స్థానికులు వాపోతున్నారు. - ఈనాడు, ఏలూరు

ప్రమాదం ఆగదు

పెదవేగి మండలం చల్లపల్లిలో ప్రధాన రహదారి అంచున విద్యుత్తు స్తంభానికి ఏర్పాటు చేసిన నియంత్రిక ఫ్యూజు చేతికందే ఎత్తులో ఉంది. ఈ మార్గంలో విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. మూగజీవాలూ తిరుగుతుంటాయి. ప్రమాదాలు జరగక ముందే ఫ్యూజు పెట్టె ఎత్తు పెంచాల్సి ఉంది. - న్యూస్‌టుడే, చల్లపల్లి(పెదవేగి)

అడుగు పడదు

ఏలూరు తంగెళ్లమూడి వంతెన నుంచి వ్యవసాయ మార్కెట్ యార్డు వరకు తమ్మిలేరు గట్టు వెంబడి రహదారి నిర్మించారు. పాదచారులు రాకపోకలు సాగించేందుకు వీలుగా నడకదారులు ఏర్పాటు చేశారు. ఆ బాటలు దెబ్బతినడంతో.. స్థానికులు నడిచేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -న్యూస్‌టుడే, ఏలూరు గ్రామీణ

ఏలూరు సినిమాలు

అంబిక డీలక్స్	కపుల్ ఫ్రెండ్లీ
అంబిక మినీ	హే బల్‌వంత్
సాయి బాలాజీ	విష్ణు విన్యాసం
బాలాజీ	అతడు
సత్యనారాయణ 1	సన్ ఆఫ్
సత్యనారాయణ 2	బూకి
సత్యనారాయణ 3	నవాబ్ కేఫ్
విజయలక్ష్మి వీమ్యాక్స్ 1	మన శంకర వరప్రసాద్ గారు
విజయలక్ష్మి వీమ్యాక్స్ 2	ఉత్తిత్తి హీరోలు
విజయలక్ష్మి వీమ్యాక్స్ 3	సీతా పయనం
ఎస్‌వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 1	ఫంకీ
ఎస్‌వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 2	మన శంకర వరప్రసాద్ గారు
ఎస్‌వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 3	విష్ణు విన్యాసం

తెదేపా బలోపేతమే లక్ష్యం

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: తెదేపా బలోపేతమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని ఎంపీ మహేశ్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక తెదేపా జిల్లా కార్యాలయంలో పోలవరం నియోజకవర్గానికి చెందిన పలువురు వైకాపా నాయకులు ఏపీ ట్రైకార్ ఛైర్మన్ బి.శ్రీనివాసులు నేతృత్వంలో తెదేపాలో చేరారు. వారికి ఎంపీ, ఎమ్మెల్యే చంటి కండువాలు కప్పి ఆహ్వానించారు. ● శనివారపుపేటలోని లబ్ధిదారులకు ఎంపీ మహేశ్ కుమార్, ఎమ్మెల్యే చంటి, ఆర్టీసీ విజయవాడ ప్రాంతీయ ఛైర్మన్ అప్పలనాయుడు శనివారం పింఛను సొమ్ము పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. పేదల ఉన్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతినెలా ఠంచనుగా లబ్ధిదారులకు నగదు అందజేస్తోందని వారు పేర్కొన్నారు.

బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడిగా ఏలూరుకు చెందిన సత్యవాడ దుర్గాప్రసాద్ ఎన్నికయ్యారు. శనివారం విజయవాడలో నిర్వహించిన సమాఖ్య జాతీయ కార్యవర్గ సమావేశంలో.. నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బ్రాహ్మణుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని దుర్గాప్రసాద్ తెలిపారు.

అపరాలకు మద్దతు ధర ప్రకటన

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: అపరాలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని.. తదనుగుణంగా పంట కొనుగోలు చేయనున్నట్లు జేసీ అభిషేక్ గౌడ తెలిపారు. పెసలు క్వింటా రూ.8,768, మినుములు రూ.7,800కు కొనడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. పెదపాడు, ఏలూరు, దెందులూరు, ముదినేపల్లి, మండవల్లి, కైకలూరు, కలిదిండి మండలాల్లో ఈ-పంట నమోదు చేసుకున్న రైతుల నుంచి అపరాలు కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. రైతు సేవా కేంద్రాల్లో సీఎంఏపీపీ ద్వారా రైతులు పేర్లు నమోదు చేయించుకోవాలని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

బొమ్మలు చూపుతూ.. పాఠాలు చెబుతూ!

ఫలితాలిస్తున్న సృజనాత్మక బోధన

భీమడోలు, న్యూస్‌టుడే: అభిరుచి.. అంకితభావం కలిగిన ఉపాధ్యాయులు ప్రాథమిక విద్య బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఆసక్తికరంగా, సులభంగా, అర్థమయ్యేలా పాఠాలు చెబుతూ.. సత్ఫలితాలు సాధిస్తున్నారు. వారే భీమడోలు మండలం పోలసానిపల్లిలోని వివిధ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయినులు శ్రీలక్ష్మిదుర్గ, కాటిక మౌనిక. తరగతి గదిలో సాధారణ బోధనకు భిన్నంగా బొమ్మలు, చార్టులు, పట్టికలు, నమూనాలు, ఇతరత్రా బోధన పరికరాలు వినియోగిస్తూ తరగతులు నిర్వహిస్తున్నారు. వీరి సృజనాత్మకతను పాఠశాల విద్యాశాఖ- సమగ్ర శిక్ష మెచ్చింది.

నాణ్యమైన విద్య

పిల్లల్లో విద్యపై ఆసక్తి పెంచాలి. అప్పుడే వారు అన్ని రంగాల్లో రాణిస్తారు. పాఠాలను వినూత్నంగా చెప్పడం ద్వారా ఆసక్తి పెరుగుతుంది. నాణ్యమైన విద్య సులభంగా అర్థమవుతుంది. తరగతిలో విన్న, చూసిన పాఠం ఎప్పటికీ గుర్తుంటుంది. విజ్ఞానాన్ని పెంచుకున్న వారవుతారు. అంతర్జాలం సహాయంతో విద్యార్థులకు ప్రాథమిక విద్య నుంచే ఆంగ్ల పాఠాలు నేర్పిస్తున్నా. తద్వారా బడి మానే పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గింది. - కాటిక మౌనిక, ఉపాధ్యాయిని, ఆదర్శ ప్రాథమిక పాఠశాల

ప్రత్యక్ష అనుభవంతో

పిల్లలకు నేర్పించే ప్రతి పాఠ్యాంశానికి సంబంధించిన బొమ్మలు, ప్రయోగాత్మకంగా కళ్లకు కట్టినట్లు చూపుతున్నా. వారూ ఉత్సాహంగా వింటున్నారు. ఆటపాట, కృత్యాలతో బోధన చేస్తుండటంతో ఆసక్తి పెరుగుతోంది. ఒకటి, రెండు తరగతుల పిల్లలకు సైతం సులభంగా నేర్చుకునేలా తెలుగు, ఆంగ్లం, గణితం ప్రాథమిక స్థాయిలో వివరిస్తున్నా. పాఠాలు బాగా అర్థమవుతుండటంతో వారిలో ఆత్మవిశ్వాసం, నైపుణ్యాలు మెరుగుపడుతున్నాయి. - చింతలపూడి శ్రీలక్ష్మిదుర్గ, ఉపాధ్యాయిని, ఫౌండేషనల్ పాఠశాల

నేత్రపర్వంగా భీమేశ్వరుడి రథోత్సవం

నిడమర్రు, న్యూస్‌టుడే: పెదనిండ్రకొలనులోని పార్వతీ సమేత భీమేశ్వరస్వామి కల్యాణోత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం రథయాత్ర చేపట్టారు. తొలుత రథాన్ని వివిధ వర్ణాల పుష్పాలతో అలంకరించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద నుంచి బయల్దేరిన రథం.. సినిమా హాలు, తుమ్మల చెరువు గట్టు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు స్వామివారికి అరటి గెలలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం స్వామివారి కల్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు రథోత్సవంలో పాల్గొన్నారు. ఎస్సై వీరప్రసాద్ బందోబస్తును పర్యవేక్షించారు.

సీతారాముల పరిణయం

గుండుగొలను(భీమడోలు): గుండుగొలనులోని సీతారామస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం స్వామివారికి అభిషేకాలు, తులసీ దళార్చన చేసి విశేషంగా అలంకరించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు ఆలయ ముఖ మండపంలో శాంతి కల్యాణోత్సవం చేపట్టారు.

కొనసాగుతున్న పట్టాభిషేక ఉత్సవాలు

నిడమర్రు, న్యూస్‌టుడే: అడవికొలనులో శ్రీరామ మహా సామ్రాజ్య పట్టాభిషేక ఉత్సవాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు శనివారం పుత్ర కామేష్టి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సీతారాముల కల్యాణం, గజ వాహన సేవ చేపట్టారు.

విచారణలో జాప్యం చేయొద్దు: ఏఎస్పీ

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: స్థానిక జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులతో ఏఎస్పీ ఎన్.సూర్యచంద్రరావు శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అపరిష్కృత కేసులపై చర్చించారు. కేసుల విచారణ వేగవంతంపై సలహాలు, సూచనలిచ్చారు. సాక్షులు, సాక్ష్యాధారాలను సకాలంలో న్యాయస్థానంలో ప్రవేశపెట్టి.. నిందితులకు త్వరితం శిక్ష పడేలా చూడాలని ఏఎస్పీ ఆదేశించారు.

కమనీయంగా కల్యాణోత్సవం

రాచూరు(ఉంగుటూరు): రాచూరులోని పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి, రుక్మిణీ సత్యభామ సమేత మాధవస్వామి ఆలయాల్లో వార్షిక కల్యాణోత్సవాలు కమనీయంగా కొనసాగుతున్నాయి. శనివారం రామలింగేశ్వరస్వామికి పూర్ణాహుతి, త్రిశూల స్నానం, పుష్పోత్సవం; మాధవస్వామికి పూర్ణాహుతి, చక్రస్నానం, పవళింపు సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు.

నూతన ఆవిష్కరణలతో మనుగడ

వాడవాడలా జాతీయ సైన్స్ దినోత్సవం

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: స్థానిక సురేశ్‌చంద్ర బహుగుణ ఆంగ్ల మాధ్యమ పోలీసు పాఠశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. ఏఎస్పీ ఎన్.సూర్యచంద్రరావు ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ, సౌరశక్తి, రోబోటిక్స్, ఆధునిక సాంకేతికత నమూనాలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సైన్స్ నూతన ఆవిష్కరణలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని చెప్పారు.

ఏలూరు: ప్రయోగాన్ని పరిశీలిస్తున్న సూర్యచంద్రరావు

ఏలూరు విద్యా విభాగం: స్థానిక న్యూజనరేషన్, శర్వాణీ, దీప్తి పాఠశాలల్లో విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. సమగ్ర శిక్షా ఏఎంవో రామారావు, కో-ఆప్షన్ సభ్యుడు పెదబాబు తిలకించి ప్రశంసించారు. ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం, ప్రభుత్వ డిగ్రీ, సీఆర్ఆర్ మహిళా కళాశాలల్లోనూ కార్యక్రమాలు నిర్వహించారు.

పెదపాడు: పెదపాడు, అప్పనవీడు జడ్పీ ఉన్నత పాఠశాలల్లో సీవీ రామన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. విద్యార్థులు సైన్స్ నమూనాలు ప్రదర్శించారు. వారికి ప్రధానోపాధ్యాయులు పి.వెంకటేశ్వరరావు, తోట పుష్పావతి ప్రశంసాపత్రాలు అందజేశారు.

భీమడోలు: ప్రదర్శనను తిలకిస్తున్న ఉపాధ్యాయులు

ఉంగుటూరు: కాగుపాడు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రాజెక్టు నమూనాలు ప్రదర్శించారు. ప్రధానోపాధ్యాయుడు వెలిచెర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: శనివారపుపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏపీసీ పంకజ్ కుమార్ సీవీ రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏడీ వెంకటప్పయ్య, ప్రధానోపాధ్యాయుడు ప్రకాశ్ తదితరులున్నారు.

భీమడోలు: భీమడోలు, గుండుగొలను, పూళ్ల ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు సైన్సు నమూనాలు ప్రదర్శించారు. ఎంఈవోలు శ్రీనివాసరావు, ఎ.భాస్కరకుమార్, ఏఎంసీ ఛైర్మన్ శేషగిరి తదితరులు ప్రాజెక్టులు తిలకించారు.

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

ఉద్యోగ విరమణ చేసిన వారితో ఎస్పీ తదితరులు

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: పోలీసులు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ సూచించారు. నాలుగు దశాబ్దాలపాటు పోలీసు శాఖలో విధులు నిర్వర్తించిన పలువురు శనివారం ఉద్యోగ విరమణ పొందారు. స్థానిక జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ వారిని సత్కరించి మాట్లాడారు. ఉద్యోగ విరమణ చేసిన వారిని యువతరం ఆదర్శంగా తీసుకొని పని చేయాలని పేర్కొన్నారు. ఏఎస్పీలు సుస్మిత, మునిరాజు, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఆర్ఐ పవన్‌కుమార్ పాల్గొన్నారు. ● విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలను ఆదుకొని.. వారికి అండగా నిలవడం తమ బాధ్యతని ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ అన్నారు. ఇటీవల మృతి చెందిన హెడ్‌కానిస్టేబుల్ భార్య సుజాతకు స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కారుణ్య నియామక ఉత్తర్వుల పత్రం శనివారం అందజేశారు.

దార్శనికుడు విలియమ్స్ హోవే

ఉంగుటూరు, న్యూస్‌టుడే: కుట్టు మిషన్ కనిపెట్టిన విలియమ్స్ హోవే దర్జీల దార్శనికుడని ఆప్కో మాజీ డైరెక్టర్ దొంతంశెట్టి సత్యనారాయణ కొనియాడారు. ఉంగుటూరులో శనివారం దర్జీల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విలియమ్స్ హోవే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సీనియర్ దర్జీ ముప్పన సత్యనారాయణను సత్కరించారు.

చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న దర్జీలు

ఏలూరు నగరం: స్థానిక వైఎంహెచ్ఏ హాలు సమీప ప్రాంగణంలో శనివారం దర్జీల దినోత్సవం నిర్వహించారు. విలియమ్స్ హోవే చిత్రపటానికి పట్టణ టైలరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు పుష్పాంజలి ఘటించారు.

ఏలూరు గ్రామీణ: ప్రపంచ దర్జీల దినోత్సవం సందర్భంగా.. 50 ఏళ్లుగా దర్జీ వృత్తిలో కొనసాగుతున్న మోతిక వెంకటేశ్వరరావును పలువురు సన్మానించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘ నాయకులు రాజగోపాలాచారి, గోపాలకృష్ణ పాల్గొన్నారు.

కార్మిక సమస్యలు పరిష్కరించండి

మాట్లాడుతున్న దేగా ప్రభాకర్

ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే: పురపాలక కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు దేగా ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆర్ఆర్‌పేట స్ఫూర్తి భవన్‌లో ఏఐటీయూసీ నగర మహాసభ శనివారం నిర్వహించారు. యలగాడ శివకుమార్ అధ్యక్షత వహించారు. ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణ, పరిసరాల శుభ్రతకు కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. వారికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటూ ఉన్నతికి తోడ్పాటునివ్వాలని కోరారు. సకాలంలో జీతాలు చెల్లించి కుటుంబ పోషణ భారం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు పి.కిశోర్, కన్నబాబు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

రైలు ఢీకొని వృద్ధురాలి మృతి

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: సీతంపేట రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతున్న గుర్తుతెలియని వృద్ధురాలిని రైలు ఢీకొంది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఏలూరు సర్వజన ఆసుపత్రి శవాగారానికి తరలించారు.

PM SHRI KENDRIYA VIDYALAYA, ELURU

Gopannapalem, Eluru Dist (A.P) 534 450

E-Mail: kvs.eluru@gmail.com Phone: 08812 - 259611

An Autonomous Body Under Ministry of Education

Interviews for the following post of teachers will be conducted on the date mentioned in the premises of Kendriya Vidyalaya, Eluru.

Interview Date	Posts	Venue
18-03-2026 Wednesday Time 8.00 AM Onward	**Post Graduate Teacher**: Computer Science, Physics, Biology, Chemistry, Mathematics, Hindi, English	PM SHRI KV Eluru Gopannapalem Besides Govt High School, Denduluru Mandal Eluru 534450
	Trained Graduate Teacher: Hindi, English, Science, Mathematics, Sanskrit' Social Studies, Special Educator	
	Primary Teacher: Primary Teacher, Music	
	Miscellaneous: Nurse, Sports Coach, Computer Instructor, Counsellor, Vocational, Instructor, Balvatika Teacher, Yoga Trainer, Telugu Language Teacher	
Registration	Application to be submitted offline at KV Eluru on any working day& online Mode Through Using Google From (Link available at KV Eluru Website From 28.02.2026 to 17.03.2026	

These posts are purely temporary and on contractual basis and prepare a reserve panel for the year 2026-2027. Further details like posts, subject, eligibility, qualification etc., may be obtained from the school website (https://eluru.kvs.ac.in) or Vidyalaya Notice Board From 28-2-26. Sd/- PRINCIPAL

(c) eenadu

చింతలపూడి
• చింతలపూడి • పోలవరం

పారిజాతగిరి భక్తజన సంద్రం

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెంలో కొలువైన గోకులతిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తజన సంద్రంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకున్నారు. గిరి ప్రదక్షిణలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. శనివారం ఒక్కరోజే వివిధ సేవల రూపేణా రూ.97,789 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో కలగర శ్రీనివాస్ తెలిపారు.

పారిజాతగిరి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం నడక ప్రారంభిస్తున్న భక్తులు

పాదయాత్రగా భద్రాచలం

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: శ్రీ రామ భక్త బృందం ఆధ్వర్యంలో కొయ్యలగూడెం మండలం రామనుజపురం నుంచి భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానానికి పాదయాత్రగా 120 మంది భక్తులు శనివారం బయలుదేరారు. మార్గమధ్యలో జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం పాదయాత్ర కొనసాగించారు.

హనుమకు పంచామృతాభిషేకాలు

జంగారెడ్డిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం పంచామృతాభిషేకాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శనివారం ఒక్కరోజే వివిధ సేవల రూపేణా రూ.1,58,412 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఆర్వీ చందన తెలిపారు.

శ్రీరత్నతులసీ దేవి గ్రామోత్సవం

కామవరపుకోట, న్యూస్‌టుడే: తడికలపూడి శివారు రత్నగిరిపై శ్రీరత్నతులసీ అమ్మవారి ఆలయం వద్ద జరుగుతున్న వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా శనివారం తెల్లవారుజాము నుంచి అమ్మవారి ఊరేగింపు వైభవంగా సాగింది.

చిట్టి బుర్రలు.. గట్టి ఆవిష్కరణలు!

పాఠశాలల్లో వైజ్ఞానిక ప్రదర్శనల సందడి

కొయ్యలగూడెం గ్రామీణ, పోలవరం, బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లోని పలు పాఠశాలల్లో వైజ్ఞానిక ప్రదర్శనలతో శనివారం సందడి వాతావరణం నెలకొంది. జాతీయ సైన్సు దినోత్సవం పురస్కరించుకుని బాలబాలికలు తమ ఆలోచనలకు రూపమిచ్చారు. చిన్నారుల సృజనాత్మకతను గుర్తించిన ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. నేర్చుకున్న పాఠ్యాంశాలతోపాటు సామాజిక సమస్యలపైనా విద్యార్థులు స్పందించారు. రైతుల సమస్యలకు పరిష్కారం చూపే ప్రయత్నం చేశారు. సౌర విద్యుత్తు ప్రయోజనాలను వివరించారు. కొయ్యలగూడెంలో తహసీల్దార్ ఎన్.నాగరాజు, మండల విద్యాధికారి జె.సురేశ్‌బాబు ప్రదర్శనలు తిలకించారు. రాజవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో డీవైఈవో ఎం.రామన్నదొర పాల్గొని సర్ సీవీరామన్ చిత్రపటానికి నివాళి అర్పించారు.

తరగనిధి..సౌర విద్యుత్తు..

సౌర విద్యుత్తు వినియోగంతో ప్రజలకు విద్యుత్తు బిల్లుల భారం తగ్గుతుందని కొయ్యలగూడెంలోని సిద్ధార్థ ఆంగ్ల మాధ్యమ పాఠశాల ఆయిదో తరగతి విద్యార్థిని కె.యశశ్రీ తన నమూనాతో వివరించింది. సౌర ఫలకాల ఏర్పాటుతో సౌరవిద్యుత్తు ఉత్పత్తి తీరు చెబుతూ భవిష్యత్తు తరాలకు తరగని శాశ్వత ఇంధన వనరుగా వర్ణించింది.

తెగులున్నచోటే మందు..

రైతులకు ప్రయోజనకరంగా ఉండే నమూనా ప్రదర్శించారు గూటాల జడ్పీ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి కె.శశి చిన్మయ్. స్మార్ట్ పెస్టిసైడ్ డిస్పెన్సర్‌గా పిలిచే ఈ పరికరం కంప్యూటర్ పరిజ్ఞానంతో పని చేస్తుందని వివరించాడు. పంటల్లో తెగుళ్ల నివారణకు అవసరమయ్యే పురుగు మందులను రైతులు పంట మొత్తం చల్లడం తెలిసిందే. ఈ పరికరం సాయంతో చేలో ఎక్కడైతే మొక్కలను తెగులు ఆశించిందో ఆ మొక్కలకే మందు చల్లుకోవచ్చు. తద్వారా వృథా ఖర్చు తగ్గించుకోవచ్చని వివరించాడు.

భూమి తిరిగితేనే..రాత్రి పగలూ..

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటేనే రాత్రీ పగలూ ఏర్పడతాయని చక్కని నమూనాతో వివరించింది కొయ్యలగూడెం 3వ వార్డు మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో ఆయిదో తరగతి చదువుతున్న ఎం.శశిక. గ్లోబు, బ్యాటరీతో పని చేసే చిన్న లైట్లతో నమూనా ఆకట్టుకునేలా తీర్చిదిద్దింది. రాత్రీ పగలూ ఏర్పడటం వలనే వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం ఏర్పడతాయని పేర్కొంది.

గుండె గదుల్లోనే ఆరోగ్యం..

సంపూర్ణ ఆరోగ్యానికి గుండె గదుల పని తీరే కీలకమని తెల్లంవారిగూడెం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థినులు మడకపాటి మాధురి, కట్టం పవిత్ర వివరించారు. వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా విభిన్నంగా నేలపై గుండె చిత్రాన్ని గీసి ప్రదర్శించారు ఆకట్టుకుంది. సందర్శకులకు గుండె పని తీరు, ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.

బాధిత బాలుడికి ఎట్టకేలకు కుల ధ్రువీకరణపత్రం

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: అధికారుల నిర్వాకంతో పాఠశాలలో చేరి చదువుకునేందుకు వీలు లేక అవస్థలు పడుతున్న ప్రణీత్ అనే బాధిత బాలుడికి ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు బుట్టాయగూడెం తహసీల్దారు కార్యాలయంలో శనివారం కుల ధ్రువీకరణపత్రం అందజేశారు. ఇందుకోసం బాలుడు తన కుటుంబీకులతో కలిసి గతేడాది అక్టోబరులో తహసీల్దారు కార్యాలయం ముందు దాదాపు తొమ్మిది రోజుల పాటు నిరాహార దీక్ష చేశాడు. ధ్రువీకరణపత్రం ఇవ్వకుండా తహసీల్దారు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తూ కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఫ్రాన్సిస్ జంగారెడ్డిగూడెం ఇన్‌ఛార్జి ఆర్డీవో కిశోర్‌కు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో బాలుడికి తహసీల్దారు చలపతిరావు ఆ పత్రాన్ని అందజేశారు.

ఉపకారాగారంలో తనిఖీ

చింతలపూడి, న్యూస్‌టుడే: పట్టణంలోని ఉపకారాగారాన్ని చింతలపూడి కోర్టు జూనియర్ సివిల్ జడ్జి సీహెచ్. మధుబాబు శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కారాగారంలో దస్త్రాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ముద్దాయిలకు అందించే ఆహారం, తాగునీరు, వంటశాలను తనిఖీ చేశారు. ఆయనతో పాటు సూపరింటెండెంట్ కృపానందం, తదితరులు ఉన్నారు.

దస్త్రాలు పరిశీలిస్తున్న న్యాయమూర్తి మధుబాబు

గుంత.. తీరిన చింత!

ఈనాడు కథనానికి స్పందన

జీలుగుమిల్లి, న్యూస్‌టుడే: పి.నారాయణపురంలోని ప్రాథమికోన్నత పాఠశాల ఎదురుగా ప్రమాదకరంగా మారిన గుంతను ఎట్టకేలకు పూడ్చారు. గ్రామంలోని ప్రధాన రహదారి పక్కన పాఠశాల సమీపంలో తాగునీటి పైపులు పగలడంతో నెల రోజుల కిందట గుంత తవ్వి అలాగే వదిలేశారు. దీంతో నిత్యం విద్యార్థులు పడుతూ.. లేస్తూ.. పాఠశాలకు వస్తున్న వైనంపై 'గుంత.. ప్రమాదాల చింత' శీర్షిక గత నెల 28న 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి పంచాయతీ అధికారులు స్పందించారు. ఈవోపీఆర్డీ నిఖిల్ ఆదేశాల మేరకు అంకంపాలెం పంచాయతీ కార్యదర్శి కృష్ణ యుద్ధప్రాతిపదికన గుంత పూడ్చింది చదును చేయించారు.

నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించండి: ఎమ్మెల్యే

వేలేరుపాడు(జీలుగుమిల్లి), న్యూస్‌టుడే: జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, లేదంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హెచ్చరించారు. మండలంలోని తాటియాకులగూడెం నుంచి పోలవరం మండల పట్టిసీమ వరకు నిర్మిస్తున్న 365(బీబీ) జాతీయ రహదారి పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

రోడ్డు నిర్మాణాన్ని పరిశీలిస్తున్న బాలరాజు

తెదేపాలో చేరిక

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం మండలంలోని పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు ట్రైకార్ సంస్థ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులుతో కలిసి ఏలూరులోని పార్టీ కార్యాలయానికి వెళ్లి ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్, బడేటి రాధాకృష్ణయ్య సమక్షంలో శనివారం తెదేపాలో చేరారు. పోలవరం మాజీ సర్పంచి అల్లు జగన్‌మోహన్‌రావు, మాదేపల్లి హరిబాబుతోపాటు పోలవరం, పట్టిసీమ గ్రామాలకు చెందిన నాయకులకు జిల్లా పార్టీ అధ్యక్షుడు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యే

జంగారెడ్డిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్ అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం అమ్మపాలెం, కట్టవపాదలవారిగూడెం గ్రామాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ముందుగా గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు.

కట్టవపాదలవారిగూడెంలో లబ్ధిదారుడికి పింఛను అందిస్తున్న రోషన్‌కుమార్

సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరు

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: రాజవరం గ్రామానికి చెందిన దున్నా వెంకటేశ్‌కు గుండె సంబంధిత శస్త్రచికిత్స నిమిత్తం ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.3.50 లక్షలను మంజూరు చేసినట్లు తెదేపా నాయకుడు పారేపల్లి నరేశ్, తెదేపా కార్యదర్శి చంద్ర మహేశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

సర్వే సత్వరం పూర్తిచేయాలి: డీఎల్‌డీవో

పోలవరం, న్యూస్‌టుడే: ఇంటింటి సర్వే సత్వరం పూర్తిచేయాలని జంగారెడ్డిగూడెం డివిజనల్ అభివృద్ధి అధికారి ఎం.రాజు సిబ్బందికి సూచించారు. పోలవరం ఎంపీడీవో కార్యాలయంలో శనివారం సిబ్బందికి సర్వేపై పలు సూచనలు చేస్తూ ఈ విషయంలో ఎటువంటి అలసత్వం వద్దన్నారు. అనంతరం ఇన్‌ఛార్జి ఎంపీడీవో సీహెచ్. శ్రీనివాసబాబుతో కలిసి పోలవరం గ్రామంలో ఇంటి పన్నులు వసూలు తీరును పరిశీలించారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లిలో శనివారం జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేశారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

పింఛను అందజేస్తున్న మద్దిపాటి వెంకటరాజు

అర్హులైన వారందరికీ.. కామవరపుకోట, న్యూస్‌టుడే: అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మాజీ ఎమ్మెల్యే గంటా మురళీరామకృష్ణ అన్నారు. శనివారం మండలంలో వీరిశెట్టిగూడెం, యాదవులపేటలో ఆయన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ ప్రారంభించారు.

ఇంకెన్నాళ్లు.. భయం నీడన చదువులు

వేలేరుపాడు గ్రామీణ, న్యూస్‌టుడే: వేలేరుపాడు జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలోని శిథిల భవనాలు కూలేలా ఉన్నాయి. విద్యార్థులు విశ్రాంతి సమయాల్లో ఆడుకుంటూ అటుగా వెళ్తుంటారు. ఆ భవనాలకు సమీపంలో రేపో మాపో కూలిపోయే చెట్టు కిందే విద్యార్థులకు భోజనాలు వడ్డిస్తున్నారు. దీంతో ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వీటిని తొలగించాలని పలుమార్లు కోరుతున్నా.. పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

భవన ప్రాంగణంలో చిన్నారులు తిరుగుతూ ఇలా..

పోలీసుల ముమ్మర తనిఖీలు

జీలుగుమిల్లి, న్యూస్‌టుడే: జీలుగుమిల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో పాడుబడ్డ భవనాలు, బస్సు షెల్టర్లలో శనివారం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. వజ్ర ప్రహార్ కార్యక్రమంలో భాగంగా మండలంలో ఎక్కడా అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఎస్సై క్రాంతికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ప్రజల రక్షణకు మొదటి ప్రాధాన్యమని.. ఇందులో భాగంగా బస్సు షెల్టర్లు, పాడుబడ్డ భవనాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం, ఇతర మాదకద్రవ్యాలు తీసుకునే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

మురుగు కదలదు.. దీపాలు వెలగవు

పైడిపాక కాలనీలో సమస్యల తిష్ఠ

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం పట్టణం 7వ వార్డు పరిధిలోని పోలవరం నిర్వాసిత కాలనీలో సమస్యలు తిష్ఠ వేశాయి. పోలవరం ముంపు గ్రామం పైడిపాకకు చెందిన 70 కుటుంబాలకు జంగారెడ్డిగూడెం పట్టణ శివారులో పదేళ్ల కిందట ఇళ్లు నిర్మించి ప్రజలను ఇక్కడకు తీసుకువచ్చారు. కానీ ఇప్పటివరకు మౌలిక వసతులు కల్పించకపోవడంతో నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగు, వీధి దీపాలు, తాగునీరు వంటి సమస్యలు వారిని పట్టి పీడిస్తున్నాయి.

పగిలి పైపులైన్ చూపుతున్న కాలనీవాసులు

కలుషిత నీటితో చర్మవ్యాధులు

కాలనీలోని డ్రెయిన్లలో పూడిక తీయకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. వీధి దీపాలు సక్రమంగా వెలగక చీకట్లోనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. కాలనీకి వచ్చే ప్రధాన రహదారి వెంబడి విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు. జంగారెడ్డిగూడెం నుంచి కొవ్వూరు వెళ్లే ప్రధాన రహదారిపై దిగి కాలనీలోకి నడిచి రావాలంటే చీకట్లో భయంగా ఉంటుందని మహిళలు వాపోతున్నారు. మంచినీటి ట్యాంకు పిచ్చిమొక్కలు, నాచు పట్టి అపరిశుభ్ర వాతావరణంలో ఉంది. దానిని శుభ్రం చేసి నెలలు గడవడంతో చర్మవ్యాధులు వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. 'కాలనీలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. పగిలిన మంచినీటి పైపులైను మరమ్మతులు చేయించి నీటి వృథా అరికడతాం' అని కమిషనర్ కేవీ రమణ తెలిపారు.

నీరు వృథా

కాలనీలో మంచినీటి పైపులైను మరమ్మతులకు గురై ఆరు నెలలు కావస్తోంది. పురమిత్ర యాప్ ద్వారా డిసెంబర్‌లో ఫిర్యాదు చేశా. రెండు రోజుల తరువాత చిన్నపాటి గొయ్యి తవ్వి సమస్య పరిష్కారమైనట్లు సందేశం పంపారు. జనవరిలో తిరిగి ఫిర్యాదు చేశా. నేటికీ సమస్య పరిష్కారం కాలేదు. పైపులైను తవ్విన చోట నీరు వృథాగా పోతుంది. కలుషిత నీరు వస్తోంది. **-డి.రోజారాణి**

దోమల బెడద

డ్రెయిన్లలో పూడికతీత పనులు సరిగా జరగడం లేదు. దోమల బెడద ఎక్కువగా ఉంది. కాలనీకి వచ్చే ప్రధాన రోడ్డు వెంబడి వీధి దీపాలు ఏర్పాటు చేయాలి. విషపురుగుల సంచారం అధికంగా ఉంది. సొంత ఖర్చులతో మంచినీటి ట్యాంకు శుభ్రం చేసుకుంటున్నాం. పిచ్చి మొక్కలను స్వచ్ఛందంగా తొలగిస్తున్నాం. **-గంగుల సీతారత్నం**

3న ఏలూరులో ధర్నా

టి.నరసాపురం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ, విద్యారంగంలో సమస్యల పరిష్కారానికి మార్చి 3న ఏలూరులో ఏపీటీఎఫ్ 1938 ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నా జయప్రదం చేయాలంటూ ఆ సంఘం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుధీర్‌కుమార్, శివకుమార్ స్వామి కోరారు. ఈ మేరకు శనివారం టి.నరసాపురంలో నిర్వహించిన సంఘ సమావేశంలో వారు మాట్లాడారు.

ప్రచారం చేస్తున్న ఉపాధ్యాయులు

మక్కినవారిగూడెంలో నేత్రవైద్య శిబిరం

టి.నరసాపురం, న్యూస్‌టుడే: మక్కినవారిగూడెంలో శనివారం స్థానిక పీఏసీఎస్, ఏలూరు ఆశ్రం ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. అక్కడకు వచ్చిన రోగులకు వైద్యులు శిరీష నేత్రపరీక్షలు చేసి, పది మందిని శస్త్ర చికిత్సల కోసం సిఫారసు చేశారు. అవసరమైన వారికి మందులు కళ్లజోళ్లు అందజేశారు. పీఏసీఎస్ అధ్యక్ష, కార్యదర్శులు ఆచంట సూర్యనారాయణ, యు.వి.వి. సత్యనారాయణ పర్యవేక్షించారు.

ఆయుధ డిపో వద్దంటూ నిరసన

కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: నేవీ ఆయుధ డిపో ఏర్పాటును నిరసిస్తూ మంగపతిదేవిపేటలోని పొలాల మధ్య రైతులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. పచ్చని పొలాల్లో ఆయుధ డిపో ఏర్పాటు చేస్తే ఇక్కడి రైతులు నష్టపోతారని రైతు ఉద్యమ నాయకుడు సంసాని కిశోర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగపతిదేవిపేట, బోడిగూడెం, బర్కెటు నగర్ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

మెడికల్ మాఫియాను నియంత్రించాలి: సీపీఐ

కుక్కునూరు, న్యూస్‌టుడే: ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న మెడికల్ మాఫియాను నియంత్రించాలని స్థానిక సీపీఐ మండల కార్యదర్శి లక్ష్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం కుక్కునూరులో తహసీల్దార్ రమేశ్‌బాబుకు వినతిపత్రం అందించారు.

దర్జీలను ప్రభుత్వం ఆదుకోవాలి

కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: దర్జీలను ప్రభుత్వం ఆదుకోవాలని గణపతి రామా దర్జీల సేవా సంఘం నాయకులు కోరారు. దర్జీల దినోత్సవం సందర్భంగా కొయ్యలగూడెం ప్రధాన కూడలి వద్ద విలియం హో చిత్ర పటానికి శనివారం నివాళులు అర్పించారు.

శ్రీనివాసపురంలో విద్యార్థినిని అభినందిస్తున్న జడ్పీటీసీ సభ్యుడు

సమాజ సేవపై అవగాహనతో మెలగాలి

జంగారెడ్డిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: విద్యార్థులు సమాజ సేవపై అవగాహనతో మెలగాలని జడ్పీటీసీ సభ్యుడు పోల్నాటి బాబ్జి అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ తృతీయ సోపాన్ పరీక్షా శిబిరం ముగింపు సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

యువతి మృతి

చింతలపూడి, న్యూస్‌టుడే: కడుపునొప్పితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి చెందిన ఘటన లింగపాలెం మండలం ఆశన్నగూడెంలో శనివారం చోటుచేసుకుంది. ధర్మాజీగూడెం ఎస్సై వెంకన్న కథనం ప్రకారం.. ఆశన్నగూడెం గ్రామానికి చెందిన ఎర్రా మాధురి(20) సీఆర్ రెడ్డి కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది. కుటుంబసభ్యులు మందలించారనే కారణంతో గత ఏడాది నవంబర్ 22న ముడిచర్ల గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లి అక్కడ పురుగుమందు తాగింది. తర్వాత ఆసుపత్రిలో చికిత్స అందించగా యువతి ఆరోగ్యం కుదుటపడింది. తిరిగి రెండు రోజుల కిందట మాధురికి కడుపు నొప్పి రావటంతో తల్లిదండ్రులు ఏలూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

పరీక్షా సామగ్రి పంపిణీ

చింతలపూడి, న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకొని పది పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని సీఐ క్రాంతికుమార్ తెలిపారు. ప్రగడవరం ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఆయన శనివారం పరీక్షా సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా చదివేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులపై ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు.

బంగారం చోరీపై ఫిర్యాదు

చింతలపూడి, న్యూస్‌టుడే: బంగారం చోరీకి గురైందని లింగపాలెం మండలం మఠంగూడేనికి చెందిన సాయిల శ్రీనివాస్ శనివారం ఫిర్యాదు చేసినట్లు ఎస్సై వెంకన్న తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఈ నెల 9న శ్రీనివాస్ కుటుంబసభ్యులు రెండు చెవి దిద్దులు, రెండు ఉంగరాలు, ఒక బ్రాస్‌లెట్, రెండు చెవి జుంకీలు బీరువాలో పెట్టి తాళం వేశారు. శనివారం బీరువా తెరిచి చూడగా బంగారం కనిపించ లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఎర్రంపల్లిలో రాగి తీగ..

చింతలపూడి, న్యూస్‌టుడే: చింతలపూడి మండలం ఎర్రంపల్లి గ్రామానికి చెందిన రైతు జగ్గవరపు పిచ్చిరెడ్డికి చెందిన పొలంలో దుండగులు శుక్రవారం రాత్రి విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ పగలగొట్టి రాగి తీగ దొంగిలించారు. రైతు శనివారం ఉదయం పొలానికి వెళ్లి చూడగా ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం చేసి ఉండటాన్ని గమనించి వెంటనే విద్యుత్తు సిబ్బందికి సమాచారం అందించారు.

శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి విరాళం

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి రూ.1.01లక్షల విరాళం సమకూరింది. విజయవాడకు చెందిన కృత్తివెంటి కిశోర్ కుమార్ ఈ విరాళాన్ని ఆలయ కార్యాలయంలో శనివారం జమ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈవో దుర్గారావు దాతను ప్రత్యేకంగా అభినందించి స్వామివారి ప్రసాదం, నిత్యాన్నదాన పత్రాన్ని అందజేశారు.

వ్యర్థాలకు నిప్పు.. ఆరోగ్యానికి ముప్పు

గవరవరం జడ్పీ ఉన్నత పాఠశాల సమీపం నుంచి కృష్ణంపాలెం వైపు రహదారి పక్కన కొందరు తాటిపీచు వ్యర్థాలను పెద్దఎత్తున పారబోస్తున్నారు. ఆ వ్యర్థాలను తగులబెడుతుండటంతో వెలువడుతున్న పొగ, బూడిద గాలివాటంతో కళ్లలో పడి వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు, దగ్గర్లోని పాఠశాల విద్యార్థులకు సమస్య తప్పడం లేదు. పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాల్సిన పంచాయతీ యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. దీనిపై ఎంపీడీవో కె.కిరణ్‌కుమార్ మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి సిబ్బందిని ఆదేశిస్తామన్నారు.

-న్యూస్‌టుడే, కొయ్యలగూడెం గ్రామీణ

తిరునాళ్లకు ఆహ్వానం

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: రెడ్డిగణపవరంలో ఈ నెల 3 నుంచి జరుగనున్న విశ్వేశ్వర అన్నపూర్ణ కనకదుర్గమ్మ తిరునాళ్లకు ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యలకు ఏలూరులో శనివారం ఆహ్వానపత్రికలను అందజేసినట్లు తెదేపా మండల అధ్యక్షుడు మొగపర్తి సోంబాబు, తెలిపారు.

దివ్యాంగులకు ప్రభుత్వం చేయూత: కలెక్టర్

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: దివ్యాంగులకు ప్రభుత్వం అన్నివిధాలా చేయూతనిస్తోందని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో జంగారెడ్డిగూడేనికి చెందిన దివ్యాంగురాలు పి.సహస్రకు విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల, హిజ్రాల సంక్షేమ శాఖ ఏడీ రామ్‌కుమార్‌తో కలిసి శనివారం మూడు చక్రాల బ్యాటరీ వాహనం తాళాలు అందజేశారు.

● ఉంగుటూరు మండలం కైకరానికి చెందిన బి.పవన్, టి.లక్ష్మణ్, చినవెల్లమిల్లికి చెందిన ఏ.వెంకట్రాజు యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. వీరికి ఉచిత శిక్షణనిచ్చేందుకు గతేడాది నవంబరు 30న నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ముగ్గురికీ కలెక్టర్ వెట్రిసెల్వి శనివారం ట్యాబ్‌లు అందజేశారు.

వివేకానంద ఒకేషనల్ జూనియర్ & డిగ్రీ కాలేజి
(ఆదికవి నన్నయ యూనివర్సిటీ అనుబంధ సంస్థ- Govt. of AP, BIE)
జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా.
08821-227434, 78933 57434, 94403 72688

WANTED FACULTY

ఇంగ్లీషు-2, తెలుగు-2, కామర్స్-3, పాలిటిక్స్-2, అక్కౌంట్స్-2, కంప్యూటర్స్-2, M.P.H.W. (నర్సింగ్)-2, M.L.T-2, అగ్రికల్చర్-2 , వెటర్నరీ-2
Non Teaching: Computer Operator-2, Telecaller (F)-2
ఆసక్తి గల అభ్యర్థులు Bio-Data తో సంప్రదించగలరు.
- Management

(c) eenadu

నూజివీడు

•నూజివీడు •కైకలూరు

పెద్దింట్లమ్మా శరణు.. శరణు!

మూలలంక(కలిదిండి), న్యూస్‌టుడే : పెద్దింట్లమ్మా శరణు.. శరణు అంటూ భక్తులు జగన్మాతను వేడుకున్నారు. మూల లంకలోని పెద్దింట్లమ్మ ఆలయంలో 57వ వార్షిక ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శనివారం అమ్మవారికి విశేష పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. హరికథా కాలక్షేపం శ్రోతలను అలరించింది. సూర్య బాయ్స్ నేతృత్వంలోని నృత్య ప్రదర్శన ఉత్తేజ పరిచింది.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నూజివీడు	:80085 74698	ఆగిరిపల్లి:	9121229090
ముసునూరు	:93983 81268	చాట్రాయి:	8008574700
కైకలూరు	:73060 88555	మండవల్లి:	8106099008
కలిదిండి	:90594 84862	ముదినేపల్లి:	8008574693

కైకలూరు, న్యూస్‌టుడే: ? కైకలూరు 7వ వార్డులో పంచాయతీ కుళాయిల నుంచి సురక్షిత తాగునీరు సరఫరా కావడం లేదు. రంగు మారిన నీరు వస్తుండటంతో కనీసం గృహ అవసరాలకు ఉపయోగపడటం లేదు. **- కృష్ణకుమార్, స్థానికుడు**

✔ పంచాయతీ చెరువుల్లో పూర్తిస్థాయి నీటిని నింపాం. శుద్ధి చేసిన సురక్షిత నీరు సరఫరా చేసేలా చర్యలు చేపడతాం. **- ఫణిరాజకుమారి, పంచాయతీ ఈవో కైకలూరు**

అమ్మవారి సేవలో ఎంపీ

కైకలూరు, న్యూస్‌టుడే: కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం అమ్మవారిని ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ దర్శించుకున్నారు. దేవస్థాన ఈవో పూర్ణకుంభంతో స్వాగతం పలకగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి ఛైర్మన్ జల్లూరి వెంకన్నబాబు శేష వస్త్రాలతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ పెద్దింట్లమ్మ అమ్మవారి ఆశీస్సులతో కొల్లేరు ప్రాంత సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోవాలని కోరుకున్నట్లు తెలిపారు. త్వరలోనే సుప్రీంకోర్టులో సానుకూల తీర్పు వస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు ఎంపీ మండలంలోని వరహాపట్నంలో భూసమేత లక్ష్మీనరసింహస్వామి వారి నూతన ధర్మకర్తల సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌తో కలిసి పాల్గొన్నారు. పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

కొత్తపల్లిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద మహిళల ఆందోళన

కుళాయి నీరు వాడుకోలేక పోతున్నాం

ముదినేపల్లి, న్యూస్‌టుడే: పంచాయతీ కుళాయిల ద్వారా విడుదల చేస్తున్న నీరు తాగడానికి కాదు.. కనీసం వాడుకోవడానికి వినియోగకరంగా లేదని వ్యకాసం మండల ప్రధాన కార్యదర్శి చిన్నం మాధవ్ ఆరోపించారు. వణుదుర్రు శివారు కొత్తపల్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం వ్యకాసం ఆధ్వర్యంలో మహిళలు మంచినీటి సీసాలతో ఆందోళన నిర్వహించారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. వేసవిలో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శుద్ధి చేసిన నీటిని రోజూ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

పింఛన్ల నగదు పన్నులకు జమ!

మంత్రి చొరవతో తిరిగి చెల్లింపు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తదితరులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందిస్తున్న పింఛను నగదును ఓ కార్యదర్శి ఇంటి పన్నుకు జమ చేశారు. ఈ విధంగా పది మంది వరకు లబ్ధిదారులకు జరగడంతో గ్రామంలో కలకలం రేగింది. మండలంలోని మీర్జాపురంలో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. మార్చి 1వ తేదీ ఆదివారం రావడంతో ఫిబ్రవరి 28న పింఛనుదార్లకు అందించమని సర్కారు ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, నాయకులు పెద్దఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఒక పండగలా నిర్వహిస్తున్నారు. గ్రామ, వార్డు నాయకులు సచివాలయ సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఏలూరు కలెక్టరు ఇటీవల పన్నులను నూరు శాతం వసూలు చేయాలని జిల్లాలోని అన్ని గ్రామాల కార్యదర్శులు, సచివాలయ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. నిత్యం పన్నుల వసూలుపై ఫోన్, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా సమీక్ష నిర్వహిస్తున్నారు.

శత శాతం లక్ష్యం కోసం..

కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది గత పది పదిహేను రోజులుగా పంచాయతీ పన్నులు చెల్లించండి మహాప్రభో అంటూ ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. అయినప్పటికి పన్ను చెల్లింపుదారులు రేపు రండి అంటూ.. సమాధానాలు చెబుతున్నారని వారంటున్నారు. ఈ విధంగా అయితే నూరు శాతం పన్నులు వసూలు చేయలేమని అనుకున్న మీర్జాపురం పంచాయతీ కార్యదర్శి, ఇతర సిబ్బంది పింఛను నగదు పన్నులకు జమ చేసుకుంటున్నట్లు లబ్ధిదారులకు తెలిపారు. మిగిలిన నగదును పింఛనుదార్ల చేతిలో పెడుతుండటంతో లబోదిబోమనడం పింఛనుదార్ల వంతైంది. ఈ విషయం గ్రామ యాదవ నాయకులు గోళ్ల లోకేశ్వరరావు, నాగేశ్వరరావు తదితరుల ద్వారా మంత్రి కొలుసు పార్థసారథి దృష్టికి వెళ్లింది. అంతే ఆయన ఎంపీడీవో రాఘవేంద్రనాథ్‌ను పిలిపించుకుని ఇదేం పద్ధతి అంటూ నిలదీశారు. వెంటనే పింఛనుదారులకు ప్రభుత్వం ఇచ్చిన నగదు తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. సచివాలయ సిబ్బంది, కార్యదర్శితో ఎంపీడీవో మాట్లాడి పింఛనులో పన్నులకు మినహాయించిన మొత్తాన్ని లబ్ధిదారులకు తిరిగి ఇచ్చేశారు. దీంతో లబ్ధిదారులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

వైద్యం చేయించుకున్న బిల్లులు ఇస్తే..

ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో తెల్లకార్డుదారులు ఎవరైనా సరే గతంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుని ఉంటే.. సదరు బిల్లులను నూజివీడు తెదేపా కార్యాలయంలో అందిస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరుకు చర్యలు తీసుకుంటానని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. శనివారం ముక్కొల్లుపాడులో నియోజకవర్గంలోని 55 మందికి రూ.28,38,330 లక్షల చెక్కులను లబ్ధిదారులకు అందించారు. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు మాత్రమే ఈ నిధి అని పేర్కొన్నారు. జిల్లా తెదేపా ఉపాధ్యక్షుడు ముసునూరు రాజా, మండల తెదేపా అధ్యక్షుడు యనమదల వాసు, ఎంపీపీ శిరీష, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వైభవంగా లక్ష్మీనృసింహుడి సుదర్శన హోమం

(క్రతువు నిర్వహిస్తున్న రంగనాథాచార్యులు, అర్చకులు

ముదినేపల్లి, న్యూస్‌టుడే: సింగరాయపాలెంలోని లక్ష్మీ సమేత నృసింహస్వామి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా శనివారం సుదర్శన హోమం వైభవోపేతంగా నిర్వహించారు. బావాజీ మఠం అర్చకుడు ఆసూరి రంగనాథాచార్యులు ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. రాత్రి స్వామిని అశ్వవాహనంపై ఊరేగించారు. ఆలయ ఈవో ఆకుల కొండలరావు, ఛైర్మన్ బూరబోయిన బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

సింహ వాహనంపై ఊరేగింపు.. గురజలోని వేణుగోపాలస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా స్వామివారిని సింహ వాహనంపై గ్రామ వీధుల్లో ఊరేగించారు. సింగరాయపాలెం అమృతేశ్వరస్వామి కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామిని, అమ్మవారిని పెండ్లి కుమారుడిగా, కుమార్తెగా అలంకరించారు. సాయంత్రం నిర్వహించిన కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఆలయ ఈవో శింగనపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

పేదలకు బాసటగా కూటమి ప్రభుత్వం

వైవాకలో పింఛను పంపిణీ చేస్తున్న కొడాలి వినోద్, నాయకులు

ముదినేపల్లి, న్యూస్‌టుడే: ఇచ్చిన హామీకి కట్టుబడి కూటమి ప్రభుత్వం నిరుపేదలకు బాసటగా నిలుస్తోందని, ఒకటో తేదీకి ముందే పింఛను అందిస్తోందని పర్యాటకాభివృద్ధి సంస్థ రాష్ట్ర డైరెక్టర్ కొడాలి వినోద్ తెలిపారు. వైవాకలో నిర్వహించిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వడాలిలోని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి వీరమల్లు నరసింహారావు, అల్లూరులో తెదేపా యువత నియోజకవర్గ అధ్యక్షుడు దావు నాగరాజు చేతుల మీదుగా పింఛను పంపిణీ చేశారు. 29 పంచాయతీలలో మార్చి నెల సామాజిక పింఛన్లను ఒక రోజు ముందుగానే ఇవ్వడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. పింఛన్ల పంపిణీ పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టినట్లు ఇన్‌ఛార్జి ఎంపీడీవో రమణబాబు తెలిపారు. [illegible]

మండవల్లి, న్యూస్‌టుడే: మండవల్లి మండలంలోని [illegible] నెలకొంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్లను పెంచడంతో పాటు ఒక రోజు ముందే ఇవ్వడంతో లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మండలంలో మొత్తం 6,773 పింఛన్లు ఉండగా 90 శాతం పింఛన్లు అధికారులు పంపిణీ చేశారు.

సుంకొల్లులో శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న పార్థసారథి

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: మండలంలోని సుంకొల్లు, ముక్కొల్లుపాడు గ్రామాల్లో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి కొలుసు పార్థసారథి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు శనివారం నిర్వహించారు. అనంతరం పింఛన్లు పంపిణీ చేశారు. సుంకొల్లులో రూ.9 లక్షలతో నిర్మించిన సీసీ రహదారిని, రూ.45 లక్షలతో నిర్మించిన సైడ్ డ్రెయిన్లను ప్రారంభించారు. రూ.60 లక్షలతో నిర్మించనున్న రెండు కల్వర్టులకు శంకుస్థాపన చేశారు. ముక్కొల్లుపాడులో రూ.31 లక్షలతో నిర్మిస్తున్న రెండు సీసీ రహదారులు, రూ.42.6 లక్షలతో చేపట్టనున్న జల్‌జీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.50 లక్షలతో పూర్తయిన జల్‌జీవన్ మిషన్ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవో చెన్నా రామచంద్రనాథ్, తహసీల్దారు భద్రు, పీఆర్ ఏఈ విజయగోపాల్, ఆయా గ్రామాల తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ పార్థసారథి ముందుకు సాగడం గమనార్హం. ఈ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాజపా, జనసేన నాయకులు ఎక్కడా కన్పించలేదు. ఆహ్వానం అందకపోవడంతో దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

వేంకటేశ్వరుడి ఆలయానికి పోటెత్తిన భక్తజనం

ముసునూరు, న్యూస్‌టుడే: ముసునూరు మండలం వలసపల్లి వేంకటేశ్వరుడి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. అర్చకులు అనంత సాయి, సాయిబాబు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అభిషేకాలు, అర్చనలు, హారతులు ఇచ్చి పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కాలినడకన వచ్చి స్వామిని దర్శించుకుని పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.

తెదేపా మండల అధ్యక్షుడిగా సుందర రామయ్య



ముదినేపల్లి, న్యూస్‌టుడే: తెదేపా ముదినేపల్లి మండల అధ్యక్షుడిగా బొప్పన సుందర రామయ్యను నియమించారు. ఈ పదవి కోసం ముగ్గురు పోటీపడగా గతంలో జరిగిన ఎన్నిక వాయిదా పడింది. స్థానిక నాయకుల నుంచి అభిప్రాయాల సేకరణ, ఐవీఆర్‌ఎస్ సర్వేలు నిర్వహించారు. పోటీలో ఉన్న పోసిన పాండురంగారావు జిల్లా కమిటీలో స్థానం పొందారు. మిగిలిన ఇద్దరిలో సుందర రామయ్యను నియమిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణయ్య ప్రకటించారు.

పౌర హక్కులపై అవగాహన అవసరం

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: పౌర హక్కులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తహసీల్దారు పీవీఎస్ ప్రసాద్ తెలిపారు. ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో శనివారం సాయంత్రం పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దారు మాట్లాడుతూ.. పౌర హక్కులు, సమానత్వ హక్కు, చట్ట పరిరక్షణ, ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి శ్రీపద్మ, సాంఘిక సంక్షేమ వసతి గృహ అధికారిణి మాణిక్యమ్మ, నియోజకవర్గ నాయకుడు ఆరేపల్లి శ్రీనివాసరావు, ఆర్.ఐ.ఎండీ యూనస్ తదితరులు పాల్గొన్నారు.

నిర్మాణ రంగ కార్మికులకు ఇక మంచి రోజులు

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ప్రోత్సాహకాలు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పునరుద్ధరించడంతో భవన నిర్మాణ కార్మికులకు భరోసా లభిస్తుందని ఆగిరిపల్లి మండల ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ సంఘ అధ్యక్షుడు కె.రాజకుమార్ తెలిపారు. ఆగిరిపల్లిలో శనివారం ఆయన మాట్లాడుతూ.. దీని ద్వారా భవన నిర్మాణ కార్మికులకు ప్రసూతి, వివాహం, సహజ మరణాలకు అందించే సాయం లభిస్తాయని తెలిపారు. దీనికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ-శ్రమ్‌లో నమోదవ్వాల్సి ఉంటుందని, సమీప సహాయ కార్మిక శాఖ కార్యాలయాల్లో సంప్రదించాలని తెలిపారు.

'కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు సహకరించిన వారికి కృతజ్ఞతలు'

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నూజివీడులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు అని నూజివీడు మాజీ ఎమ్మెల్యే ఎంవీ ప్రతాప అప్పారావు తెలిపారు. శనివారం సాయంత్రం విలేకర్లతో మాట్లాడుతూ వైకాపా హయాంలోనే ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారన్నారు. అప్పుడే ఈ భూమికి జీవో తీసుకువచ్చామన్నారు. ఇన్నేళ్ల తరువాత తెదేపా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఏప్రిల్ నెల నుంచి తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

దర్జీల సమస్యల పరిష్కారానికి కృషి

కైకలూరు, న్యూస్‌టుడే: దర్జీలు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. స్థానిక ట్రావెలర్స్ బంగ్లాలో శనివారం ప్రపంచ దర్జీల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కుట్టు మిషన్ వ్యవస్థాపకుడు విలియమ్స్ హోవే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు టైలర్స్ సంక్షేమానికి ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి రాయితీ రుణాలు అందించి, 50 ఏళ్లు నిండిన వారికి ప్రభుత్వ భరోసా పింఛను మంజూరు చేసేలా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని విన్నవించారు. మండల కేంద్రంలో సామాజిక భవనం ఏర్పాటు చేయాలని కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. అనంతరం సీనియర్ టైలర్స్‌ను ఘనంగా సత్కరించారు. ఇందులో టైలర్స్ సంఘం మండల అధ్యక్షుడు ఎండీ జానీ, ఉస్మాన్, శంకర్, సీత, ముసలయ్య, శ్యామలరావు, రాంబాబు, ఎన్.రాము పాల్గొన్నారు.

విలియమ్స్ హోవే చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే కామినేని

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: చేతి వృత్తిదారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆ సంఘ అధ్యక్షుడు భట్టుమర్తి రాము తెలిపారు. ప్రపంచ దర్జీల దినోత్సవాన్ని ఆగిరిపల్లిలోని దుగ్గిరాల బాలరావమ్మ తల్లి ఆలయం వద్ద శోభనాచల టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. నూతన కమిటీని ఎన్నుకున్నారు. నాయకులు కొండా మంగయ్య, ఎ.శ్రీను, జిలాని, సర్దార్, రంగారావు తదితరులు పాల్గొన్నారు.

టైలర్ల పురోభివృద్ధికి సహకరిస్తాం.. నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నాగరికతకు తొలిగా నాంది పలికింది దర్జీల వృత్తి మాత్రమేనని వారి పురోభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని నూజివీడు మున్సిపల్ కమిషనర్ కొత్రపాటి పీరయ్య తెలిపారు. శనివారం నూజివీడులో కుట్టుమిషన్ కనిపెట్టిన విలియమ్స్ హోవే జయంతి నిర్వహించారు. పీరయ్య మాట్లాడుతూ రెడీమేడ్ రంగం అభివృద్ధి చెందడంతో టైలరింగ్ వ్యవస్థ ఆదరణ కోల్పోతోందన్నారు. గౌరవ సలహాదారు ఎస్‌కే నాగూర్, అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ.రఫీ, గౌరవ అధ్యక్షుడు దాసిరెడ్డి అనిల్‌కుమార్, ఎస్‌కే గౌస్ తదితరులు పాల్గొన్నారు.

మార్చి చివరికి నూరు శాతం లక్ష్యం: డీఎల్డీవో

ఇంటి యజమానికి రసీదు అందిస్తున్న వెంకటరత్నం

చాట్రాయి, న్యూస్‌టుడే: ఇంటి పన్నుల వసూళ్లపై నిత్య సమీక్ష చేస్తూ గ్రామ స్థాయిలో తనిఖీలు చేస్తూ నూరు శాతం లక్ష్యాన్ని మార్చి చివరిలోగా పూర్తి చేస్తామని నూజివీడు డీఎల్డీవో వెంకటరత్నం తెలిపారు. చనుబండలో శనివారం ఆయన ఇంటి పన్నుల వసూలుపై కార్యదర్శి నాగరాజుతో సమీక్షించారు. రూ.7 లక్షలకు రూ.3.50 లక్షలు వసూలు కాగా రోజూ రూ.50 వేలకు తక్కువ కాకుండా వసూలు చేయాలనే లక్ష్యాన్ని విధించారు. ఆయన మాట్లాడుతూ డివిజన్‌లో చాట్రాయి, ఆగిరిపల్లి, నూజివీడు, ముసునూరు, చింతలపూడి, లింగపాలెం మండలాల పరిధిలో రూ.1.17 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా రూ.51.60 లక్షలు జమ చేసినట్లు తెలిపారు. ఆరు మండలాల పరిధిలో రోజూ రూ.86 వేలు వసూలు లక్ష్యం ఉండగా రూ.29 వేలు జమ చేసినట్లు తెలిపారు. పన్నుల వసూలు తీరుపై కలెక్టర్ ఆన్‌లైన్‌లో సమీక్షలు చేస్తున్నారని, విధుల్లో నిర్లక్ష్యం వహించే కార్యదర్శులపై చర్యలకు వెనుకాడే సమస్య లేదన్నారు.

గ్రామాల అభివృద్ధికి సహకరించండి: ఎంపీడీవో

ముసునూరు, న్యూస్‌టుడే: ఇంటి పన్ను, కుళాయి పన్నులు సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలని ఎంపీడీవో ఏసుబాబు కోరారు. శనివారం ముసునూరు మండలం కొర్లగుంటలో ఇంటి పన్ను వసూళ్లపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పన్నుల వసూళ్లపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి ఆయువుపట్టు అయిన ఇంటి పన్నులను కార్యదర్శులు ప్రణాళికలు వేసుకొని ఇంటింటికీ వెళ్లి నూరు శాతం వసూళ్లు చేయాలన్నారు. మార్చి 31లోగా లక్ష్యాన్ని పూర్తిచేయాలన్నారు. లక్ష్యం పూర్తి చేయని కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాగి తీగ చోరీ

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: మండలంలోని జంగంగూడెంలో ఉన్న నాగభూషణం టెక్స్‌టైల్స్‌లో రాగి ఎర్త్ వైర్ చోరీకి గురైనట్లు సూపర్‌వైజర్ పి.నవీన్ రూరల్ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ హెచ్‌సీ అజయ్‌బాబు తెలిపారు. చోరీకి గురైన కాపర్ ఎర్త్ వైర్ విలువ రూ.50 వేలు ఉంటుందన్నారు.

ఉపాధ్యాయులకు ఆత్మీయ వీడ్కోలు

ముదినేపల్లి, న్యూస్‌టుడే: చిగురుకోట నరసన్నపాలెంలో ఉపాధ్యాయులు రెడ్డి శ్రీహరి, రెడ్డి శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ సందర్భంగా శనివారం ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈవో-1 డి.రామారావు మాట్లాడుతూ రెడ్డి మాస్టార్లు ఎంతో మంది విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించి వారి పురోగతికి బాటలు వేశారన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు బేతాళ రాజేంద్రప్రసాద్, నారాయణదాసు, యూటీఎఫ్ నాయకులు జి.రమేశ్, సంఘ నాయకులు చక్రధర్, వెంకటరత్నం, తదితరులు పాల్గొన్నారు.

అపరాలకు మద్దతు ధర ప్రకటన

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: అపరాలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని. . తదనుగుణంగా పంట కొనుగోలు చేయనున్నట్లు జేసీ అభిషేక్ గౌడ తెలిపారు. పెసలు క్వింటా రూ.8,768, మినుములు రూ.7,800కు కొనడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. పెదపాడు, ఏలూరు, దెందులూరు, ముదినేపల్లి, మండవల్లి, కైకలూరు, కలిదిండి మండలాల్లో ఈ-పంట నమోదు చేసుకున్న రైతుల నుంచి అపరాలు కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. రైతు సేవా కేంద్రాల్లో సీఎంఏపీపీ ద్వారా రైతులు పేర్లు నమోదు చేయించుకోవాలని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

చినతాడినాడ (కలిదిండి), న్యూస్‌టుడే : బడి వయసు నుంచి విద్యార్థులను ప్రోత్సహిస్తేనే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రయోగాలు చేయడానికి బాటలు పడతాయని హెచ్‌ఎం దామోదరరావు ఉపాధ్యాయులకు సూచించారు. చినతాడినాడ జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ సైన్సు దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు తయారు చేసిన 40 విభిన్న ప్రాజెక్టు నమూనాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సర్పంచి గండికోట ఏసుబాబు పాల్గొన్నారు.

చినతాడినాడ : ప్రాజెక్టు నమూనాలతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు

ప్రోత్సాహంతోనే ప్రయోగాలకు బాటలు

సైన్సు ప్రదర్శన తిలకిస్తున్న జయమంగళ

కైకలూరు, న్యూస్‌టుడే: సైన్సుపై ఆసక్తిని పెంపొందించుకుని విద్యార్థులు భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ అన్నారు. జాతీయ సైన్సు దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం శ్రీచైతన్య పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్సు ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు అంశాలను తిలకించి వారితో ముచ్చటించారు.

మండవల్లి మండలంలో.. మండవల్లి, న్యూస్‌టుడే: మంచి ఆవిష్కరణలు చేస్తేనే దేశం ముందుకు వెళ్తుందని ఎంఈవో సురేశ్‌కుమార్ తెలిపారు. జాతీయ సైన్సు దినోత్సవాన్ని పురస్కరించుకుని మండవల్లి, చింతపాడు కానుకొల్లు ఇంగిలిపాక లంక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల్లో వైజ్ఞానిక సదస్సులు నిర్వహించారు.

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: విద్యార్థులు యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూ.కోట్ల నిధులను విద్య కోసం కేటాయిస్తున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. శనివారం నూజివీడు ముక్కొల్లుపాడులో జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్‌డే కార్యక్రమంలో పాల్గొన్నారు.

చదువుతో పాటు చట్టాలు తెలుసుకోవాలి.. ముసునూరు, న్యూస్‌టుడే: ప్రస్తుతం సమాజంలో పరిస్థితులు వాటి స్థితిగతులపై ఎప్పటికప్పుడు బాలికలు అవగాహన పెంచుకోవాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రాజ్యలక్ష్మి అన్నారు. శనివారం ముసునూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో కిశోరి వికాసం 2.0 కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సూపర్‌వైజర్ మాట్లాడుతూ.. 11 నుంచి 18 ఏళ్ల బాలికలు చదువుపై దృష్టి పెట్టాలన్నారు. బాల్య వివాహాలు, చిన్నపిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు ఉపయోగపడే ఆహార తయారీ గురించి వివరించారు.

అవగాహన కల్పిస్తున్న సిబ్బంది

ప్రతి గ్రామంలో పాల సేకరణ చేయాలి.. చాట్రాయి, న్యూస్‌టుడే: ప్రతి గ్రామంలో జిల్లా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో పాల సేకరణ చేయాలనే లక్ష్యంతో పాడి రైతులను కలుస్తున్నామని తిరువూరు పాల శీతల కేంద్ర మేనేజర్ పి.ప్రసాద్ తెలిపారు. సూరంపాలెం, చనుబండ గ్రామాల్లో ఆయన తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు, రైతులతో శనివారం మాట్లాడారు. ప్రైవేట్ కేంద్రాలకు పాల అమ్మకాల వల్ల నష్టాలను రైతులకు వివరించారు. రెండు గ్రామాల్లో గతంలో మూసేసిన కేంద్రాలను పునరుద్ధరించేలా చూస్తామని శ్రీనివాసరావు ఆయనకు హామీ ఇచ్చారు. ప్రజలకు నాణ్యమైన పాల ఉత్పత్తులు అందాలంటే విజయ డెయిరీ ద్వారానే సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల పాల కల్తీతో మరణాలను ప్రస్తావించారు. పాడి రైతులకు లీటరుకు అధిక ధర చెల్లిస్తారని శ్రీనివాసరావు తెలిపారు.

అవి ఇవి అన్నీ

విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందించండి.. మండవల్లి, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందించాలని ఎంఈవో సురేశ్‌కుమార్ ఉపాధ్యాయులకు సూచించారు. మండలంలోని పెనుమాకలంక పాఠశాలలో మధ్యాహ్న భోజనం, విద్యార్థులకు అందుతున్న సేవలను పరిశీలించారు. నోబ్యాగ్ డేను పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు. పెరికెగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎంఈవో-2 రత్నసునాథం బడి బయట విద్యార్థులను గుర్తించి పాఠశాలకు వచ్చేలా కౌన్సెలింగ్ ఇచ్చారు.

ఆకుకూరల పెంపకం అభినందనీయం.. నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అవసరమైన ఆకు కూరలను పాఠశాల ఆవరణలోనే పెంచడం అభినందనీయమని ఎంఈవో -2 ఎస్.జమలయ్య తెలిపారు. శనివారం మండలంలోని లీలానగర్ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ప్రతి పాఠశాలలోని వంట ఏజెన్సీ నిర్వాహకులు ఈ పద్ధతిని పాటిస్తే మంచి పోషకాహారాన్ని విద్యార్థులకు అందించిన వారవుతారన్నారు.

పాఠశాలకు సౌండ్ సిస్టం బహూకరణ.. ముసునూరు, న్యూస్‌టుడే: ముసునూరు మండలం గుడిపాడు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 2006-07 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు శనివారం పాఠశాలకు రూ.25 వేలు విలువైన సౌండ్ సిస్టమ్‌ను బహూకరించినట్లు ప్రధానోపాధ్యాయుడు నాగబాబు తెలిపారు.

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం.. ముదినేపల్లి, న్యూస్‌టుడే: బాల్య వివాహాలు చట్ట రీత్యా నేరమని, అలా చేస్తే శిక్షార్హులవుతారని సచివాలయ మహిళా పోలీస్ రామతులసి హెచ్చరించారు. చిగురుకోట పరిధిలోని పదో తరగతి చదువుతున్న విద్యార్థినికి పెళ్లి చూపులు నిర్వహించారనే సమాచారంతో శనివారం అధికారులు కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వివాహం చేయబోమని లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని కోరారు.

నేటి నుంచి మేరీమాత ఉత్సవాలు.. కలిదిండి, న్యూస్‌టుడే: కలిదిండిలోని మేరీ మాత పుణ్య క్షేత్రంలో ఈ నెల 1 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 3వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవాడ గుణదల మేరీ మాత ఆలయం తరవాత ఆ స్థాయిలో ఈ పుణ్య క్షేత్రం ప్రసిద్ధి చెందింది.

సమగ్ర గృహసర్వే 72 శాతం పూర్తి.. చాట్రాయి, న్యూస్‌టుడే: సమగ్ర గృహ సర్వే సత్వరమే పూర్తి చేసేలా సచివాలయాల్లో సిబ్బంది పని చేయాలని ఎంపీడీవో బల్లా రాజు కోరారు. తుమ్మగూడెం, పోలవరం, జనార్దన వరం, చిత్తపూరు సచివాలయాల్లో ఆయన శనివారం సర్వే తీరును పరిశీలించి సిబ్బందితో సమీక్షించారు. 16 సచివాలయాల్లో 1495 గృహాలకు 929 పూర్తి చేసినట్లు తెలిపారు. మర్లపాలెంలో సర్వే వెనుకబడగా చిత్తపూరు-1 ముందంజలో ఉన్నట్లు తెలిపారు. సర్వే లక్ష్యాన్ని వెంటనే పూర్తి చేయాలని, వీటిపై రాష్ట్ర స్థాయిలో సమీక్షలు చేస్తున్నారన్నారు. తుమ్మగూడెంలో ఆయన ఇంటింటా పర్యటిస్తూ పింఛన్ల నగదు అందించారు. నగదు అందించే తీరుపై వారితో మాట్లాడారు. సచివాలయాల్లో సిబ్బంది తమకు కేటాయించిన విధుల లక్ష్యాన్ని పూర్తి చేయాలని తెలిపారు.


తుమ్మగూడెంలో నగదు పంపిణీ చేస్తున్న ఎంపీడీవో రాజు

శ్రద్ధాంజలి

మా అన్న గారు
శ్రీ మానం పద్మనాభరావు గారు
జననం: 04-06-1944
మరణం: 17-02-2026
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ..
తమ్ముడు: మానం శ్రీరామచంద్రమూర్తి
మరియు కుమార్తెలు, అల్లుళ్ళు, మనుమడు, మనుమరాళ్ళు
పెద్దకర్మ ది: 1-03-2026 ఆదివారము ముసునూరు మం. వెల్లచర్ల గ్రామములో మా స్వగృహమునందు జరుపబడును. కావున తెలియపర్చడమైనది.

(c) eenadu

సంఘటనా ప్రాంతంలో గుమిగూడిన జనం

మృతదేహాలను తరలిస్తున్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సిబ్బంది

వేట్ల పాలెంలో దగ్ధమైన బాణసంచా తయారీ కేంద్రం, సమీపంలో మృతదేహాలు

పేలిన అగ్గి.. పేదలు బుగ్గి

- వేట్లపాలెం బాణసంచా కేంద్రంలో పేలుడుతో భీతావహం
- తునాతునకలైన మృతుల శరీర భాగాలు
- క్షతగాత్రులకు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స
- బాధితులకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ పరామర్శ

ఈనాడు, కాకినాడ, సామర్లకోట గ్రామీణం, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, పెదపూడి, న్యూస్‌టుడే: జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపాలెం అంటే బాణసంచా తయారీకి పెట్టింది పేరు. ఇప్పుడదే వారి పాలిట మృత్యువుగా మారింది. టపాసుల తయారీనే ఉపాధిగా చేసుకున్న బడుగుల బతుకులు బుగ్గిపాలయ్యాయి. 2008లో ఓసారి ఇదే గ్రామంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు చోటుచేసుకుని అయిదుగురు చనిపోయారు. 2018లో జి.మేడపాడు సమీపంలో తయారీ కేంద్రంలో పేలుడు ఘటనలో 8 మంది మృతిచెందారు. సుమారు 15వేలకు పైగా జనాభా కలిగిన ఈ గ్రామంలో 5 బాణసంచా తయారీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన అనేక మంది ఏళ్లుగా ఇదే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు.

● తాజాగా భారీ విస్ఫోటం జరిగి 20 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఒక్క వేట్లపాలెం నుంచే 15 మంది మృతిచెందడం విషాదకరం. పేలుడుకు కూలీల శరీర భాగాలు తునాతునకలయ్యాయి. దాదాపు 50 మీటర్ల మేర చెల్లాచెదురుగా పడిపోయాయి. మృతదేహాలను ఒక దగ్గరికి చేర్చే క్రమంలో ఏ అవయవం ఎవరిదో గుర్తించడం కష్టమైన హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి.

సామర్లకోట సీహెచ్‌సీ వద్ద బాధితులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు, చిత్రంలో హోం మంత్రి అనిత, జ్యోతుల నవీన్

మృతదేహాలను పరిశీలిస్తున్న మంత్రి దుర్గేష్, ఎంపీ ఉదయ్

సంఘటనా స్థలంలో సీఎం చంద్రబాబు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్

జీజీహెచ్‌కు క్షతగాత్రుల తరలింపు

ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ భరోసా

మసీదు సెంటర్(కాకినాడ), న్యూస్‌టుడే: వేట్లపాలెం ఘటనకు సంబంధించి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యంపై వైద్యాధికారులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందేలా ఆదేశించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి భరోసా ఇచ్చారు. ఘటనకు గల కారణాలపై కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడారు. మంత్రులు నారాయణ, అనిత, కందుల దుర్గేష్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

జీజీహెచ్‌లో క్షతగాత్రుడి కుటుంబ సభ్యుడితో మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, చిత్రంలో హోంమంత్రి అనిత, ఎంపీ ఉదయ్‌శ్రీనివాస్, కలెక్టర్ షాన్‌మోహన్

భవిష్యత్తులో జరగకుండా..

మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం తరపున పరిహారం ప్రకటించడం జరిగింది. ఈ రంగం చాలా ప్రమాదకరమైనది. యజమానులు చాలా బాధ్యతతో వ్యవహరించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ఎలా నివారించాలనే దానిపై అధికారులతో మాట్లాడాం. పునరావృతం కాకుండా, పూర్తిగా కట్టడి చేసేందుకు తేవాల్సిన విధివిధానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించాం. - **పవన్‌కల్యాణ్**

హృదయ విదారక దృశ్యాలు..

గ్రామాల్లో ఉపాధి అవకాశాలు కరవై స్థానిక బాణసంచా కేంద్రంలో పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది పొట్టకూటి కోసం పనిచేస్తున్న నిరుపేదలే. మృతుల్లో 12 మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. ఘటనా ప్రాంతంలో ఎటు చూసినా మృతుల శరీర భాగాలతో శవాల దిబ్బగా మారింది. ఎవరిని కదిపినా తమ వారి గురించి విలపిస్తున్న తీరు అక్కడికొచ్చిన వారిని తీవ్రంగా కలచివేసింది.

తెలుగు వెలుగులు

అమలాపురంలోని కిమ్స్ ప్రాంగణంలో శనివారం మూడో ప్రపంచ తెలుగు మహా సభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేస్తున్న చాగంటి కోటేశ్వరరావు. చిత్రంలో శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, జీజీయూ ఛాన్సలర్, కిమ్స్ ఛైర్మన్ కేవీవీ సత్యనారాయణ రాజు(చైతన్య రాజు), గరికపాటి నరసింహారావు, కిమ్స్ ఎండీ రవికిరణ్‌వర్మ.

–న్యూస్‌టుడే, అమలాపురం గ్రామీణం

తప్పులు సరిదిద్దుకోండి: డీఈవో

కాకినాడ నగరం: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల వివరాల్లో(నామినల్ రోల్స్) తప్పులు సరిదిద్దుకునేందుకు పాఠశాల విద్యాశాఖ అవకాశం కల్పించిందని డీఈవో రమేష్ తెలిపారు. విద్యార్థి ఆధార్ వివరాలతో సరిపోలిన విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, లింగం, ఆధార్ నంబర్‌ను మాత్రమే యూడైస్ పోర్టల్‌లోని విద్యార్థి ప్రొఫైల్‌లో సరిదిద్దడం జరుగుతుందని డీఈవో తెలిపారు. పోర్టల్‌లో వివరాలను ఆయా పాఠశాలల యాజమాన్యాలు నిర్ధారించుకోవాలన్నారు. ఈ అవకాశం మార్చి నెలాఖరు వరకు మాత్రమేనని గుర్తుంచుకోవాలన్నారు. ఈ విషయాన్ని జిల్లాలోని డీవైఈవోలు, ఎంఈవోలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గమనించాలన్నారు.

అరెరే సర్కారు స్థలం.. అద్దె ప్రైవేటు పరం

ప్రభుత్వ స్థలాలు యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతున్నాయి. రహదారుల వెంట కాలువలను ఆక్రమించేస్తున్నారు. చెరువులు, ముఖ్యమైన పంట కాలువలనూ వదలడం లేదు. ముఖ్యమైన ప్రాంతాల్లో నేతల సహకారంతో రాత్రికి రాత్రే రోడ్ల పక్కన దుకాణాలు వెలుస్తున్నాయి. ఇంత జరుగుతున్నా.. విలువైన స్థలాలను కాపాడాల్సిన వివిధ శాఖలు చోద్యం చూస్తున్నాయి.

– న్యూస్‌టుడే, పిఠాపురం, సర్పవరం

పిఠాపురం పురపాలిక పరిధిలోని ర.భ.శాఖ, జాతీయ రహదారి వెంట విలువైన ప్రాంతాల్లో నేతల సహకారంతో రోడ్ల పక్కన దుకాణాలు నెలకొల్పి అద్దెలకు ఇచ్చేస్తున్నారు. పంట కాలువలు, దోబీఘాట్ స్థలాలదీ ఇదే పరిస్థితి. ఈ సమస్యలపై సీపీఎం, సీపీఐ, ఇతర ప్రజాసంఘాలు పాడా, పురపాలిక అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా.. పట్టించుకోవడం లేదని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. శాఖల మధ్య సమన్వయలోపం కారణంగా పర్యవేక్షణ లేక ఆక్రమణలు పెరుగుతున్నాయనేది వారి వాదన. ముఖ్యంగా పట్టణ పరిధిలోని జగ్గయ్యచెరువులో ప్రభుత్వ బాలికల పాఠశాలను ఆనుకుని, ర.భ.శాఖ రహదారి వెంట దాదాపు పది దుకాణాలు పదేళ్లుగా కొనసాగుతున్నాయి. గతంలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఓసారి తొలగించినా మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. ఇక చెరుకుల కాలువ వెంట, అగ్రహారం దోబీ ఘాట్, కాకినాడ రోడ్డులో 70 సెంట్ల స్థలం అన్యాక్రాంతం అవుతోంది. ఇదిలా ఉంటే పాదగయ క్షేత్రం నుంచి విరవాడ కూడలి, భీమ్‌నగర్, రాపర్తి కూడలి వరకు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న పంట కాలువను ఆక్రమించి వంతెనలు, దుకాణాలు సిద్ధం చేసుకుంటున్నారు. పంట పొలాలను లేఅవుట్లుగా మారుస్తూ కాలువలను అందులో కలిపేసుకుంటున్నారు. పిఠాపురం పురపాలిక కమిషనర్ కనకారావును అడగ్గా గతంలో ఓ సారి పట్టణంలో ఆక్రమణలు తొలగించామని, మరోసారి ప్రత్యేక డ్రైవ్ చేపడతామన్నారు.

జగ్గయ్యచెరువులో అనధికారికంగా వెలిసిన దుకాణాలు

కాకినాడ గ్రామీణంలో..

కాకినాడ గ్రామీణ నియోజకవర్గం తిమ్మాపురం నుంచి పిఠాపురం వెళ్లే రోడ్డులో సబ్‌స్టేషన్ వద్ద ర.భ.శాఖ రోడ్డు పక్కన స్థలాలు కబ్జా చేసి దుకాణాలు కట్టేసి, రాజకీయ నాయకుల ప్రోద్బలంతో పదేళ్లుగా అద్దెలు కూడా వసూలు చేస్తున్నారు. రమణయ్యపేట బాపన్నదొర కాలనీలో ప్రభుత్వ స్థలం ఆక్రమించి 6 దుకాణాలు వెలిశాయి. రమణయ్యపేట-సర్పవరం రోడ్డు, సర్పవరం గ్రామంలో ర.భ.శాఖ రోడ్డును ఆక్రమించేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తూరంగి, ఇంద్రపాలెంలోనూ ఈ పరిస్థితి ఎక్కడికక్కడే ఉంది. సూర్యారావుపేట పరిధి ప్రధాన రహదారి కూడళ్లలో పలుచోట్ల దుకాణాలు వెలిశాయి.

శిక్షణకు సలాం.. వారెవ్వా వందనం

కాకినాడ జిల్లా పోలీసు మైదానంలో ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసుల వార్షిక అభ్యాస కవాతు ముగింపు సందర్భంగా శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ బిందుమాధవ్ ముఖ్యఅతిథిగా సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ 15 రోజులుగా సిబ్బందికి నిర్వహించిన పరుగు, ఆయుధ వినియోగం తదితర శిక్షణ కార్యక్రమాలు వారి విధి నిర్వహణలో చక్కగా ఉపయోగపడతాయన్నారు. ఏఎస్పీలు శ్రీనివాసరావు, మనీష్ దేవరాజ్ పాటిల్, డీఎస్పీలు శ్రీహరిరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, మసీదు సెంటర్(కాకినాడ)

పుష్కరాల పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: త్వరలో జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి జిల్లాలో అవసరమైన పనులకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ షాన్‌మోహన్ ఆదేశించారు. శనివారం ఆయన తన విడిది కార్యాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి జేసీ అపూర్వభరత్, డీఆర్వో తిప్పేనాయక్, సంబంధిత అధికారులు హాజరయ్యారు. జిల్లాలో ఘాట్‌ల ఎంపిక, వాటి వద్ద మౌలిక సదుపాయాలకు చర్యలు పటిష్ఠంగా చేపట్టాల్సిఉందన్నారు. వీటికి సంబంధించిన ప్రదేశాలను ఆయా శాఖల అధికారుల బృందాలు పరిశీలన చేసి, ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. జడ్పీ సీఈవో లక్ష్మణరావు, ఆర్డీవో మల్లిబాబు, ఇరిగేషన్ ఈఈ శేషగిరిరావు, డ్రెయిన్స్ ఈఈ కిషోర్, జిల్లా అగ్నిమాపక అధికారి రాజేశ్, ఆర్‌అండ్‌బీ ఎస్ఈ కంఠు, ప్రజారవాణాధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

హాజరైన జేసీ, డీఆర్వో ఇతర అధికారులు

WANTED

A Reputed **Sri Suryodaya Constructions - Class-1** Contractors & Manufacturers of UPVC Doors & Windows Requires :
Male : Civil Engineer / Accountant/ Sales Executives/ UPVC Tech/ Helpers.
Civil Engineer : Diploma / B.Tech Civil Engineering.
Accountant : Minimum 3 Years Exp. in Tally Prime 7.0
Capable of handling the Following: 1) GST, TDS, Income Tax Working's & Fillings 2) M.S Office Communication Through Mails. (Letter's Drafting and Forwarding)
Sales Executives: Having Good Knowledge in Marketing Skills.
UPVC Tech: Having Good Skills in UPVC Doors and Windows Manufacturing and Fittings.
Helpers: Having Good knowledge Fabrication & Fixing of UPVC Doors and Windows.
Contact : 89850 35999, 96765 30881.
E-Mail : srisuryodaya.info@gmail.com
Location : Vizag / Anakapalli / Kakinada East Godavari / West Godavari / Krishna.

WALK-IN INTERVIEW
for PRAGATI Junior Colleges
OPEN POSITIONS
- JEE - ADVANCED (Maths, Physics, Chemistry)
- JEE - MAINS (Maths, Physics, Chemistry)
- NEET (Botany, Zoology, Physics, Chemistry)
- EAPCET (Maths, Physics, Chemistry)
- PRINCIPAL (for IIT Schools)

Walk-in interviews will be held from 9.00 AM to 4.00 PM on all working days until 10.03.2026 at the respective colleges. Please bring original certificates.

VENUES
KAKINADA : 93460 78023
PEDDAPURAM : 93460 78021
JAGAPATHINAGARAM : 93460 78022
RAJAMAHENDRAVARAM : 93460 78005
Send your resume to pjc.vn@pragatigroup.org

WANTED
ADITYA is looking for Trained - Qualified - Experienced - Resourceful and Passionate educators to teach for the Academic Year 2026-27.

PRE-PRIMARY	MOTHER TEACHERS
PRIMARY - MIDDLE - HIGH SCHOOL	ALL SUBJECTS
EXTRA CURRICULAR INSTRUCTORS	P.E.Ts (Physical Education Trainer)

Computer Teaching Faculty for Primary and High School
WALK-IN-INTERVIEW

Date of Written Test	7th(SAT) & 8th(SUN), March 2026
Time of Written Test	9 AM to 4 PM

ATTRACTIVE SALARY FOR THE DESERVING CANDIDATES
Attend WRITTEN TEST at your nearest branch
ADITYA SCHOOLS

KAKINADA (Srinagar) 9133576664	KAKINADA (J.K.Pur) 8978386667	KAKINADA (Ashok Nagar) 7075940661	PITHAPURAM (Near Seethayyagari thota) 7658916668
G.MAMIDADA (Bikkavolu Road) 7658916664	PEDDAPURAM (Sudha Colony) 79978 26663	AMALAPURAM (Kamanagaruvu) 8686026667	AMALAPURAM (Gollagudem) 8309663505

ఉద్యోగ ప్రకటన
రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ అనపర్తి
అనపర్తిలో అతిత్వరలో ప్రారంభం కాబోతున్న రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ నందు ఈక్రింది విభాగాలలో పనిచేయుటకు అర్హత మరియు ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.
మార్కెటింగ్ A.G.M. / మేనేజర్ / ఎగ్జిక్యూటివ్
MBA., ఏదైనా డిగ్రీ, ఫ్రెషర్స్ లేదా హాస్పటల్ ఫార్మారంగంలో అనుభవం
అనస్థీషియా టెక్నీషియన్: Diploma / B.Sc.(Anesthesia) హాస్పటల్ కనీసం ఒక సంవత్సరం అనుభవం.
ఫార్మాసిస్ట్: B.Pharmacy /M.Pharmacy ఫ్రెషర్స్ లేదా 2 సం॥లు అనుభవం.
OT టెక్నీషియన్: Diploma/B.Sc. (OT.Tech) ఫ్రెషర్స్ లేదా 2 సం॥రాలు అనుభవం. జీతం మరియు ఇతర ప్రయోజనాలు.
జీతం: అభ్యర్థి అర్హత మరియు అనుభవాన్ని బట్టి అత్యుత్తమ జీతం ఇవ్వబడును.
సౌకర్యాలు: ఎంపికైన అభ్యర్థులందరికీ PF మరియు ESI సౌకర్యాలు కల్పించబడతాయి.
ఆసక్తిగల అభ్యర్థులు తమ బయోడేటాతో నేరుగా హాస్పటల్‌లో సంప్రదించవచ్చు.
రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పటల్, కెనాల్ రోడ్, అనపర్తి. సెల్: 97693 22222, 98660 68444



అమృతమూర్తికి అశ్రునివాళి
మంచిమనిషి, నిస్వార్థపరులు, అందరినీ చిరునవ్వుతో పలుకరించే వ్యక్తి, ప్రేమ, ఆప్యాయతలకు మారుపేరుగా నిలిచి, మా ఉన్నతికి అహర్నిశలు శ్రమించి, అందరి హృదయాలలో సుస్థిరస్థానం సంపాదించిన కీ॥శే॥ శ్రీ కరుటూరి కృష్ణమూర్తి గారి అకాల మరణానికి చింతిస్తూ... వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...
భార్య: శ్రీమతి సుబ్బలక్ష్మి
కీ॥శే॥ శ్రీ కరుటూరి కృష్ణమూర్తి గారు
Ex.ఛైర్మన్: శ్రీ ఉమా కమండలేశ్వర కోపరేటివ్ రూరల్ బ్యాంక్, ర్యాలి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అంకంపాలెం
జననం: 21-10-1938 మరణం: 22-02-2026
కుమారులు: కరుటూరి నరసింహారావు - సెంట్రల్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ ఉపాధ్యక్షులు, Ex.సర్పంచి, అంకంపాలెం; Ex.ఛైర్మన్: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, వాడపల్లి
కోడళ్లు: శ్రీమతి విశ్వేశ్వరీ - ఉపసర్పంచి, అంకంపాలెం
కరుటూరి వెంకటేశ్వర చౌదరి - శ్రీమతి కల్యాణి
కరుటూరి సత్యనారాయణ చౌదరి - శ్రీమతి శైలజ
మనుమలు: K.బాల సాయికృష్ణ, K.జస్వంత్ శేషసాయి మనుమరాలు: K.సాయిశ్రీ చందన
పెద్దకార్యం: ది.05-03-2026 గురువారం, డా॥ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం, అంకంపాలెం గ్రామంలోని మా స్వగృహమునందు జరుగును. సెల్: 98499 99666





EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

EICHER TIPPERS FLEET for Sale Pro 6028T (500 CFT) 8Nos & Pro 2055T (100 CFT) 6Nos Good Condition. Ph: 9704699042.

శ్రీ లలితా రైస్‌మిల్, పెద్దాపురం వారి ఇన్నోవా కార్లు అమ్మకమునకు కలవు. సంప్రదించండి సెల్: 94941 54551.

BUSINESS SERVICES

BUSINESS OFFER

Wanted Investment & working partner for ad agency cum short film making co. 30% share. min.3yrs agreement. ✆ 8500253334

RJY, కంబాలచెరువు లలితా జ్యూయలరీ ప్రక్కన రన్నింగ్ రెస్టారెంట్ టేక్ అవే, సిట్టింగ్ (స్విగ్గి, జొమాటో) సదుపాయాలతో పాటు ఫర్నిచర్, వంట సామాగ్రితో అమ్మకం. 99632 89389.

బుక్ డిస్ట్రిబ్యూటర్స్ కొరకు మీ ప్రాంతములో ప్రైవేట్ స్కూల్స్ పరిచయం ఉండి అనుభవమున్న వారికి ప్రాధాన్యత. ఉమా పబ్లిషర్స్, గుంటూరు @ 98493 70729.

స్త్రీ/పు 2,50,000 పెట్టుబడితో మీ ఆఫీసు/ ఇంటిపట్టే Dr.Tea/ Dr.Coffee/Dr.Cool Drink యొక్క ఫ్రాంఛైజీ నిర్వహిస్తూ, ప్రతినెల 25,000/- ఫిక్స్‌డ్ అలవెన్సు + అన్‌లిమిటెడ్ వీక్లీ ఆదాయం కలదు. ✆ 7842002046/ 6309572064

BUILDING CONSTRUCTION

★★RJYలో మీస్థలంలో వాస్తు పరంగా క్వాలిటీతో అనుకున్న సమయంలో ఇల్లునిర్మించి ఇవ్వబడును & మెటీరియల్ కాంట్రాక్ట్, రిపేర్ వర్క్ చేయబడును. 99483 65084

ఉషోదయ బిల్డింగ్ వర్క్స్, కాకినాడ. [illegible] P.వెంకటేష్, 8374858896

TDR
AP & TELANGANA BONDS
BUY & SALE
KAMESH
92 92 15 15 15

HEALTH & CARE

మద్యపాన వ్యసనం [illegible]

RHEUMATOLOGY

రుమటాలజిస్ట్
MD, DM (Rheumatology, NIMS, HYD)
[illegible]
94929 41177
[illegible]
ఫోన్: 0884 2383366

INDUSTRY

ఫ్యాక్టరీ అమ్మకం
విజయనగరం జిల్లా, నెల్లిమర్ల ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఏరియాలో 16,182 చ.గజాల విస్తీర్ణంలో గల "పాలిథిన్" ఫ్యాక్టరీ అమ్మకమునకు కలదు.
98496 36969

REAL ESTATE

GENERAL

Site for Development 726 Sq.yd. K.Savaram, Vundrajavaram Mandalam, Tanuku East Godavari. Ph: 9676567999, 9866039661.

గుంటూరుసిటీలో, గోరంట్ల రోడ్, JKC [illegible] 93999 55545.

[illegible] Cell: 9392122526.

డూప్లెక్స్ బిల్డింగ్ & గార్డెన్ అమ్మబడును
నిడదవోలు, విద్యానగర్ పార్క్ రోడ్‌లో పడమర ఫేసింగ్ 480 చ.గజాలలో గల డూప్లెక్స్ బిల్డింగ్ మరియు గార్డెన్ అమ్మబడును
✆ 9398108563

విశాఖలో [illegible] 9581456897, 8074658161.

పెద్దాపురం గుర్రాలపేట [illegible] 99121 30247.

కాకినాడ కరణంగారి సెంటర్ W/F 430గ|| బిల్డింగ్ మరియు కాకినాడ తోట సుబ్బారావునగర్ రోడ్ No.2లో N/E కార్నర్ 375 చ||గ|| డిటిసిపి లేఅవుట్ స్థలం అమ్మకం. నో మీడియేటర్స్, 9959352789, 9951476589

FLAT FOR SALE

AMALAPURAM

అమలాపురం మెయిన్‌రోడ్ ఫేసింగ్ గృహప్రవేశానికి రెడీగా ఉన్న 2BHK ఫ్లాట్స్ అమ్మకం. కమర్షియల్ స్పేస్, పార్కింగ్, SBI అప్రూవ్డ్ ప్రాజెక్ట్. 9642045369, 9030694599

KAKINADA CITY

Kakinada Opp: APSP 2Km from SRMT Mall, Brand New 2&3 BHK Flats, 5Acrs Gated-Comm, Ready fr interiors starts from 48L. Loans Avl. Ph: 7702564433.

Kakinada, Sarpavaram East & West facing luxury New flats for sale. Very near to Mainroad, Loan available. ✆ 97010 01555.

Premium Luxury Flats for Sale 2 BHK 42 Lakhs, 3 BHK 55 Lakhs Contatct: Cell: 98482 66054

కాకినాడ సిటీ
Prime Location
దేవి, శ్రీదేవి మల్టీప్లెక్స్ దగ్గర
గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న లగ్జరీ Flats
80% బ్యాంక్‌లోన్
Free Site Visit
99666 86456

కాకినాడ, శశికాంత్‌నగర్ భాష్యం స్కూల్ దగ్గర ఈస్ట్ & వెస్ట్ 2 BHK, 1100Sft. ఫ్లాట్స్ రెడీటు ఆక్యుపై Cont: 98664 71586, 99890 32029

KKD, మధురానగర్ [illegible] 9989095505, 8668650420

Kkd బాలాజీ చెరువు [illegible] 9912876986

2500 Sft.లు [illegible] 9573242111, 9059311513

KKD సర్పవరం [illegible] 9676717778

ఫ్లాట్ అమ్మకము
కాకినాడ గాంధీనగర్ [illegible] 2BHK 1150 Sft ఫ్లాట్ అమ్మకము.
Cont:9704768661

RAJAMAHENDRAVARAM CITY

3 BHK (1600 Sft) N/S facing Deluxe flats for sale at Road No.7, Vidhyuth Colony, AVA Road, Rjy. ✆ 98481 98565.

★★★ రాజమండ్రిలో 88 గజాలు 2 BHK [illegible] 7999/- [illegible] 7499/- ✆ 97044 25384

రాజమండ్రి మోరంపూడి [illegible] 96769 19992

RJY ప్రకాష్‌నగర్ [illegible] 91770 51212

రాజమండ్రి, B/F, 1st. ఫ్లోర్ 3 B/R [illegible] 95817 08659.

GENERAL

2 BHK, 1100SFT, East Facing Flat For sale. Lift, Car Parking, Beside GSL Medical College, Close to Highway. Ph: 9441467091

Flat for sale. East facing, 2bhk, Bike parking ready to occupy for sale. Location Krishna Nagar, Santapet. Rajahmundry Contact Number: 9949346324 serious buyer only No brokers. Add to be in 28 feb, 1 of March.

Flat for Sale: Vaidhya Nagar Road No 1, Shreees Happy Heights, 2457 sft, 3 bedroom. Contact: 8886477792

రాజమండ్రి, పిడింగొయ్యి, Near వెంకటేశ్వర మార్కెట్, ఇందిర ప్రియ రెసిడెన్సీలో 2 BHK ఫ్లాట్ అమ్మబడును. కాంటాక్ట్ 94413 89499, 77025 90027.

ఆచంట సెంటర్ - అన్ని వసతులు గల 2 BHK ఈశాన్యం ఫ్లాట్ (1100 sqft) అమ్మకమునకు కలదు. Contact Cell: 99084 13136.

HOUSE FOR SALE

KAKINADA CITY

కాకినాడ, వెంకట్‌నగర్ ప్రగతి కాలేజ్ దగ్గర 40 అ|| రోడ్డుకు చేర్చి 251 చ||గ||లో S/F 2 అంతస్తుల బిల్డింగ్ కార్ పార్కింగ్‌తో అమ్మకం. 9951673379

KAKINADA RURAL

నడకుదురు దగ్గర 115 చ||గ|| వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ & 70 చ||గ|| E/F డబుల్‌స్టోర్ బిల్డింగ్ అమ్మబడును. స్థలాలు & బిల్డింగ్‌లకు Cell: 9381171019

RAJAMAHENDRAVARAM CITY

RJY, ఆల్‌బ్యాంక్ కాలనీ, V.L.పురం 60అ||ల రోడ్డుకిచేర్చి, ITC ఖాళీ స్థలం ఎదురుగా S/F, 280గజాల్లో 2అంతస్తుల బిల్డింగ్ అమ్మకం కలదు. ✆ 93913 81336, 90002 76887

రాజమండ్రి కోర్లమ్మపేట, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గరలో D.No: 21-7-1 సౌత్ ఫేసింగ్ 150 చ||గ|| ఇల్లు అమ్మకం. Contact Cell: 94400 00214

రాజమండ్రి దేవీచౌక్ దగ్గర [illegible] 112 [illegible] 1st ఫ్లోర్ S/F [illegible] 9642714819

E/F-బిల్డింగ్ అమ్మకం. [illegible] 9949726896

RAJAMAHENDRAVARAM RURAL

రాజమండ్రి, హుకుంపేట [illegible] 98492 45886.

రాజమహేంద్రవరం దివాన్‌చెరువు [illegible] 98486 33433.

GENERAL

KKD, కరణంగారిసెంటర్ దగ్గర 100 చ||గ E/F Duplex Building, [illegible] 99898 01618.

రామచంద్రపురం (కోనసీమ జిల్లా), [illegible] 94945 47793.

పెద్దాపురంలో 3-సెంట్లు [illegible] 9704565759, 8639397051.

LAND FOR SALE

GENERAL

సూరప్పగూడెం, బీసుడోలు, [illegible] 97043 22999, 73372 28262.

PLOT FOR SALE

KAKINADA CITY

కాకినాడ నగర పరిధిలో [illegible] 9866771134, 9985482806

కాకినాడ [illegible] 9492123355.

KAKINADA RURAL

కాకినాడ అచ్యుతాపేట 6 లైన్ల జంక్షన్‌కు 4 KMలో
కేవలం చ||గజం 6,999/- లు మాత్రమే
స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ ఫ్రీ
సైట్ విజిట్
6303052488

కాకినాడ-అచ్యుతాపేట 6-లైన్ల జంక్షన్‌కు 4 Kmలో [illegible] 6999/- [illegible] Cell: 77025 66088

కాకినాడ రూరల్ గొంచాలమీదుగా సామర్లకోట వెళ్ళే రోడ్డు ప్రక్కన E/F ప్లాట్లు కలవు. వాకలపూడి శ్రీనివాసానగర్ నందు 300 గ||లు W/F ✆ 9492123355.

కాకినాడలో గంగనాపల్లి మెయిన్‌రోడ్ నందు వేద పాఠశాల దగ్గర తూర్పు ఫేసింగ్ స్థలం 33x65 అమ్మకమునకు కలదు. ✆ 7799093030

RAJAMAHENDRAVARAM CITY

రాజమండ్రిటౌన్ మరియు రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాలలో గల లేఅవుట్లలో గల స్థలాలు అమ్మబడును, వెంటనే కొనబడును. D.శేఖర్, Cont. Cell: 94407 68182

రాజమండ్రి నారాయణపురంలో KSN ఇండోర్ స్టేడియం దగ్గర నార్త్ ఫేసింగ్ 500 చదరపు గజాలు అమ్మకమునకు కలదు. Cont: ఫోన్/వాట్సాప్: 80748 57055.

రాజమండ్రి AVA రోడ్, J.N.రోడ్ మధ్యలో శ్రీనివాస్‌నగర్‌లో W/F, 234 చ||గ|| (35x60) స్థలం అమ్మకమునకు కలదు. నో మీడియేటర్స్ Cell: 91601 41627

రాజమండ్రి శ్యామలానగర్, ఓంకారవీధిలో 200 చ||గ||ల స్థలము అమ్మకమునకు కలదు. నో బ్రోకర్స్. ✆ 93706 00475.

రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ రోడ్, స్థానిక కోలమూరు గ్రామం, మెయిన్‌రోడ్ చేరువలో 300 గజాల ఇండ్ల స్థలాలు అమ్మకమునకు కలవు. Contact: 63057 04648.

RJY To వైజాగ్ హైవేను అనుకొని దివాన్‌చెరువు గైట్ కాలేజీ ఎదురు బ్రిడ్జి కౌంటీని ఆనుకొని, GSLకాలేజ్‌దగ్గర E/N రెండు రోడ్ల కార్నర్ ఈస్ట్ 40Ft రోడ్ వెయ్యిగజాలు చొప్పున 3 ప్లాట్లు. చుట్టూ అపార్ట్మెంట్లు, హాస్టల్స్, గజం1కి రూ.30వేలు. 9848183683, 8686635567

RAJAMAHENDRAVARAM RURAL

రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ దగ్గర మరియు దివాన్‌చెరువు వద్ద 100 గజముల సైట్స్ కేవలం 4,50,000/-లకే అమ్మకం. Contact Cell: 9515 382 999.

RJY గాడాల ఎయిర్‌పోర్ట్ రోడ్‌కి దగ్గరలో DTCP అప్రూవ్డ్ లేఅవుట్‌నందు W/F 127.77 చ||గ|| స్థలం అమ్మకమునకు కలదు. బ్యాంక్‌లోన్ కలదు. 9515053171

RAJANAGARAM

రాజానగరంలో మండల ఆఫీసు వెనకాల ఓనర్ డైరెక్టుగా అమ్మే డిటిసిపి లేఅవుట్‌లో ఇళ్ల స్థలాలు అమ్మబడును. Contact Cell: 98483 05158.

రాజానగరంలో మండల ఆఫీసు వెనకాల ఓనర్ డైరెక్టుగా అమ్మే డిటిసిపి లేఅవుట్‌లో ఇళ్లస్థలాలు అమ్మబడును. Contact Cell: 96668 94019.

RJY, రాజానగరం దగ్గర తూర్పుగానుగూడెం నేషనల్ హైవేకి చేర్చి 4100 చ||గ|| స్థలం ఏకమొత్తంగా గాని, విడివిడిగా గాని అమ్మకం. ✆ 94401 76081

GENERAL

Chodavaram Opp. Post Office Ramachandrapuram Tah. 390 Sqy Plot (8 Cent) with Houses D.No: 4-153 (500 Sft) For sale and 950 Sqy Plot for sale. Cont: 98498 52506.

Kakinada, Turangi Royal Homes, Layout Guda Appr. Plots. 10 Min from Jaganaikpur Bridge & Msn Charties 160 Yds, House Const. Owner. Ph: 8885553986.

బిగ్ ఫ్లాష్ న్యూస్. ప్రతిపాదిత తుని, అన్నవరం ఎయిర్‌పోర్ట్, అన్నవరం 6 లైన్లు రోడ్డుని ఆనుకొని గేటెడ్ కమ్యూనిటీ (RERA) KAUDA లే-అవుట్‌లో Open Plots, Simplex Houses, Villas, 80% బ్యాంకు Loan, ఫ్రీ సైట్ విజిట్కై. ✆ 96031 94449.

అచ్యుతాపురం టు గాజువాక మెయిన్ రోడ్డు ఫేసింగ్ కమర్షియల్ బిట్ 20 సెంట్లు భూమి సుమారు 960 గజాలు అమ్మకంనకు కలదు. సంప్ర|| 9393271777

కాకినాడ, ఉండూరు DTCP లేఔట్, SVRనగర్ 249 చ||గ|| (నార్త్/వెస్ట్ రోడ్స్), 198 చ||గ|| (ఈస్ట్ రోడ్) Rs.9,000/- Per Sft. అమ్మకం. ✆ 9444051599

RJY, Rs.15/-వేలకే ఒక గజం. ని.మోరంపూడి-రాజానగరం హైవే ఫేస్ & కోలమూరు ఎయిర్‌పోర్ట్ దగ్గర బ్యాంక్‌లోన్‌తో, నెక్స్ట్ మంత్ రేట్ పెరుగుతుంది. 7674833422

గోకవరం మెయిన్‌రోడ్ Opp. బ్రహ్మంగారిగుడి, బజాజ్ షోరూం ప్రక్కన 770 చ||గ|| E/F లో గల స్థలం అమ్మకం. గోకవరం (E.G. Dist.) 9490708530

తూ.గో.జిల్లా, రావులపాలెం దగ్గర ఆత్రేయపురంలో తూర్పుఫేసింగ్ 638 చ||గ|| (33అ X 174అ) స్థలం అమ్మబడును. Cell: 8019185145, 9393872125.

రాజమండ్రి హుకుంపేట గ్రామంలో 213 గజాల DTCP ప్లాట్ అమ్మకానికి కలదు. సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాట్ 40 అడుగుల రోడ్డు Contact: 98489 99544

రాజమండ్రి దగ్గర రాజవోలు AMG ఎదురుగా సాయినగర్ కాలనీ అప్రూవ్డ్ లే అవుట్‌లో E/F 194 చ||గ|| స్థలం అమ్మబడును. Cell: 85558 61999.

దివాన్‌చెరువు DBV.రాజుగారి DTCP లేఅవుట్‌లో విల్లాలు ఎదుట 80x90=800 గజాలు, W/F 60 అడుగుల రోడ్‌ను చేర్చి & 40x60=266 గజాలు E/F, 40 అడుగుల రోడ్‌ను చేర్చి స్థలాలు అమ్మకం. ✆ 9848202742

ప్రభుత్వ విలువకే నివేశన స్థలం. కాపునగరువు, కుడుపూడి చిట్టబ్బాయి కాలనీలో 7 సెంట్లు, ఇందుపల్లి, పుల్లెలవారి వీధి చివర 7 సెంట్లు అమ్మకం. 9866946511

COMMERCIAL SPACE FOR SALE

GENERAL

కాకినాడలో 30 సెంట్లు (1457 చ||గ||)లో 8000 చ||అ|| మొత్తం లేదా విడిగా నెలకు 1లక్షపైగా అద్దెలు వచ్చే కమర్షియల్ గొడౌన్ అమ్మకమునకు కలదు. ✆ 9949343008

TO LET

గెస్ట్ హౌస్.. KKD దగ్గర సామర్లకోటలో DSA క్లబ్‌వీధిలో విశాలమైన ఏరియాలో 4 బెడ్‌రూమ్, పెద్దహాలు, అన్ని సదుపాయాలతో కార్ పార్కింగ్‌కు విశాలమైన ఏరియాతో అద్దెకు. ✆ 9705366388

కాకినాడ శ్రీరామ్‌నగర్ పోస్టాఫీసు ప్రక్కన సూర్యా అపార్ట్‌మెంట్ 1 బెడ్‌రూమ్, 1 హాలు, 1 కిచెన్ సెకండ్‌ఫ్లోర్ నందు అద్దెకు కలదు. ✆ 8688077994, 9963577994

రెసిడెన్స్ / కమర్షియల్
కాకినాడ ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్ దగ్గర నారాయణ కాంప్లెక్స్‌లో 2nd ఫ్లోర్, 2BHK & 3BHK సైడ్ బై సైడ్ ఫ్లాట్స్ రెసిడెన్స్ / కమర్షియల్స్‌కు అద్దెకు కలదు.
✆ 94909 00103

COMMERCIAL

Commercial space 1000Sft. 1st flr, Opp JNTU, LBNagar, Kkd, Suitable for Clinics.(G/F 2 shops 100Sft Each) 9849188250, 9912703638

Commercial Space for Rent. 1175 + 1175 (Total : 2350 Sft.), Main Road, Tanuku, Contact Cell: 98491 95699, 93925 85699.

రాజమండ్రి బొమ్మూరు GPR రోడ్డులో 3600 Sq.ft. (40x90 కొలతలతో) గొడౌన్ అద్దెకు కలదు. Contact Cell: 93940 79375.

రాజమండ్రి తిలక్‌రోడ్, SBI దగ్గర నార్త్ ఈస్ట్ కార్నర్ 1st ఫ్లోర్ 1700sft, 2ndఫ్లోర్ 1700sftతో ఆఫీసులకు, హాస్పిటల్స్‌కు అనుకూలమైనది అద్దెకు, Cell: 9949755669

రూరల్ బ్యాంకులకు, క్వార్టర్లకు, ఆఫీసులకు ఉపయోగపడే విధంగా ఉన్న ఇల్లు బొమ్మూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ వద్ద అద్దెకు కలదు. వివరాలకు సంప్ర||: 96184 87653.

20,000 చ||అ|| గోదాము కాకినాడ-యానాం హైవేకు చేర్చి చొల్లంగి గ్రామంలో కాంక్రీట్ ఫ్లోరింగ్, కరెంట్, నీరు, అన్ని సదుపాయములతో ఫంక్షన్ హాల్/ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు/ స్టోరేజ్/ అద్దెకు కలదు. సంప్ర: 97048 99989

రాజమండ్రి మల్లయ్యపేటలో షెడ్లతో ఉన్న 1200 చ||గజాలు ఇంటి స్థలము ఓపెన్ స్టోరేజ్/ పశువుల డెయిరీ/ ఆటలగ్రౌండ్‌గా ఉపయోగించుటకు అద్దెకు ఇవ్వబడును. 7893171144

కాకినాడ, సర్పవరం జం|| మెయిన్‌రోడ్ S/W కార్నర్ 3 ఫ్లోర్స్ కమర్షియల్ బిల్డింగ్ షోరూం, రెస్టారెంట్, షాప్స్, బ్యాంక్, ఆఫీస్, క్లినిక్లకు అద్దెకు కలదు. 9949343008

కాకినాడ నాగమల్లితోట జం||, క్యాన్సర్ హాస్పిటల్ పక్కన సత్యసాయి హైట్స్ 1st ఫ్లోర్, E/F, 750 Sft. బ్యాంక్స్, కమర్షియల్సుకు అద్దెకు. 9440528055, 9346389575

JOBS

Wanted DRA Tele-callers & Collection Executives. Contact Cell: 9390 500 266.

WANTED Telecallers & Admission Counsellor for reputed organisation. AVA Road, Rjy, MinimumQua: Any Graduation. 90636 44405

Wanted Business Development Executives for Kakinada, Rajahmundry and Amalapuram locations. Graduates with 2-4 yrs. exp. in Direct Marketing are eligible. Sal: 35k-50k. Walk-in with your CV on 2nd, 3rd March (10:30am to 12:30pm). iTech Software Solutions, Beside DataPro, College Road, Amalapuram. Cont. Cell: 85558 22811.

Wanted A/C Technicians, Assistants & Helpers. Qlf: ITI /10th/ Inter. Exp & Freshers are preferable. ✆ 9494992999, 9392444199

Wanted Male Counselors and Admission Dept. Staff Qualification any Degree. Age Limit: 25 to 45 years having experience in Educational Organisations will be preferable. Salary upto: 18000/-. Working location: Master Minds College, Rajahmundry. Contact: 92487 33370.

Required Store Managers & WIFI managers Qualification: Degree & above, Sal: 15K to 25K, Locations: Nidadavole/ Ravulapalem/ Malkipuram/ Korukonda/ Gokavaram/ Kovvuru/ Narsapuram. Contact: 99080 11393 (Zonal Manager).

కాకినాడలో MEGA సంస్థనందు పనిచేయుటకు Marketing Executive (M) కావలెను. టూవీలర్ తప్పనిసరి. Contact Cell: 82473 32564.

గాయత్రి హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలు చేయుటకు Exp. స్త్రీ/ నర్సులు/ పురుషులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- వరకు ఇవ్వబడును. ✆ 7569103916.

రాజమండ్రిలో ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి అనుభవం కలిగిన సివిల్ ఇంజినీర్స్ కావలెను. ఆకర్షణీయమైన జీతం. Cell: 9666729925, 9848148777.

సూపర్‌వైజర్స్ కావలెను. ఫంక్షన్ టైమింగ్స్‌లో పని చేయుటకు ఆరోజుకు 1000/- + ఉచిత భోజనం. శ్రీదేవి గ్రాండ్ ఫంక్షన్ హాలు, G.మామిడాడ Contact Cell: 94909 98888.

ఏపీలో ప్రముఖ మద్యం పంపిణీ సంస్థకు జిల్లా వారీగా అనుభవజ్ఞులైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అవసరం. జీతం: 30 వేలు, TA/DAతో సహా ✆92463 63624, jobsimfl@gmail.com

Hydలో క్యాటరింగ్ నందు హెల్పర్లుగా పనికి భార్యభర్తలు (జీ|| 28 వేలు/ లేడీస్‌కు 14 వేలు) కావలెను రూం, భోజనం ఫ్రీ. 9493931224, 7386951320

రాజమండ్రిలో ప్రముఖ రెస్టారెంట్ నందు పనిచేయుటకు చెఫ్స్, చైనీస్ & తందూరి మాస్టర్/ కుక్స్, కిచెన్ అసిస్టెంట్స్, కెప్టెయిన్స్, సర్వర్స్ కావలెను. Cont. Cell: 83099 54199

నిత్యవసర వస్తువులు షాపింగ్‌తో Work From Home ద్వారా ఆదాయం సంపాదించే అవకాశం (M/F) పెట్టుబడి లేదు. 9032875416, 9494604315.

సీసీటీవీ కెమెరా ఫిట్టింగ్‌కి ఫ్రెషర్స్ కావలెను (ఫీల్డ్ వర్క్) శాలరీ 15000/ & etc- ఆఫీస్ (గుంటూరు & హైదరాబాద్). ✆ 9731722666, 9731567105

ప్రముఖ కంపెనీలో వైజాగ్, Rjy నందు 35 సం||లు పైబడి వర్క్ చేయుటకు టీమ్‌మేనేజర్స్, టెలికాలర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టీమ్ లీడర్స్ Govt. రిటైర్డ్ ఎంప్లాయిస్, ఇన్సూరెన్స్ ఆఫీసర్స్ (M/F) కావలెను. (Mly 2 laksh ప్యాకేజీ + MFI T&C) అర్హులు Cont. Cell: 93980 33529.

రాజమండ్రి కాకినాడలో ఇంటిపనుల్లో సహాయం చేయుటకు, వంట చేయుటకు డిగ్రీ చదివిన యువకుడు కావలెను. జీతం 12K to 15K, వసతి కలదు. 77939 55609

శివకేశవ హోమ్‌కేర్ వృద్ధులను, పేషెంట్లను, వంట చేయుటకు 20 నుండి 45 సం||ల వయస్సు గల ఆడవారు కావలెను. జీతం:18K, 20K. ✆ 96760 37666.

డొక్కాసీతమ్మ హోమ్‌కేర్ విజయవాడ హైదరాబాద్‌లో పేషెంట్ కేర్, బేబీకేర్ వంట ఇంటి పనివారు కావలెను. జీ|| 18 వేలు + 5,000. ✆ 80742 34443, 73861 75997.

డిజైనింగ్ వచ్చిన DTP ఆపరేటర్స్ సీనియర్స్/జూనియర్స్ కావలెను. (Page Maker, ఫోటోషాప్, Coreldraw, Illustrter) RJY జీ: 10K -30K వరకు. 9246657116

Hyd సిటీలో ఇంట్లో ఉండి పనిచేయుటకు పిల్లలను, పెద్దవారిని చూసుకొనుటకు అనుభవం కల్గిన కేర్‌టేకర్లు కావలెను. సంప్రదించండి. Contact: 93467 05231.

హైదరాబాద్‌లోని టిఫిన్ సెంటర్‌లో పనిచేయుటకు స్టాల్ బాయ్స్, క్లీనింగ్ స్టాఫ్ (జీ.18K. 12గం|| రూం+ భోజనం. వర్కర్స్‌ను సప్లయ్ చేసే ఏజెంట్స్ కావలెను. మంచి కమీషన్ ఇవ్వబడును. 9666934949/ 9573446770

సేల్సుగర్ల్స్ బాయ్స్ కావలెను. Rjy దానవాయిపేట వెస్ట్ సైడ్ పక్కన మా జూలియట్ బట్టలషాపు కొరకు జీ: 9 వేలు నుండి, అ: 10/ ఇంటర్, వ|| 25లోపు, ఫ్రెషర్స్. ✆ 81253 39356, 73969 55588

రాజమండ్రి ఆయుర్వేద కంపెనీలో Female రిసెప్షనిస్ట్ కావలెను. అర్హత: డిగ్రీ, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్, స్కూటర్. Contact Cell: 99080 65034.

అంజన్న హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలు చేయుటకు Exp స్త్రీ/పు/ నర్సులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- Hydలో 99665 68882/ 99634 89661.

VIKAS JUNIOR COLLEGE-SAMISRAGUDEM
WANTED LECTURERS

S.No	Subject	Require
1	English	2
2	Sanskrit	2
3	Physics	2
4	Chemistry	2
5	Civics	2
6	Economics	2
7	Commerce	2
8	Botany	1
9	Zoology	1

Salary: Negotiable
Contact Number: 76609 65489
(Resume Send Through Whats App Number)

గుంటూరు జిల్లా, తెనాలిలోని ఒక ప్రముఖ ఇండస్ట్రీలో పనిచేయుటకు హెల్పర్స్ కావలెను. భోజనం, వసతి కల్పించబడును, ఆకర్షణీయమైన జీతం. Cell: 9908431888

RJYలో ప్రముఖ లోన్స్ (DSA) కన్సల్టెన్సీ ఆఫీస్‌నందు పనిచేయుటకు లేడీ టెలికాలర్స్, టీమ్ లీడర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, కమిషన్ ఏజెంట్స్ కావలెను. 98489 99544

ఫీల్డ్ మేనేజర్స్, Gold వాల్యుయర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీస్టార్ గోల్డ్ కంపెనీకి కావలెను. ఏజ్: 22 to 35, ఫ్రెషర్స్ కూడా ✆ 62810 37879/ 90353 37879

కాకినాడ, ROY చెస్ అకాడమీలో చెస్ కోచ్ కావలెను. M/F, అర్హత డిగ్రీ, వయస్సు 18-30, చెస్ బోధనపై ఆసక్తి ఉండాలి. ✆ 6281598466, 9014353693

సురక్ష హోమియో హాస్పిటల్‌లో రిసెప్షనిస్టుగా చేయుటకు 10th/ ఇంటర్/ డిగ్రీ చదివిన స్త్రీ అభ్యర్థి కావలెను. ఆకర్షణీయమైన జీతం. భానుగుడి, కాకినాడ, ✆ 9848567073

కాకినాడ అశోక్ నగర్‌లో ఫంక్షన్ హాలు నందు పనిచేయుటకు వాచ్‌మెన్ కావలెను. తోటపని చేయుటకు వాచ్‌మెన్ కావలెను. Contact: 96429 20999

జైన్‌ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్, CMR షాపింగ్‌మాల్ ప్రక్కన సాలిపేట, కాకినాడలో పనిచేయుటకు కంప్యూటర్ ఆపరేటర్స్, డెలివరీ బోయ్స్ (పురుషులు) కావలెను. ✆ 9502510101

ఫీల్డ్ ఆఫీసర్ కావలెను. ఇన్సూరెన్స్ కంపెనీలో చేయుటకు మార్కెటింగ్‌లో ఆసక్తికలిగిన అభ్యర్థులు కావలెను. మండపేట, రామచంద్రపురం మండలాల వారికి ప్రాధాన్యం. ఆసక్తికరమైన జీతం, ఇన్సెంటివ్ ఉంటుంది. కాంటాక్ట్: 93475 36776.

పూజారి కావలెను- విజయవాడ, అజిత్‌సింగ్ నగర్, ఆంధ్రప్రభ కాలనీ సాయిబాబా మందిరము మరియు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము కొరకు, వసతి సౌకర్యం కలదు ✆ 80080 61818

వైజాగ్‌లో కారు డ్రైవింగ్ చేయుటకు 30 నుండి 45 సం|| డ్రైవింగ్ లైసెన్స్ గలవారు, జీ: 18 వేలు & సౌత్ ఇండియన్ కర్రీ మాస్టారు కావలెను. Contact: 95055 67100

65 సం|| ఆడ మనిషిని 12/ 24 గం|| చూచుటకు మనిషి కావలెను. ఆకర్షణీయమైన జీతం, కాకినాడ. Contact Cell: 93811 20923.

కాకినాడ హోటల్ - రెస్టారెంట్‌లో పనిచేయుటకు బిర్యానీ, సౌత్ ఇండియన్, చైనీస్, టిఫిన్స్ మాస్టర్స్, సప్లయర్స్, హెల్పర్స్ (బాయ్స్ & గర్ల్స్) కావలెను. ✆ 99493 43008

కాకినాడలో ఇంతకుముందు ఫైనాన్స్ వ్యాపారం చేసి ప్రస్తుతం ఆ వ్యాపారం మానేసి ఏదైనా ఉద్యోగం కొరకు ఎదురుచూస్తున్న వార్కి, ఫైనాన్స్ ఫీల్డులో ఉండి మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న మీడియేటర్సుకు, మీలో చురుకుదనం, కష్టపడేతత్వం ఉండి ఫైనాన్స్ ఏజెంట్సుగా, ఫైనాన్స్ మీడియేటర్సుగా మార్కెటింగ్ జాబ్ చేయాలనుకుంటే ఈ ప్రకటన మీకొరకే. కమీషన్ పద్ధతిపై లేదా 20K సాలరీ పద్ధతిపై. కాంటాక్ట్: 9849631555.

సీటీలో మునిగిన ఎలక్ట్రికల్ టవర్స్‌కు పెయింటింగ్ పనులు చేయుటకు ఈతవచ్చిన అనుభవం ఉన్నవారు కావలెను. నెలవారీ జీతంపై నియామకం. ✆ 81253 36519

SECURITY GUARDS

కాకినాడ, పిఠాపురం, బిక్కవోలు లలో పని చేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. Contact Cell: 85004 98115, 98665 94189.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 4-58 పై||
అనపర్తి ఆఫీసు: 08857-226908

EENADU
for Advertisement
Contact:
8008597607

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

వాడ బలిజ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు వాడ బలిజ కుల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, వాడ బలిజ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. రాజమండ్రి ఈనాడు కార్యాలయంలో (1వ అంతస్తు, భాను టవర్స్, శ్యామల థియేటర్ ఎదురు) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు నేడు (01 మార్చి 2026, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

- మరిన్ని వివరాలకు 8008621414 & 9247528829 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
- ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు పైన తెలిపిన ఫోన్ నంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

చందన స్వరూపా.. సర్వజగద్రక్షకా

వాడపల్లి (ఆత్రేయపురం), న్యూస్‌టుడే: చందన స్వరూపుడు కొలువై ఉన్న కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరుని దివ్య క్షేత్రం శనివారం గోవింద నామస్మరణతో మార్మోగింది. భక్తులు మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. 50 వేల మందికిపైగా విచ్చేయడంతో క్యూలైన్లన్నీ కిక్కిరిశాయి. ఈవో నల్లం సూర్యచక్రధరరావు ఆలయ పరిసరాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఉక్కబోత తట్టుకోలేక పలువురు స్పృహ తప్పి పడిపోగా ప్రాంగణంలోని ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందించడంతో కోలుకున్నారు. క్షేత్రంలో రాత్రి ధర్మ పథం పేరిట నిర్వహించిన భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

పుష్పాలంకరణలో వేంకటేశ్వరుడు

3న అన్నవరం దర్శన వేళల్లో మార్పులు

అన్నవరం, న్యూస్‌టుడే: చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల 3న అన్నవరం సత్యదేవుని దర్శనాలు, సేవల వేళల్లో మార్పులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 3.20 గంటల నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్రగ్రహణం ఏర్పడుతుందన్నారు. వ్రతాలు, ఇతర పూజలు ఉదయం 9.30 గంటల లోపు పూర్తవుతాయన్నారు. 10 గంటల నుంచి దర్శనాలు నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం జరిగే సహస్ర దీపాలంకరణ సేవ, పంచ హారతులు రద్దు చేస్తున్నట్లు వివరించారు. సంప్రోక్షణ తర్వాత 4న ఉదయం నుంచి సర్వ దర్శనాలు, వ్రతాలు, పూజలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు.

ద్రాక్షారామ భీమేశ్వరాలయం..

ద్రాక్షారామ: చంద్ర గ్రహణం సందర్భంగా ఈనెల 3వ తేదీన ద్రాక్షారామలోని మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామివారి ఆలయాన్ని మూసివేస్తామని ఆలయ ఈవో, సహాయ కమిషనర్ ఏవీ దుర్గాభవాని తెలిపారు. ఆ రోజు ఉదయం భక్తులకు దర్శనాలు, నిత్య కైంకర్యాల అనంతరం 8 గంటల నుంచి గర్భాలయ తలుపులు మూసేస్తామని చెప్పారు. మళ్లీ 4వ తేదీ ఉదయం సంప్రోక్షణ పూజలు, నిత్య కైంకర్యాలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని వెల్లడించారు.

జీఎస్‌ఎల్ ఆసుపత్రిలో మహిళా దినోత్సవం

8 వరకు ఉచిత క్యాన్సర్ పరీక్షలు

రాజానగరం, న్యూస్‌టుడే: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జీఎస్‌ఎల్ వైద్య కళాశాల, జనరల్ ఆసుపత్రిలో ప్రసూతి, గైనకాలజీ విభాగంలో మార్చి 1 నుంచి 8 వరకు మహిళా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. మహిళలకు గర్భాశయ క్యాన్సర్ గుర్తింపు కోసం చేసే ప్యాప్ స్మియర్ పరీక్ష, రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ కోసం చేసే మామోగ్రఫీ పరీక్షలను పూర్తిగా ఉచితంగా చేస్తారు. గర్భాశయ క్యాన్సర్‌ను నివారించే హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను చాలా తక్కువ ధరకే అందిస్తామని గైనకాలజీ విభాగాధిపతి డా.ఎస్.అన్నపూర్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

గత ప్రభుత్వ అరాచకాలపై విచారణ చేయాలి

- ఈ నెల 7 నుంచి వచ్చే నెల 14 వరకు ప్రశిక్షణ కార్యక్రమాలు
- భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్

దేవీచౌక్, న్యూస్‌టుడే: గత ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. కల్తీ మద్యంపై గత ప్రభుత్వం చేసిన అరాచకాలపై విచారణ చేయాలన్నారు. శనివారం రాజమహేంద్రవరంలోని భాజపా కార్యాలయంలో మాట్లాడారు. కల్తీపాల ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో మార్చి 7 నుంచి ఏప్రిల్ 14 వరకు ప్రశిక్షణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 944 మండలాల్లో వీటిని నిర్వహిస్తామన్నారు. మన ఊరు-మన జెండా కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 16వేల గ్రామాల్లో పార్టీ జెండా ఎగరవేయడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో రూ.14లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. భాజపా జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, నాయకులు వేటుకూరి సూర్యనారాయణరాజు, ప్రసన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా నిలిపివేతను స్వాగతిస్తున్నాం

రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన(పీఎంజీకేఏవై), ఇతర సంక్షేమ పథకాల కింద యూనివర్సల్ ఫోర్టిఫైడ్ రైస్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయాలన్న భారత ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రకటించింది. శనివారం కాకినాడలోని రైస్‌మిల్లర్ల సంఘ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వల్లూరి సూర్యప్రకాశరావు(సూరిబాబు) మాట్లాడుతూ ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్(ఎఫ్‌ఆర్‌కే) మిశ్రమం అమల్లో రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న నాణ్యత స్థిరత్వం సమస్యలు, సరఫరాలో పరిమితులు, బ్లెండింగ్ ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు, నిల్వలకు సంబంధించిన సవాళ్లను అర్థం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. రైస్ మిల్లర్ల సమస్యలను భారత ప్రభుత్వం దృష్టికి సమర్థంగా తీసుకువెళ్లడంలో చురుకైన పాత్ర పోషించిన రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి, కమిషనర్, సంస్థ ఛైర్మన్‌కు ధన్యవాదాలు తెలిపారు. నిర్మాణాత్మక సహకారం, నిరంతర సమన్వయం అందిస్తున్నారని తెలిపారు. మిల్లర్ల సమస్యను అర్థం చేసుకున్న కేంద్ర ఆహారమంత్రి, కార్యదర్శికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయం ద్వారా ధాన్యం కొనుగోళ్లు మరింత సాఫీగా జరగడంతో పాటు బియ్యం నాణ్యతాప్రమాణాలు పరిరక్షించబడతాయన్నారు. మరింత సమర్థంగా పోషకాహార పంపిణీకి ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ||లలో)
కొత్తకొబ్బరి	18,000
కురిడీ (వెయ్యింటికి):	
పాతకాయ: గండేరా	30,500
గటగట	29,000
కొత్తకాయ: గండేరా	30,000
గటగట	29,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	18,000-20,000
కొత్త (పచ్చి) కాయ	15,000-16,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	5,000
కిలో	350

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ||లో

ఫారంరేటు	150-00
రిటైల్ లైవ్	177-00
డ్రెస్డ్	257-00
స్కిన్‌లెస్	292-00

నేడు ఆర్‌ఎంసీ స్నాతకోత్సవం

సాంబమూర్తినగర్, న్యూస్‌టుడే: కాకినాడ రంగరాయ వైద్య కళాశాల 63వ స్నాతకోత్సవం ఆదివారం జరగనుంది. కళాశాల ప్రిన్సిపల్ డా.ఎ.విష్ణువర్ధన్ అధ్యక్షతన జరిగే స్నాతకోత్సవానికి భువనేశ్వర్ హెల్త్ ప్రోగ్రామ్ ఎస్‌వోఏ యూనివర్సిటీ డైరెక్టర్ డా.అశోక్‌కుమార్ మహాపాత్ర ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. రాయల్ రంగరాయన్స్ పేరుతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు వైద్య విద్యార్థులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

92.7 FM Rajamahendravaram
92.7 Mee FM
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ|| 5 - ఉ|| 7
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్	ఉ|| 7 - ఉ|| 9
రాశివాసి	ఉ|| 9 - ఉ|| 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ|| 10 - మ|| 2
ఈవారం అతిథి	మ|| 2 - సా|| 5
టెస్ట్ డ్రైవ్	సా|| 5 - సా|| 7
హ్యాష్ ట్యాగ్	సా|| 7 - రా|| 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా|| 9 - ఉ|| 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

మృత్యు విస్ఫోటం

బాణసంచా పరిశ్రమ పేలుడులో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుణ్ని కాకినాడ జీజీహెచ్‌కు తరలిస్తున్న సిబ్బంది

ఈనాడు- కాకినాడ, రాజమహేంద్రవరం; న్యూస్‌టుడే- సామర్లకోట గ్రామీణం: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో శనివారం పెను విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం జరిగి 20 మంది సజీవ దహనమయ్యారు. తీవ్ర గాయాలపాలైన మరో పది మందిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్)కి తరలించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. పేలుళ్ల ధాటికి అందులో పనిచేస్తున్న కార్మికుల శరీర భాగాలు చెల్లాచెదురైపోయాయి. కాళ్లు, చేతులు తెగి సమీపంలో ఉన్న చెట్లపై పడడంతో ఆ ప్రాంతమంతా భీతావహ పరిస్థితి నెలకొంది. చనిపోయిందెవరో గుర్తుపట్టలేనంతగా మృతదేహాలున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 70 శాతానికిపైగా కాలిన గాయాలతో ఉన్న 9 మందిని జీజీహెచ్‌కు, మరొకరిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారందరి పరిస్థితీ విషమంగానే ఉంది.

కళ్లముందే కాలిపోతున్నా ఆపలేక..

ఘటనా స్థలంలో పనిచేస్తున్న వ్యక్తులు బయటకు రాలేక కళ్లముందే కాలిపోతున్నా వారిని కాపాడే పరిస్థితి లేకపోయింది. ఒక్కపక్క ఎగసి పడుతున్న మంటలు, మరోవైపు భారీ పొగతో ఏం జరుగుతుందో, మంటల్లో ఎంతమంది ఉన్నారో అంచనా వేయలేని స్థితి నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను కొంతమేర అదుపులోకి తెచ్చిన తరువాత తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న 10 మందిని గుర్తించి అంబులెన్స్‌ల్లో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాణసంచా ముడిసరకు నిల్వలు భారీ ఎత్తున ఉండటంతో మంటలు సుమారు రెండుగంటలకు పైగా మండుతూనే ఉన్నాయి.

ఆ ప్రదేశం మొత్తం పొగ కమ్మేయడం, వరుస పేలుళ్లతో అసలు ఏం జరుగుతుందో తెలియనంత గందరగోళం నెలకొంది.

గాల్లో ఎగిరిపడ్డ శరీర భాగాలు

పేలుడు ధాటికి అక్కడ పనిచేస్తున్న పలువురి శరీర భాగాలు గాలిలో ఎగిరిపడ్డాయి. ఒక మహిళ పుర్రె భాగం పేలిపోయింది. మరో మృతదేహం పేలిపోయి మాంసం ముద్దగా పక్కనే ఉన్న పొలంలో ఎగిరిపడింది. మరో వ్యక్తి మృతదేహం సుమారు 50 మీటర్ల దూరం ఎగిరి పక్కనే ఉన్న పంట కాలువలో పడిపోయింది. శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. ఘటనా స్థలంలో కాళ్లు, చేతులూ, ఇతర శరీరభాగాలు విడిపోయి, చెల్లాచెదురుగా పడి ఉండడంతో భీతావహ వాతావరణం నెలకొంది. ఇంతటి దారుణం ఎప్పుడూ చూడలేదని స్థానికులు విలవిల్లాడిపోయారు.

మృతదేహాల కోసం పొలాల్లో వెతుకులాట

సుమారు ఎకరన్నర ప్రాంతంలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. షెడ్లలో పని చేసే వారు అక్కడకక్కడే చనిపోయి కాలిపోయి పడి ఉండగా మరికొందరు గాయాలతో ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో పంట పొలాల వెంట పరుగులు తీశారు. కొందరు పొలాల్లోనే కుప్పకూలి మృతి చెందారు. చనిపోయింది ఎవరో తెలియడానికి, వారి మృతదేహాలు ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవడానికే సాయంత్రమైంది. పంట పొలాలు, కాలువలు, ఘటనా స్థలంలో ఉన్న మృతదేహాలన్నీ ఒకచోటకు చేర్చారు. 20 మంది మృతి చెందారని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

వేట్లపాలెంలోని బాణసంచా పరిశ్రమ వద్ద భీతావహ పరిస్థితి

ఘటనా స్థలం నుంచి సమీప పొలాల్లోకి ఎగిరిపడిన మృతదేహాన్ని తీసుకువస్తున్న సహాయక బృందం

పచ్చని పొలాల్లో భారీ పేలుడు

వేట్లపాలెనికి సమీపంలో పంట పొలాల మధ్య సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ పేరుతో కొన్నేళ్లుగా బాణసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారు. స్థానికులు టపాసుల తయారీ పనులు చేస్తుండగా మధ్యాహ్నం 2 గంటల వేళ భారీ పేలుడు చోటుచేసుకుంది. ఆ శబ్దానికి సమీప గ్రామాల్లో ఇళ్లు కంపించాయి. పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. ఇళ్లలో సీలింగ్‌లు ఊడిపడ్డాయి. ఐదు కిలోమీటర్ల దూరంలోని సామర్లకోట, పెద్దాపురం ప్రజలకూ శబ్దాలు వినిపించాయంటే పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.

మృతులు వీరే..

గండి మంగ (36), వల్లూరి రవి (35), కడింపల్లి కృపామణి (50), బిక్కిన కరుణ సుబ్బారావు (45), సాధనాల సత్యవేణి (44), గొడత నాని (26), తుంపాల లోవ (38), చింతల రమణమ్మ (60), మందపల్లి చిన్ని (44), గొడత మహేష్ (41), నూకళ్ల దేవి (45), గొడత వీరవెంకటరమణ (48), కడింపల్లి ధనరాజు (55), సాకుమళ్ల రాఘవ (50), అడబాల శ్రీనివాసరావు (55)(వేట్లపాలెం).. దర్శిపాటి నాని (38), ఏడిద సంపత్ కుమార్ (25) (సామర్లకోట), మకర రాఘవమ్మ (55) (పెదబ్రహ్మదేవం), గంపల మంగమ్మ(45), గంపల నాగరాజు(57)

కాకినాడ జీజీహెచ్‌లో 9 మంది క్షతగాత్రులు

90 శాతానికి పైగా కాలిన గాయాలు.. విషమంగా పరిస్థితి

కాకినాడ (మసీదుసెంటర్), న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన 9 మంది క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ ట్రామాకేర్, అత్యవసర విభాగాల్లో వారికి చికిత్సలు అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో 8 మందికి 90 శాతానికి పైగా, ఒకరికి 70 శాతానికి పైగా కాలిన గాయాలైనట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.లావణ్య కుమారి తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందన్నారు. అన్ని విభాగాల వైద్యులు, సిబ్బందితో పాటు కౌన్సెలింగ్, అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్సులు అందుబాటులో ఉంచామన్నారు. బాధితుల సమాచారం తెలియజేసేందుకు ఆసుపత్రిలో ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. మంత్రి కందుల దుర్గేష్ ఆసుపత్రికి వచ్చి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ ఛైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే పంతం నానాజీ, జేసీ అపూర్వభరత్ తదితరులు ఆసుపత్రిలో వైద్యసేవలు పర్యవేక్షించి బాధితులను పరామర్శించారు.

జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారు

సప్పా సత్యవేణి (34), చిటికెల లక్ష్మి (45) (వేట్లపాలెం), మొర్ల శ్రీను (30) (పెద్దాపురం), కాకి శ్రీను (33), దర్శిపాటి రాజు (రాజేష్) (30), వేమగిరి లోవరాజు (35), వేమగిరి దారియ (38), పల్లపాటి వీరక్రిష్ణ (40), ధర్మపాటి లోవరాజు (40) (సామర్లకోటలోని కుమ్మరవీధి).

చింతల రమణమ్మ, తుంపాల లోవ, గంపల మంగమ్మ, గంపల నాగరాజు, గండి మంగ, దర్శిపాటి నాని, సాకుమళ్ల రాఘవ, నూకళ్ల దేవి, ఏడిద సంపత్‌కుమార్

గొడత మహేష్, గొడత నాని, కడింపల్లి ధనరాజు, గొడత వీర వెంకటరమణ, మందపల్లి చిన్ని, అడబాల శ్రీనివాసరావు, సాధనాల సత్యవేణి, వల్లూరి రవి, కడింపల్లి కృపామణి, బిక్కిన కరుణ సుబ్బారావు, మకర రాఘవమ్మ

నిర్లక్ష్యమే నిప్పురవ్వై..

- చిచ్చుబుడ్లలో మందు దట్టించి.. ఇనుప దిమ్మతో మోదిన కార్మికులు
- నిప్పురవ్వలు రేగి పడి భారీ పేలుడు

ఈనాడు- కాకినాడ, రాజమహేంద్రవరం: చిన్నపాటి నిర్లక్ష్యం వేట్లపాలెంలో భారీ ప్రమాదాన్ని తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. చిచ్చుబుడ్లలో మందును దట్టించి, ఇనుప దిమ్మతో మోదడంతో నిప్పురవ్వలు రేగి పక్కనున్న బాణసంచా ముడిసరుకులో పడ్డాయి. క్షణాల్లో మంటలు వ్యాపించి, అక్కడే నిల్వ ఉన్న బాంబులన్నీ ఒక్కసారి పేలడంతో భారీ విస్ఫోటం జరిగింది. తయారీ కేంద్రంలో షెడ్లు ఇరుకిరుగ్గా ఉండటంతో ఇద్దరు, ముగ్గురు పనిచేసేచోట పది మంది కూర్చొని తయారుచేస్తున్నారు. దీంతో మంటలు రేగి పేలుళ్లు జరిగినప్పుడు ఆ షెడ్ల నుంచి బయటకు రాలేక వారు అక్కడే సజీవ దహనమైపోయారు. పేలుడు తీవ్రత కారణంగానే శరీరాలు ఛిద్రమైపోయాయని పోలీసులు చెబుతున్నారు. బాణసంచాలో సల్ఫర్‌ను తప్పుడు విధానంలో ఉపయోగించడంతో పేలుడు చోటుచేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అక్కడ రసాయనాలు, మందుగుండు సామగ్రి నమూనాలను ఫోరెన్సిక్ నిపుణులు తీసుకువెళ్లారని, పూర్తిస్థాయిలో పరీక్షించిన తర్వాతే పేలుడుకు కారణం చెప్పగలమని ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. ఘటనా స్థలానికి వెళ్లినప్పుడు తమ సమీపంలోనే రెండుసార్లు చిన్నపాటి పేలుళ్లు జరిగాయని చెప్పారు.

ప్రమాదం జరిగిన సూర్యశ్రీ ఫైర్ క్రాకర్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ యజమాని అడబాల అర్జున్, సోదరుడు వీరబాబు (నాని) పరారయ్యారు. ప్రత్యేక బృందాలు వారిని గాలించి పట్టుకున్నాయి. వీరి తండ్రి అడబాల శ్రీనివాసరావు (55) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి అప్పగించే ప్రక్రియ శనివారం రాత్రి ప్రారంభించారు.

పోటీల కోసం భారీగా తయారీ

పండుగలు, పర్వదినాలకు బాణసంచా కాల్చడం సాధారణంగా మారిపోయింది. బాణసంచా కాల్చడంలో పోటీల నేపథ్యంలో అధిక మోతాదులో పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నారు. గోకవరం మండలంలో జరగనున్న ఓ వేడుకలో నిర్వహించే పోటీల్లో పాల్గొనేందుకు భారీ ఎత్తున మందుగుండు సామగ్రి ఇక్కడ తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నిల్వలు అధికంగా ఉన్నాయి. పేలుడు ధాటికి సమీపంలోని జొన్నలదొడ్డి ప్రాంతంలో పెంకుటిల్లు పైకప్పులు ధ్వంసం కాగా ఇళ్లలోని ఫాల్స్ సీలింగ్‌లు ఊడిపడిపోయాయి. పలు ఇళ్లలోని అద్దాలు, తలుపులు పగిలిపోయాయి.

ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తోంది

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్‌కుమార్, పెద్దాపురం కోర్టు జడ్జి కుమారి దేవీరత్నకుమారి, బంగారయ్యశర్మ, జస్టిస్ జీఎం మొయిద్దీన్, జస్టిస్ చలపతిరావు

గండేపల్లి: 'ధర్మో రక్షతి రక్షితః' అని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం కె.నాయకంపల్లి గ్రామంలో తత్వం ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు బంగారయ్య శర్మ ఆధ్వర్యంలో శాంతా అన్నపూర్ణశాల ప్రారంభోత్సవానికి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జీఎం మొహియుద్దీన్, జస్టిస్ సుద్దాల చలపతిరావు, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ వాకటి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. మనిషికి ఆకలి తీరితేనే ఇతర వాటిపై ధ్యాస ఉంటుందని ఆకలి తీర్చే శాంతా అన్నదానశాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. జెట్టి శివ, వెంకటేశ్వరరైస్ మిల్లు అధినేత వల్లూరి శ్రీరామ్, కాకర్ల రామకృష్ణ భక్తులు పాల్గొన్నారు.

త్వరలో 75 అడుగుల రాతి శివలింగం ఏర్పాటు

త్వరలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా నాయకంపల్లిలో 75 అడుగుల రాతి శివలింగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తత్వం ఛారిటబుల్‌ట్రస్ట్ వ్యవస్థాపకుడు బంగారయ్యశర్మ అన్నారు. గండేపల్లి మండలం కె.నాయకంపల్లిలో ఉన్న తత్వం ఛారిటబుల్ ట్రస్ట్ వద్ద శనివారం శాంతా అన్నపూర్ణశాల ప్రారంభోత్సవాన్ని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల చేతుల మీదుగా నిర్వహించారు. అనంతరం బంగారయ్యశర్మ మాట్లాడుతూ.. తత్వం ఆశ్రమంలో అన్నదానానికి సంబంధించిన శాంతా అన్నపూర్ణశాల ఏర్పాటు చేశాం. తత్వం ఛారిటబుల్ ట్రస్ట్‌కు పెద్దాపురం వెంకటేశ్వర రైస్‌మిల్లు అధినేత వల్లూరి శ్రీరామ్ రూ.లక్ష విరాళంగా అందజేశారు. పెద్దాపురం కోర్టు జడ్జి దేవిరత్నకుమారి, డీఆర్‌డీఏ పీడీ పాలకుర్తి సురేష్, రామన్న శర్మ, వారాహి పీఠాధిపతి తదితరులు పాల్గొన్నారు.

మండల ప్రజా పరిషత్ కార్యాలయము, నరసాపురం

రి.క.నెం. AO/43/2026 · తేది: 28.02.2026

మాధవాయిపాలెం ఫెర్రి సీల్డు టెండరు కమ్ బహిరంగ వేలము ప్రకటన

ది. 12-03-2026 గురువారము మధ్యాహ్నం గం. 2.00లకు నరసాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు నరసాపురం మండల ప్రజా పరిషత్ ఆధీనములో గల మాధవాయిపాలెం ఫెర్రి 2026-2027 ఆర్థిక సంవత్సరము అనగా 01-04-2026 నుండి 31-03-2027 వరకు టోల్స్ వసూలు చేసుకొనుటకు సీల్డు టెండరుతో కూడిన బహిరంగ వేలము నిర్వహించబడును. ఆసక్తి గల కాంట్రాక్టర్లు పాల్గొనవలసినదిగా కోరడమైనది.

వేలం వివరముల సంగ్రహము

1.	ఫెర్రి వివరము	మాధవాయిపాలెం ఫెర్రి నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా.
2.	టోల్సు వసూలు చేయు కాలము	2026-2027 ఆర్థిక సంవత్సరమునకు (01.04.2026 నుండి 31.03.2027 వరకు)
3.	ప్రారంభ పాటమొత్తము	రూ 3,59,06,322/-
4.	డిపాజిట్టు	రూ 35,90,632/-
5.	పాట సొమ్ము చెల్లించు విధానము	12 సమాన వాయిదాలలో చెల్లించు పద్ధతి (డిపాజిట్ సొమ్ము కలపకుండా మరియు రెండు నెలల సొమ్ము అడ్వాన్సుగా చెల్లించి)
6.	సాల్వెన్సీ మొత్తము	రూ. 3,59,06,322/-
7.	ఎ) టెండరు షెడ్యూలు ఖరీదు	రూ. 2000/-
	బి) సేల్స్ టాక్సు	రూ. 240
	సి) షెడ్యూలు ఖరీదు చెల్లించవలసిన విధానము	8443-109-02-001 మండల ప్రజా పరిషత్ నరసాపురం పద్దునకు చలానా ద్వారా జమచేయవలెను. (లేదా) మండల పరిషత్ అభివృద్ధి అధికారి నరసాపురం వారి పేరున తీసిన డ్రాఫ్ట్ / బ్యాంకరు చెక్కు.
8.	టెండరు షెడ్యూలు కొరకు దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేది	07-03-2026 శనివారం సాయంత్రం గం. 5.00ల వరకు
9.	ధృవ పత్రములు స్వీకరించుట, EMD స్వీకరించుట మరియు Entry Passలు జారీచేయుటకు ఆఖరు తేది	11-03-2026 బుధవారం సాయంత్రం గం. 5.00ల వరకు
10.	సీల్డు టెండర్లు స్వీకరించు తేది మరియు సమయం	12-03-2026 గురువారం మధ్యాహ్నం గం. 2.00ల వరకు
11.	బహిరంగ వేలము తేది మరియు సమయము	12-03-2026 గురువారం మధ్యాహ్నం గం 2.00 ల నుండి
12.	సీల్డు టెండర్లు తెరచు తేది మరియు సమయము	12-03-2026 గురువారం జరుగు బహిరంగ వేలము తదుపరి టెండర్లు తెరవబడును.
13.	టెండర్లు తెరచుట/ బహిరంగ వేలము జరుగు స్థలము	మండల ప్రజా పరిషత్ కార్యాలయము, నరసాపురం
14.	వేలం నిర్వహించు అధికారి	మండల పరిషత్ అభివృద్ధి అధికారి, లేదా వారి అనుమతి పొందిన వారిచే గాని నిర్వహించబడును.

ఏ కారణం చేతనైన పాటను వాయిదా వేయుటకు మరియు రద్దు చేయుటకు నోటీసు జారీచేయు వారికి పూర్తి అధికారం కలదని తెలియజేయడమైనది. టెండరు షరతులు ఇతర వివరములకు నరసాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు అన్ని పని దినములయందు సంప్రదించవచ్చును. ఫోన్ నెంబరు: 94937 42441, 96662 90336.

నరసాపురం · 28-02-2026 · సం/- మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల ప్రజా పరిషత్, నరసాపురం

ఒడిశా గవర్నర్ హరిబాబుకు జ్ఞాపిక అందజేస్తున్న చైతన్యరాజు, రవికిరణ్ వర్మ

రామోజీరావు, మొల్ల, పొట్టి శ్రీరాములు, తెలుగు తల్లి విగ్రహాలు

అమ్మ భాషకు సాటి లేదు

- మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రముఖులు

ఈనాడు, అమలాపురం, గ్రామీణం, కలెక్టరేట్: భావం, భావోద్వేగం, సంతోషం, దుఃఖం. . ఇలా మనిషి తన భావాన్ని వ్యక్తం చేయడానికి అమ్మభాషకు మించినది మరొకటి లేదని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో నందమూరి తారకరామారావు వేదికపై మూడో ప్రపంచ తెలుగు మహాసభలను గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్, కిమ్స్ ఛైర్మన్ కేవీవీ సత్యనారాయణరాజు(చైతన్య రాజు) ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. పలువురు ప్రముఖులు తెలుగు భాష గొప్పదనాన్ని చాటి చెప్పారు. ఉదయం 10 గంటలకు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు జ్యోతి ప్రజ్వలన చేసి తెలుగు మహా సభలను ప్రారంభించారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

ఆకట్టుకున్న స్టాల్స్..: ప్రపంచ తెలుగు మహాసభల వేదిక వద్ద పలు రకాల చేతివృత్తులు, ఇతర కళాకృతులతో స్టాల్స్ ఏర్పాటు చేశారు. సభలకు వచ్చిన విద్యార్థులు, ప్రజలు వీటిని ఆసక్తిగా తిలకించారు. వాడపల్లి వేంకటేశ్వర స్వామి, అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి, ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి, సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి, భద్రాచలం సీతారామచంద్ర స్వామి, విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాలకు చెందిన ప్రచార రథాలను తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఛైర్మన్ మోషేను రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, కూడిపూడి సూర్యనారాయణరావు, పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, గిడ్డి సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, జేసీ నిశాంతి, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

విగ్రహాల ఏర్పాటు..: తెలుగు మహాసభల్లో తెలుగు భాష అభివృద్ధికి పాటుపడిన పలువురు ప్రముఖుల విగ్రహాలను సభా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, రతన్ టాటా, సినీ దర్శకుడు బాపు, సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఆంధ్ర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ, మహిళా సాహితీవేత్త మొల్లమాంబ, గురజాడ అప్పారావు, అమరజీవి పొట్టి శ్రీరాములు, గౌతమ బుద్ధుడు, సర్‌ఆర్థర్ కాటన్ వంటి ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేశారు.

రామోజీరావుకు సముచిత స్థానం

తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష అభివృద్ధికి దినపత్రికలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. తెలుగు భాష ఉన్నతికి ఎనలేని కృషి చేసిన రామోజీరావు విగ్రహాన్ని సభావేదిక ప్రాంగణంలో ఏర్పాటుతో ఆయనకు సముచిత స్థానం కల్పించారు. తెలుగు భాష వినియోగం పెరగాలి.

- పి.త్రివిక్రమ్, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు

కోనసీమ భాష, సంస్కృతులకు నిలయం

కోనసీమ తెలుగు భాషా సంస్కృతికి నిలయంగా నిలిచింది. ఈ భూమి పలికే ప్రతి తెలుగు మాటలో మాధుర్యం, ప్రతి ఆచారంలో సంస్కృతి, ప్రతి జానపదంలో జీవన సత్యం ప్రతిధ్వనిస్తాయి.

- కంభంపాటి హరిబాబు, ఒడిశా గవర్నర్

బాధిత కుటుంబాలతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, చిత్రంలో ఎంపీ సానా సతీష్‌బాబు, ఆసుపత్రి సూపరింటెండెంట్

సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న కలెక్టర్ షాన్‌మోహన్, ఎస్పీ బిందుమాధవ్, జ్యోతుల నవీన్ తదితరులు



మంటలను అదుపులోకి తెస్తున్న అగ్నిమాపక సిబ్బంది

ఉలికిపడిన వేట్లపాలెం

ఈనాడు, కాకినాడ, సామర్లకోట గ్రామీణం, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, పెదపూడి, న్యూస్‌టుడే: సామర్లకోట మండలం వేట్లపాలెంలో శనివారం మధ్యాహ్నం భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ ఘటనలో 20 మంది సజీవ దహనమవ్వడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విషాదం అలుముకుంది. క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాణసంచా కేంద్రంలో పేలుళ్ల ధాటికి కార్మికుల శరీరభాగాలు ఛిద్రమయ్యాయి. ఎటుచూసినా భీతావహ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ యంత్రాంగమంతా ఘటనాస్థలానికి చేరుకుంది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుళ్ల శబ్దానికి సమీప గ్రామాల్లో ఇళ్లు కంపించాయి.



సంఘటన ప్రాంతానికి సమీపంలోని ఓ ఇంట్లో దెబ్బతిన్న సీలింగ్

మాటలకందని విషాదం..: ఎంపీ

మసీదుసెంటర్: సామర్లకోట మండలంలోని వేట్లపాలంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదవశాత్తు జరిగిన పేలుళ్ల ఘటన మాటలకు అందని విషాదమని కాకినాడ ఎంపీ ఉదయ్‌శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే ఆయన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. కలెక్టర్, ఎస్పీ, రెవెన్యూ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించారు. అనంతరం ఎంపీ కాకినాడ జీజీహెచ్‌లో క్షతగాత్రులను పరామర్శించి వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఎంపీ తెలిపారు.

పరీక్షల భయాన్ని తరిమికొట్టేయండి..!

పదో తరగతి విద్యార్థుల కోసం ఉచిత వెబినార్ నేడు

ఈనాడు ప్రతిభ · శ్రీచైతన్య విద్యాసంస్థలు

ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో కీలకం. చదువుల్లో విద్యార్థి సామర్థ్యానికి టెన్త్ క్లాస్ ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. అందుకే పదో తరగతి వార్షిక పరీక్షలనగానే విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. అధిక మార్కులు సాధించాలనే లక్ష్యంతోపాటు తమపై తల్లిదండ్రులకు ఉండే అంచనాలను అందుకోవాలనే తపన ఆందోళనను పెంచేస్తుంది. పరీక్ష తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ కొందరిలో భయం పెరిగి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంటుంది. ఇలాంటి అనవసర భయాలను, ఆందోళనలను పోగొట్టి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు, 'ఈనాడు-ప్రతిభ' సంయుక్తంగా ఉచిత వెబినార్ నిర్వహిస్తున్నాయి. పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో వివరిస్తూ, అత్యుత్తమ మార్కులు సాధించడానికి ఈ వెబినార్ మార్గదర్శనం చేస్తుంది. ప్రముఖ సబ్జెక్టు నిపుణులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తక్కువ సమయంలో సిలబస్‌ను ఏ విధంగా రివిజన్ చేయాలో తెలియజేస్తారు. పరీక్షల భయాన్ని పోగొట్టి, మానసిక స్థితిని స్థిరపరిచేందుకు సైకాలజిస్టులు సూచనలు చేస్తారు. గత ఏడాది టాపర్లుగా నిలిచిన విద్యార్థులు తమ అనుభవాలను వివరించి స్ఫూర్తిని నింపుతారు. టెన్త్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకూ ఈ వెబినార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.



ఇదిగో ఈ అంశాలపైనే సూచనలు

- యాక్టివ్ రీకాల్, మైండ్ మ్యాపింగ్ ద్వారా క్లిష్టమైన అంశాలను ఎలా గుర్తుంచుకోవాలి?
- గణితం, సైన్స్‌లో స్కోరింగ్ పాయింట్లు, ప్రజెంటేషన్ టిప్స్.
- ఏకాగ్రతను పెంచే చిన్న చిన్న వ్యాయామాలు.
- పరీక్ష గదిలో టైం మేనేజ్‌మెంట్.
- ఆరోగ్యం, ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
- విద్యార్థులు అడిగే సందేహాలకు నిపుణుల సమాధానాలు.

జూమ్ మీటింగ్, యూట్యూబ్ లైవ్, ఈనాడు.నెట్ ద్వారా వెబినార్‌లో జాయిన్ కావచ్చు

వెబినార్ తేదీ: మార్చి 1, 2026 (ఆదివారం)
సమయం: ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు

జూమ్ మీటింగ్ కోసం... · యూట్యూబ్ లైవ్ కోసం...

Join from PC, Mac, iPad, or Android:
Zoom - https://hov.to/b2c7ec22
Youtube Live - https://hov.to/d4ce0f1a
Zoom ID - 953 5694 9081 **Passcode:** 115422

బాధిత కుటుంబాలను ఆదుకోవాలి..

కాకినాడ కలెక్టరేట్: వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడు ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని కేంద్ర మాజీ మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మాదేపల్లి సత్యనందరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని సూచించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.

కాకినాడ

దేశాభివృద్ధికి మూలస్తంభంగా లాజిస్టిక్స్ రంగం

గాంధీనగర్: లాజిస్టిక్స్ రంగం దేశాభివృద్ధికి మూల స్తంభమని యూనిసెక్ ప్రిన్సిపల్ కె.పద్మరాజు అన్నారు. జేఎన్‌టీయూకే ప్రాంగణంలో మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో లాజిస్టిక్స్ ప్రొఫెషనల్స్‌కోసం అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. సరుకు రవాణా, సరఫరా వ్యవస్థ సమర్థంగా ఉంటే పరిశ్రమల ఉత్పాదకత, లాభదాయకత పెరుగుతాయన్నారు. గౌరవ అతిథి శర్మ మాట్లాడుతూ గ్లోబల్ సరఫరా వ్యవస్థలో పోటీ పడాలంటే వ్యూహాత్మక ఆలోచన, డేటా ఆధారిత నిర్ణయాలు, సాంకేతిక పరిజ్ఞానం కీలకమన్నారు.

సైకిల్ యాత్రతో పోలియో ఫండ్ సేకరణ

గాంధీనగర్, న్యూస్‌టుడే: సైకిల్ యాత్ర ద్వారా రోటరీ డిస్ట్రిక్ట్ పరిధిలోని శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు గల క్లబ్‌ల నుంచి పోలియో ఫండ్ సేకరించాలన్న ఉద్దేశంతో సైకిల్ యాత్ర చేపట్టినట్లు రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కల్యాణచక్రవర్తి అన్నారు. సైకిల్ యాత్రలో భాగంగా శనివారం కాకినాడ చేరుకున్న ఆయన్ను రోటరీ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో సన్మానించారు. రోటరీ పోలియో ఫండ్‌కు ఆయా జిల్లాల్లో క్లబ్‌లను భాగస్వామ్యం చేయడం ద్వారా నిధుల సమీకరణ చేస్తున్నామన్నారు. క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ గోపినాథ్, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ అప్పసాని కృష్ణకుమారి, రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షుడు తరాల బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

బాలల ప్రయోగాలు భళా

ఆనందభారతి పాఠశాలలో ఆకట్టుకున్న సైన్స్ ప్రదర్శన

– న్యూస్‌టుడే, కాకినాడ నగరం

జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఆనందభారతి నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. పాఠశాలకు చెందిన 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సృజనాత్మక ఆలోచనలతో సమాజానికి ఉపయోగపడే 72 ప్రాజెక్టులు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. అర్బన్ ఎంఈవో సుబ్బారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుబ్బలక్ష్మి, సైన్స్ ఉపాధ్యాయులు చంద్రాదేవి తదితరులు పాల్గొన్నారు.

ప్రదర్శనల్లో ఉత్తమ ప్రాజెక్టులకు బహుమతులిస్తున్న హెచ్‌ఎం సుబ్బలక్ష్మి తదితరులు

బహుళ ప్రయోజనకరం..

పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థులు ప్రవీణ, సంతోష్ బహుళ ప్రయోజనాలు కలిగిన సైకిల్ డైనమోను రూపొందించారు. ఇది సైకిల్ తొక్కినప్పుడు దాని లైటు వెలగటంతోపాటు మరొక బ్యాటరీని రీఛార్జి చేస్తుంది. దానిని ఇంట్లోని గడియారం, రిమోట్‌లకు వినియోగించుకోవచ్చు. సెల్‌ఫోన్‌కు, పవర్ బ్యాంకుకు ఛార్జింగ్ అందిస్తుంది. ఇది ప్రదర్శనలో ప్రథమ బహుమతి గెలుచుకుంది.

జాతీయ రహదారుల్లో పెట్టొచ్చు..

తొమ్మిదో తరగతి చదువుతున్న కిరణ్ జాతీయ రహదారుల్లో సాధారణ స్పీడ్ బ్రేకర్ల స్థానంలో రోలింగ్ స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయటం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రయోగం చేశాడు. ఆయా జాతీయ రహదారుల్లో వాహనాల వేగానికి స్పీడ్ బ్రేకర్లు రోలింగ్ అవటం ద్వారా విద్యుత్తు జనిస్తుంది. అలా వచ్చిన విద్యుత్తుతో అదే రోడ్లలో వీధి దీపాలు వెలిగించుకోవచ్చు.

సాగుకు సాయం

పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న కార్తికేయ కుమార్ రోబోటిక్ వీడర్‌ను రూపొందించాడు. వెట్ల, ముక్కలతో రోబోను రూపొందించాడు. ఇది బ్యాటరీతో పనిచేస్తుంది. పొలంలో విత్తనాలు చల్లటానికి, కలుపు మొక్కలు తీయటానికి, చెట్ల కొమ్మలు నరకటానికి ఉపయోగపడేలా రూపొందించాడు. బ్యాటరీని ఆన్ చేయగానే రిమోట్ సాయంతో పొలంలో తిరుగుతూ ఇది పనిచేస్తుంది.

పగిలిన గుండెలు..

న్యూస్‌టుడే, మసీదుసెంటర్, సాంబమూర్తినగర్: వేట్లపాలెం బాణసంచా కేంద్రంలో సంభవించిన మహా విస్ఫోటం క్షతగాత్రుల ప్రాణాలన్నీ కుదిపేసింది. అతి తీవ్ర స్థాయిలో జరిగిన పేలుడుతో భవనాలు కుప్పకూలాయి. ఒక్కసారిగా వచ్చిన శబ్దానికి స్థానికులు పరుగులు తీశారు.

● వేట్లపాలెంలో బాణసంచా పేలుడు ఘటనలో మృతిచెందిన కుటుంబాలను, కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, హోంమంత్రి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి కందుల దుర్గేష్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎంపీలు సానా సతీష్, తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వరుపుల సత్యప్రభ, తెదేపా జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు పరామర్శించారు.

● **గాంధీనగర్:** జిల్లాలోని వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో సుమారు 20 మందికిపైగా మరణించడం, 15 మంది పరిస్థితి విషమంగా ఉండటంపై సీఐటీయూ జిల్లా అదనపు కార్యదర్శులు దువ్వా శేషుబాబ్జీ, రాజ్‌కుమార్‌లు శనివారం ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సంఘటన ప్రాంతంలో సహాయక చర్యలు

● వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్సపొందుతున్న క్షతగాత్రులను శనివారం తెదేపా కాకినాడ జిల్లా ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షుడు వనమాడి మోహనవర్మ పరామర్శించారు. అనంతరం ఆయన వైద్యులతో మాట్లాడారు.

వైద్యులతో మాట్లాడుతున్న మోహనవర్మ

పేలుడుకు చెల్లాచెదురైన అగ్నిమాపక సిలిండర్లు, ఇసుక బకెట్‌లు

ఈవీఎం గోదాములో జేసీ తనిఖీ

కాకినాడ కలెక్టరేట్: కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం, వీవీ పాట్స్ గోదామును జేసీ అపూర్వభరత్ శనివారం తనిఖీ చేశారు. ఇక్కడ చేపడుతున్న భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎం గోదాము పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలా గోదామును తనిఖీ చేసి, నివేదిక పంపిస్తున్నట్లు చెప్పారు. వెంట ఆర్డీవో మల్లిబాబు, ఎన్నికల విభాగం ఉప తహసీల్దార్ జగన్నాథం ఉన్నారు.

రిజిస్టర్‌లో సంతకం చేస్తున్న జేసీ అపూర్వభరత్

కూటమి పాలనలో అర్హులందరికీ పింఛన్లు

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: కూటమి పాలనలో అర్హులందరికీ సామాజిక పింఛన్లు అందిస్తున్నారని తెదేపా ప్రొఫెషనల్ వింగ్ జిల్లా అధ్యక్షుడు వనమాడి మోహనవర్మ అన్నారు. ఏటిమొగలో ఆయన సచివాలయ ఉద్యోగులతో కలిసి శనివారం సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు.

సీపీఆర్‌పై అవగాహన

సర్పవరం, న్యూస్‌టుడే: కాకినాడ గ్రామీణం తిమ్మాపురంలోని అక్నూ కాకినాడ ఎంఎస్ఎన్ పీజీ క్యాంపస్‌లో ఎన్ఎస్ఎస్ పోగ్రాం అధికారిణి మాగంటి శ్రీదేవి ఆధ్వర్యంలో మెడికవర్ ఆసుపత్రి వైద్యులు అధ్యాపకులు, విద్యార్థులకు ప్రథమ చికిత్స, సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. ఎన్ఎస్ఎస్ అధికారి హరిబాబు, అధ్యాపకులు జోసఫ్‌స్టీఫెన్, అప్పారావు, మధుకుమార్, రాధామాధవి, మణికంఠేశ్వరరెడ్డి, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

సృజన అదిరింది

సాంబమూర్తినగర్: విద్యార్థులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ సైన్స్ రంగంలో ప్రగతి సాధించాలని శాస్త్రవేత్త డా.లక్ష్మీకాంతం అన్నారు. అన్నవరం సత్యవతీదేవి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డా.వి.అనంతలక్ష్మి అధ్యక్షతన శనివారం సైన్స్ డే నిర్వహించారు. వైస్ ప్రిన్సిపల్ సువర్చల, ఐక్యూఏసీ కన్వీనర్ వసంతలక్ష్మి, అధ్యాపకులు డా.సూర్యనారాయణ దేవర, సుబ్రహ్మణ్యేశ్వరి, ఈశ్వరి, సులక్షణ తదితరులు పాల్గొన్నారు.

● ప్రిన్సిపల్ చంద్రశేఖర్, ఛాంప్స్ ప్రిన్సిపల్ సూర్యజ్యోతి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

గాంధీనగర్: సైన్స్ కారణంగానే భారతదేశంతోపాటు ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఐడియల్ ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ కృష్ణంరాజు అన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం విద్యుత్తునగర్‌లోని ఐడియల్ ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్యఅతిథులుగా హాజరైన కృష్ణంరాజు, పీఆర్ కళాశాల కెమిస్ట్రీ లెక్చరర్ సంజీవ్ మాట్లాడుతూ సర్ సీవీ రామన్ వంటి మేధావులు చేసిన కృషి కారణంగానే నేడు మనమంతా ఆధునిక ప్రపంచాన్ని చూస్తూ వాటి ఫలాలు అనుభవిస్తున్నామన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గంగా సూరిబాబు మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం కలిగిఉండాలన్నారు. ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి పి.సత్యం, సహ కార్యదర్శి నాగరాజు తదితరులతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రాజెక్టును ప్రదర్శిస్తున్న భాష్యం విద్యార్థినులు

కాకినాడ నగరం: పరదేశమ్మపేట నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. సీవీ రామన్ చిత్రపటానికి ప్రధానోపాధ్యాయుడు ఎన్ఎస్ఎస్ వెంకటేశ్వరరావు, తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పాఠశాలలో సైన్స్ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా జనవిజ్ఞాన వేదిక కార్యదర్శి యూఎస్ఎన్ రెడ్డి హాజరయ్యారు. సైన్స్ ఉపాధ్యాయులను సత్కరించారు.

ఎండోమెంట్ పాఠశాలలో..: స్థానిక ఎండోమెంట్‌కాలనీ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అర్బన్ ఎంఈవో సీహెచ్ రవి పాల్గొని హెచ్‌ఎం రబ్బానీతో కలిసి వేడుకలు ప్రారంభించారు. పాఠశాలలో ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులను ఆయన పరిశీలించారు.

సాంబమూర్తినగర్: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామారావుపేట నారాయణ ఇ టెక్నో అండ్ ఒలింపియాడ్ పాఠశాలలో శనివారం సైన్స్ సంబరాలు నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా పీఆర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ సోమశేఖర్, నున్న శివబాబు పాల్గొని విద్యార్థులను అభినందించారు. స్మార్ట్ పార్కింగ్ సిస్టం, గ్యాస్ ఎవల్యూషన్ రియాక్షన్, వాటర్ లైట్ ఇండికేటర్, సౌరశక్తి, గ్లోబల్ వార్మింగ్ వంటి వైజ్ఞానిక ఆవిష్కరణలను ప్రదర్శించిన విద్యార్థులకు నారాయణ పాఠశాలల స్టేట్ ఆర్అండ్‌డీ హెడ్ రవికుమార్, ఏజీఎం రాఘవేంద్రరావు, జోనల్ కోఆర్డినేటర్ సుంకర మూర్తి తదితరులు బహుమతులు అందజేశారు.

రామారావుపేట నారాయణ పాఠశాలలో..

పరదేశమ్మపేట పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయులకు సత్కారం

డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికైన అనితకు సత్కారం

అనితను సత్కరిస్తున్న గ్రామపెద్దలు, దళిత సంఘాల నాయకులు

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: ఏపీపీఎస్సీ-2026 ఫలితాల్లో గ్రూప్-1 క్యాడర్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికైన కాకినాడ రేచర్లపేటకు చెందిన మారుబరి అనితను శనివారం సత్కరించారు. పూలు చల్లుతూ ఊరేగించి అభిమానం చాటుకున్నారు. అంబేడ్కర్ విగ్రహాలకు ఆమెతో పూలమాలలు వేయించారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ రేచర్లపేట అంబేడ్కర్ పర్యటించిన నేలన్నారు. ఆయన స్ఫూర్తితో కేఎస్ఆర్ మూర్తి వంటి వ్యక్తులు ఐఏఎస్ అధికారులుగా ఎంపికయ్యారన్నారు. అనిత కూడా డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికవడం పేటకు, దళిత వర్గాలకు గర్వకారణమన్నారు. దౌర్ల నరసింహమూర్తి, అంబటి చిన్న, టొంపల తాతారావు, దౌర్ల చట్టిబాబు, కాకిలేటి రవీంద్ర, నందకుమార్, జి.కుమార్‌బాబు, పిల్లి రామారావు, కోడి శ్రీను, పోలిపల్లి జగన్, బత్తుల ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

బోటనీ, హిస్టరీ-2 పరీక్షలు ప్రశాంతం

కాకినాడ నగరం: ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా ఆరో రోజు శనివారం వృత్తి విద్య కోర్సులతోపాటు సాధారణ కోర్సులకు సంబంధించి హిస్టరీ-2, బోటనీ-2 పేపర్లకు పరీక్షలు జరిగాయి. జిల్లావ్యాప్తంగా 58 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు 5,957 మందికి గాను 5,775 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అన్ని కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు డీవైఈవో కేశవరావు తెలిపారు.

మరమ్మతులు చేపట్టండి

కాకినాడ అశోక్‌నగర్ ప్రధాన రహదారిలోని కల్యాణ మండపం సమీపంలో రహదారితోపాటు కాలువ దెబ్బతింది. దీంతో అటుగా రాకపోకలు సాగించేవారు ఇబ్బందులకు గురవుతున్నారు. పక్కనే కాలువ ఉండడంతో ప్రమాదాలకు ఆస్కారంగా ఉందని, రహదారి మరింత కోతకు గురి కాకుండా అధికారులు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, భానుగుడి సెంటర్

ఆదమరిస్తే.. ఆసుపత్రి పాలే!

కాకినాడ సాంబమూర్తినగర్ మూడో వీధిలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద మ్యాన్‌హోల్‌పై ఇనుప చట్రం లేక ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. రాత్రి మలుపులో తిరిగే క్రమంలో ఏమాత్రం అజాగ్రత్తగా వెళ్లినా ప్రమాదం బారినపడే అవకాశం ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్

కూలిన చెట్టు తొలగించరేం

జీజీహెచ్ వెనక భాగంలో అంబేడ్కర్ భవన్‌కు ఎదురుగా సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ సమీపంలో ప్రధాన రహదారి వెంట ఉన్న చెట్టు కొమ్మలు విరిగిపోయి ప్రమాదంగా మారాయి. రహదారిపైకి ఇవి రావడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది. కాకినాడ నుంచి అమలాపురం, మండపేట వెళ్లే ప్రాంతాలకు ఈ దారి గుండా భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. చెట్టు కొమ్మలు విరిగి రోడ్డుమీదుకు రావడంతో వాహనచోదకులు ఇక్కట్లు పడుతున్నారు. – న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్

ప్రమాదకరంగా రెయిలింగ్..

కాకినాడ టూటౌన్ వంతెన రెయిలింగ్ గోడలు కూలి ప్రమాదకరంగా ఉంది. ఇలా జరిగి నెలలు గడుస్తున్నా వాటిని నిర్మించకపోవడం, పగిలినవాటిని బాగు చేయకుండా వదిలేయడంతో ప్రమాదం పొంచిఉందని పాదచారులు భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, మసీదు సెంటర్

కడిగిన ముత్యంలా కేజ్రీవాల్

కాకినాడ కలెక్టరేట్: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్, మరో నేత మనీష్ సిసోదియాలకు కోర్టు క్లీన్‌చిట్ ఇవ్వడంపై శనివారం కాకినాడలోని భానుగుడి కూడలిలో ఆప్ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. కేకుకోసి ప్రజలకు పంచారు. ప్రజాస్వామ్యం గెలిచిందని, ప్రజల నమ్మకం కోర్టు తీర్పు ద్వారా నిరూపితమైందని పేర్కొన్నారు. అవినీతి మరకలేని నాయకులుగా కేజ్రీవాల్, సిసోదియా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో ఆప్ జిల్లా కన్వీనర్ నరాల శివ, రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్లూరి కృష్ణమోహన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోకల వరదరాజ సాంచి, మహ్మద్ రియాజ్, వై.రాంబాబు, ఎన్‌వీఎస్ రామారావు, దామోదర నరసింహమూర్తి, వంగపండు కృష్ణమూర్తి, షాకీర్ తదితరులు పాల్గొన్నారు.

ఆనందం వ్యక్తం చేస్తున్న ఆప్ కార్యకర్తలు

సొంత నిధులతో పుస్తకాలు, మంచినీటి సౌకర్యం

గాంధీనగర్, న్యూస్‌టుడే: గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజువర్మ(సాయిబాబా రాజు) తన సొంత నిధులతో పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, మంచినీటి సౌకర్యం కల్పించి అందరి మన్ననలు అందుకున్నారు. శనివారం కార్యాలయానికి వచ్చిన ఆయనకు జిల్లా గ్రంథాలయ సంస్థలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులంతా తమకు కావాల్సిన పుస్తకాలు, సౌకర్యాలపై ఛైర్మన్‌కు వినతిపత్రం అందజేశారు. వెంటనే స్పందించిన ఆయన తన కుమారుడు భరత్ వర్మ జ్ఞాపకార్థం కూలర్‌తోపాటు వారికి అవసరమైన పోటీ పరీక్షల పుస్తకాలను కొనుగోలు చేసి అందుబాటులోకి తెచ్చారు. గ్రంథాలయ సెక్రటరీ పి.నాగరాజు, డిప్యూటీ లైబ్రేరియన్ కె.కిషోర్ పాల్గొన్నారు.

సాయిబాబారాజుకు వినతిపత్రం ఇస్తున్న నిరుద్యోగ అభ్యర్థులు

ఉగాది వరకు అష్టోత్తర శతగణపతి యాగం

గాంధీనగర్, న్యూస్‌టుడే: ఉగాది సందర్భంగా మార్చి 19 వరకు భోగి గణపతి పీఠంలో అష్టోత్తర శతగణపతి యాగం నిర్వహించనున్నట్లు పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలియజేశారు. శనివారం సూర్యారావుపేటలోని భోగి గణపతి పీఠంలో నిత్యగణపతి యాగంలో భాగంగా 90వ రోజు హోమాన్ని ప్రత్యేక పూజా నైవేద్యాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ డిసెంబర్ 1 నుంచి జరుగుతున్న నిత్య గణపతి హోమంలో ఇప్పటి వరకు 118 మంది దంపతులు భాగస్వాములయ్యారని వివరించారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఈశ్వరరాజావర్మ, సంఘ నాయకులు

గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ

గాంధీనగర్, న్యూస్‌టుడే: ఉమ్మడి తూ.గో.జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘ 2026 క్యాలెండర్‌ను సంస్థ ఛైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజువర్మ(సాయిబాబా రాజు) శనివారం కాకినాడలోని సంస్థ కార్యాలయంలో ఆవిష్కరించారు. క్యాలెండర్ ఆవిష్కరించిన ఆయన నూతన సంవత్సరంలో జిల్లా గ్రంథాలయ సంస్థ పురోభివృద్ధిలో ఉద్యోగులందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం(31/17) అధ్యక్షుడు జీవీఆర్ఎస్‌హెచ్‌కే వర్మ, గౌరవాధ్యక్షుడు ఎస్ఎస్ సత్యనారాయణ, ప్రచార కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు కె.కిషోర్, జి.ప్రసాద్, నాగేంద్రకుమార్ పాల్గొన్నారు.

'దాడులు సహించం'

కాకినాడ కలెక్టరేట్: ఎరుకుల సామాజిక వర్గీయులపై దాడులను సహించమని ఎరుకుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మోహన్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక నాయకులతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. కాకినాడలోని శాంతిభవన్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో తమ వర్గీయులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని, పోలీసులు అరికట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నారని ఆరోపించారు. కాకినాడ గ్రామీణ మండలం, కొవ్వూరులో 30 ఏళ్లుగా పూరిళ్లు వేసుకుని జీవనం సాగిస్తున్న కుటుంబాలను వెళ్లగొట్టారని ధ్వజమెత్తారు. నిరుపేదలపై దౌర్జన్యం చేశారని, ఇంద్రపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదన్నారు. పందుల పెంపకానికి ప్రతి గ్రామంలో అయిదెకరాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. మాసగిరి రాంబాబు, అమలదాసు తదితరులు పాల్గొన్నారు.

ఆటో నుంచి జారిపడి మహిళ దుర్మరణం

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: కాకినాడ నగరం కొండయ్యపాలేనికి చెందిన అడపాల వెంకటలక్ష్మి వాడపల్లి వేంకటేశ్వరస్వామి దర్శనం నిమిత్తం రాజమహేంద్రవరం వరకూ రైలులో వచ్చారు. అక్కడి నుంచి ఆటోలో వస్తుండగా ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్దకు వచ్చేసరికి ఆటోలో నుంచి జారి పడటంతో తలకు బలమైన గాయమైంది. కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆత్రేయపురం ఎస్సై రాము తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న కారు

త్రుటిలో తప్పిన ప్రమాదం

సాంబమూర్తినగర్(కాకినాడ), న్యూస్‌టుడే: కాకినాడ మూడో డివిజన్ పరిధిలోని సురేష్‌నగర్ ప్రధాన రహదారిలో శనివారం సాయంత్రం ఓ కారు వేగంగా వచ్చి ఉద్యానం వద్ద ఉన్న విద్యుత్తు స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో స్తంభం కింది భాగాన విరిగి రోడ్డుపైకి వాలింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం మొత్తం నుజ్జయింది. ఉద్యానం వద్దే ఈ ప్రమాదం జరగడంతో అక్కడికి వచ్చే సందర్శకులు, పాదచారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో అక్కడా ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం తాగి ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. అధికారులు వెంటనే విద్యుత్తు సరఫరా నిలుపుదలచేసి కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఉద్యానం రహదారిలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, కొందరు ఆకతాయిలు బైక్ రైడింగ్, వేగంగా వెళ్లడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని సురేష్‌నగర్, శాస్త్రినగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు లాయర్ బుజ్జి తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.

భారతదేశం.. యువత స్వప్నాలతో నిర్మితం

గాంధీనగర్(కాకినాడ), న్యూస్‌టుడే: వికసిత్ భారత్-2047 అంటే అభివృద్ధి చెందిన భారతదేశం మాత్రమే కాదని, యువత స్వప్నాలతో నిర్మితమైన దేశమని ఎంపీ తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్ అన్నారు. జేఎన్‌టీయూకే ప్రాంగణంలో శనివారం భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్-2026 కార్యక్రమం జరిగింది. 'ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలు- భారత ప్రజాస్వామ్యానికి పాఠాలు' అంశంపై విద్యార్థులకు ప్రసంగ పోటీలు జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు రూపకల్పన చేయాల్సింది యువతేనన్నారు. జేఎన్‌టీయూకే ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్యామ్‌కుమార్ మాట్లాడుతూ ప్రసంగ పోటీల్లో సుమారు 100 మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారన్నారు. వారిలో అయిదుగురిని ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించనున్నట్లు పేర్కొన్నారు. రిజిస్ట్రార్ శ్రీనివాసరావు, ఓఎస్డీ కోటేశ్వరరావు, యూసీఈకే ప్రిన్సిపల్ కె.పద్మరాజులు, గోపి ప్రసంగించారు.

జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్-26లో మాట్లాడుతున్న ఎంపీ ఉదయ్‌శ్రీనివాస్

పోటీల్లో విజేతలు వీరే..

ప్రసంగ పోటీల్లో మొదటి స్థానంలో చిట్టా శంకరరామ్ మాధవ్(ప్రగతి కళాశాల), రెండో స్థానంలో విదూషి శాండిల్య(ఆదిత్య), మూడో స్థానంలో శ్రుతి మేధా మిశ్రా(ఆదిత్య), 4, 5 స్థానాల్లో ఎం.కుసుమదేవి(జేఎన్‌టీయూకే), ఎం.ప్రియాంక(శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాల) నిలిచారు. వీరు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు.

నర్సింగ్ విద్యార్థినుల గ్రాడ్యుయేషన్ వేడుక

గాంధీనగర్, న్యూస్‌టుడే: ఆదిత్య నర్సింగ్ విద్యార్థినులు 2025-26 సంవత్సరంలో వైద్య సేవారంగంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో క్యాపింగ్, 18వ గ్రాడ్యుయేషన్ వేడుకను శనివారం రాత్రి శ్రీనగర్‌లోని ఆదిత్య అకాడమీ ప్రాంగణంలో వేడుకగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఏపీఎన్ఎంసీ రిజిస్ట్రార్ కె.సుశీల, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ మేరీ సుగుణమణి, ఆదిత్య విద్యాసంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి, డైరెక్టర్ ఎన్.సుగుణరెడ్డి, ఆదిత్య నర్సింగ్ అకాడమీ ప్రిన్సిపల్ సంధ్యారాణి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శేషారెడ్డి మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు సక్రమంగా ఉండాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమన్నారు. నర్సింగ్ కోర్సు ఎన్నుకున్న విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు. సుగుణరెడ్డి మాట్లాడుతూ నర్సింగ్ విద్యార్థులు కోర్సు పూర్తయిన తరువాత ఉన్నత విద్యనభ్యసించాలని, దేశవిదేశాల్లో ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు.

అధికారి వేధింపులపై చర్యలు తీసుకోవాలి

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: కాకినాడ డీపీవో కార్యాలయంలో పనిచేస్తున్న అధికారి ఒకరు ఆ శాఖలోని దళిత ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని, ఆయనపై చర్యలు చేపట్టాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ సమన్వయకర్త తోటి చెంగల్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌లో డీఆర్వో తిప్పేనాయక్‌కు వినతి పత్రం అందజేశారు. ఆ అధికారి వేధింపులపై కలెక్టర్‌కు పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేయగా, సాంఘిక సంక్షేమశాఖ జేడీని విచారణాధికారిగా నియమించారని తెలిపారు. ఆ అధికారి నివేదిక ఇచ్చి రెండు నెలలైనా చర్యలు తీసుకోలేదని వివరించారు. అతని వేధింపులతో ఉద్యోగోన్నతి కోల్పోయిన పొన్నాడ పంచాయతీ కార్యదర్శి సియోనుకుమార్‌కు న్యాయం చేయాలని కోరారు.

In the Court of the 6th Spl. Mobile Junior Civil Judge, Kakinada
OS No. 315 of 2022

Between:
Gummalla Akhilandeswari ... Plaintiff
And
1) Gullapudi Alivelu Manga Tayaru W/o Late G.N.V.N.S.Vara Prasad Hindu, 28-7-52/P, Chitturivari Street, Kakinada.
2) Gullapudi Sivananda Kiran S/o Late G.N.V.N.S.Vara Prasad Hindu, Aged: 46 Years, D.No. 28-7-52/8, Chitturivari Street, Kakinada.
3) Gullapudi Sudha Kiran S/o Late G.N.V.N.S.Vara Prasad, Hindu, aged: 44 years, D.No. 28-7-52/P, Chitturivari Street, Kakinada.
... Defendents

పై నెంబరు గ్రంథంలో Plaintiff పరిహారం నిమిత్తం పై కోర్టువారు అనేక పర్యాయములు దావా సమన్లు కోర్టు నుండి పంపగా మీరు తీసుకోకుండా కాలయాపన చేయుచున్నారు. అందుపై శ్రీ కోర్టువారు పేపరు ప్రకటన ద్వారా మీకు సమన్లు అమలు జరుపుటకు ది. 6-3-2026 తేదీన ఉదయం 10.30 ని॥లకు స్వయంగా హాజరుఅయ్యి మీ ఆక్షేపణలు ఏమైనా ఉంటే దాఖలుచేయగలరు. లేనియెడల మీ తరఫున శ్రీకోర్టువారు పరోక్షంగా తీర్మానించబడును.
వాయిదా: 6-3-2026

S.V.S.Krishna Prasad
N.S.Ganesh Advocates,
Devi chowk, Rajahmundry,
Cell: 94403 38157

(c) eenadu

కాకినాడ గ్రామీణం

• కాకినాడ గ్రామీణం • పెద్దాపురం • పిఠాపురం

పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

జిల్లాస్థాయి ఆర్చరీ ఛాంపియన్స్‌గా పిఠాపురం

పిఠాపురం : పిఠాపురంలోని స్థానిక లిటిల్ స్టార్స్ హై స్కూల్‌లో జరిగిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయిలో పోటీల్లో ఛాంపియన్‌షిప్‌గా పిఠాపురం ఆర్చర్స్ నిలిచారు. పోటీల్లో జిల్లా వ్యాప్తంగా 150 మంది ఆర్చర్లు పాల్గొన్నారు. 52 మంది బాలబాలికలు రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికైనట్లు జిల్లా ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి లక్ష్మణరావు తెలిపారు.

93శాతం పింఛన్ల పంపిణీ

సర్పవరం : కాకినాడ గ్రామీణ మండలంలోని గ్రామాల్లో శనివారం ఒక రోజు ముందుగానే వివిధ రకాల పింఛన్లు పంపిణీ చేశారు. మండలంలోని 18 గ్రామాల్లో 18,191 పింఛన్లు ఉండగా తొలిరోజు 93 శాతం పంపిణీ చేశారు. రమణయ్యపేట, వలసపాకల, వాకలపూడి పలు గ్రామాల్లో ఎంపీడీఓ పసుపులేటి సతీష్, డిప్యూటీ ఎంపీడీవో శ్రీరామాంజనేయులు, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చిప్పాడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ఇంద్రపాలెంలో పింఛను పంపిణీ చేస్తున్న కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు

సంఘటన ప్రాంతంలో సహాయక చర్యలు

చెల్లాచెదురైన అగ్నిమాపక సిలెండర్లు, ఇసుక బకెట్లు

మృతదేహాలను తరలించేందుకు సామర్లకోట సీహెచ్‌సీ వద్ద సిద్ధం చేసిన వాహనాలు

సంఘటన సమీపంలోని దెబ్బతిన్న పెంకుటిల్లు పైకప్పు

పగిలిన గుండెలు.. మిన్నంటిన రోదనలు

సామర్లకోట గ్రామీణం, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, పెదపూడి, న్యూస్‌టుడే: వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో సంభవించిన విస్ఫోటం క్షణాల్లోనే ప్రాంతాన్ని కుదిపేసింది. అతి తీవ్ర స్థాయిలో జరిగిన పేలుడుతో భవనాలు కంపించాయి. ● జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, హోంమంత్రి అనిత, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎంపీలు సానా సతీష్, ఉదయ్‌శ్రీనివాస్, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వరుపుల సత్యప్రభ, తెదేపా జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే వర్మ పరామర్శించారు.

పోలీసు జాగిలంతో తనిఖీ

సామర్లకోట సీహెచ్‌సీలో బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న సీఎం చంద్రబాబు, చిత్రంలో నవీన్, ఎమ్మెల్యే సత్యప్రభ, మాజీ ఎమ్మెల్యే వర్మ

మెరుగైన వైద్యం అందేలా ఆదేశం..

నిబంధనల ప్రకారం బాణసంచా కేంద్రం నివాసాలకు దూరంగా ఉంది. అందరూ భోజనం చేసి కూర్చుని ఉండగా ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. కారణం ఏమై ఉంటుంది, ఎలా జరిగి ఉంటుందనేది పూర్తిగా తెలియలేదు. స్టాక్ ఎక్కువగా ఉండటం కారణమై ఉండొచ్చని చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియలేదు. ఇలాంటి వాటిలో చిన్న ప్రమాదం కూడా పెద్దదిగా మారే అవకాశం ఉంటుంది. నిర్వహించే వాళ్లు అప్రమత్తంగా ఉండాలి. జీజీహెచ్ సూపరింటెండెంట్‌తో మాట్లాడాం. మెరుగైన వైద్యం అందించాలని సూచించాం. మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

- కందుల దుర్గేష్, మంత్రి

అధికారుల సహాయక చర్యలు

సామర్లకోట గ్రామీణం, సామర్లకోట, పెద్దాపురం, న్యూస్‌టుడే: సామర్లకోట మండలం వేట్లపాలెంలో శనివారం మధ్యాహ్నం బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుళ్లతో భీకర వాతావరణం నెలకొంది. కలెక్టర్ షాన్‌మోహన్, ఎస్పీ బిందుమాధవ్, పెద్దాపురం, కాకినాడ ఆర్డీవోలు శ్రీరమణి, మల్లిబాబు, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు అధికార యంత్రాంగంతో మృతదేహాలను తీయించి సామర్లకోటలోని మార్చురీకి తరలించారు. అగ్నిమాపక, ఏపీ ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, పోలీసులు, గ్రామానికి చెందిన యువకులు సేవలు అందించారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి వచ్చారు.

ఘటన ప్రాంతంలో జనసేన జిల్లా అధ్యక్షుడు రామస్వామి

14న జాతీయ లోక్ అదాలత్

పిఠాపురం : ఈనెల 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్, 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీహరి తెలిపారు. పిఠాపురం 12వ అదనపు జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో మూడు బెంచ్‌లు నిర్వహించనున్నట్లు చెప్పారు. వివాదాలలో ఉన్న కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకుని వీలు కక్షిదారులు కల్పిస్తున్నట్లు తెలిపారు.

విఠల్‌రాజ్ వర్ధంతి

గొల్లప్రోలు : విఠల్‌రాజ్ వర్ధంతి కార్యక్రమాన్ని గొల్లప్రోలు కొత్తకాలనీలో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు శనివారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఏఐఎస్‌ఎఫ్ ఉమ్మడిజిల్లా కార్యదర్శి అంజిబాబు మాట్లాడారు.

CHANGE OF NAME

I, BODDU JAYALAKSHMI W/o BODDU ANNAVARAM, Resident of D.No. 1-10-66, Brownpeta, Samarlakota, Kakinada District. A.P., I have changed my name from BONDU JAYALAXMI (Old Name) to BODDU JAYALAKSHMI (New Name) Hence I am being called BODDU JAYALAKSHMI As per Affidavit dated 28.02.2026. for all Purposes PINAPOTHU KOTESWARA RAO Advocate - Notary Kakinada.

కుక్కుటేశ్వరస్వామి సన్నిధిలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు

పిఠాపురం : పిఠాపురం శ్రీకుక్కుటేశ్వరస్వామి ఆలయాన్ని శనివారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు సందర్శించారు. జస్టిస్ గౌస్‌మీరా మొహిద్దీన్, జస్టిస్ సుద్దాల చలపతిరావు, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి, జస్టిస్ పగడాల ప్రవీణ్‌కుమార్‌లు విచ్చేశారు. వీరిని ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి జగన్మోహన్ శ్రీనివాస్ ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. అనంతరం శ్రీదత్తాత్రేయ స్వామి, కుక్కుటేశ్వరస్వామి, శ్రీరాజరాజేశ్వరి అమ్మవార్లను దర్శనం చేసుకుని విశేష పూజలు ఆచరించారు.

న్యాయమూర్తులకు ఆలయ విశిష్టతను వివరిస్తున్న అర్చకులు

వేంకటేశ్వరాలయంలో వ్రతాలు

పెదపూడి : సంపర వేంకటేశ్వరాలయంలో శనివారం సందర్భంగా ఆలయంలో ఏడు శనివారాల వ్రతాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేకపూజలు చేశారు. అమ్మవారికి కుంకుమపూజలు జరిపించారు. వేదపండితులు ఖండవల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో పలువురు దంపతులు వ్రతాల్లో పాల్గొన్నారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

త్రిశూల స్నాన మహోత్సవం

గొల్లప్రోలు, న్యూస్‌టుడే : తాటిపర్తిలోని అపర్ణాదేవి ఆలయం ఎదుట కోనేరులో త్రిశూల స్నానం, స్వామి, అమ్మవార్లకు పుష్కరిణిలో స్నాన కార్యక్రమాలు శనివారం నిర్వహించారు. అపర్ణా సమేత నాగేశ్వరస్వామివారి దివ్య కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఛైర్మన్ కుంపట్ల సత్యనారాయణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 23న ప్రారంభమైన కల్యాణోత్సవాలు త్రిశూల స్నానంతో ముగిశాయి.

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

కరప : తమ పొలాలకు వెళ్లే పంటకాలువ మార్గాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా మూసివేస్తున్నారని అధికారులు చర్యలు తీసుకోవాలని కరప, కొరిపల్లి గ్రామాలకు చెందిన రైతులు కోరారు. ఈ మేరకు శనివారం కరప తహసీల్దార్ తుమ్మల దుర్గాప్రసాద్‌కు వినతి పత్రం అందజేసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ భరోసా కల్పించారు. కర్రెడ్ల ఈశ్వరరావు, వాసంశెట్టి రామకృష్ణ, ఎన్. ఉపేంద్ర, కుమార్, సాయిలక్ష్మణరావు, కె.రాజు తదితరులు పాల్గొన్నారు.

తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేస్తున్న రైతులు

దర్జీలకు 200 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా ఇవ్వాలి

గొల్లప్రోలు, న్యూస్‌టుడే : టైలర్లకు 200 యూనిట్లు విద్యుత్తు ఉచితంగా ఇవ్వాలని, 50 ఏళ్ల నిండిన దర్జీలకు పింఛను మంజూరు చేయాలని కోరారు. గొల్లప్రోలులో శ్రీ జై గణేశా టైలర్స్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో టైలర్స్ డే శనివారం నిర్వహించారు. కుట్టుమిషన్ సృష్టికర్త విలియమ్స్ హో చిత్రపటానికి సహకార సంఘం ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘం అధ్యక్షుడు బత్తుల కొండలరావు, కార్యదర్శి కూరాకుల పాపారావు, ఉపాధ్యక్షుడు పెనుగొండ రాజు, కోశాధికారి సాధనాల రాము, వివిధ గ్రామాలకు చెందిన టైలర్లు పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న సహకార సంఘ ప్రతినిధులు, టైలర్లు

ముగిసిన ప్రార్థనా కూడికలు

గొల్లప్రోలు : గొల్లప్రోలు ఆర్టీసీ బస్టాండు ఎదురుగా గల బేతేలు ఆరాధన మందిరంలో కోస్తా జిల్లాల దైవ సేవకుల ప్రార్థనా కూడికలు శనివారంతో ముగిశాయి. ఈనెల 27 నుంచి రెండు రోజులపాటు కూడికలు కొనసాగాయి. దైవసేవకులు పి.జె.తిమోతి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు కొనసాగాయి.

గొల్లప్రోలులో ప్రార్థనా కూడికలకు హాజరైన కోస్తా జిల్లాల దైవ సేవకులు

PUBLIC NOTICE

Under the Instructions from my Client Sri Anguluri Apparao, S/o.Atchayya of Kakinada inform the general Public as follows:

The Vacant site to an ext of 761 Sq.yds Covered by S.No.95/11, Plot 5,6, Block No.70, Situated at Ramanayyapeta Village was Originally Pyda Suryanarayana Murthy, Venkata Subbamma covered under the Regd. Sale deed 878/1954 and inturn Venkata Subbamma excuted will in the name of Pyda Yogananda Rao, S/o.pyda ramakrishnarao and his wife Seetha Jayalakshmi Dt.19-4-1957. After their demise the said Property desposed of to Annem Sonia, W/o. Swamy Raju under the regd. sale deed dt.13-06-1984 vide flat No.5611/84

Therefore the general public are hereby informed to last date their objections with regd. to the legal heirs of Venkata Subbamma or any other claims. attachments and other interest If any relating the property within one week from the date of his publication to the Under signed positively of with documentary proof, any objections etc. receives after the expirng of the above Said period will be bind my clients and any claims will proceed to objection the required regd. sale deed in respect Property.

Schedule of the property: Kakinada Ramanayyapeta Village, Block No.70, S.No.95/11, Plot No.5, 6, ext. 761 Sq.yds.

Kakinada
28-2-2026

Vegulla Venkata Ramana Murthy, Bhuvaneswari, Advocates
Gandhi Nagar, Kakinada. Cell: 98660 33899

పీజీ క్యాంపస్‌లో సీపీఆర్ చేస్తున్న విద్యార్థులు

సీపీఆర్‌పై అవగాహన

సర్పవరం, న్యూస్‌టుడే: కాకినాడ గ్రామీణం తిమ్మాపురంలోని అక్నూ కాకినాడ ఎంఎస్ఎన్ పీజీ క్యాంపస్‌లో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిణి మాగంటి శ్రీదేవి ఆధ్వర్యంలో మెడికవర్ ఆసుపత్రి వైద్యులు అధ్యాపకులు, విద్యార్థులకు ప్రథమ చికిత్స, సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. ఎన్ఎస్ఎస్ అధికారి హరిబాబు, అధ్యాపకులు జోసఫ్‌స్టీఫెన్, అప్పారావు, మధుకుమార్, రాధామాధవి, మణికంఠేశ్వరరెడ్డి, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

చెత్తతో ఇక్కట్లు

గొల్లప్రోలు ఈబీసీకాలనీ కూడలిలో రోడ్డు పక్కన చెత్త పేరుకుపోయి సమీప ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీధులను శుభ్రపరిచి, ఇంటింటా సేకరించిన చెత్తను ఇక్కడ వేస్తుండడంతో ఈప్రాంతం డంపింగ్‌యార్డ్‌లా మారింది. రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్తను తొలగించే పనులు చేపడతామని ఇన్‌ఛార్జి పారిశుద్ధ్య పర్యవేక్షణాధికారి రఘుప్రసాద్ తెలిపారు. – న్యూస్‌టుడే, గొల్లప్రోలు

మహిళలకు సోలార్ టెక్నీషియన్ శిక్షణ

పిఠాపురం : కుటుంబాల్లో మహిళలు బహుళపాత్రలు పోషిస్తున్నారని వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ బి. కీర్తి అన్నారు. పిఠాపురంలోని మెప్మా కార్యాలయంలో సోలార్ పీవీ టెక్నీషియన్ శిక్షణ పొందిన 50 మంది మహిళలకు ధ్రువపత్రాలు, సోలార్ కిట్లు శనివారం పంపిణీచేశారు. ఆస్ట్రేలియన్ కాన్సులేట్, మెప్మా మద్దతుతో వాసవ్య మహిళా మండలి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు.

ధ్రువపత్రాలు అందజేస్తున్న వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు కీర్తి

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: కాకినాడ గ్రామీణం: 80085 74325 పెద్దాపురం: 80085 74198, పిఠాపురం: 80085 65544

సమస్య: గొర్రిపూడి మేడిశెట్టివారి కాలనీలో వీధిదీపాలు సరిగా వెలగక ఇబ్బందులు పడుతున్నాం. **- వెంకటరమణ**

పరిష్కారం: పంచాయతీ కార్యదర్శి వీరబాబు దృష్టికి తీసుకెళ్లగా వీధిదీపాలకు మరమ్మతులు చేయించారు. – న్యూస్‌టుడే, కరప

సమస్య: కొత్తపల్లి గ్రామం ముత్యాలమ్మ గుడి వీధిలో మురుగు కాలువలు పూడికతో నిండిపోయాయి. **- స్థానికుడు**

పరిష్కారం: పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ సిబ్బందిని పంపి పూడిక తీయించారు. – న్యూస్‌టుడే, కొత్తపల్లి

సమస్య : గొల్లప్రోలు పాపయ్యచావిడి వీధిలో వ్యర్థాలతో కాలువ పూడుకుపోయి మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తోంది. **- స్థానికులు**

పరిష్కారం : ఇన్‌ఛార్జి పారిశుద్ధ్య పర్యవేక్షణాధికారి రఘుప్రసాద్ సిబ్బందితో వ్యర్థాలను తొలగింపజేశారు. – న్యూస్‌టుడే, గొల్లప్రోలు

ఆకట్టుకున్న సైన్స్ ప్రదర్శనలు

గొల్లప్రోలులోని మాధురీ విద్యాలయంలో ప్రాజెక్టులు ప్రదర్శిస్తున్న విద్యార్థులు

గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి, రమణయ్యపేట, కాజులూరు, కరప, సామర్లకోట, న్యూస్‌టుడే : పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ గ్రామీణం నియోజకవర్గాల్లోని ఆయా ప్రభుత్వ ప్రైవేటు, పాఠశాలల్లో సైన్స్ డే వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. ● గొల్లప్రోలులోని మాధురీ విద్యాలయంలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ● పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో వేడుకలు నిర్వహించారు. ● కాకినాడ గ్రామీణం, అర్బన్ డివిజన్లలోని పాఠశాలల్లో సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ● కాజులూరులోని జిల్లా పరిషత్తు పాఠశాలల్లో సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. ● కరపమండలం గురజనాపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి సీవీ రామన్ చిత్ర పటానికి నివాళులర్పించారు. ● సామర్లకోట పట్టణ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో శనివారం సైన్సు డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.

పిఠాపురం: వివిధ ప్రాజెక్టులను ప్రదర్శిస్తున్న విద్యార్థులు

కాకినాడ మూర్తి హైస్కూల్‌లో సైన్స్ ప్రదర్శన తిలకిస్తున్న విద్యార్థులు

గురజనాపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రదర్శనలు

ప్రకటన

నా క్లయింట్ పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలం, తాడేపల్లిగూడెం పట్టణం, బండారు వారి వీధి, డోర్ నెం. 2-15-6/4 కాపురస్తులు కొండూరి శ్రీ వెంకటేశ్వరరావు గారి కుమారుడు కొండూరి శ్రీరంగ మణికంఠ ప్రణీత్ గారు ది. 23-12-2025న సాయంత్రం సుమారు 5 గం. సమయంలో పెద్దాపురం పట్టణంలోని మంగిపూడి వారి వీధిలో గల వారి మేనమామ గారి ఇంటి నుండి మెయిన్ రోడ్డు వైపు వెళ్తుండగా, పెద్దాపురం గ్రామం తాలూకు సర్వే నెం. 202/2సి1ఎలో య. 0.13ట్లు మరియు సర్వే నెం. 202/2ఎఫ్‌లో య. 0.07ట్లు వెరసి య. 0.20ట్లు తాలూకు నా క్లయింట్ పేరున ది. 24-06-2019న (1) పాలకుర్తి కనక బుల్లిరాజు గుప్తా గారు మరియు (2) చెక్కా రమేష్ గారు వ్రాయించి ఇచ్చిన ఒరిజినల్ రిజిస్టర్డ్ క్రియ దస్తావేజు (దస్తావేజు నెం. 2465/2019, యస్.ఆర్.ఓ., పెద్దాపురం) గల కవర్ పడిపోయినది. కావున ఎవరికైనా దొరికిన యెడల ఈ క్రింది అడ్రస్ నందు అందచేయగలరు. సదరు దస్తావేజుపై ఎవరికైనా ఎట్టి క్లెయిములు ఉన్న ఎడల ఈ ప్రకటన తేదీ లగాయితు 15 రోజులలో ఈ క్రింది అడ్రస్‌కు వ్రాతపూర్వకముగా తెలుపవలెను. దర్మిలా ఎట్టి క్లెయిములు చెల్లనేరవని ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయడమైనది.

దేవేంద్ర కుమార్ (జైన్) అడ్వకేట్ & నోటరీ పబ్లిక్
మెయిన్ రోడ్డు, పెద్దాపురం. సెల్: 98484 81071.

ఉచిత వైద్య శిబిరం

గొల్లప్రోలు, న్యూస్‌టుడే : గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఆదర్శ్ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. అంజు కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి కంటి పరీక్షలు చేశారు. కంటి చూపు సంబంధిత సమస్యలపై అవగాహన కల్పించారు. కళాశాల ఛైర్మన్ బుర్రా అనుబాబు, బుర్రా అనురాధ, డైరెక్టర్ అఖిలేష్, బీటెక్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ రాజశేఖర్ పాల్గొన్నారు.

రాజగోపురం నిర్మాణానికి రూ.50 వేల విరాళం

పెదపూడి, న్యూస్‌టుడే: మండలంలోని జి.మామిడాడ శివారు సూర్యనారాయణపురం అలివేలుమంగా పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ రాజగోపుర నిర్మాణానికి కర్రి లోవరెడ్డి, మంజు దంపతులు శనివారం రూ.50 వేల విరాళం అందించారు. ఈ విషయాన్ని ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు నల్లమిల్లి పద్మనాభ సత్యనారాయణరెడ్డి, మోహనరామ గంగాధర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ అర్చకులు ఆరవల్లి రఘురామాచార్యులతో పాటు కమిటీ సభ్యులు నగదు అందించినట్లు వివరించారు.

ప్రారంభమైన ట్యాంకు నిర్మాణ పనులు

గొల్లప్రోలు, న్యూస్‌టుడే : దుర్గాడలో ఎట్టకేలకు ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి జలజీవన్ మిషన్ పథకంలో రూ.1.42 కోట్లు మంజూరుకాగా పైపులైను పనులు నిర్వహించారు. ఈ ట్యాంకు నిర్మాణానికి స్థల సమస్య నెలకొనడంతో దీర్ఘకాలంగా పనులు ప్రారంభం కాలేదు. జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్, పాడాపీడీ శ్రీనివాసరావు ఆదేశాలపై ఆర్‌డబ్ల్యుఎస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు పోలీసు బందోబస్తు ఓవర్‌హెడ్ ట్యాంకు ప్రారంభించారు. ట్యాంకు నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి.

పనులు పూర్తిచేయని గుత్తేదారులపై చర్యలు

గొల్లప్రోలు, న్యూస్‌టుడే : గొల్లప్రోలులో అభివృద్ధి పనుల నిర్వహణకు అతి తక్కువకు టెండర్లు వేసి పనులు చేపట్టని గుత్తేదారులపై చర్యలు చేపడతామని కమిషనర్ శ్రీనివాసులు ప్రకటించారు. గొల్లప్రోలు నగర పంచాయతీ పాలకవర్గ అత్యవసర సమావేశం ఛైర్‌పర్సన్ గండ్రేటి మంగతాయారు అధ్యక్షతన శనివారం జరిగింది. 15వ ఆర్థికసంఘం నిధులతో రోడ్డు, కాలువలు వంటి 10 పనుల నిర్వహణకు 20.97 శాతం వరకు తక్కువకు టెండర్లు గుత్తేదారులు వేయడంతో కమిషనర్‌ను కౌన్సిలర్లు గుళ్ల సుబ్బారావు, గంటా అప్పలస్వామి, మొగలి దుర్గానందరావు, గండ్రేటి శ్రీరామచంద్రమూర్తి ప్రశ్నించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయని గుత్తేదారులను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి చర్యలు చేపడతామని కమిషనర్ వివరించారు.

సర్పంచుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే నానాజీ

సమావేశంలో కౌన్సిలర్లకు సమాధానమిస్తున్న కమిషనర్ శ్రీనివాసులు

కోరం లేక సమావేశం వాయిదా

కరప : కరపమండల పరిషత్తు కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం కోరం లేక వాయిదా పడింది. ఎంపీపీ శ్రీలక్ష్మి అధ్యక్షతన చేపట్టిన సమావేశానికి ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొన్నారు. అయితే 36 నెలలు నుంచి గౌరవ వేతన బకాయిల చెల్లించడం లేదని ఎంపీటీసీ సభ్యులు సమావేశానికి గైర్హాజరై మండల పరిషత్తు కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని, సమావేశంలో పాల్గొనాలని కోరారు. హాజరు కాకపోవడంతో సమావేశాన్ని ఆదివారానికి వాయిదా వేసినట్లు ఎంపీడీవో జె.శ్రీనివాస్ తెలిపారు.

సామర్లకోట : ఇన్‌ఛార్జి కమిషనర్ శశిధర్ ఆధ్వర్యంలో ఛైర్‌పర్సన్ అరుణ అధ్యక్షతన చివరి సమావేశం ప్రారంభమైంది. మొత్తం 31 మంది కౌన్సిల్ సభ్యులకుగాను కేవలం ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. దాంతో కోరంలేక సమావేశం వాయిదా వేస్తున్నట్లు ఛైర్‌పర్సన్ ప్రకటించారు.

పట్టణంలో పాలకేంద్రాలను తనిఖీ చేయాలి

పెద్దాపురం : రాజమహేంద్రవరంలో పాలు కల్తీతో ఐదుగురు మరణించారని, ఇటువంటి సంఘటన పెద్దాపురం పట్టణంలో జరగకుండా ఇక్కడ పాల కేంద్రాలను తనిఖీ చేయాలని ఏడో వార్డు కౌన్సిలర్ విజ్జపు రాజశేఖర్ అధికారులను కోరారు. శనివారం పురపాలిక సంఘ కౌన్సిల్ హాలులో పురపాలిక ఉపాధ్యక్షుడు నెక్కంటి సాయిప్రసాద్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ఒకటోవార్డు కౌన్సిలర్ ఆరేళ్ల రాఘవ, ఉపాధ్యక్షుడు సాయిప్రసాద్, ఐదో వార్డు కౌన్సిలర్ విడదాసరి రాజా మాట్లాడారు.

కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతున్న సభ్యులు

పబ్లిక్ నోటీస్

నా క్లయింటు కాకినాడ జిల్లా, కాకినాడ సిటీ, సూర్యనారాయణపురం, ఆతంవారి వీధి, డోర్ నెం.30-10-19 కాపురస్తులు ఈదలాడ కోటేశ్వరరావు గారి భార్య శ్రీమతి ఈదలాడ సత్యవేణి గారు ఇచ్చిన సంజాయిషీపై యావన్మందికి తెలియజేయునది ఏమనగా:

కాకినాడ సిటీ, ప్రతాప్ నగర్, బంగారివారి వీధి, డోర్ నెం.64-10-17 కాపురస్తులు నందికోళ్ళ వెంకటేశ్వరరావు గారి భార్య శ్రీమతి నందికోళ్ళ నవ చైతన్య స్రవంతి అనువారు వారి భర్త గారైన నందికోళ్ళ వెంకటేశ్వరరావు గారి వద్ద నుండి ది.27-02-2023న కాకినాడ రిజిస్ట్రారు వారి ఆఫీసులో దస్తావేజు నెం.2484/2023 రుగా రిజిస్టర్డ్ కాబడిన దానపట్టా దస్తావేజు రీత్యా వారికి దఖలుపడిన యీ దిగువ షెడ్యూలు దాఖలా 104 చ.గ.లు స్థలమును సదరు నందికోళ్ళ నవ చైతన్య స్రవంతి గారు వారి స్వాధీన సంపూర్ణ హక్కు భుక్తములతో అనుభవిస్తూ దరిమిలా సదరు స్థలములో వారి స్వార్జిత ద్రవ్యం వినియోగించి ఒక ఆర్.సి.సి. బిల్డింగును నిర్మించియున్నారు. దరిమిలా సదరు నందికోళ్ళ నవ చైతన్య స్రవంతి గారు యీ దిగువ షెడ్యూలు దాఖలా చ.గ. 104.00లు స్థలము అందలి ఆర్.సి.సి. బిల్డింగుతో సహా విక్రయింపజూపగ నా క్లయింటు శ్రీమతి ఈదలాడ సత్యవేణి గారు సదరాస్తిని సదరు నందికోళ్ళ నవ చైతన్య స్రవంతి గారి వద్ద నుండి క్రయం పొందుటకు అంగీకరించి, అందుకుగాను బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, కాకినాడ వారి వద్ద నుండి ఋణ సౌకర్యం పొంది, సదరు నందికోళ్ళ నవ చైతన్య స్రవంతి గారికి క్రయప్రతిఫలం పూర్తిగా చెల్లించి వారి వద్ద నుండి క్రయ దస్తావేజును రిజిస్ట్రేషన్ పొందుటకుగాను ఏర్పాట్లు చేసుకొనుచున్నారు.

ఇది ఇలా ఉండగా సదరు నందికోళ్ళ నవ చైతన్య స్రవంతి గారు సదరు పైన తెలిపిన దానపట్టా దస్తావేజు నెం.2484/2023 ఒరిజినల్ దస్తావేజు ది.05-02-2026న వారు తూరంగి గ్రామం నుండి తూరంగి జిరాక్స్ షాపుకు జిరాక్స్ తీసుకొను నిమిత్తం వెళ్తుండగా మార్గం మధ్యలో ఎక్కడో పడిపోయినదనిన్నీ మరియు సదరు దస్తావేజు కోసం ఎంతవెతికినను దొరకలేదనిన్నీ నా క్లయింటుకు తెలియజేస్తూ సదరు విషయమై వారు చేసిన పిర్యాదును పరిశీలించి ఎస్.హెచ్.ఓ, ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ వారు ది.25-02-2026న జారీ చేసిన సర్టిఫికేట్ కాపీని కూడా నా క్లయింటుకు ఇచ్చివున్నారు.

కావున సదరు విషయమై యీ దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తిపై ఎవరికి ఎటువంటి క్లైములు, బాకీలు, హక్కులు వగైరా లావాదేవీలు మారేవిధమైన ఆక్షేపణలు వున్నను యీ ప్రకటన తేదీ నుండి 7 (ఏడు) రోజులు లోపు యీ దిగువ తెలిపిన చిరునామా యందు తగిన ఆధారాలతో వ్రాతపూర్వకంగా తెలియజేయవలెను. లేని యెడల సదరాస్తిపై ఎవరికి ఎటువంటి క్లైములు వగైరాలు లేవని భావించి నా క్లయింటు సదరాస్తిని సదరు నందికోళ్ళ నవ చైతన్య స్రవంతి గారి వద్ద నుండి క్రయం పొందెదురు. సదరు గడువు దాటిన తదుపరి ఎవరు ఎటువంటి క్లైములు వగైరాలు చేసిననూ అవ్వి ఎంతమాత్రము నా క్లయింటును బైండ్ చేయజాలవని మరియు యీ దిగువ షెడ్యూలు దాఖలా ఆస్థిపై చెల్లనేరవని ఇందుమూలంగా యావన్మందికి తెలియజేయడమైనది.

షెడ్యూలు

కాకినాడ జిల్లా (పూర్వం తూర్పుగోదావరి జిల్లా), పెదపూడి మండలం, కాకినాడ రిజిస్ట్రారులో చేరిన రామేశ్వరం గ్రామ పంచాయితీలో చేరిన, అచ్యుతాపురత్రయం రెవెన్యూ గ్రామం, రామేశ్వరం గ్రామం తాలూకు పట్టా నెం. 758, సర్వే నెం.58 దాఖలా య. 2-47 ట్లు భూమిని ఇండ్ల స్థలములతో విభజించి రామేశ్వరం గ్రామ పంచాయతీ వారిచే రిజల్యూషన్ నెం. 11/1985 రుగా ఆమోదింపబడిన ప్లాన్ దాఖలా ప్లాట్లలో ప్లాటు నెం. 4 తాలూకు చ.గ.208.00లు స్థలములో దక్షిణం వైపున చ.గ.104.00లు లేక 86.95 చ.మీ.లు స్థలము అందలి ఆర్.సి.సి. బిల్డింగుకు హద్దులు కొలతలు వివరం: **తూర్పు:**అ.26.00 అం.లు లేక 7.92 మీ.లు-ప్లాటు నెం.5 రు స్థలం, **పడమర:** అ.26.00 అం.లు లేక 7.92 మీ.లు- ప్లాటు నెం.3 రు స్థలం, **ఉత్తరం:** అ.36.00 అం.లు లేకు 10.97మీ.లు-యీ ప్లాటులో మిగతా స్థలం, **దక్షిణం:** అ.36.00 అం.లు లేక 10.97 మీ.లు - రోడ్డు.

సదరు పై హద్దుల మధ్యస్తమయిన చ.గ.104.00లు స్థలము అందలి ఆర్.సి.సి. బిల్డింగు, అందుల మామూలు మార్గములు, రివాజు మార్గములు, నీటివనరులు, నీటిమార్గములు, యీపత్తు యీజిమెంటు హక్కులు, అందలి సర్వం సహా.

పుత్రేవ్ అజేయ్ కుమార్, అడ్వకేట్
డోర్. నెం. 9-7-57, మహమ్మద్ అలీ వీధి,
గాంధీనగర్, కాకినాడ. సెల్: 9494485234

ఈనాడు
ఎడిషన్ :కాకినాడ గ్రామీణం

తుని

•తుని • ప్రత్తిపాడు • జగ్గంపేట

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి

తుని గ్రామీణం: సామర్లకోట మండలం వేట్లపాలెం బాణ సంచా తయారీకేంద్రంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై ఎమ్మెల్యే దివ్య, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. బాధితులకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఎంపీపీని పరామర్శించిన ఎమ్మెల్యే

శంఖవరం, న్యూస్‌టుడే: దివంగత నేత జిల్లా మాజీ అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు, ప్రస్తుత ఎంపీపీ గుర్రాజు మాతృమూర్తి పర్వత సీతారత్నం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా శనివారం ఎంపీపీ గుర్రాజు కలిసి పరామర్శించారు.

రోహిత్‌ను అభినందిస్తున్న ప్రిన్సిపల్ లలిత, తదితరులు

సౌత్ జోన్ ఖోఖో పోటీలకు ఎంపిక

తుని గ్రామీణం: వి.కొత్తూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం మూడో ఏడాది చదువుతున్న సీహెచ్ రోహిత్ ఆల్ ఇండియా సౌత్‌జోన్ ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ లలిత తెలిపారు. కాకినాడ పీఆర్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఇంటర్ యూనివర్సిటీ సెలక్షన్స్‌లో ప్రతిభ కనబరిచి కర్ణాటకలోని దేవగిరిలో జరగనున్న పోటీల్లో పాల్గొని యూనివర్సిటీ తరపున ప్రాతినిధ్యం వహిస్తాడని వివరించారు. విద్యార్థిని ప్రిన్సిపల్, సిబ్బంది, వ్యాయామ ఉపాధ్యాయుడు శనివారం అభినందించారు.

ముప్పేట ముప్పు.. కలగదా కనువిప్పు

ఇసుకలపేటలోని తయారీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎస్సై

- తుని పరిధిలో లేని అనుమతులు
- గుట్టుచప్పుడు కాకుండా తయారీ

న్యూస్‌టుడే – తుని, తుని పట్టణం

బాణ సంచా తయారీ కేంద్రాలు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. మృత్యు ఘంటికలు మోగుతున్నా.. నిర్లక్ష్యం వీడడం లేదు. అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా తయారీ కేంద్రాలు వెలుస్తున్నాయి. తరచూ ప్రమాదాలు అమాయకుల పాలిట శాపంగా మారుతున్నాయి. సామర్లకోట మండలం వేట్లపాలెంలో శనివారం జరిగిన భారీ ప్రమాదంతో స్థానిక పోలీసులు యంత్రాంగం అప్రమత్తమైంది. తుని పట్టణంలోని ఇసుకలపేట, ఉప్పరిగూడెంలలో తయారు కేంద్రాలను పరిశీలించారు. సీఐ గీతారామకృష్ణ ఆదేశాలతో ఎస్సై విజయబాబు గతంలో సీజ్ చేసిన ఇసుకలపేటలో చేసిన ఓ కేంద్రానికి తనిఖీలు చేశారు.

జరిగిన సంఘటనలు..

● 2017 ఏప్రిల్ 4న ఇసుకలపేట ప్రాంతంలోని తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి పలువురికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరు మృతి చెందడంతో అనుమతులు రద్దు చేశారు. ● రెండేళ్ల క్రితం పట్టణంలోని బాలాజీ రోడ్డులో ఓ కుటుంబం బాణ సంచా తయారు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో పలువురు మృతి చెందారు. ఈ దుర్ఘటన అనంతరం తుని పరిధిలో బాణ సంచా తయారీకి అనుమతులు రద్దు చేశారు. ప్రస్తుతం ఇక్కడ అనుమతులు లేవు. అయినప్పటికీ కొందరు గుట్టుచప్పుడు కాకుండా అనధికారికంగా ఇళ్లల్లో తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. వివాహాది శుభకార్యాలకు భారీ ఎత్తున సరఫరా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అవసరమైన ముడిసరకును గోప్యంగా నిల్వ చేస్తున్నారని చెబుతున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.

చర్యలు తప్పవు..

పట్టణ పరిధిలో తయారీకి ఎవరికీ అనుమతులు లేవు. అనధికారికంగా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. నిరంతరం నిఘా ఉంటుంది. అక్రమంగా ఎవరైనా తయారు చేసినట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. – గీతా రామకృష్ణ, సీఐ

కూటమి ప్రభుత్వం పేదల పక్షం

తుని నియోజకవర్గంలో 37,211 మందికి పింఛన్లు

శృంగవృక్షంలో మహిళకు పింఛను అందిస్తున్న ఎమ్మెల్యే యనమల దివ్య

తొండంగి, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల పక్షమేనని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. తొండంగి మండలం శృంగవృక్షంలో శనివారం నిర్వహించిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో యనమల రాజేశ్‌తో కలిసి ఆమె పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఆమె మాట్లాడుతూ మార్చి నెల ఒకటో తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందు రోజే అందించడం జరుగుతోందని తెలిపారు. నియోజకవర్గంలో 37,211 మందికి రూ.16.35 కోట్ల సొమ్ము పంపిణీ చేసినట్లు వివరించారు.

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు. మండలంలోని పెదశంకర్లపూడిలో సొసైటీ అధ్యక్షుడు వరుపుల రామకృష్ణ, జనసేన నాయకురాలు దళే జ్యోతి, తదితరులతో కలిసి ఆమె ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు.

పెదశంకర్లపూడిలో పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ

జగ్గంపేట గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని ఇర్రిపాక, మామిడాడలో తెదేపా జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతోందన్నారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి ఎస్‌వీఎస్ అప్పలరాజు, జ్యోతుల నాగబాబు, ఎంపీడీవో ఏవీఎస్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

కోటనందూరు, రౌతులపూడి, ఏలేశ్వరం, న్యూస్‌టుడే: మండలంలోని అన్ని గ్రామాల్లో స్థానిక నాయకులు ఆధ్వర్యంలో 86 శాతం పింఛన్లు పంపిణీ పూర్తి చేసినట్లు ఎంపీడీవో పి.వెంకటనారాయణ తెలిపారు. ● రౌతులపూడి మండలంలో పింఛను పంపిణీ దాదాపు పూర్తయిందని ఎంపీడీవో శివరామకృష్ణయ్య తెలిపారు. రాజవరంలో తెదేపా మండల మహిళా అధ్యక్షురాలు లాలం కృష్ణవేణి, ఎం.చామవరంలో మాజీ సర్పంచి జట్ల రాజా, పి.చామవరంలో తెదేపా మండల ప్రధాన కార్యదర్శి సింహాద్రి పెదబాబు పంపిణీ చేశారు. ● ఏలేశ్వరం పట్టణం, గ్రామీణంలో పింఛన్ల పంపిణీ చేశారు. ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి పెద్దనాపల్లిలో ఇంటింటికీ వెళ్లి అందజేశారు.

మామిడాడలో వృద్ధురాలితో మాట్లాడుతున్న తెదేపా జిల్లా అధ్యక్షుడు నవీన్

బీపీ తనిఖీ చేస్తున్న వైద్య నిపుణులు

ఉచిత వైద్య శిబిరం

రౌతులపూడి, న్యూస్‌టుడే: మండలంలోని మల్లంపేటలో ఎన్టీఆర్ ట్రస్టు, సీహెచ్‌సీ డైరెక్టర్ రెడ్డి చిన్నయ్య నాయుడు, సినీ నటుడు రెడ్డి కార్తికేయ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మమత, రాఘవ, పుష్ప ఆసుపత్రులకు చెందిన ప్రసూతి, మెదడు, ఎముకలు, గుండె, కంటి, మూత్ర తదితర విభాగాలకు చెందిన నిపుణుల వైద్య బృందం 350 మందికి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పలువురికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు. ఎంపీపీ రాజ్యలక్ష్మి, నాయకులు పైల పైడిరాజు, ఇటంశెట్టి భాస్కర బాబు, రెడ్డి బుల్లిఅబ్బాయి తదితరులు పాల్గొన్నారు.

రాచపల్లిలో.. ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: మండలంలోని రాచపల్లిలో మాజీ సర్పంచి బుద్ధరాజు గోపిరాజు ఆధ్వర్యంలో దేవర్ష్ ఆసుపత్రి అధినేత డాక్టర్ విజయ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వైద్యులు అంజి నాయక్, గాంధీ, కిశోర్‌తేజ, రాకేశ్, శశిల 300 మందికి వివిధ రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి ఉచితం మందులు అందజేశారు.

పురపాలక స్థాయికి పెంచాలని తీర్మానం

వివరిస్తున్న చైర్‌పర్సన్ సత్యవతి

ఏలేశ్వరం, న్యూస్‌టుడే: పురపాలక స్థాయికి ఏలేశ్వరం నగర పంచాయతీని పెంచాలని చైర్‌పర్సన్ అలమండ సత్యవతి అధ్యక్షతన శనివారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేశారు. సత్యవతి మాట్లాడుతూ.. పట్టణంలో ప్రజల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. స్థాయి పెరిగితే ఏజెన్సీ ముఖద్వారంగా ఉన్న ఏలేశ్వరం పట్టణం అన్నింటిలో ముందడుగు వేస్తుందని వైస్ ఛైర్మన్ శిడగం త్రివేణి కౌన్సిలర్లు అలమండ చలమయ్య, బొదిరెడ్డి గోపాలకృష్ణ, యండగొండి నాగబాబు, సామంతుల హైమావతి, బదిరెడ్డి వెంకటరమణమ్మ తదితరులు సూచించారు. తీర్మానాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని కమిషనర్ ఎన్.సూర్యప్రకాశరావు తెలిపారు. కోనేటి చెరువును నగర పంచాయతీకి దఖలు పరచాలని మరో తీర్మానం చేశారు.

సారా విక్రయాన్ని అరికట్టాలి

నిరసన తెలుపుతున్న సీపీఐ(ఎం.ఎల్) లిబరేషన్ నాయకులు

జగ్గంపేట గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామాల్లో నాటుసారా విక్రయం విరివిగా సాగుతుందని.. వెంటనే అరికట్టాలని సీపీఐ (ఎం.ఎల్) లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఏగుపాటి అర్జునరావు అన్నారు. మండలంలోని గోవిందపురంలో శనివారం అఖిలభారత ప్రగతిశీల మహిళాసంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలోని గ్రామాల్లో నాటుసారా తయారీ, అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని.. రసాయనాలు కలిపి తయారు చేస్తుండడంతో పలువురు అనారోగ్యం పాలవుతున్నారన్నారు. యథేచ్ఛగా జరుగుతున్న విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు దృష్టిసారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగ్గంపూడి రాజు, కోరుకొండ మరిడమ్మ, సంకురమ్మ పాల్గొన్నారు.

ఆటో చోదకులకు న్యాయ అవగాహన

సూచనలిస్తున్న జూనియర్ సివిల్ జడ్జి గోపీనాథ్

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: ఆటో చోదకులకు ప్రత్తిపాడు కోర్టు ప్రాంగణంలో శనివారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జూనియర్ సివిల్ జడ్జి ఎల్.గోపీనాథ్ చోదకులకు పలు సూచనలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేయవద్దని..వాహనానికి, చోదకుడికి బీమా ఉండాలని తెలిపారు. అసాంఘికమైనవి తరలిస్తే చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని.. రవాణా సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.చిట్టిబాబు, ప్యానల్ న్యాయవాదులు బుగత శివ, సూర్యప్రకాశరావు, ఎ.సుగుణ, మల్లేశ్వరరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఆపదలో ఉన్నవారికి భరోసాగా సీఎంఆర్‌ఎఫ్

తుని గ్రామీణం, న్యూస్‌టుడే: ఆపదలో ఉన్నవారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. తేటగుంట పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం నియోజకవర్గంలోని 13 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.13.46 లక్షల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. నాయకులు చింతంనీడి అబ్బాయి, చొక్కా అప్పారావు, యనుగంటి సత్యనారాయణ, అంకంరెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

నేడు గురుకుల ప్రవేశ పరీక్ష

జగ్గంపేట గ్రామీణం, న్యూస్‌టుడే: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి, ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశ పరీక్షను ఆదివారం నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ లలితకుమారి తెలిపారు. 5వ తరగతికి 9.30 నుంచి 11గంటల వరకు, ఇంటర్‌కు మధ్యాహ్నం 12గం నుంచి 1.30వరకు, ఐఐటీకి మధ్యాహ్నం 3గం నుంచి 4.30వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందని తెలిపారు. 6,7,8,9,10 తరగతుల్లో మిగిలిన సీట్లకు మార్చి 8న పరీక్ష ఉంటుందని తెలిపారు. హాల్‌టికెట్, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు ఫొటోతో పరీక్ష కేంద్రానికి హాజరుకావాలని సూచించారు.

గ్రామీణ ఆవిష్కరణలే దేశాభివృద్ధికి మూలం

ప్రాజెక్టు వివరాలు తెలుసుకుంటూ..

తుని, న్యూస్‌టుడే: గ్రామీణ ఆవిష్కరణలే దేశాభివృద్ధికి మూలమని ఆగ్రి లైఫ్ సీఈవో డా.వెంకటేష్ దేవనార్ అన్నారు. శ్రీప్రకాష్ అనుబంధ స్పేసెస్ డిగ్రీ కళాశాలలో రెండు రోజులు నిర్వహించిన జాతీయ స్థాయి కార్యశాల 'సైక్వెస్ట్ 2026' లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు సృజనతో కొత్త ఆవిష్కరణలు చేయాలన్నారు. కళాశాలలో జరుగుతున్న పలు పరిశోధనలు, ప్రాజెక్టులను పరిశీలించి అభినందించారు. తమ కంపెనీ తరపున ఓ ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మరో గౌరవ అతిథి పల్లె సృజన, సమన్వయకర్త బి.సుభాష్ చందర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో రోజూ ఉపయోగపడే విధంగా అనేక యంత్రాలు సులువుగా తయారు చేసేవారి నుంచి స్ఫూర్తి పొందాలన్నారు. వివిధ పోటీల్లో విద్యార్థులు ప్రతిభచూపడంతో విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో విద్యాసంస్థల ఛైర్మన్ డా.కంటిపూడి నరేంద్రబాబు, అధినేత సీహెచ్‌వికె నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్, ప్రిన్సిపల్ డా.ఎ.రామకృష్ణారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.

సైన్స్‌తో ముడిపడిన నిత్య జీవనం

మాట్లాడుతున్న ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త శివప్రసాద్

పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.

ఏలేశ్వరం, జగ్గంపేట గ్రామీణం, రౌతులపూడి, కోటనందూరు, తుని గ్రామీణం, తుని, శంఖవరం, తొండంగి, న్యూస్‌టుడే: నిత్య జీవితంలో సైన్సు ప్రాధాన్యం ఎంతో ఉంటుందని ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త శివప్రసాద్ అన్నారు. ఏలేశ్వరం, జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఆయా కళాశాల ప్రిన్సిపల్స్ సునీత, డాక్టర్ చెన్నారావుల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇస్రోలో జరిగే అంతరిక్ష ప్రయోగాలను విద్యార్థులకు వివరించారు. ● రౌతులపూడి శ్రీహర్ష పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు గాలి కృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు వేసిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. ● కోటనందూరు మండలంలో ఎల్‌డీ పేట ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాస్ పాల్గొని సమాజ శ్రేయస్సుకు సైన్స్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ● తుని గ్రామీణం వి.కొత్తూరు పరిధిలోని గిరిజన ఆశ్రమ, కస్తూర్బాగాంధీ హంసవరం ఆదర్శ పాఠశాలల్లో, తేటగుంట, ఎస్.అన్నవరం, ఎన్.సూరవరం జడ్పీ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పలు రకాల నమూనాలు తయారు చేసి ప్రదర్శించారు. ● తునిలోని బ్యాంకు కాలనీ, సీతారాంపురం, రాజా, జడ్పీ బాలికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు సీవీ రామన్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ● శంఖవరం మండలంలోని కత్తిపూడి, శంఖవరం, సీతంపేట గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఏఐతో చేసిన ప్రదర్శనలు ఆకర్షించాయి. ● తొండంగి ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఏవీనగరం విద్యార్థిని తయారు చేసిన ఇస్రోలో ఉపయోగించే రాకెట్ నమూనా ఆకట్టుకుంది. ఎంఈవోలు షేక్ బాబ్జి, సుబ్బిరెడ్డి, హెచ్‌ఎం చక్రాతి సత్యనారాయణ పాల్గొన్నారు.

తొండంగిలో విద్యార్థిని తయారు చేసిన రాకెట్ నమూనా

తుని జడ్పీ బాలికోన్నత పాఠశాలలో సి.వి.రామన్ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న ఉపాధ్యాయులు

ఎల్‌డీ పేటలో నీటి శుద్ధిని వివరిస్తున్న చిన్నారులు

ఘనంగా దర్జీల దినోత్సవం

ఏలేశ్వరంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా అధ్యక్షుడు మూది నారాయణస్వామి

ఏలేశ్వరం, గండేపల్లి, కోటనందూరు, శంఖవరం, జగ్గంపేట గ్రామీణం, న్యూస్‌టుడే: దర్జీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పరంగా సహకరిస్తానని తెదేపా పట్టణ అధ్యక్షుడు మూది నారాయణస్వామి అన్నారు. దర్జీల దినోత్సవం సందర్భంగా శనివారం ఏలేశ్వరంలోని పాత బస్టాండ్ వద్ద కుట్టు మిషన్ సృష్టికర్త విలియంహావే చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సంఘం అధ్యక్షుడు బాబ్జి, సీనియర్ నాయకులు మచ్చా నాగేశ్వరరావు, సామన అప్పారావు, కోరాడ రాజు, మల్లిబాబు, తదితరులు పాల్గొన్నారు. ● మురారిలో వేంకటేశ్వర టైలర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దర్జీల దినోత్సవాన్ని నిర్వహించారు. ● కోటనందూరులో నూకాంబిక టైలర్స్ సహకార సంఘ అధ్యక్షుడు కోటిపల్లి గోవిందు ఆధ్వర్యంలో సెక్రటరీ శ్రీను, సభ్యులు ఆదంఖాన్, షేక్ మీరా తదితరులు సీనియర్ దర్జీ ఎ.సత్యనారాయణను సత్కరించారు. ● శంఖవరంలోని టైలర్స్ అసోషియేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విలియంహా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ● జగ్గంపేటలో శ్రీషిరిడి సాయి ప్రైమరీ టైలర్స్ కో-ఆపరేషన్ సొసైటీ అసోసియేషన్ టైలర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంచి నీటి చెరువు గట్టు సమీపంలోని సంఘ భవనం వద్ద నుంచి మెయిన్‌రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించారు. వస్త్ర రంగంలో రెడీమేడ్ ప్రభావం పెరుగుతోందని.. కుట్టు మిషన్‌పై ఆధారపడే వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని నినాదాలు చేశారు.

జగ్గంపేటలో ర్యాలీ చేస్తున్న దర్జీలు

విశ్రాంత ఉద్యోగులు సమాజహితానికి పాటుపడాలి

ఏలేశ్వరం, న్యూస్‌టుడే: విశ్రాంత ఉద్యోగులు సమాజహితానికి పాటుపడాలని ఆర్టీసీ డీఎం సత్యనారాయణ, ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి కుమార్ తెలిపారు. డిపో కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన విశ్వనాథంను శనివారం ఉద్యోగులంతా సత్కరించారు. విధి నిర్వహణలో ఆయన అంకితభావంతో పని చేశారని కొనియాడారు. ఉద్యోగులు రుక్మిణీదేవి, రామారావు, త్రిమూర్తులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

తొండంగి: మండల విద్యా శాఖలో సీఆర్‌పీగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన రావికంపాడు ప్రతాప్‌రెడ్డిని ఎంఈవోలు షేక్ బాబ్జి, సుబ్బిరెడ్డిల ఆధ్వర్యంలో రావికంపాడు, తొండంగి, బెండపూడి, అద్దరిపేట క్లస్టర్ పరిధి ఉపాధ్యాయులు, ఇన్‌స్ట్రక్టర్లు శనివారం సత్కరించారు.

ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

శంఖవరం: తితిదేకు చెందిన శ్రీవాణి నిధులతో మండలంలోని కె.కొత్తూరు గ్రామంలో కృష్ణాలయ నిర్మాణానికి శనివారం స్థానిక నేతలు శివాజీ, కృష్ణ శంకుస్థాపన చేశారు. తెదేపా రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నా ఈశ్వరుడు, మాజీ సర్పంచి గోవిందు, గ్రామస్థులు పూజలు చేశారు.

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

ఏలేశ్వరం, న్యూస్‌టుడే: పట్టణంలోని భాష్యం స్కూల్ వార్షికోత్సవం శనివారం వేడుకగా జరిగింది. చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ప్రిన్సిపల్ గొల్లపల్లి అనిల్‌కుమార్ పాఠశాల నివేదికను, విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు వివరించారు. విద్యార్థినులు సంప్రదాయ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. జోన్ ఇన్‌ఛార్జి గోవిందరాజులు, వైద్యుడు సురేష్‌బాబు, ప్రధానోపాధ్యాయిని గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

అండగా ఉంటామని హామీ

గండేపల్లి: బాధిత కుటుంబాలను శనివారం తెదేపా జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్ పరామర్శించారు. గండేపల్లి మండలం బొర్రంపాలెం గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ సభ్యుడు యర్రంశెట్టి బాబ్జి తండ్రి ఇటీవల మృతి చెందారు. తాళ్లూరు, కె.గోపాలపురంలో కొన్ని కుటుంబాలను నవీన్‌కుమార్‌తో పాటుగా, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహనరావు, తెదేపా నాయకులు పరామర్శించారు.

వేడుకగా సత్యదేవుని ప్రాకారసేవ

తిరుచ్చీపై స్వామి, అమ్మవార్లు

అన్నవరం: అన్నవరం సత్యదేవుని ప్రాకారసేవ శనివారం ఘనంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను తిరుచ్చీపై ఆశీనులను చేసి అర్చకులు పూజలు చేశారు. మంగళవాయిద్యాలతో ఆలయ ప్రాకారం చుట్టూ మూడు సార్లు ఊరేగించారు. ● ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విశాఖపట్నం వెళ్తూ కొండ దిగువున తొలి పావంచాల వద్ద స్వామివారిని దర్శించుకున్నారు.

సత్తా చాటిన విద్యార్థులు

ఎ.లక్ష్మీనారాయణ ఎ.సాయి ఎల్లయ్య డి.మోహిత్

కోటనందూరు, న్యూస్‌టుడే: ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో కేఈ చిన్నాయిపాలేనికి చెందిన ఎ.లక్ష్మీనారాయణ, ఎస్.ఆర్.పేటకు చెందిన ఎ.సాయి ఎల్లయ్య, బొద్దవరంకు చెందిన డి.మోహిత్ ప్రతిభ చూపారని ఏవియం సంస్థ డైరెక్టరు ఎ.విష్ణుమూర్తి తెలిపారు.

రౌతులపూడిలో 82 మంది హాజరు

రౌతులపూడి: మండలంలోని ఎ.మల్లవరం గురుకుల కళాశాలలో శనివారం జరిగిన ఇంటర్ పరీక్షను 84 రాయాల్సి ఉండగా ఇద్దరు గైర్హాజరయ్యారని ముఖ్య పర్యవేక్షకుడు బి.శ్రీనివాసరావు, డీవో వరప్రసాద్ తెలిపారు.

తప్పిన ప్రమాదం

తుని పట్టణం, న్యూస్‌టుడే: తుని సమీపంలోని డెక్కన్ ఫైన్ కెమికల్స్‌కు చెందిన రెండు ఖాళీ రియాక్టర్ ట్యాంకర్లను శనివారం లారీలో గుజరాత్ తరలిస్తుండగా.. ఎస్‌పి రోడ్డు నుంచి సీఎంఆర్ మార్గంలోకి తిరిగే మలుపు వద్ద ట్యాంకర్‌కు కట్టిన బెల్టులు తెగిపోవడంతో దొర్లుకుంటూ రోడ్డుపై పడింది. సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఎస్సై పాపారావు సంఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. క్రేన్ సహాయంతో ట్యాంకర్‌ను పక్కకు తీసి ట్రాఫిక్‌ను నిలువరించారు.

రియాక్టర్ ట్యాంకర్ రోడ్డుపై జారిపడటంతో దెబ్బతిన్న లారీ

విద్యార్థులతో మురళీకృష్ణ

ఒత్తిడిని జయించాలి

జగ్గంపేట గ్రామీణం, న్యూస్‌టుడే: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు ఒత్తిడిని జయించి పరీక్షకు సన్నద్ధం కావాలని కాకినాడ జేఎన్‌టీయూ మాజీ వీసీ మురళీకృష్ణ అన్నారు. రావులమ్మనగర్‌లోని భాష్యం పాఠశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బలహీనతలను గుర్తించి ప్రణాళికాబద్ధంగా చదవాలని తెలిపారు. అన్ని సబ్జెక్టులపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏలేశ్వరం, పిఠాపురం, సామర్లకోట పదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

తంటికొండ ఆలయ పునఃనిర్మాణానికి నిధులు కేటాయించాలి

గోకవరం, న్యూస్‌టుడే: తంటికొండ వెంకటగిరిపై కొలువైన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరుని దేవస్థాన పునః నిర్మాణానికి రూ.6 కోట్లు నిధులను కేటాయించాలని తితిదే పాలక మండలి సభ్యుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు. తిరుమలలో శనివారం జరిగిన తితిదే పాలకవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రసిద్ధి చెందిన తంటికొండ వేంకటేశ్వరుని ఆలయం శిథిలావస్థకు చేరిందని.. పునః నిర్మించేందుకు తితిదే ద్వారా రూ.6 కోట్లు నిధులను కేటాయించాలని తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, పాలకవర్గ సభ్యులను కోరారు. అంచనా నివేదికను తితిదే బోర్డుకు సమర్పించినట్లు వివరించారు.

పాలక మండలిలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ..

ప్రారంభిస్తున్న డైరెక్టరు మైఖేల్ వైజర్

గ్రామాల్లో చేతిపంపుల ఏర్పాటు

కోటనందూరు, రౌతులపూడి, న్యూస్‌టుడే: బొద్దవరం జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణ, కేపీమల్లవరం ఎస్సీ కాలనీలో నాసా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేతి పంపులు ఏర్పాటయ్యాయి. వాటిని శనివారం యూఎస్‌ఏకు చెందిన వెల్స్ ఫర్ లైఫ్ డైరెక్టరు మైఖేల్ వైజర్, షీబా సంస్థ డైరెక్టరు రాజాకులపతి తదితరులు ప్రారంభించారు. నాసా సిబ్బంది స్వర్ణలత, వెంకటరత్నం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ●మండలంలోని ఎం.చామవరంలో ఏర్పాటు చేసిన చేతి పంపును మైఖేల్ తవైజర్, రాజా కులపతి, తదితరులు ప్రారంభించారు.

(c) eenadu

బెంగళూరులోని ఓ పరీక్ష కేంద్రంలో పునః మననంలో విద్యార్థి లోకం

కట్టుదిట్టంగా మాధ్యమిక పరీక్ష

● తొలిరోజు పరీక్షలు ప్రశాంతం ● బంబలవాడలో బాలిక మృతి

ఎవరి గది ఎక్కడో చూసుకునే ప్రయత్నంలో విద్యార్థులు

గుండెపోటుతో మరణించిన భూమికా మాళగి

బెంగళూరు (గాంధీనగర), న్యూస్‌టుడే : రాష్ట్ర ద్వితీయ మాధ్యమిక (ఇంటర్మీడియట్) విద్యార్థులకు శనివారం పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలు బాగారాసి, ఉన్నత స్థాయికి ఎదగాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప శుభాకాంక్షలు చెప్పారు. మార్చి 17 వరకు కొనసాగే పరీక్షలకు మొత్తం 7,10,363 మంది విద్యార్థులు హాల్‌టికెట్లు పొందారు. రాష్ట్రంలోని 1217 కేంద్రాల్లో కన్నడ, అరబిక్, ఇతర భాషల పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యారు. చిక్కోడిలో పరీక్షకు హాజరయ్యేందుకు బంబలవాడ గ్రామంలోని ఇంటి నుంచి బయలుదేరిన భూమికా మాళగి (17) అనే విద్యార్థిని గుండెపోటుతో కుప్పకూలడం విషాదకరం. యాదగిరిలో పరీక్ష కేంద్రానికి వచ్చిన విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. హాల్‌టికెట్‌లో పేర్కొన్న ప్రభా పీయూ కళాశాలకు వచ్చిన వారిని గంజ్ రోడ్డులోని తమ కళాశాల శాఖ వద్దకు వెళ్లాలని సూచించారు. హాల్‌టికెట్‌లో ఉంటిని పార్కు అని ఉండడంతో అక్కడకు వచ్చామని విద్యార్థులు తెలిపారు. అధికారులు చేసిన పొరపాటుతో ఇలా జరిగిందని కళాశాల ప్రతినిధులు తెలిపారు. స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు స్పందించడంతో సమీపంలోని పరీక్ష కేంద్రానికి విద్యార్థులు సకాలంలో చేరుకోగలిగారు.

చదువుల తల్లీ ఏదీ మానవత?

హావేరి : కర్ణాటకలో ద్వితీయ మాధ్యమిక విద్య పరీక్షలు ప్రారంభమైన వేళ.. ఓ ఘటన అందరి మనసులను కలచివేసింది. హావేరి జిల్లా రాణిబెన్నూరులోని బీఏజేఎస్ఎస్ కళాశాల విద్యార్థిని సారా జెస్సికా రూ.30 వేల ఫీజు బకాయి పడింది. ఫీజు చెల్లిస్తేనే హాల్ టికెట్ ఇస్తామని సంబంధిత అధికారి తేల్చి చెప్పడంతో ఆమె బిక్కమొహం వేసింది. ద్వితీయ మాధ్యమిక పరీక్ష రాసేందుకు ఉదయమే కళాశాలకు చేరుకుని హాల్ టికెట్ ఇవ్వాలంటూ ప్రాధేయపడినా యాజమాన్యం స్పందించలేదు. అక్కడే ఉన్న సామాజిక కార్యకర్త హనుమంతప్ప వేడుకున్నా వారి నుంచి స్పందన రాలేదు. తన బైకును కళాశాల యాజమాన్యానికి తాకట్టు పెట్టి హాల్ టికెట్ తీసుకుని సారా జెస్సికాకు ఆయన అందించారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే స్థానిక విద్యాధికారి (బీఈఓ) శ్యామసుందర్ అడిగ స్పందించి, కళాశాల యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

అమ్మో.. నిప్పు

కరావళి ప్రాంతం కుందాపుర నుంచి మలెనాడులోని శివమొగ్గకు వస్తున్న దుర్గాంబ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హులికల్ ఘాట్‌లో శనివారం కాలిపోయింది. సిబ్బంది అప్రమత్తమై బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులను కిందకు దించేయడంతో పెను ముప్పు తప్పింది. సమాచారం అందుకుని అగ్నిమాపకదళ సిబ్బంది అక్కడకు వచ్చేసరికి బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది.

- న్యూస్‌టుడే, శివమొగ్గ

అధికారపక్షం.. చుక్కానిలేని నావ

● ఎటు పోతోందో ఎవరికి ఎరుక!
● కాంగ్రెస్.. ముక్కల్ చెక్కలేనా?

డీకే- సిద్ధు: వేదికపైనే ఈ కలుపుగోలుతనం

ఖర్గేకు కాలం కలిసొచ్చేనా?

ఎదురుచూపుల.. పరమేశ్వర్

చక్రం తిప్పాలనే ఆశతో మహదేవప్ప

సతీశ్ జార్ఖిహొళి.. బలపడేనా?

ఈనాడు, బెంగళూరు : అధికార కాంగ్రెస్.. అంతా సవ్యంగా లేదన్నది అక్షర సత్యం. నాయకత్వ మార్పు కోసం బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మొన్నటి వరకు సీనియర్లు మాత్రమే పార్టీ వ్యవహారాలపై స్పందిస్తుండగా.. ప్రస్తుతం కొత్తగా విధానసభకు ఎన్నికైన వారూ ధైర్యంగా మాట్లాడుతున్నారు. పార్టీ క్రమశిక్షణ విభాగం కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూ చోద్యం చూస్తోంది. ఇక అధిష్ఠానం సరే సరే.. విదేశీ పర్యటన, హోటళ్లలో డిన్నర్ సమావేశాలు, రహస్య భేటీలు యథేచ్ఛగా సాగుతున్నా ఏమాత్రం స్పందించని పరిస్థితి. పార్టీ రాష్ట్ర బాధ్యుడు రణ్‌దీప్‌సింగ్ సుర్జేవాలా అడపా దడపా బెంగళూరుకు వచ్చి వెళ్తున్నా నాయకత్వ వ్యవహారం నా పరిధిలో లేని అంశమని తేల్చి చెబుతున్నారు.

నేతలంతా వేర్వేరుగా..

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరి పర్యవేక్షణలో లేకుండా ఇష్టారాజ్యంగా మారింది. మొన్నటి వరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తరపున మాట్లాడిన సీనియర్లు ప్రస్తుతం మౌనంగానే ఉండిపోతున్నారు. ఆయన నాయకత్వాన్ని బలపరచే వారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అధిష్ఠాన నిర్ణయం ఎటువైపు వాలుతుందో అటు మాట్లాడదామని చూస్తున్నట్లు కనిపిస్తోంది. వీరిలో రామలింగారెడ్డి, హెచ్.కె.పాటిల్, కె.జె.జార్జ్, ఎం.బి.పాటిల్, దినేశ్ గుండూరావు, కృష్ణభైరేగౌడ, ఆర్.వి.దేశ్‌పాండే తదితరులు దాదాపు తటస్థంగా మారిపోయారు. వీరంతా మంత్రివర్గం విస్తరిస్తే పార్టీ సేవలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించటం గమనార్హం. జమీర్ అహ్మద్, భైరతి సురేశ్ తదితరులు ముఖ్యమంత్రి ఆప్తులైనా వారెవరూ నాయకత్వ మార్పుపై మాట్లాడటం లేదు. సీనియర్లు సతీశ్ జార్ఖిహొళి, రాజణ్ణ మొన్నటి వరకు సిద్ధరామయ్య కోసం పోరాడినా క్రమంగా అహింద నాయకత్వాన్ని నెలకొల్పేందుకు కసరత్తు చేస్తున్నారు. డాక్టర్ జి.పరమేశ్వర్, హెచ్.సి.మహదేవప్ప, కె.హెచ్.మునియప్ప తదితర సీనియర్లు దళిత నాయకత్వం వస్తే అవకాశాలను అందుకోవాలని చూస్తున్నారు. యువ నాయకులు ప్రియాంక్ ఖర్గే.. తండ్రి పెద్ద ఖర్గే సూచనల ప్రకారం వ్యవహరిస్తుండగా.. అజయ్ ధరమ్ సింగ్, బి.నాగేంద్ర తదితరులు ఏ శిబిరంలో కనిపించకుండా జాగ్రత్త వహిస్తున్నారు.

డీకే శిబిరం దూకుడు

ప్రస్తుతం డీకే శిబిరం అత్యంత దూకుడుగా వ్యవహరిస్తోంది. మొన్నటి వరకు ఇక్బాల్ హుస్సేన్, హెచ్.సి. బాలకృష్ణ, రంగనాథ్ తదితరులే డీకే కోసం గళం విప్పుతుండగా క్రమంగా వీరి సంఖ్య పెరుగుతోంది. మొన్న రాత్రి ఓ హోటల్‌లో సమావేశమైన 20 మంది ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య శిబిరానికి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధం కాగా వీరికి కొందరు మంత్రులు జత కలవటం విశేషం. చిక్కబళ్లాపుర నుంచి డాక్టర్ ఎం.సి.సుధాకర్, మాంకాళ్ వైద్య, సుధాకర్, చెలువరాయస్వామి తదితరులంతా డీకేకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కొత్తగా విధానసభకు ఎన్నికైన 38 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 20 మంది డీకేకు మద్దతుగా నిలుస్తుండటం విశేషం. ఇలా పార్టీలో సిద్ధరామయ్య, డీకే, అహింద, దళిత, తటస్థ శిబిరాలుగా ముక్కలు చెక్కలై కనిపిస్తోంది.

ఖర్గేకు మంచిరోజులు?

రాష్ట్ర రాజకీయాల్లో అధిష్ఠానం జోక్యం చేసుకోలేదేంటని ప్రశ్నించటం ఎంతసులువో.. దాని వెనుక ఏదో వ్యూహం ఉందని చెప్పటం కూడా అంతే తేలిక. రానున్న జూన్‌కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభ్య కాలపరిమితి ముగిసిపోతోంది. ఆ తర్వాత మరోసారి రాజ్యసభకు అవకాశం దక్కినా ఆయన చిరకాల కోరికైన కర్ణాటక ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నా ఆశ్చర్యం లేదు. 80 ఏళ్లు దాటిన ఈ రాజకీయ కురువృద్ధుడు.. ప్రజా జీవితం చివరి దశలో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నాయకత్వం మారినా, మారకుండా ఇదే గందరగోళం కొనసాగినా పార్టీకి నష్టమే. ఈ సమస్యలకు మధ్యస్థ పరిష్కారంగా ఖర్గేకు నాయకత్వ పగ్గాలిస్తే పార్టీ ఏ ఒక్కరూ నోరు మెదపక ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రి దశ రావాలంటే ఇదే సరైన సమయం. 'మీరు పదవి అందుకోండి. లేదంటే ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందించిన పరమేశ్వర్‌కు అవకాశం ఇవ్వాలి' అని ఇటీవల మహదేవప్ప, కేహెచ్. మునియప్ప, ప్రియాంక్ ఖర్గేల బృందం ఖర్గేకు విన్నవించడం ప్రస్తావనార్హం. ఖర్గే రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే ఏఐసీసీ బాధ్యతలెవరు తీసుకోవాలన్నదే అధిష్ఠానం ముందున్న ప్రశ్న. ఈ రెండు బాధ్యతలు చేపడితే గతంలో దామోదరం సంజీవయ్య (1960-62) మాదిరిగా ఏఐసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా కూడా పని చేసిన ఘనత ఖర్గే వశమవుతుంది.

India's No.1
BEST FILTER COFFEE PARTNER
TRUSTED SINCE 1987
IS 612
JYOTHI
SUPER DELUX
CHICORY
Call : 98660 12915

సింగటాలూరులో సర్కారు క్షౌరశాల

గదగ, న్యూస్‌టుడే : ముండరగి తాలూకా సింగటాలూరులో ప్రభుత్వమే క్షౌరశాల (సెలూన్)ను ప్రారంభించింది. ఈ గ్రామంలో దళితులకు క్షురకర్మ చేసేందుకు స్థానిక దుకాణదారులు నిరాకరించడంతో ప్రభుత్వం స్పందించింది. జిల్లా పాలనా యంత్రాంగం ఇచ్చిన తాఖీదుల నేపథ్యంలో కొందరు తమ దుకాణాలను మూసివేశారు. ప్రతి ఏటా మహానవమికి వీరభద్రేశ్వర స్వామి తమ ఇళ్లకు వస్తుంటారని స్థానిక క్షురకులు విశ్వసిస్తుంటారు. ఆ సందర్భంలో దళితులకు క్షురకర్మ చేయబోమని వారు స్పష్టం చేశారు. శివశరణ హడపద అప్పణ్ణ సముదాయం అధ్యక్షుడు దేవప్ప సహకారంతో గ్రామంలో ప్రభుత్వం కొత్త దుకాణాన్ని గురువారం ప్రారంభించింది. దేవప్ప సోదరులే ముండగరి నుంచి ఈ గ్రామానికి వెళ్లి క్షురకర్మ చేసి వస్తారని అధికారులు తెలిపారు.

ప్రియుని చేతిలో గృహిణి హత్య

చిక్కబళ్లాపుర, న్యూస్‌టుడే : భర్తను విడిచి, ఇద్దరు బిడ్డలతో పాటు ప్రియునితో కలిసి ఉంటున్న తేజస్విని (32) అనే గృహిణి హత్యకు గురైంది. హోటల్‌లో పని చేసుకుంటున్న ఆమెకు పరిచయమైన సందీప్‌తో చిక్కబళ్లాపురలో కలిసి ఉంటోంది. స్నేహితురాలు అరుణ ఇంటికి సందీప్‌తో కలిసి గత గురువారం ఆమె వెళ్లింది. అక్కడ మద్యం తాగుతూ కేకలు వేస్తున్న సందీప్‌ను వారించే ప్రయత్నంలో గొడవ తలెత్తింది. మద్యం పొట్లం కట్ చేసేందుకు తీసుకున్న కత్తితోనే ఆమెపై దాడి చేసి పొడిచాడు. పొరపాటున కత్తి తగిలి గాయమైందని ఆసుపత్రికి వెళ్లి కుట్లు వేయించుకుని, ఇంటికి వెళ్లి మద్యం తాగి నిద్రపోయింది. గాయం తిరగబెట్టడంతో శుక్రవారం రాత్రి మళ్లీ ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి అనంతరం కన్నుమూసింది. సందీప్‌ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. తేజస్విని మూడు, పదేళ్ల కుమారులు ఇద్దరూ అనాథలుగా మారారు.

కారు ఢీకొని.. దంపతుల దుర్మరణం

మైసూరు, న్యూస్‌టుడే : ఒక బంధువు అంత్యక్రియలకు వెళుతుండగా, శనివారం ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో నంజుండ సోమాచార్ (51), ఆయన భార్య నేత్రావతి (48) కన్నుమూశారు. హాసనలో బంధువు అంత్యక్రియలకు బైకులో వెళుతుండగా, కేఆర్‌నగర సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. కేఆర్ నగర ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆస్తి కోసం తండ్రినే కడతేర్చాడు

గదగ, న్యూస్‌టుడే : ఆస్తి పంపకాలకు సంబంధించి జరిగిన గొడవలో శంకరగౌడ ద్యావనగౌడ్ర (60) అనే వ్యక్తి తన కుమారుడు ప్రభు శంకరగౌడ (23) చేతిలో హత్యకు గురయ్యారు. రెండెకరాల పొలాన్ని తనకు సాగుకు ఇవ్వకుండా గ్రామంలో మరొకరికి కౌలుకు ఇచ్చారని కొద్ది రోజులుగా తండ్రితో ప్రభు గొడవ పడుతూ వచ్చాడు. శుక్రవారం రాత్రి మద్యం తాగి వచ్చి తండ్రితో గొడవపడ్డాడు. సున్నిత ప్రదేశాల్లో తన్నడంతో శంకరగౌడ తీవ్రంగా గాయపడి మరణించారు. హత్య అనంతరం నిందితుడు లక్ష్మేశ్వర ఠాణాకు వెళ్లి లొంగిపోయాడు. ఎస్పీ రోహన్ జగదీశ్, డీవైఎస్పీ ముతుర్జా ఖాద్రి ఇతర పోలీసు అధికారులు సంఘటన స్థలికి వెళ్లి పరిస్థితులను సమీక్షించారు.

అద్భుత శక్తి.. ఉపాధ్యాయులకే సొంతం!

కార్యక్రమ ప్రారంభ జ్యోతి వెలిగిస్తున్న సిద్ధరామయ్య

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : సామాన్యులను విజ్ఞానవంతులుగా చేసే శక్తి ఉపాధ్యాయులకు మాత్రమే ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రస్తుతించారు. ఉత్తమ సమాజాన్ని రూపొందించడంలో వారి పాత్ర కీలకమని గుర్తు చేశారు. కర్ణాటక రాష్ట్ర ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల సంఘం బెంగళూరు ప్యాలెస్ మైదానం 'త్రిపురవాసిని'లో శనివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి విద్యా మహా సమ్మేళనాలు, సువర్ణ మహోత్సవాలను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప, ఎమ్మెల్సీలు పుట్టణ్ణ, రామోజీ గౌడ, ఆచార్య బరగూరు రామచంద్రప్ప, బసవరాజ గుళికార్, సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర నుగ్గలి తదితరులతో కలిసి సిద్ధు ప్రారంభించారు. ఉత్తమ సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను సత్కరించి మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అక్షరాస్యత శాతం 15 శాతానికి మించలేదని, ప్రస్తుతం 74 శాతానికి చేరుకోవడం వెనుక ఉపాధ్యాయుల పాత్ర ఉందన్నారు. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థులు అధిగమించేలా వారిని తీర్చిదిద్దాలని బోధకులకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ విద్యావంతులైతేనే సమాజంలో వేళ్లూనుకున్న కుల వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించడం సాధ్యం అవుతుందన్నారు. మూఢ నమ్మకాలకు దూరంగా, వైజ్ఞానిక ఆలోచనలను పెంచే బోధనతోనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నారు. రాజ్యాంగానికి కట్టుబడి నడుచుకుంటూ.. తర్కాన్ని, ప్రశ్నించే తత్వాన్ని విద్యార్థులకు బోధించాలని సూచించారు. పాత పింఛను విధానాన్ని తిరిగి అమలు చేసే విషయంపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని హామీనిచ్చారు.

సత్కారం అందుకున్న ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు

హుబ్బళ్లిని మురిపించిన రంజీ

ఒమర్‌అబ్దుల్లాకు స్వాగతం పలుకుతున్న కేఎస్‌సీఏ ముఖ్యులు

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే : హుబ్బళ్లి రాజానగర కేఎస్‌సీఏ మైదానంలో శనివారం ముగిసిన రంజీ ట్రోఫీ క్రికెట్ పోటీ క్రీడాభిమానుల్లో సంబరం నింపింది. ఈ పోటీలో కర్ణాటక ఓటమి పాలై.. జమ్మూకశ్మీర్ విజయం సాధించినా అత్యధికులు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారు. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సమక్షంలో ఆ రాష్ట్ర జట్టు తొలిసారి ఛాంపియన్‌గా అవతరించి దేశవ్యాప్తంగా అభిమానులను ఆశ్చర్యపరిచేలా చేసింది. 67 ఏళ్ల రంజీ చరిత్రలో ఆ జట్టు ఫైనల్స్‌కు చేరుకొని విజయం సాధించడమే ఓ ప్రత్యేకత. శుక్రవారం రాత్రి హుబ్బళ్లికి విచ్చేసిన ఒమర్‌అబ్దుల్లాకు కేఎస్‌సీఏ సభ్యులు స్వాగతం పలికారు. శనివారం ఆయన ఫైనల్స్ పోటీలను వీక్షించి తమ జట్టు క్రీడాకారులను ప్రోత్సహించారు. అనుభవం గల అంతర్జాతీయ ఆటగాళ్లు రాహుల్, కరుణ్‌నాయర్, శ్రేయస్‌గోపాల్, మాయాంగ్ ఉన్న కర్ణాటక జట్టు సొంత గడ్డలో ఓటమిపాలవడం అభిమానులను నిరాశకు గురిచేయడం ప్రస్తావనార్హం. తొలి రోజు నుంచి గ్యాలరీలు కిటకిటలాడగా.. చివరిరోజు అదే సందడి కొనసాగింది.

భయపడితే.. ఖాతా ఖాళీ

● మూడేళ్లలో 'సైబర్' మోసాలు ● రూ.8 వేల కోట్లు మాయం



బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : చందనసీమలో సైబర్ నేరగాళ్లు ఈ మూడేళ్లలో రూ.8 వేల కోట్లు కొట్టేశారు. రోజుకో అవతారం, కొత్త కథతో తెలివైన వాళ్లం అనుకునేవారినీ బోల్తా కొట్టిస్తున్నారు. పోలీసు శాఖ తాజా నివేదిక ప్రకారం భారతీయ సిలికాన్ వ్యాలీగా గుర్తింపు ఉన్న బెంగళూరులోనే 60 శాతం సైబర్ నేరాలు నమోదయ్యాయి. పెద్ద పారిశ్రామికవేత్తలు, సివిల్ సర్వీసు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సాధారణ ప్రజలు సైతం నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోతున్నారని నివేదిక పేర్కొంది. రాష్ట్రంలో 2023-25 అవధిలో సైబర్ నేరాలకు సంబంధించి 59,626 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ సమయంలో వంచకులు ఏకంగా రూ.8,171 కోట్లను దోచుకున్నారు. గత ఏడాది 14,889 కేసులు నమోదుకాగా.. రాజధానిలోనే 70 శాతం అంటే 10,668 కేసులు, 2024లో 22482 కేసుల్లో 80 శాతం అంటే 17,865 కేసులు బెంగళూరులో గుర్తించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 1259 కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరాలు, వంచనలను అడ్డుకునేందుకు బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు, నిపుణులు జాగృతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ ఉచిత కానుకలు, అధిక వడ్డీ, ఎక్కువ లాభాలను ఆశ చూపించడంతో పలువురు ఈ ఉచ్చులో పడుతున్నారు. కృత్రిమ మేధస్సుతోనూ తమకు పరిచయం ఉన్న వారిలా మాట్లాడుతూ మోసగించే వారి సంఖ్య కూడా ఇటీవలి కాలంలో పెరిగింది. చరవాణికి వచ్చే ఓటీపీలు చెప్పకుండా ఉండడం, డిజిటల్ అరెస్టు అనగానే భయపడకుండా వ్యవహరించడం, వంచన జరిగిందని గుర్తించిన తక్షణమే తమ బ్యాంకు నిర్వహించే టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి కార్డును బ్లాక్ చేయించడం తదితరాలతో వంచకుల నుంచి కొంత వరకు తప్పించుకోవచ్చని సైబర్ క్రైమ్ ఠాణా పోలీసులు తెలిపారు.

గల్ఫ్ విమానాల రద్దుతో కలకలం

మంగళూరు, యశ్వంతపుర, న్యూస్‌టుడే : మంగళూరు, కేరళలోని ఎక్కువ మంది మిడిల్ ఈస్ట్, పశ్చిమాసియాలోని దేశాలలో పని చేస్తుంటారు. వారంతా మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం ఆ దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో పలు విమానాలు రద్దయ్యాయి. కొన్ని విమానాల రాకపోకల్లో జాప్యం జరుగుతోందని విమానాశ్రయం అధికారులు తెలిపారు. మంగళూరు నుంచి దుబాయ్‌కు వెళ్లే విమానం శనివారం అలా గాల్లోకి లేచి.. వెనక్కి వచ్చింది. దోహా, అబుదబి, దుబాయి, కువైట్, దమ్మామ్ తదితర ప్రాంతాలకు శనివారం వెళ్లవలసిన విమానాలను రద్దు చేశారు. జనతాదళ్ ఎమ్మెల్సీ భోజేగౌడ తదితరులు దుబాయిలో చిక్కుకున్నారు. విమానాశ్రయంలో మౌలిక సౌకర్యాలు, భోజనం తదితర వాటికి పెద్దసమస్యగా మారిందని ఆయన సెల్‌ఫోన్లో విచారం వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో వందలాది మంది భారతీయులు, కన్నడిగులు ఉండిపోయారు.

ప్రయాణికుల ధర్నా

బెంగళూరు (గ్రామీణం) : బెంగళూరులో శుక్రవారం ఉదయం 10.30కి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం మధ్యాహ్నం 1.25కు నేపాల్‌లోని ఖాట్మండులో దిగవలసి ఉండగా.. వెలుగు తక్కువగా ఉండడంతో విమానాన్ని వారణాసికి మళ్లించారు. ప్రయాణికులను విమానంలోనే సాయంత్రం 4.25 వరకు ఉంచారు. మళ్లీ బయలుదేరిన అనంతరం ప్రతికూల వాతావరణం ఉందని లక్నోలో దించారు. ఖాట్మండులో వాతావరణ పరిస్థితులు సరిగా లేవని మళ్లీ శనివారం వేకువ జామున కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చి ప్రయాణికులను దించారు. నేపాల్‌లో టూర్ ప్యాకేజీలో భాగంగా కర్ణాటక నుంచి వెళుతున్న 37 మంది ప్రయాణికులు సుమారు 18 గంటల పాటు విమానంలోనే ప్రయాణిస్తూ, కూర్చుని ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

నేడే సహాయవాణి ఏర్పాటు

ఈనాడు, బెంగళూరు : ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త సైనిక దాడి నేపథ్యంలో పశ్చిమాసియాలో స్థిరపడిన కన్నడిగుల రక్షణ చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం రాత్రి ప్రకటించారు. ఆదివారమే ప్రత్యేక సహాయవాణి ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించామన్నారు. ఇజ్రాయెల్, యూఏఇ, ఇరాన్, ఖతార్, దుబాయ్ వంటి పశ్చిమాసియా ప్రాంతాల్లో వేలాది సంఖ్యలో కన్నడిగులు స్థిరపడ్డారు. ఇటీవల పలువురు పర్యటన నిమిత్తం వెళ్లారు. వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు దిల్లీ రెసిడెంట్ కమిషనర్‌తో చర్చించినట్లు చెప్పారు. బాధిత కన్నడిగుల వివరాలు సేకరించాలని ఆదేశించామన్నారు. బళ్లారికి చెందిన 32 మంది దుబాయిలో చిక్కుకున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధు తెలిపారు. మాజీ మంత్రి బి.నాగేంద్ర ఇచ్చిన సమాచారంతో వారిని రాష్ట్రానికి తరలించే ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రెవెన్యూశాఖ, దిల్లీ కమిషనర్‌కు ప్రత్యేకంగా సూచించామన్నారు.

దాడికి తెగించిన రౌడీషీటర్‌పై కాల్పులు

రౌడీషీటర్ రంజన్

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : బెంగళూరును వణికించిన రౌడీషీటర్ పవన్‌కుమార్‌ను ఆయన తల్లి ఎదుటే నరికి చంపిన మరో రౌడీ రంజన్‌పై పోలీసు తూటాలు దూసుకుపోయాయి. పవన్ హత్య ఆ కేసులో అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లిన సమయంలో తిరగబడటంతో వారు తుపాకులకు పనిచెప్పారు. హత్యలు, హత్యాయత్నాలు, బెదిరింపులు తదితర నేరాలకు పాల్పడిన రంజన్(28)పై శనివారం ఉదయం సంపిగెహళ్లి పోలీసులు కాల్పులు జరిపి అరెస్టు చేశారు. రెండు రోజులు కిందట పవన్‌ను తన స్నేహితులతో కలిసి హత్య చేసినట్లు రంజన్‌పై ఫిర్యాదులందాయి. కాల్పుల్లో గాయపడిన నిందితుడిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రిలో చేర్పించినట్లు డీసీపీ మిథున్‌కుమార్ తెలిపారు. ఆ వ్యక్తి బాగలూరు సమీపాన ఉన్నట్లు సమాచారం రావడంతో ఉదయమే సంపిగెహళ్లి ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్ తన సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా కత్తితో పోలీసులపై దాడికి తెగించాడు. సీఐ వెంకటేష్ అప్రమత్తమై నిందితుడిని గట్టిగా హెచ్చరించినా ప్రయోజనం లేకపోవడంతో కాల్పులు జరిపినట్లు డీసీపీ తెలిపారు. కుడికాలులోకి బుల్లెట్ దూసుకుపోవడంతో అక్కడికక్కడే కుప్పకూలి పోగా.. అదుపులోకి తీసుకున్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 9121167525
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 9945050116

(c) eenadu

విమానాశ్రయానికి మహాసేతువు!



విమానాశ్రయం సమీపాన రూపుదాల్చుతున్న భారీ ఉపరితల వంతెన విన్యాసం.. అందులో ఒదిగిపోనున్న మెట్రో రైలు మార్గం

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల కోసం పొడవైన ఉపరితల వంతెన 'ఎలివేటెడ్ ట్యాక్సీ వే' నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్ మార్గంలో జాతీయ రహదారి నుంచి విమానాశ్రయానికి ఏడు కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. ఈ పరిధిలో ప్రయాణించే వాహనాలను ఉపకరించేలా బహుళోపకారిగా ప్రత్యేక ఉపరితల వంతెన నిర్మాణం చేపడుతున్నారు. విమానాశ్రయంలో జాతీయ, అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగించే రెండు టెర్మినల్స్ ఉన్నాయి. రానున్న రోజుల్లో మూడో టెర్మినల్ నిర్మించనున్నారు. ప్రస్తుతానికి రెండు విభాగాలను కలిపేలా 1.4 కిలోమీటర్ల ఉపరితల వంతెన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వంతెన నిర్మాణం కోసం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాధికార (కేఐఏ) రూ.1300 కోట్లు వ్యయం చేస్తుంది. నాలుగు మార్గాలతో ఈ సేతువు రూపుదిద్దుకోనుంది. విమానాశ్రయానికి ప్రత్యేకంగా వెళ్లే వాహనాల కోసం 'ప్రత్యేక ట్యాక్సీ వే' వంతెన పనులు చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. ఇప్పటికే ప్రయాణికుల రద్దీ ఊహించనంతగా పెరిగిపోయింది. రద్దీని దృష్టిలో పెట్టుకుని మూడో టెర్మినల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ట్యాక్సీ వే ఉపరితల వంతెన కింద మెట్రో, సబర్బన్ రైళ్లు సంచరిస్తాయి. ప్రతి మార్గంలోకి ప్రయాణికులు సులువుగా తరలివెళ్లడానికి కొత్త సేతువు ఎర్రతివాచీలు పరచనుంది!

అత్యాధునిక ఉపరితల రహదారి ఇలా..

బలమైన సిమెంట్ స్తంభాలతో పనుల కొనసాగింపు

విజ్ఞాన ఆవిష్కరణలు అపూర్వం

మరమనిషితో కరచాలనం చేస్తున్న డాక్టర్ సింధూర నారాయణ

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : శాస్త్ర విజ్ఞాన (సైన్స్) దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యూర ఎబిలిస్ కన్వెన్షన్‌హాల్‌లో నారాయణ విద్యాసంస్థలు నిర్వహించిన డబుల్ పినాకిల్ పక్షాని స్పందన లభించింది. క్లబ్ కల్చినేషన్, రీడింగ్ కార్నివాల్‌లో కర్ణాటకలోని 32 శాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. పిక్సెల్ వ్యాలెట్, ఐడియా వాల్ట్, గ్లోబల్ వోక్స్ తదితర విభాగాల్లో విద్యార్థులు తాము చేసిన ఆవిష్కరణలు, ప్రయోగాలను ప్రదర్శించారు. రీడింగ్ కార్నివాల్ విద్యార్థులు తమ సాహిత్యం, అభివ్యక్తి సార్థకతను ప్రదర్శించేందుకు వేదిక అందించింది. విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా ఈ పోటీలను నిర్వహించామని సంస్థ అధ్యక్షుడు పునీత్ కశాప తెలిపారు. రెడ్‌బస్ వ్యవస్థాపకుడు ఫణీంద్ర, ప్రముఖ రచయిత్రి రచనా ఛాబ్రియా ప్రతిభావంత విద్యార్థులకు బహుమతులు, ప్రశంస పత్రాలు అందించారు.

విజయనగరలో దళ్ బలోపేతానికి శ్రీకారం

జేడీఎస్ సమావేశ ఏర్పాట్లు పరిశీలిస్తున్న హగరిబొమ్మనహళ్లి ఎమ్మెల్యే నేమరాజ్ నాయక్

హొసపేటె, న్యూస్‌టుడే : విజయనగర జిల్లాలో జేడీఎస్ పార్టీని బలోపేతం చేయడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. విధానసభ ఎన్నికలు రావటానికి మరో రెండున్నరేళ్లు ఉండగానే ఈ జిల్లా మధ్యలో ఉన్న హగరిబొమ్మనహళ్లిలో జేడీఎస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించింది. సోమవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి పార్టీ యువ నాయకుడు నిఖిల్ కుమారస్వామి వస్తుండటం ఆసక్తికరంగా మారింది. సమావేశం ఏర్పాట్లను శనివారం జేడీఎస్ ఎమ్మెల్యే నేమరాజ్ నాయక్ పరిశీలించారు.

రెండుసార్లు జేడీఎస్ గెలుపు..

విజయనగర, బళ్లారి జిల్లాల్లో జేడీఎస్ కొన్నిచోట్ల బలంగా ఉన్నప్పటికీ, పార్టీకి చెందిన ఎమ్మెల్యే గెలిచింది హగరిబొమ్మనహళ్లి ఒక్కటే. ఇక్కడే సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గం నుంచి రెండుసార్లు జేడీఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలవడం విశేషం. నియోజకవర్గాల పునర్విభజన తరువాత 2008లో జరిగిన ఎన్నికల్లో హగరిబొమ్మనహళ్లి నుంచి భాజపా నుంచి నేమరాజ్ నాయక్ గెలిచారు. 2013లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ కోసం భీమానాయక్ ప్రయత్నం చేసి విఫలమయ్యారు. దీంతో చివరి క్షణాల్లో ఆయన జేడీఎస్ నుంచి పోటీ చేసి భాజపా అభ్యర్థి నేమరాజ్ నాయక్‌ను ఓడించారు. 2018లో కాంగ్రెస్ టికెట్టు దక్కించుకున్న భీమానాయక్ మరోసారి విజయం సాధించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో నేమరాజ్ నాయక్‌కు భాజపా టికెట్ దక్కలేదు. దీంతో ఆయన చివరి క్షణంలో జేడీఎస్‌నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి భీమానాయక్‌ను మట్టికరిపించారు. నాలుగు ఎన్నికల్లో రెండుసార్లు జేడీఎస్ అభ్యర్థులు గెలవడంతో ఇక్కడ పార్టీ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో సమావేశం జరుపుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే నేమరాజ్ నాయక్ భాజపా వైపు మొగ్గు చూపుతున్నారు. కేంద్రంలో భాజపా, జేడీఎస్ కలిసిపోవడంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కూడా ఈ రెండు పార్టీలు కలిసి పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వేళ అదే జరిగితే, హగరిబొమ్మనహళ్లి నియోజకవర్గాన్ని జేడీఎస్‌కే వదిలిపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నేమరాజ్ నాయక్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సమావేశం విజయవంతానికి కృషి చేస్తున్నారు.

హస్తిన నిర్ణయమే కీలకం: అశోక్

మైసూరు, న్యూస్‌టుడే : పొత్తుతో 2028లో ఎన్నికల అనంతరం కేంద్ర మంత్రి హెచ్‌డి కుమారస్వామి ముఖ్యమంత్రి అవుతారని యువ జనతాదళ్ నాయకుడు నిఖిల్ కుమార స్వామి చేసిన వ్యాఖ్యలను విపక్ష నాయకుడు ఆర్.అశోక్ ఖండించారు. మైసూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పొత్తుకు సంబంధించి కేంద్ర పెద్దలే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. బిడ్డ పుట్టక మునుపే పేరు పెట్టడంలాగానే కుమారస్వామి ముఖ్యమంత్రి అని పేర్కొనడం సరికాదని హితవు పలికారు.

కూరగాయలు.. విషపూరితం

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే : బెంగళూరు చుట్టుపక్కల సాగవుతున్న కూరగాయల్లో విషపూరిత అంశాలు ఉన్నాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. వాటిని శుభ్రం చేసుకోకుండా తింటే హృద్రోగం, కాలేయం, మూత్రపిండాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. ఈ కూరగాయల పరీక్షల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పంపించారు. బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో సాగవుతున్న 10 కూరగాయాల్లో 8 శాతానికి పైగా క్రిమిసంహారక మందుల అవశేషాలు ఉన్నాయని పరీక్షల్లో తేటతెల్లమైంది. మరో 19 రకాల కూరగాయల్లో సీసం ప్రమాణం 1.75 ఎంజీ మేర అధికంగా ఉందని గుర్తించారు. కోలారు, చిక్కబళ్లాపుర, నెలమంగల ప్రాంతాల్లోనూ భూసార పరీక్షలను నిర్వహించగా, అక్కడా ఎక్కువ మొత్తంలో క్రిమిసంహారకాలను వినియోగిస్తున్నారని వెల్లడైంది.

సూట్‌కేసులో గంజాయి

చామరాజనగర, న్యూస్‌టుడే : మైసూరు నుంచి ఊటీకి వెళుతున్న ఒక బస్సులో ప్రయాణికుడు వదిలి వెళ్లిన ట్రాలీ బ్యాగ్‌లో 12.6 కిలోల గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గుండ్లుపేట బస్టాండ్‌లో కాఫీ కోసం బస్సు నిలిపినప్పుడు ట్రాలీ బ్యాగు యజమాని కిందకు దిగి వెళ్లిపోయాడు. ఇతర ప్రయాణికుల ఫిర్యాదుతో బస్సు డ్రైవరు నేరుగా ఠాణాకు వెళ్లి బ్యాగును అప్పగించారు. అందులో గంజాయి ఉందని పోలీసులు గుర్తించారు. బ్యాగు యజమాని కోసం గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు.

'గృహలక్ష్మి' నిధులు వెనక్కు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : గృహలక్ష్మి పథకం కింద విడుదల చేస్తున్న నిధులు కొందరు మృతుల ఖాతాలకు వెళుతున్నట్లు గుర్తించామని మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ తెలిపారు. ఆ ఖాతాలకు వెళుతున్న నగదును వెనక్కు తీసుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటి వరకు రూ.79 కోట్లు ఇలా 2.30 లక్షల మంది ఖాతాలకు జమ అయ్యిందని గుర్తించామన్నారు. ఇందులో రూ.2.30 కోట్లు మాత్రమే వెనక్కు తిరిగి వచ్చాయన్నారు. మిగిలిన మొత్తాన్ని దశలవారీగా వెనుక్కు తీసుకుంటామని చెప్పారు.

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

EICHER TIPPERS FLEET for Sale Pro 6028T (500 CFT) 8Nos & Pro 2055T (100 CFT) 6Nos Good Condition. Ph: 9704699042.

BUSINESS SERVICES

BUSINESS OFFER

స్త్రీ/పు 2,50,000 పెట్టుబడితో మీ ఆఫీసు/ ఇంటి వద్దే Dr.Tea/ Dr.Coffee/ Dr.Cool Drink యొక్క ఫ్రాంచైజీ నిర్వహిస్తూ, ప్రతినెల 25,000/- ఫిక్స్‌డ్ అలవెన్సు + అన్‌లిమిటెడ్ వీక్లీ ఆదాయం కలదు. ✆ 7842002046 / 6309572064

REAL ESTATE

గుంటూరుసిటీలో, గోరంట్లలాం, JKC రోడ్డు, ఇన్నర్ రింగ్‌రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు సంప్ర: 9399955545.

హిందూపురం రైల్వేస్టేషన్‌కి 3kmలో అద్భుతంగా డెవలప్ చేసిన ప్రాజెక్ట్‌లో ప్లాట్లు & 38 లక్షలకే డబుల్ బెడ్‌రూమ్ హౌసెస్ కలవు. సం: 6281824204.

LAND FOR SALE

సూరప్పగూడెం, భీమడోలు, ఏలూరు జిల్లా - 15 ఎకరాల కొబ్బరి తోట, 2 బోర్లు, డ్రిప్, NH-16కి దగ్గరలో, ప్లాట్స్ / రియల్ ఎస్టేట్‌కి అనుకూలం. సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్: 9704322999, 7337228262.

JOBS

ఏపీలో ప్రముఖ మద్యం పంపిణీ సంస్థకు జిల్లా వారీగా అనుభవజ్ఞులైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అవసరం. జీతం: 30 వేలు, TA/ DAతో సహా ✆ 9246363624, jobsimfl@gmail.com

ఫీల్డ్ మేనేజర్స్, Gold వాల్యూయర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీస్టార్ గోల్డ్ కంపెనీకి కావలెను. ఏజ్: 22 to 35, ఫ్రెషర్స్ కూడా ✆ 62810 37879/ 90353 37879

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారులు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎటువంటి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలను ఇచ్చుటకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.

బళ్ళారి : 9121167525

బెంగుళూరు : 9121167527

ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

రేవణ్ణపై కేసు కొనసాగింపు

బెంగళూరు (మహాలక్ష్మి లేఅవుట్), న్యూస్‌టుడే: ఒక అత్యాచార బాధితురాలిని అపహరించిన ఆరోపణలపై మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణపై నమోదైన కేసును కొనసాగించాలని చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానానికి ఉన్నత న్యాయస్థానం సూచించింది. తన కుమారుడు ప్రజ్వల్ చేతిలో అత్యాచారానికి గురైన బాధితురాలిని అపహరించిన ఆరోపణలకు సంబంధించి తనపై నమోదైన కేసు కొట్టివేయాలని రేవణ్ణ అర్జీ వేసుకున్నారు. ఈ కేసులో విచారణను దిగువ న్యాయస్థానం కొనసాగిస్తోందన్న ప్రభుత్వ న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ సునీల్‌దత్ యాదవ్ ఈ సూచనలు చేసి, రేవణ్ణ అర్జీని తోసిపుచ్చారు.

ఆయన ఆదాయ వివరాలు ఆమెకు ఎందుకోమరి?

బెంగళూరు (కృష్ణరాజపురం), న్యూస్‌టుడే : వివాహానికి సంబంధించిన వివాదంలో దంపతుల ఆదాయ పన్ను చెల్లింపు వివరాలను సహ చట్టం ద్వారా పొందడం సాధ్యం కాదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. విడాకుల కోసం అర్జీ వేసుకున్న ఒక మహిళ తన భర్త ఆదాయ పన్నుల శాఖకు చెల్లించిన పన్నుల వివరాలను తెలియజేయాలని కోరుతూ కేంద్ర సమాచార హక్కుల కమిషన్‌కు సహ చట్టం ద్వారా అర్జీ వేసుకుంది. అలా ఇవ్వడం కుదరదని ఆదాయ పన్ను శాఖ స్పష్టం చేయడంతో పాటు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఐటీ అధికారుల నిర్ణయాన్ని జస్టిస్ సూరజ్ గోవిందరాజ్ సమర్థించారు. దంపతులు విడాకులు తీసుకునేందుకు ఐటీ వివరాలను చెప్పవలసిన అవసరం లేదంటూ కేంద్ర సమాచార హక్కు కమిషన్ జారీ చేసిన ఆదేశాలను న్యాయమూర్తి తోసిపుచ్చారు.

సజీవ దహనం కేసులో శిక్ష అమలుకు తీర్మానం

బెంగళూరు (రామమూర్తినగర), న్యూస్‌టుడే : తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఇమ్రాన్ అలి అనే వ్యక్తిని సజీవ దహనం చేసిన ఆసిఫ్ అనే నిందితుడికి శిక్షను తగ్గించడం కుదరదని జస్టిస్ వెంకటేశ్ టి. నాయక్, జస్టిస్ హెచ్‌పీ సందేశ్ పీఠం స్పష్టం చేసింది. దిగువ న్యాయస్థానం విధించిన జీవిత ఖైదు శిక్షను రద్దు చేయాలని కోరుతూ నిందితుడు వేసుకున్న అర్జీని ధర్మాసనం తోసిపుచ్చింది. బాధితుని మరణ వాంగ్మూలం, హత్యకు సంబంధించి ప్రత్యక్ష సాక్ష్యుల వివరణ అన్నీ నిందితునికి వ్యతిరేకంగా ఉన్నాయని ధర్మాసనం గుర్తించింది. కాడుగొండనహళ్లికి చెందిన ఇంటీరియర్ డెకరేటర్ ఇమ్రాన్ అలి 2019 అక్టోబరు 20న ఇమ్రాన్ అలీపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. కాలిన గాయాలతో చికిత్స పొందుతూ అతను మరణించాడు. తన భార్య శహీదా బేగంతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో హత్య చేశాడు. బాధితుడ్ని శహీదా బేగమే ఆసుపత్రిలో చేర్పించింది.

జనన పత్రంలో తల్లిపేరుకూ చోటు

బెంగళూరు (మారతహళ్లి), న్యూస్‌టుడే : సహజీవనం ద్వారా జన్మించిన ఒక బాలిక పేరులో తల్లి పేరును చేర్చాలంటూ జనన, మరణ వివరాల రిజిస్ట్రరు శాఖకు జస్టిస్ సూరజ్ గోవిందరాజ్ ఆదేశాలు జారీ చేశారు. తన ఎనిమిదేళ్ల కుమార్తె పేరులో తన పేరు చేర్చాలని ఒక మహిళ వేసుకున్న అర్జీని ఆ శాఖ తోసిపుచ్చింది. బాలిక పేరుతో తండ్రి పేరును మాత్రమే నమోదు చేసేందుకు అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు ఇచ్చిన వివరణను ప్రశ్నిస్తూ ఆమె ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. బిడ్డ పేరులో తల్లిపేరు ఉన్నంత మాత్రాన తండ్రికి ఉన్న హక్కులను హరించినట్లు కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. తల్లి పేరును చేర్చడం ద్వారా సమానతకు సంకేతమని న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఎన్‌కౌంటర్ కేసు విచారణ వాయిదా

బెంగళూరు (జయనగర), న్యూస్‌టుడే : హుబ్బళ్లిలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడి ఎన్‌కౌంటర్‌కు సంబంధించి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ నివేదిక ఇచ్చిన అనంతరం ప్రభుత్వం తన ఆదేశాలను ప్రకటించాలని జస్టిస్ విభు బఖ్రు, జస్టిస్ సీఎం పుణచ్చ పీఠం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తన తీర్మానాన్ని లిఖిత పూర్వకంగా తీసుకురావాలని ఆదేశించి తదుపరి విచారణను మార్చి 2కు ధర్మాసనం వాయిదా వేసింది. హుబ్బళ్లి అశోకనగరలో 2025 ఏప్రిల్‌లో ఐదేళ్ల బాలికను అపహరించి, హత్యాచారానికి పాల్పడిన బిహారుకు చెందిన నిందితుడ్ని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై దాడి చేసి పరారీకి ప్రయత్నించాడు. ఆ సమయంలో పోలీసులు ఆత్మరక్షణకు జరిపిన కాల్పుల్లో అతను మరణించాడు. దీనిపై పోలీసులను నిందితులుగా చేర్చి విచారణ జరపాలని పీపుల్స్ యూనియన్ ఫర్ లిబర్టీస్ కర్ణాటక ప్రతినిధులు వేసుకున్న ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ పూర్తి చేసి, ధర్మాసనం ఈ సూచనలు చేసింది.

చెలువరాయస్వామి

వైరముడికి వేళాయె

మండ్య, న్యూస్‌టుడే : మేలుకోటె చెలువ నారాయణ స్వామికి మార్చి 23 నుంచి ఏప్రిల్ 3 వరకు వైరముడి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని ఉత్సవ నిర్వాహక సమితి అధ్యక్షుడు కనగోనహళ్లి పరమేశ్ గౌడ వెల్లడించారు. మార్చి 28న రాత్రి వైరముడి కిరీటధారణ మహోత్సవం, మార్చి 31న మహారథోత్సవం, ఏప్రిల్ 1న రాత్రి కల్యాణిలో తెప్పోత్సవం ఉంటాయని వెల్లడించారు.

పరీక్షలకు భయపడి పరారీ

హావేరి, న్యూస్‌టుడే : రానున్న పదోతరగతి పరీక్షలకు భయపడి రాణెబెన్నూరు తాలూకా సుణకలబిదరి పాఠశాల వసతిగృహం నుంచి ఐదుగురు విద్యార్థులు గోడ దూకి పరారయ్యారు. మార్చి 18 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. హాస్టల్ వార్డెన్ ఇచ్చిన ఫిర్యాదుతో విద్యార్థుల కోసం రాణెబెన్నూరు ఠాణా పోలీసులు గాలింపు చేపట్టారు.

పరివార్ కార్యకర్తపై దాడి

మడికేరి, న్యూస్‌టుడే : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం కార్యకర్త, బాలుడు (16)పై ఒక ముస్లిం యువకుడు దాడి చేసి పరారయ్యాడు. నాపోక్లు గ్రామంలో బజరంగ్ పాట రికార్డు వేసి ప్రచారం చేస్తున్న అతనిపై మారణాయుధంతో దాడి చేసి నిందితుడు పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడ్ని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించగా, అతని పరిస్థితి విషమంగా మారింది. మడికేరి, చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితులు అదుపు తప్పకుండా, మత ఘర్షణలు చెలరేగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

మ్యాథ్యూకు ఘన సత్కారం

కొడవలి, కత్తి స్మరణికలు అందుకుంటున్న మ్యాథ్యూ

బెంగళూరు (సదాశివ నగర), న్యూస్‌టుడే : భారతీయ సైనిక కర్ణాటక, కేరళ ఉప విభాగం కమాండింగ్ అధికారి, జనరల్ మేజర్ వినోద్ టామ్ మ్యాథ్యూను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఘనంగా సత్కరించారు. కొడగుకు చెందిన ఆయన ఇటీవలే పదవీ విరమణ చేశారు. కొడవ సంప్రదాయపు కత్తి, ఇతర స్మరణికలను ఆయనకు బహూకరించారు. బీడీఏ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎన్‌ఏ హ్యారిస్ అధికారులు తుషార్ గిరినాథ్, మణివణ్ణన్, రామ్ ప్రసాత్ మనోహర్, మహేశ్వర రావు, మనీశ్ మౌద్గిల్, సీమంత్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

కరగకు సన్నాహాలు



కరగ.. బెంగళూరు వీధులు మురిసేలా (పాతచిత్రం)

బెంగళూరు (గాంధీనగర), న్యూస్‌టుడే : విశ్వ విఖ్యాత బెంగళూరు కరగ ఉత్సవాలు మార్చి 24న ధ్వజారోహణతో ప్రారంభం కానుంది. చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని ఏప్రిల్ ఒకటిన శక్తోత్సవం నిర్వహిస్తారు. ఏప్రిల్ మూడుతో కరగ ఉత్సవాలకు తెరపడనుంది. మొత్తం 11 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించాలని ఉత్సవ నిర్వహణ సమితి నిర్ణయించిందని మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. ఈ ఏడాది కూడా ధర్మరాయ స్వామి ఆలయం అర్చకుడు ఎ జ్ఞానేంద్ర స్వామి కరగను తలకెత్తుకుంటారని ఇదే సందర్భంలో వెల్లడించారు. జ్ఞానేంద్ర కరగను మోయడం ఇది 16వ సారి కానుంది. కరగ కోసం తిగళరపేటె, ధర్మరాయ స్వామి వీధి, కరగ వెళ్లే మార్గాలన్నింటినీ విద్యుత్తు దీపాలతో అలంకరించనున్నారు. కరగ నిర్వహణకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ధర్మరాయ స్వామి దేవస్థానమే చూసుకుంటూ వచ్చేది. తొలిసారిగా, ఈ బాధ్యతను పూర్తిగా గ్రేటర్ బెంగళూరు అథారిటీ చూసుకుంటుందని రామలింగారెడ్డి వెల్లడించారు.

అధికారుల తీరుపై లోకాయుక్త అసహనం

ఉడుపి, న్యూస్‌టుడే : జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప లోకాయుక్త జస్టిస్ బి.వీరప్ప నేతృత్వంలోని అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఒక కార్యాలయంలో ఉద్యోగి జీన్సు ప్యాంటు వేసుకుని రావడాన్ని చూసి తప్పుపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన సంచిలో తన చీటీ పాటకు సంబంధించిన వివరాలున్న పత్రాలను చూసి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భూమి సర్వేకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను మందలించారు. డ్రస్ కోడ్‌ను అనుసరించకపోతే చర్యలు తీసుకుంటామని అధికారులు, సిబ్బందిని ఆయన హెచ్చరించారు.

అదిగో.. పులి

మైసూరు సమీప హెచ్‌డీ కోటె- దమ్మనకట్టె బ్యాక్ రివర్ సఫారీకి వెళ్లిన ఔత్సాహికులకు పెద్ద పులి ఎదురైంది. నాగరహొళె అడవిలో సఫారీ వాహనానికి అడ్డుగా పులి కాసేపు వచ్చి నిలబడింది. ముందున్న వాహనంలో ఉన్న ఫొటోగ్రాఫర్ ఈ పెద్ద పులిని తన కెమెరాలో బంధించారు. ఈ ఫొటో ఇప్పుడు స్థానికంగా వైరల్‌గా మారింది. మూడు నెలల అనంతరం గత ఆదివారం నుంచే సఫారీని అటవీశాఖ అధికారులు ప్రారంభించిన విషయం తెలిసిందే.

- న్యూస్‌టుడే, మైసూరు

దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట

మొక్కకు నీరు పోస్తున్న మహంతేశ్, ఎమ్మెల్యేలు సతీశ్ రెడ్డి, సీకే రామమూర్తి, కేపీ దినేశ్, ఉమాపతి శ్రీనివాస గౌడ తదితరులు

బెంగళూరు (మారతహళ్లి), న్యూస్‌టుడే : దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ, దృష్టిలోపం ఉన్న వారికి మెరుగైన అవకాశాలను కల్పించే లక్ష్యంతో సంస్థను నెలకొల్పామని సమర్థనం దివ్యాంగుల ట్రస్టు వ్యవస్థాపక ట్రస్టీ మహంతేశ్ జి కివడసణ్ణనవర్ తెలిపారు. సంస్థ 29వ వార్షికోత్సవాలను శనివారం ప్రారంభించి మాట్లాడారు. దృష్టిలోపం ఉన్న వారికి కంప్యూటర్ శిక్షణ, ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లను వినియోగించుకునే కౌశల్య బోధనతో పాటు దివ్యాంగులకు క్రికెట్ పోటీలను నిర్వహించే స్థాయికి తాము చేరుకున్నామని గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో గుర్తింపుతో పాటు, తమ వద్ద శిక్షణ పొందిన వారంతా తమ సొంత కాళ్లపై నిలబడేలా తీర్చిదిద్దడం గర్వకారణమని పేర్కొన్నారు. సంస్థలో పదేళ్ల పాటు సేవలు అందించిన 17 మంది ఉద్యోగులను ఇదే సందర్భంలో సత్కరించారు. ఎమ్మెల్యేలు సతీశ్ రెడిత్ద, సీకే రామమూర్తి, గురురాజ్ గంటిహొళె, మడకశిరకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమాల తిప్పేస్వామి, ఎమ్మెల్సీ గోపినాథరెడ్డి, విశ్రాంత న్యాయమూర్తి కేపీ దినేశ్, వివిధ సంస్థల ప్రతినిదులు ఉమాపతి శ్రీనివాసగౌడ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

కొత్తకొత్తగా..

విధానపరిషత్ సభ్యుడు సూరజ్ రేవణ్ణ కొత్త లుక్‌లో కనిపించారు. మేఘాలయ పర్యటనలో ఉన్న ఆయన ఎలిఫెంట్ ఫాల్స్ వద్ద సంప్రదాయక వీరుని వేషంలో చేతిలో కత్తి, డాలు పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. తన స్నేహితులతో కలిసి ఆయన మేఘాలయ పర్యటనకు వెళ్లారు. కొన్ని ఫొటోలను తన సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.

- న్యూస్‌టుడే, శివాజీనగర

చిబ్ అరెస్టుపై అభ్యంతరం

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే : జాతీయ యువ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ బాను చిబ్‌ను కేంద్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని ఏఐసీసీ ఎస్సీ విభాగం జాతీయ సంయోజకుడు డాక్టర్ ఆనంద్‌కుమార్ ఆరోపించారు. చిబ్‌ను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ అన్ని చోట్లా పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆందోళనకు దిగుతున్నామని తెలిపారు. కామన్‌వెల్త్ క్రీడలకు సంబంధించి అక్రమాలపై భాజపా నాయకులు గతంలో దేశ వ్యాప్తంగా అర్ధనగ్న ప్రదర్శనలు చేసినా, ఎక్కడా వారిని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేయలేదన్నారు. కేంద్రం నియంతృత్వ పోకడలను ఖండిస్తూ యువత తిరుగుబాటుకు దిగకుండా చూసుకోవలసిన అవసరం భాజపా నాయకులపై ఉందన్నారు.

నగర వాకిట పల్లె సంత!

సంతలో వివిధ రకాల ఫలాల కొనుగోలు

గాంధీ కృషి విజ్ఞాన కేంద్ర ప్రాంగణంలో రద్దీ

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే : అదొక చక్కని రైతు వేదిక! వారు పండించిన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను తక్కువ ధరలకు అందుబాటులో ఉంచడంతో నగరవాసుల ఆనందానికి అవధులు లేవు. బెంగళూరు శివార్లలోని గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం (జీకేవీకే)లో వినియోగదారుల కోసం శనివారం రైతు సంత నిర్వహించారు. ఉదయం ఏడింటి నుంచి రాత్రి వరకు ఈ సంత.. మహా సందడిగా సాగింది. నగరవాసికి ఇదొక కొత్త అనుభవమని బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఎస్‌వీ సురేష్ వెల్లడించారు. మామిడి, పనస, కరబూజా తదితర పండ్లతో పాటు కూరగాయలు, తాజా ఆకుకూరలను ఎక్కువ మంది కొనుగోలు చేశారు. ఇళ్లలో మొక్కలు పెంచుకునే వారి కోసం చిన్నతరహా వ్యవసాయ, ఉద్యానవనాల పరికరాలను అందుబాటులో ఉంచారు. కొందరు రైతులు నాటు కోళ్లను విక్రయించడం సందడి సృష్టించింది. చిరుధాన్యాలను తక్కువ ధరకే అందుబాటులో ఉంచారు. మహిళా సహాయ సంఘాలు తయారు చేసిన వస్తువులు, ఆహార పదార్థాలను బాగానే విక్రయించారు. ఇలాంటి సంతలు ఇకపై ప్రతి నెలా రెండు, నాలుగో శనివారాలు నిర్వహిస్తామని ఆచార్య సురేష్ వివరించారు. బెంగళూరు గ్రామీణ, తుమకూరు, చిక్కబళ్లాపుర, కోలారు జిల్లాల నుంచి తాజా కూరగాయలను తరలించుకొచ్చారు.

(c) eenadu

బళ్ళారి

● బళ్ళారి ● రాయచూరు ● కొప్పళ ● విజయనగర ● చిత్రదుర్గ

11 మంది ఏబీవీపీ సభ్యులపై కేసు నమోదు

బళ్లారి, న్యూస్‌టుడే: నగర శివారు ప్రాంతమైన ప్యూపిల్ ట్రీ పాఠశాల, కళాశాలల్లో మాదకద్రవ్యాల లభ్యత వల్ల విద్యార్థులు బానిసలుగా మారుతున్నారని ఆరోపిస్తూ ఏబీవీపీ తీవ్ర ఆందోళన చేసింది. సంస్థ సభ్యులు శుక్రవారం గేట్లు తోసుకుని వచ్చి కుర్చీలు, బల్లలు, పూలకుండీలు ధ్వంసం చేశారని పాఠశాల ఛైర్మన్ ప్రభురాజ్ జహగిరిదార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు 11 మంది ఏబీవీపీ కార్యకర్తలపై బళ్లారి గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అడ్డుకున్న పోలీసులను నెట్టేశారు. ఈ ఘటనలో గ్రామీణ ఎస్.ఐ హొన్నప్ప, పాఠశాల సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో నాగరాజ, హెచ్.ఎం.అభిషేక్‌స్వామి, టి.భరత్, కిరణ్ వస్త్రాద్, టి.సాగర తదితరులు 11 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం వారికి స్టేషన్ బెయిల్ మంజూరు చేసి విడుదల చేశారు.

విద్యతోనే సమగ్ర సామాజిక ప్రగతి

కళాశాల్లో సెమినార్ హాల్‌ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభిస్తున్న మంత్రి సుధాకర్

చెళ్లకెర(చిత్రదుర్గం),న్యూస్‌టుడే: సమగ్ర సామాజిక ప్రగతి విద్యతో మాత్రమే సాధ్యమని జిల్లా బాధ్యమంత్రి డి సుధాకర్ పేర్కొన్నారు. శనివారం హిరియూరులోని వాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టిన నూతన తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ చేశాక విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ కళాశాల్లో ఉత్తమ వసతులను కల్పించడానికి కట్టుబడి ఉందన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్మించిన నూతన సెమినార్ హాల్‌ను, ఆధునిక వసతులతో కూడుకొన్న మరుగుదొడ్లను ప్రారంభించారు. కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ మహేశ్ పదవీ విరమణ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించి అభినందించారు.

ప్రాచీన కళలు, సంస్కృతుల్ని కాపాడదాం

కురుగోడు(బళ్లారి), న్యూస్‌టుడే: గ్రామాల్లో పుట్టిన ప్రాచీన కళలు, సంస్కృతుల్ని కాపాడి భవిష్యత్తు తరాలకు అందించేందుకు యువకులు ముందుకు రావాలని తబలా కళాకారుడు వరబసప్ప కోరారు. తాలూకా ఏళుబెంచి గ్రామంలోని సిద్దేశ్వర రంగ సంస్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వ్యవస్థాపకులు నయనగౌడ, ఉపాధ్యాయుడు బసవరాజు కె.ముద్దియప్ప మాట్లాడారు. తల్లిదండ్రులు తమ బిడ్డల్ని చరవాణులకు దూరంగా ఉంచుతూ కళ, సాహిత్యాలపై శిక్షణ ఇవ్వాలన్నారు. అనంతరం పురాణ వచనాలు, జానపద గేయాలు, ఏకపాత్రాభినయం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

జగద్గురు రేణుకాచార్య జయంతి

బళ్లారి, న్యూస్‌టుడే: జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, కన్నడ సాంస్కృతికశాఖ, బళ్లారి నగర పాలికె సంయుక్తంగా ఆదివారం సాయంత్రం 6.30కు స్థానిక డాక్టర్ జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో జగద్గురు రేణుకాచార్య జయంతిని నిర్వహిస్తున్నట్లు అధికారి నాగరాజు తెలిపారు. కార్యక్రమం ముందు సాయంత్రం 4.30లకు మున్సిపల్ క్రీడామైదానం నుంచి చిత్రపటం ఊరేగింపు ప్రారంభం అవుతుందన్నారు.

జాగృతి పరుగు

బళ్లారి, న్యూస్‌టుడే: జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు నివారణ, ట్రాఫిక్ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆదివారం ఉదయం 6.30లకు పోలీస్ క్రీడామైదానం నుంచి మారథాన్, పోలీస్ రన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా పోలీస్ అధికారి డా.డి.సుమన్ పెన్నేకర్ తెలిపారు.

అధ్యయన పర్యటనకు వచ్చిన ఉత్తరాఖండ్ బృందం

పీఎంశ్రీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన తెహ్రీ గర్వాల్ జిల్లా డయట్ ప్రతినిధులు

చెళ్లకెర(చిత్రదుర్గం): రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల నైపుణ్య అభివృద్ధికి జిల్లా శిక్షణ కేంద్రాలు (డయట్) చేపట్టిన కార్యకలాపాల అధ్యయనానికి ఉత్తరాఖండ్ నుంచి బృందం తరలివచ్చింది. ఆ రాష్ట్రంలోని తెహ్రీ గర్వాల్ జిల్లా డయట్ బృందం చిత్రదుర్గం జిల్లా డయట్ కేంద్రాన్ని శనివారం సందర్శించింది. డయట్ ప్రిన్సిపల్ సుమర్‌సింగ్ నేతృత్వంలోని అధ్యాపకుల బృందానికి పలు అంశాల్ని ఇక్కడ డయట్ ప్రిన్సిపాల్ నజీరుద్దీన్, ఉపాధ్యాయుల వివరించారు. నూతన సాంకేతిక పద్ధతులను ఎలా వాడుకోవాలో బోధించారు. అనంతరం వారు కవాడిగరహట్టిలోని పీఎంశ్రీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి అక్కడ ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి చర్చించారు. రాష్ట్రంలోని శిక్షణ కార్యకలాపాల పట్ల వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేసినట్లు నజీరుద్దీన్ పేర్కొన్నారు. తెహ్రీ గర్వాల్ జిల్లా డయట్ అధ్యాపకులు డాక్టర్ మన్వీర్‌సింగ్, డాక్టర్ వీర్ సింగ్, దీపక్ రతన్, దేవేంద్రసింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

దేశీయ విత్తనాల సంరక్షణ అవసరం

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న వ్యవసాయాధికారులు

కంప్లి, న్యూస్‌టుడే: ప్రస్తుతం వివిధ పంటలకు సంబంధించి కొత్త విత్తనాలు వస్తున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో దేశీయ (జవారీ) విత్తనాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల రైతులు దేశీయ విత్తనాల సంరక్షణకు ముందుకు రావాలని రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయ విత్తన శాస్త్రవేత్త డాక్టర్ విజయకుమార్ సూచించారు. కంప్లిలోని జిల్లా వ్యవసాయ శిక్షణ కేంద్రంలో శనివారం ఏర్పాటైన దేశీయ పంట రకాల విత్తనాల సంరక్షణ, ఉత్పాదన జాగృతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశీయ విత్తనాల వల్ల పౌష్టికాహారం, రోగ నిరోధక శక్తి వంటి అంశాలు లభించే అవకాశం ఉందన్నారు. కేంద్రం సహాయ నిర్దేశకుడు ఎం.దయానంద్ మాట్లాడుతూ పూజారిహళ్లి రైతు తిప్పేస్వామి పూజార దాదాపు 22 పంటల దేశీయ విత్తనాలను సంరక్షిస్తున్నారు. సిరి ధాన్యాలు, ద్విదళ ధాన్యాలను పండించాలి. దేశీయ విత్తనాల పంట దిగుబడులు తగ్గినా ఆరోగ్య దాయకమైనవన్నారు. బళ్లారి వ్యవసాయ ఉప నిర్దేశకుడు డాక్టర్ మంజునాథ, విద్యావతి, రైతులు పాల్గొన్నారు.

చెరువులో మునిగి ఇద్దరు మహిళల మృతి

హొసపేటె, న్యూస్‌టుడే: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా గుడేకోటె జాతరకు వచ్చి, చెరువులో ఈతకెళ్లిన సరోజమ్మ(35), సుజాత(28) అనే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు అందులో మునిగి మృతి చెందిన ఘటన కూడ్లిగి తాలూకా గండబొమ్మనహళ్లిలో శనివారం సాయంత్రం జరిగింది. గుడేకోటెకి చెందిన కొంతమంది మహిళలు పిల్లలను తీసుకొని జాతరకు వచ్చారు. మధ్యాహ్నం భోజనం తరువాత గండబొమ్మనహళ్లి చెరువువద్ద విహారానికి వెళ్లారు. నలుగురు చిన్నారులతో కలిసి ఆరుగురు మహిళలు ఈతకని చెరువులో దిగారు. పిల్లలు ఒడ్డున ఈత కొడుతుండగా, మహిళలు కొంత దూరం వెళ్లారు. ఈతకొట్టే ప్రయత్నంలో సరోజమ్మ, సుజాతా అనే ఇద్దరు మహిళలు మునిగిపోయారు. శ్రావణి, భూమిక, అనిత, సంగీతా అనే నలుగురు మహిళలు ఎలాగోలా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగువారు పోలీసుల సహాయంతో ఇద్దరు మహిళల మృతదేహాలను వెలికితీశారు. తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురు మహిళలను గుడేకోటె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జాతరకు వచ్చిన ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గుడేకోటె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాద స్థలంలో మహిళల మృతదేహాలు

తుంగభద్ర జలాశయం నీటిమట్టం

పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు

28-02-2026 (ఉ॥ 8 గంటలకు)	ప్రస్తుతం	గత సంవత్సరం
నీటిమట్టం (అడుగుల్లో)	1601.63	1607.62
ఇన్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	000	000
అవుట్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	405	7,091
నీటి నిల్వ (టి.ఎం.సి)	23.704	33.127

గరిష్ఠసామర్థ్యం (133 టీఎంసీలు) వాస్తవసామర్థ్యం 105.788 టీఎంసీలు

అద్వితీయంగా పీయూసీ పరీక్షలు ప్రారంభం

పరీక్ష కేంద్రాలకు వెళ్లడానికి ముందు బాలికలను సోదాలు చేస్తున్న అధ్యాపకులు, పోలీసులు

బళ్లారి, న్యూస్‌టుడే: ద్వితీయ పీయూసీ వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కన్నడ, అరబిక్ పరీక్షలు జరిగాయి. ఉదయం 10 గంటలకు పరీక్షలు ప్రారంభం కాగా 9 గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. బళ్లారి ప్రభుత్వ మున్సిపల్ పదవీ పూర్వ కళాశాల, ప్రభుత్వ బాలికల కళాశాల, వార్డు పదవీ పూర్వ కళాశాల, తదితర ఒక్కో పరీక్ష కేంద్రంలో వేయి మందికి పైగా విద్యార్థుల హాజరుకాగా హాల్‌టికెట్లు నంబర్లతో సూచిక బోర్డుల్ని ఏర్పాటు చేయకపోవడంతో పలువురు ఇబ్బంది పడ్డారు.

986 మంది గైర్హాజరు

ఉమ్మడి బళ్లారి జిల్లా వ్యాప్తంగా తొలిరోజు కన్నడ, అరబిక్ పరీక్షలకు మొత్తం 22,208 విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకోగా వారిలో 21,222 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 986 మంది గైర్హాజరయ్యారు.

పకడ్బందీగా ఏర్పాట్లు

బాలింత పరీక్ష రాస్తుండగా.. శిశువుతో విద్యార్థిని తల్లి

అంతా సజావుగా..

ఉమ్మడి బళ్లారి జిల్లా వ్యాప్తంగా 43 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు. మారుమూల గ్రామాల నుంచి ఉచిత బస్సు సర్వీసులు వేయడంతో పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకున్నారు. విద్యార్థులకు తాగునీటి వ్యవస్థ, లైటింగ్, ఫ్యాన్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రానికి జిల్లా స్థాయి అధికారిని సిట్టింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. వారిపై డీడీపీయూ, జిల్లా స్థాయిలో డీసీ, జడ్పీ సీఈవో, రాష్ట్ర స్థాయి స్క్వాడ్‌ను కూడా ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రాలకు 200 మీటర్ల లోపు ఉన్న జిరాక్స్, కంప్యూటర్ కేంద్రాల్ని మూసివేయించారు. ప్రతి పరీక్ష కేంద్రం, వెలుపల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

పరీక్ష కేంద్రానికి వస్తున్న దివ్యాంగురాలు

హొసపేటె, న్యూస్‌టుడే: పీయూసీ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు తలెత్తలేదని కేంద్రాల్లో పరిశీలన చేసిన జిల్లా పాలనాధికారి కవితా ఎస్.మన్నికేరి విలేకర్లకు తెలిపారు. జిల్లాలో మొత్తం 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, 14801 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఎస్పీ ఎస్.జాహ్నవి కూడా కేంద్రాల్లో పరిశీలన చేశారు.

ప్రభుత్వ బాలికల కళాశాలలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు

హొసపేటె: బాలికల జూనియర్ కళాశాల కేంద్రంలో పరిశీలన చేస్తున్న జిల్లా పాలనాధికారి కవితా ఎస్.మన్నికేరి

సమష్టిగానే ట్రాఫిక్ నియంత్రణ సాధ్యం

మాట్లాడుతున్న స్థానిక సమాజ సేవా కార్యకర్త

సమావేశంలో పాల్గొన్న ఎస్పీ పెన్నేకర్, మేయర్ గాదెప్ప, కమిషనర్ మంజునాథ, ఏఎస్పీలు

బళ్లారి, న్యూస్‌టుడే: నగరంలో ట్రాఫిక్ సమస్యకు దశల వారీగా పరిష్కారం కనుగొని పరిస్థితిని చక్కదిద్దుతామని జిల్లా పోలీస్ అధికారి డాక్టర్ డి.సుమన్ పెన్నేకర్ హామీ ఇచ్చారు. జిల్లా పోలీస్‌శాఖాధ్వర్యంలో నగరంలో ట్రాఫిక్ సమస్యలు, పరిష్కారాలపై చర్చించడానికి ఏర్పాటైన సమావేశాన్ని ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి అన్ని విభాగాలు, ఆటోలు, లారీలు, కిరాణా దుకాణదారులు, వీధి వ్యాపారులు, వివిధ సంస్థలు, సిబ్బంది, అధికారులు సహకారం అవసమన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని కోరారు. జిల్లా పోలీస్‌శాఖ.. స్వచ్ఛందంగా ట్రాఫిక్ వార్డెన్‌గా పనిచేసే అవకాశం కల్పించిందని ఆసక్తి ఉన్నవారు నమోదు చేసుకోవచ్చన్నారు. కార్పొరేషన్ పరిధిలోని వివిధ కూడళ్లలో చేపట్టిన రహదారి అభివృద్ధి పనులు త్వరలో పూర్తవుతాయని నగర మేయర్ గాదెప్ప తెలిపారు. ట్రాఫిక్ సమస్య శాశ్వత పరిష్కారానికి అదనపు చర్యలు తీసుకోవడానికి నగర పాలికె ప్రాంతీయ రవాణాశాఖ, పోలీస్‌శాఖ చర్చించినట్లు వివరించారు.

ప్రజల అభ్యర్థన

- తగిన ప్రదేశాల్లో ఆటో స్టాండ్ల ఏర్పాటు.
- రద్దీ ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్ల నిర్మాణం.
- శివార్లలోని లేఅవుట్లలో మద్యం కేసులు, రాత్రి పూట చోరీల్ని అరికట్టాలి.
- లేఅవుట్ యజమానులు సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు, సెక్యూరిటీ గార్డుల్ని నియమించుకోవాలి.
- పాదచారుల కోసం నిర్మించిన ఫుట్‌పాత్‌లపై వెలసిన అక్రమ దుకాణాలు తొలగించాలి.
- బస్సుల్ని రహదారి మధ్యలో నిలబెట్టకూడదు.
- పార్కింగ్ ప్రదేశంలోనే వాహనాలను నిలపాలి.
- వీధి వ్యాపారులకు ప్రత్యేక స్థలం కేటాయించాలి.

సమావేశంలో నగర పాలికె కమిషనర్ మంజునాథ, ఏఎస్పీలు రవికుమార్, నవీన్‌కుమార్, ప్రాంతీయ రవాణా అధికారి నిజాముద్దీన్ షరీఫ్, అధికారులు బసరెడ్డి, రుద్రప్ప తదితరులు పాల్గొన్నారు.

బుడా అధ్యక్షుడిగా ఆంజనేయులు కొనసాగింపు

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి నగరాభివృద్ధి ప్రాధికార(బుడా) అధ్యక్షుడిగా జె.ఎస్.ఆంజనేయుల్ని కొనసాగిస్తూ రాష్ట్ర సిబ్బంది పరిపాలనశాఖ ఉప కార్యదర్శి బి.అభిజిన్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో అభిమానులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బుడా అధ్యక్షుడిగా ఆంజనేయుల్ని నియమిస్తూ ఆదేశాలు రావడంతో 2026 ఫిబ్రవరి 28 వరకు విధులు నిర్వహించారు. శనివారంతో పదవీ కాలం ముగుస్తుండటంతో కొత్త అధ్యక్షుడ్ని నియమించే వరకు గతంలో పదవిలో ఉన్న అధ్యక్షుడే కొనసాగుతారని ఆదేశాలు జారీ చేశారు.

రెండుసార్లు పదవి

2013 నుంచి 2018 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ సమయంలో జిల్లా బాధ్య మంత్రిగా సంతోష్ ఎస్.లాడ్ ఉన్న సమయంలో తొలిసారి బుడా అధ్యక్షుడిగా జె.ఎస్.ఆంజనేయుల్ని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో రెండేళ్లపాటు పదవిలో కొనసాగారు. అనంతరం 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఆంజనేయులకు మరోసారి అవకాశం కల్పించింది.

పార్టీకి నమ్మిన బంటు

ఆంజనేయులు పార్టీలో నిజాయతీ గల కార్యకర్త, నమ్మిన బంటుగా పనిచేస్తున్నారు. కె.పి.సి.సి అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌కు ప్రియ శిష్యుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2003 నుంచి తొమ్మిదేళ్లుగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడిగా రెండు విడతలు పనిచేశారు. 2023లో బళ్లారి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని తీవ్రంగా ప్రయత్నించారు.

ఆలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లు పూర్తి

ఏళురాగిక్యాంపు ఆలయంలో యాగశాల నిర్మాణం తదితర సన్నాహాలు

సింధనూరు, న్యూస్‌టుడే: మాస్కి మార్గంలోని ఏళురాగిక్యాంపులో నూతనంగా నిర్మించిన శ్రీఅభయాంజనేయస్వామి నూతన ఆలయం ప్రారంభోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభకాబోతున్నాయి. ఉదయం గణపతి పూజతో ప్రారంభోత్సవ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అనంతరం అగ్నిమథనం, తీర్థప్రసాదాలు జరుగుతాయి. ముఖ్యఘట్టం సోమవారం తెల్లవారుజాము నుంచి ఆరంభమౌతాయి. ప్రధాన హోమాలు, శిఖర ప్రతిష్ఠాపన, విగ్రహ ప్రతిష్ఠాపనలు జరుగుతాయని ఆలయ ముఖ్య నిర్మాణకర్త, క్లబ్ కాకతీయ సంస్థాపక అధ్యక్షుడు తాళ్లూరి సుబ్బారావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న వేద పండితుల చేతుల మీదుగా రెండు రోజుల కైంకర్యాలు జరుగుతాయని తెలిపారు. దీనికోసం యాగశాల తదితరాలు ఏర్పాటు చేశారు. ఏళురాగిక్యాంపులో దాదాపు 800 కుటుంబాలు ఉన్నాయి. వీళ్లంతా ప్రభుత్వం అందించిన ఆశ్రయ గృహాల్లో నివాసముంటున్నారు. అంతా రోజూవారీ కూలీలు, కార్మికులు. వీరందరికీ ఓ దేవాలయం ఉంటే బాగుంటుందని భావించిన తాళ్లూరి సుబ్బారావు కుటుంబం ఈ ఆలయ నిర్మాణానికి నాంది పలికింది. దీనికి ప్రముఖ పారిశ్రామికవేత్త పీవీ.రావు కూడా సహాయం అందించారు.

దొడ్డ బసవేశ్వర హుండీ ఆదాయం రూ.24.5 లక్షలు

దేవస్థానంలో భక్తులు సమర్పించిన విరాళాలు

కురుగోడు(బళ్లారి): పట్టణంలోని దొడ్డ బసవేశ్వర దేవస్థానం హుండీలో కానుకలు రూ.24,05,860లు ఉన్నట్లు దేవస్థానం కార్యనిర్వాహక అధికారి హనుమంతప్ప తెలిపారు. దేవస్థానం అధికారులు, ట్రస్ట్ సభ్యులు, తదితరుల ఆధ్వర్యంలో దొడ్డ బసవేశ్వర దేవస్థానంలో హుండీలను తెరిచి లెక్కించారు. ఏడు నెలల అవధిలో భక్తులు ఈ కానుకలు సమర్పించినట్లు తెలిపారు. గ్రామీణ బ్యాంకు వ్యవస్థాపకుడు మురళీధర, దేవస్థానం అధ్యక్షుడు చానాళ ఆనంద్, సభ్యులు శేఖరయ్య, దొడ్డప్ప, చానాళ విజయకుమార్, సిద్ధనగౌడ తదితరులు పాల్గొన్నారు.

మెట్రిలో వైద్య శిబిరం

వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న ఆయుష్ సిబ్బంది

కంప్లి: జిల్లా పంచాయతీ, ఆయుష్ శాఖ, ఆయుష్ ఆరోగ్య మందిరం ఆధ్వర్యంలో కంప్లి తాలూకాలోని మెట్రి గ్రామంలో శనివారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం చలి తగ్గి ఎండలు అధికమయ్యాయి. వాతావరణంలో మార్పు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపనుంది. అందువల్ల ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశామని వైద్యులు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. వైద్యులు గురు మరుగేశ్, బసవరాజ్, రూపశ్రీ, సిబ్బంది పాల్గొన్నారు.

విజ్ఞానంతోనే జీవనగమనం

బళ్లారి: విద్యార్థులతో ముచ్చటిస్తున్న ముఖ్య అతిథి

బళ్లారి, న్యూస్‌టుడే: విజ్ఞానంతోనే మానవ జీవనం ముందుకు సాగుతోందని విశ్రాంత అధ్యాపకులు, పరిసర ప్రేమికుడు పనమేష్ బి.జి.కెరె అన్నారు. ప్రతి అంశంలో మనం విజ్ఞానంపైనే ఆధారపడి జీవిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆదర్శ పాఠశాల, పదవీ పూర్వ కళాశాల్లో శనివారం ఏర్పాటు చేసిన జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. మొదట విద్యార్థులు సిద్ధం చేసిన విజ్ఞాన ప్రదర్శనను తిలకించి ఖగోళ శాస్త్రంలో గ్రహాలపై ఏర్పాటు చేసిన పరికరాల గురించి విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు. సి.వి.రామన్ ఎఫెక్ట్, వివిధ శాస్త్రవేత్తలు కనుగొన్న విజ్ఞాన వస్తువులను ప్రదర్శించి తోటి విద్యార్థులకు వివరించారు. అనంతరం మాట్లాడుతూ రామన్ మనదేశంలో పుట్టడం గర్వకారణమన్నారు. ఆయన ఆదర్శాలతో విద్యార్థులు ముందుకు వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు సత్యనారాయణ, ఎస్.డి.ఎం.సి అధ్యక్షుడు హనుమంతప్ప, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మూఢ నమ్మకాలు వీడితేనే పురోగతి

కురుగోడు(బళ్లారి): విద్యార్థులు ఉత్తమ జీవనం సాగించేందుకు విజ్ఞానంపై ఆసక్తి పెంచుకోవాలి. పరిశోధనలు కూడా చేయాలని ప్రధాన ఆచార్యులు శాంతల పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ప్రధాన ఆచార్యులు ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం దేశం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందంటే అందుకు విజ్ఞానమే కారణమని పేర్కొన్నారు. అధ్యాపకులు డాక్టర్ హెచ్.ఎం.చెన్నబసప్ప మాట్లాడుతూ మూఢనమ్మకాలు వీడితేనే అభివృద్ధి సాధ్యమన్నారు. అధ్యాపకులు యు.ఎం.రుద్రమునిశాస్త్రి ప్రసంగించారు. కార్యక్రమంలో అధ్యాపకులు జ్ఞానప్రసూనాంబ, తిప్పేరుద్ర, మంజునాథస్వామి, పంపనగౌడ, వీరలింగప్ప, గణేశ్, కవిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

బళ్లారి: ఆధునిక విజ్ఞానం, సాంకేతిక క్షేత్రాల్లో పరిశోధనలు ఆసక్తిగా ఉంటుంది. సమకాలిన సమస్యలకు పరిష్కారం చూపుతుందని కిష్కింద విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఈరణ్ణ అన్నారు. బళ్లారి కిష్కింద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శనివారం జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆచార్యులు మంజునాథ, డాక్టర్ సాహెబాగౌడ, శాస్త్రవేత్త వీరేశ్ దీక్షిత్‌లు మాట్లాడారు. కార్యక్రమంలో ఆచార్యులు అరుణ్ ముధూళ్, ఎర్రిస్వామి, వీరణ్ణ చింతూర్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ప్రశంసాపత్రాలు

కర్ణాటక రాష్ట్ర విజ్ఞాన పరిశోధన పరిషత్తు ఆధ్వర్యంలో శనివారం జాతీయ విజ్ఞాన దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమాన్ని పరిషత్ అధ్యక్షుడు చెన్నబసవస్వామి, రమేష్, చంద్రశేఖర్ చారి, నిష్ఠిరుద్రప్ప, సునంద ఎం.పాటీలో పాల్గొని విజ్ఞానంలో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ప్రశంసపత్రాలను అందజేసి అభినందించారు. జాతీయ విజ్ఞాన దినోత్సవం ప్రాముఖ్యత గురించి వివరించారు.

సీవీ రామన్ మనదేశానికే గర్వకారణం

సిరుగుప్ప: విద్యార్థులు వైజ్ఞానిక ప్రయోగాలపై ఆసక్తి పెంచుకోవడం వల్ల కొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వచ్చే అవకాశముందని ప్రభుత్వ బాలికల పాఠశాల సామాన్యశాస్త్ర ఉపాధ్యాయుడు మంజునాథ పేర్కొన్నారు. తెక్కెలకోటలోని కస్తూరిబాయి గాంధీ బాలికల వసతి పాఠశాల్లో శనివారం జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఆచరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్.సి.వి.రామన్ దేశం గర్వించదగ్గ విజ్ఞానిగా కొనియాడారు. ఆయన బాటలో విద్యార్థులు నడవాలని కోరారు. అతిథుల చేతుల మీదుగా పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలతాబాయి, విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయురాలు బాలరంగమ్మ, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

ఏఐతో కొత్త ఆవిష్కరణలకు అవకాశం

హొసపేటె: విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు రావాలి. ఇంజినీరింగ్ విద్యార్థులు ఆ దిశలో కార్యోన్ముఖులు కావాలని ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ బి.హెచ్.ఎం.దారుకేశ్ పిలుపునిచ్చారు. స్థానిక ప్రౌఢదేవరాయ ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నూతన ఆవిష్కరణలపై ఇస్రో శాస్త్రవేత్తలు ఎల్లప్పుడూ తలమునకలై ఉంటారు, ప్రభుత్వం కూడా కావాల్సినంత నిధులు విడుదల చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు కూడా కొత్తదనం గురించి ఆలోచించాలి, మీ ఆలోచనకు కృత్రిమ మేధస్సు ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు. ఏఐ సహాయంతో కొత్త ఆవిష్కరణలు చేయటానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ విద్యార్థులను ఇస్రో ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో బళ్లారి శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ విజ్ఞాన విభాగం ముఖ్యుడు డాక్టర్ ఖద్కే ఉదయ్‌కుమార్, కళాశాల ప్రధానాచార్య డాక్టర్ యు.ఎం.రోహిత్, సహాయక ప్రధానాచార్య పార్వతి కడ్లి, ప్రాధ్యాపకులు నాగరాజ్, మాలతేశ్, శివకేశవ్ కుమార్, ఎస్.డి.మంజుల, ఎన్.ప్రభుదేవ్ తదితరులు పాల్గొన్నారు.

హొసపేటె: విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తున్న ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ దారుకేశ్

కారటగి: తాలూకాలోని బసవణ్ణ క్యాంపు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల్లో శనివారం జరిగిన విజ్ఞాన వస్తు ప్రదర్శన ఆకట్టుకుంది. విజ్ఞాన ఉపాధ్యాయిని తులసి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. విద్యార్థులు వివిధ రంగాల్లో 40కి పైగా వస్తు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. విద్యాశాఖ సీఆర్‌పీ తిమ్మణ్ణ నాయక్, పాఠశాల అభివృద్ధి సమితి అధ్యక్షుడు బసవరాజ్, ప్రధానోపాధ్యాయుడు దేవరాజ్ కొప్పద, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.



కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ప్రధాన ఆచార్యులు శాంతల, అధ్యాపకులు తదితరులు



విద్యార్థినికి ప్రశంసాపత్రం అందజేస్తున్న పరిషత్ అధ్యక్షుడు చెన్న బసవస్వామి తదితరులు



సిరుగుప్ప: గుండె బొమ్మ వేసి వివరిస్తున్న విద్యార్థినులు

విద్యార్థులు రూపొందించిన వస్తువులు

(c) eenadu

బెంగళూరు విపణిలో కూరగాయల ధరలు

(హాప్‌కామ్స్‌-కిలో..రూ.లలో)

బీన్స్‌-	70
క్యారెట్‌-	65
బీరకాయలు-	55
క్యాబేజీ-	35
క్యాలీఫ్లవర్‌(ఒక్కటి)-	30
సొరకాయ-	55
దొండకాయలు-	45
పొట్లకాయ-	45
పచ్చి మిరపకాయలు-	115
కాకర కాయలు-	55
టమాటా(నాటు)-	35
టమాటా(సాధారణ)-	25
గుమ్మడి-	30
ఆలుగడ్డ-	35
ఉల్లి(మేలురకం)-	25
ఉల్లి(సాధారణ)-	20
వెల్లుల్లి-	160
సాంబారు ఉల్లి-	165
బీట్‌రూట్‌-	55
వంకాయలు-	55
బెండకాయలు-	45
ముల్లంగి-	50
నిమ్మకాయ-	280

పండ్లు, ఫలాల ధరలు

వాషింగ్టన్‌ ఆపిల్‌-	395
సిమ్లా ఆపిల్‌-	285
గ్రీన్‌ ఆపిల్‌-	345
అరటి పండ్లు-	35
సపోటా-	45
పైనాపిల్‌-	65
బొప్పాయి-	40
ఆరెంజ్‌-	110

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

EICHER TIPPERS FLEET for Sale Pro 6028T (500 CFT) 8Nos & Pro 2055T (100 CFT) 6Nos Good Condition. Ph: 9704699042.

BUSINESS SERVICES

BUSINESS OFFER

రూ/- 2,50,000 పెట్టుబడితో మీ ఆఫీసు/ ఇంటి వద్దే Dr.Tea/ Dr.Coffee/ Dr.Cool Drink యొక్క ఫ్రాంఛైజ్ నిర్వహణ. ప్రతినెల 25,000/- పైబడి ఆదాయం + ఎలిజిబిలిటీ కీ ఆదాయం కలదు. 7842002046 / 6309572064

REAL ESTATE

గుంటూరుసిటీలో, గోరంట్లలో, JKC రోడ్డు [illegible] సం: 8333955545.

హిందూపురం రైల్వేస్టేషన్‌ 3కి.మీ [illegible] సం: 6281824204.

LAND FOR SALE

సూరప్పగూడెం, భీమడోలు, ఏలూరు జిల్లా - 15 ఎకరాల కొబ్బరి తోట, 2 బోర్లు, ప్లస్, NH-16 దగ్గరలో, ప్లాట్/ రియల్‌ ఎస్టేట్‌కి అనుకూలం. సంప్రదించవలసిన కాంటాక్ట్‌ నెంబర్‌: 9704322999, 7337228262.

JOBS

ఏపీలో ప్రముఖ మద్యం సంస్థకి [illegible] మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ [illegible] జీతం: 30 వేలు, TA/ DA తో సహా 9246363624, jobsimf@gmail.com

ఫీల్డ్‌ మేనేజర్స్‌, Gold [illegible] 62810 37879/ 90353 37879

గమనిక

క్లాసిఫైడ్‌ ప్రకటనలను [illegible]

గమనిక

క్లాసిఫైడ్‌ ప్రకటనలను ఇక్కడున్న ఈ క్రింది నెంబర్లకు సంప్రదించండి.

హైదరాబాద్ : 9121167525

బెంగళూరు : 9121167527

విమానాశ్రయానికి మహాసేతువు!



విమానాశ్రయం సమీపాన రూపుదాల్చనున్న భారీ ఉపరితల వంతెన విన్యాసం.. అందులో ఒదిగిపోనున్న మెట్రో రైలు మార్గం

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల కోసం పొడవైన ఉపరితల వంతెన 'ఎలివేటెడ్‌ ట్యాక్సీ వే' నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్‌ మార్గంలో జాతీయ రహదారి నుంచి విమానాశ్రయానికి ఏడు కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. ఈ పరిధిలో ప్రయాణించే వాహనాలకు ఉపకరించేలా బహుళోపకారిగా ప్రత్యేక ఉపరితల వంతెన నిర్మాణం చేపడుతున్నారు. విమానాశ్రయంలో జాతీయ, అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగించే రెండు టెర్మినల్స్‌ ఉన్నాయి. రానున్న రోజుల్లో మూడో టెర్మినల్‌ నిర్మించనున్నారు. ప్రస్తుతానికి రెండు విభాగాలను కలిపేలా 1.4 కిలోమీటర్ల ఉపరితల వంతెన నిర్మాణ పనులు శరవేగంతో సాగుతున్నాయి. వంతెన నిర్మాణం కోసం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాధికార (కేఐఏ) రూ.1300 కోట్లు వ్యయం చేస్తుంది. నాలుగు మార్గాలతో ఈ సేతువు రూపుదాల్చుతోంది. విమానాశ్రయానికే ప్రత్యేకంగా వెళ్లే వాహనాల కోసం 'ప్రత్యేక ట్యాక్సీ వే' వంతెన పనులు చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. ఇప్పటికే ప్రయాణికుల రద్దీ ఊహించనంతగా పెరిగిపోయింది. రద్దీని దృష్టిలో పెట్టుకుని మూడో టెర్మినల్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ట్యాక్సీవే ఉపరితల వంతెన కింద మెట్రో, సబర్బన్‌ రైళ్లు సంచరిస్తాయి. ప్రతి మార్గంలోకీ ప్రయాణికులు సులువుగా తరలివెళ్లడానికి కొత్త సేతువు ఎర్రతివాచీలు పరచనుంది!



అత్యాధునిక ఉపరితల రహదారి ఇలా..

బలమైన సిమెంట్‌ స్తంభాలతో పనుల కొనసాగింపు

ప్రమాదంలో బాలప్రపంచం

సంస్థ ప్రతినిధులతో కలిసి నివేదికను విడుదల చేసి ప్రదర్శిస్తున్న పూజా మార్వాహ

బెంగళూరు (హలసూరు), న్యూస్‌టుడే : వాతావరణంలో వేగంగా వస్తున్న మార్పులను ప్రమాద ఘంటికలుగా భావించాలని చైల్డ్‌ రైట్స్‌ అండ్‌ యూ (క్రై) సీఈఓ పూజా మార్వాహ పేర్కొన్నారు. దక్షిణాది వాతావరణ మార్పులు, బాలలపై చూపిస్తున్న ప్రభావానికి సంబంధించి రూపొందించిన అధ్యయన నివేదికను సంస్థ ప్రతినిధులు డాక్టర్‌ రీతూ ప్రియ మెహ్రోత్రా, జాన్‌ రాబర్ట్స్‌తో కలిసి బెంగళూరులో విడుదల చేసి మాట్లాడారు. కాలుష్యంతో గిరిజన, ఆదివాసీ సమూహాలు, మత్స్యకార సంఘాలు, నగరాలు, పట్టణాల్లోని మురికివాడల్లో నివసించే కుటుంబాలు, బాలలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు. అనారోగ్యంతో పాఠశాలకు కూడా వెళ్లలేని స్థితి పలు మారుమూల ప్రదేశాల్లో ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు, వాతావరణంలో వేగంగా వచ్చే మార్పులను అడ్డుకునే దిశలో ప్రభుత్వంతో స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ ప్రేమికులు కలిసి పని చేయవలసిన అవసరం ఉందన్నారు.

విజ్ఞాన ఆవిష్కరణలు అపూర్వం

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : శాస్త్ర విజ్ఞాన (సైన్సు) దినోత్సవాన్ని పురస్కరించుకుని జక్కూరు ఎబిసు కన్వెన్షన్‌హాల్‌లో నారాయణ విద్యాసంస్థలు నిర్వహించిన డబుల్‌ ఫినాలెకు చక్కని స్పందన లభించింది. క్లబ్స్‌ కల్మినేషన్‌, రీడింగ్‌ కార్నివాల్‌లో కర్ణాటకలోని 32 శాఖల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. పిక్సెల్‌ వ్యాలెట్‌, ఐడియా వాల్ట్‌, గ్లోబల్‌ వోక్స్‌ తదితర విభాగాల్లో విద్యార్థులు తాము చేసిన ఆవిష్కరణలు, ప్రయోగాలను ప్రదర్శించారు. రీడింగ్‌ కార్నివాల్‌ విద్యార్థులు తమ సాహిత్యం, అభివ్యక్తి సార్థకతను ప్రదర్శించేందుకు వేదిక అందించింది. విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా ఈ పోటీలను నిర్వహించామని సంస్థ అధ్యక్షుడు పుర్నేత్‌ కరాప తెలిపారు. రెడ్‌బస్‌ వ్యవస్థాపకుడు ఫణీంద్ర, ప్రముఖ రచయిత్రి రచనా ఛాబ్రియా ప్రతిభావంత విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించారు.

మరమనిషితో కరచాలనం చేస్తున్న డాక్టర్‌ సింధూరా నారాయణ

హస్తిన నిర్ణయమే కీలకం: అశోక్‌

మైసూరు, న్యూస్‌టుడే : పొత్తుతో 2028లో ఎన్నికల అనంతరం కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ముఖ్యమంత్రి అవుతారని యువ జనతాదళ్‌ నాయకుడు నిఖిల్‌ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలను విపక్ష నాయకుడు ఆర్‌.అశోక్‌ ఖండించారు. మైసూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పొత్తుకు సంబంధించి కేంద్ర పెద్దలే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. బిడ్డ పుట్టక ముందే పేరు పెట్టడం లాగానే కుమారస్వామి ముఖ్యమంత్రి అని పేర్కొనడం సరికాదని హితవు పలికారు.

రేవణ్ణపై కేసు కొనసాగింపు

బెంగళూరు (మహాలక్ష్మి లేఅవుట్‌), న్యూస్‌టుడే: ఒక అత్యాచార బాధితురాలిని అపహరించిన ఆరోపణలపై మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణపై నమోదైన కేసును కొనసాగించాలని చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానానికి ఉన్నత న్యాయస్థానం సూచించింది. తన కుమారుడు ప్రజ్వల్‌ చేతిలో అత్యాచారానికి గురైన బాధితురాలిని అపహరించిన ఆరోపణలను ఎదుర్కొంటున్న తనపై నమోదైన కేసు కొట్టివేయాలని రేవణ్ణ అర్జీ వేసుకున్నారు. ఈ కేసులో విచారణను దిగువ న్యాయస్థానం కొనసాగించాలని ప్రభుత్వ న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌ సునీల్‌దత్‌ యాదవ్‌ ఈ సూచనలు చేసి, రేవణ్ణ అర్జీని తోసిపుచ్చారు.

ఆయన ఆదాయ వివరాలు ఆమెకు ఎందుకో మరి?

బెంగళూరు (కృష్ణరాజపురం), న్యూస్‌టుడే : వివాహానికి సంబంధించిన వివాదంలో దంపతుల ఆదాయ పన్ను చెల్లింపు వివరాలను సహ చట్టం ద్వారా పొందడం సాధ్యం కాదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. విడాకుల కోసం అర్జీ వేసుకున్న ఒక మహిళ తన భర్త ఆదాయ పన్నుల శాఖకు చెల్లించిన పన్నుల వివరాలను తెలియజేయాలని కోరుతూ కేంద్ర సమాచార హక్కుల కమిషన్‌కు సహ చట్టం ద్వారా అర్జీ వేసుకుంది. అలా ఇవ్వడం కుదరదని ఆదాయ పన్ను శాఖ స్పష్టం చేయడంతో పాటు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఐటీ అధికారుల నిర్ణయాన్ని జస్టిస్‌ సూరజ్‌ గోవిందరాజ్‌ సమర్థించారు. దంపతులు విడాకులు తీసుకునేందుకు ఐటీ వివరాలను చెప్పవలసిన అవసరం లేదంటూ కేంద్ర సమాచార హక్కు కమిషన్‌ జారీ చేసిన ఆదేశాలను న్యాయమూర్తి తోసిపుచ్చారు.

సజీవ దహనం కేసులో శిక్ష అమలుకు తీర్మానం

బెంగళూరు (రామమూర్తినగర), న్యూస్‌టుడే : తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఇమ్రాన్‌ అలి అనే వ్యక్తిని సజీవ దహనం చేసిన ఆసిఫ్‌ అనే నిందితుడికి శిక్షను తగ్గించడం కుదరదని జస్టిస్‌ వెంకటేశ్‌ టి. నాయక్‌, జస్టిస్‌ హెచ్‌పీ సందేశ్‌ పీఠం స్పష్టం చేసింది. దిగువ న్యాయస్థానం విధించిన జీవిత ఖైదు శిక్షను రద్దు చేయాలని కోరుతూ నిందితుడు వేసుకున్న అర్జీని ధర్మాసనం తోసిపుచ్చింది. బాధితుని మరణ వాంగ్మూలం, హత్యకు సంబంధించి ప్రత్యక్ష సాక్ష్యుల వివరణ అన్నీ నిందితునికి వ్యతిరేకంగా ఉన్నాయని ధర్మాసనం గుర్తించింది. కాడుగొండనహళ్లికి చెందిన ఇంటీరియర్‌ డెకరేటర్‌ ఇమ్రాన్‌ అలి 2019 అక్టోబరు 20న ఇమ్రాన్‌ అలీపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. కాలిన గాయాలతో చికిత్స పొందుతూ అతను మరణించాడు. తన భార్య షహీదా బేగంతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో హత్య చేశాడు. బాధితుడ్ని షహీదా బేగమే ఆసుపత్రిలో చేర్పించింది.

జనన పత్రంలో తల్లిపేరుకూ చోటు

బెంగళూరు (మారతహళ్లి), న్యూస్‌టుడే : సహజీవనం ద్వారా జన్మించిన ఒక బాలిక పేరులో తల్లి పేరును చేర్చాలంటూ జనన, మరణ వివరాల రిజిస్ట్రారు శాఖకు జస్టిస్‌ సూరజ్‌ గోవిందరాజ్‌ ఆదేశాలు జారీ చేశారు. తన ఎనిమిదేళ్ల కుమార్తె పేరులో తన పేరు చేర్చాలని ఒక మహిళ వేసుకున్న అర్జీని ఆ శాఖ తోసిపుచ్చింది. బాలిక పేరుతో తండ్రి పేరును మాత్రమే నమోదు చేసేందుకు అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు ఇచ్చిన వివరణను ప్రశ్నిస్తూ ఆమె ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. బిడ్డ పేరులో తల్లిపేరు ఉన్నంత మాత్రాన తండ్రికి ఉన్న హక్కులను హరించినట్లు కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. తల్లి పేరును చేర్చడం ద్వారా సమానతకు సంకేతమని న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఎన్‌కౌంటర్‌ కేసు విచారణ వాయిదా

బెంగళూరు (జయనగర), న్యూస్‌టుడే : హుబ్బళ్లిలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడి ఎన్‌కౌంటర్‌కు సంబంధించి జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ నివేదిక ఇచ్చిన అనంతరం ప్రభుత్వం తన ఆదేశాలను ప్రకటించాలని జస్టిస్‌ విభు బఖ్రు, జస్టిస్‌ సీఎం పుణచ్చ పీఠం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తన తీర్మానాన్ని లిఖిత పూర్వకంగా తీసుకురావాలని ఆదేశించి తదుపరి విచారణను మార్చి 2కు ధర్మాసనం వాయిదా వేసింది. హుబ్బళ్లి అశోకనగరలో 2025 ఏప్రిల్‌లో ఐదేళ్ల బాలికను అపహరించి, హత్యాచారానికి పాల్పడిన బిహారుకు చెందిన నిందితుడ్ని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై దాడి చేసి పరారీకి ప్రయత్నించాడు. ఆ సమయంలో పోలీసులు ఆత్మరక్షణకు జరిపిన కాల్పుల్లో అతను మరణించాడు. దీనిపై పోలీసులను నిందితులుగా చేర్చి విచారణ జరపాలని పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ లిబర్టీస్‌ కర్ణాటక ప్రతినిధులు వేసుకున్న ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ పూర్తి చేసి, ధర్మాసనం ఈ సూచనలు చేసింది.

కూరగాయలు.. విషపూరితం

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే : బెంగళూరు చుట్టుపక్కల సాగవుతున్న కూరగాయల్లో విషపూరిత అంశాలు ఉన్నాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. వాటిని శుభ్రం చేసుకోకుండా తింటే హృద్రోగం, కాలేయం, మూత్రపిండాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. ఈ కూరగాయల పరీక్షల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పంపించారు. బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో సాగవుతున్న 10 కూరగాయల్లో 8 శాతానికి పైగా క్రిమిసంహారక మందుల అవశేషాలు ఉన్నాయని పరీక్షల్లో తేటతెల్లమైంది. మరో 19 రకాల కూరగాయల్లో సీసం ప్రమాణం 1.75 ఎంజీ మేర అధికంగా ఉందని గుర్తించారు. కోలారు, చిక్కబళ్లాపుర, నెలమంగల ప్రాంతాల్లోనూ భూసార పరీక్షలను నిర్వహించగా, అక్కడా ఎక్కువ మొత్తంలో క్రిమిసంహారకాలను వినియోగిస్తున్నారని వెల్లడైంది.

చెలువరాయస్వామి

వైరముడికి వేళాయె

మండ్య, న్యూస్‌టుడే : మేలుకోటె చెలువ నారాయణ స్వామికి మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 3 వరకు వైరముడి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని ఉత్సవ నిర్వాహక సమితి అధ్యక్షుడు కనగోనహళ్లి పరమేశ్‌ గౌడ వెల్లడించారు. మార్చి 28న రాత్రి వైరముడి కిరీటధారణ మహోత్సవం, మార్చి 31న మహా రథోత్సవం, ఏప్రిల్‌ 1న రాత్రి కల్యాణిలో తెప్పోత్సవం ఉంటాయని వెల్లడించారు.

పరీక్షలకు భయపడి పరారీ

హావేరి, న్యూస్‌టుడే : రానున్న పదోతరగతి పరీక్షలకు భయపడి రాణెబెన్నూరు తాలూకా సుణకలబిదరి పాఠశాల వసతిగృహం నుంచి ఐదుగురు విద్యార్థులు గోడ దూకి పరారయ్యారు. మార్చి 18 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. హాస్టల్‌ వార్డెన్‌ ఇచ్చిన ఫిర్యాదుతో విద్యార్థుల కోసం రాణెబెన్నూరు రాణా పోలీసులు గాలింపు చేపట్టారు.

పరివార్‌ కార్యకర్తపై దాడి

మడికేరి, న్యూస్‌టుడే : రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘం కార్యకర్త, బాలుడు (16)పై ఒక ముస్లిం యువకుడు దాడి చేసి పరారయ్యాడు. నాపోక్లు గ్రామంలో బజరంగ్‌ పాట రికార్డు వేసి ప్రచారం చేస్తున్న అతనిపై మారణాయుధంతో దాడి చేసి నిందితుడు పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడ్ని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించగా, అతని పరిస్థితి విషమంగా మారింది. మడికేరి, చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితులు అదుపు తప్పకుండా, మత ఘర్షణలు చెలరేగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

రామోజీ ఫిల్మ్‌సిటీలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు

SheShines 1st - 31st March - 2026

ఈ నెల 31 వరకు అవకాశం

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: రంగమేదైనా తమకు సాటి లేదని మహిళామణులు చాటిచెబుతున్నారు. వారి స్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకొనే వేళ రామోజీ ఫిల్మ్‌సిటీ మార్చి నెలను అతివలకు అంకితం చేస్తూ మాసోత్సవాలను నిర్వహిస్తోంది. నేటి నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక ఆఫర్లతో మహిళలు ఫిల్మ్‌సిటీని సందర్శించేందుకు వీలు కల్పించింది. వివిధ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని వయసుల మహిళలు సినీ ప్రపంచంలో వినోదం, విహారం, సినిమాటిక్‌ వైభవాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. రామోజీ స్టూడియో టూర్‌లో అద్వితీయ సినిమా సెట్ల వీక్షణం, లైవ్‌ షోలు, రైడ్స్‌, సాహసాల నెలవు సాహస్‌ సందర్శన, అలరించే పక్షుల పార్కు, సీతాకోకచిలుకల గార్డెన్‌, మోషన్‌ క్యాప్చర్‌, వర్చువల్‌ షూట్‌, మాయాలోక్‌ ఇలా ఎన్నో ఆకర్షణలను తిలకించవచ్చు.

సద్వినియోగం చేసుకోండి..

రామోజీ ఫిల్మ్‌సిటీ మహిళా దినోత్సవ ఆఫర్‌లో భాగంగా అన్ని వయసుల మహిళలకు ఒకరికి రూ.1111 + జీఎస్‌టీ, కనీసం 11 మంది బృందంగా వస్తే ఒక్కొక్కరికి రూ.999 + జీఎస్‌టీతో ప్రవేశ రుసుం ఉంటుంది. బృందాలుగా వచ్చి వేడుకలు మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి ఇదే మంచి తరుణం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళా మాసోత్సవాల్లో పాల్గొని మరిచిపోలేని మధురానుభూతి పొందండి.

మరిన్ని వివరాలకు..

www.ramojifilmcity.comలో లాగిన్‌ అవ్వండి. లేదా 76598 76598కు కాల్‌ చేయండి.

మ్యాథ్యూకు ఘన సత్కారం

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : భారతీయ సైనిక కర్ణాటక, కేరళ ఉప విభాగం కమాండింగ్‌ అధికారి, జనరల్‌ మేజర్‌ వినోద్‌ టామ్‌ మ్యాథ్యూను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఘనంగా సత్కరించారు. కొడగుకు చెందిన ఆయన ఇటీవలే పదవీ విరమణ చేశారు. కొడవ సంప్రదాయపు కత్తి, ఇతర స్మరణికలను ఆయనకు బహూకరించారు. బీడీఏ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎన్‌ఏ హ్యారిస్‌ అధికారులు తుషార్‌ గిరినాథ్‌, మణివణ్ణన్‌, రామ్‌ ప్రసాత్‌ మనోహర్‌, మహేశ్వర రావు, మనీశ్‌ మౌద్గిల్‌, సీమంత్‌ కుమార్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

స్మరణిక అందుకుంటున్న మ్యాథ్యూ

అధికారుల తీరుపై లోకాయుక్త అసహనం

ఉడుపి, న్యూస్‌టుడే : జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప లోకాయుక్త జస్టిస్‌ బి.వీరప్ప నేతృత్వంలోని అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఒక కార్యాలయంలో ఉద్యోగి జీన్సు ప్యాంటు వేసుకుని రావడాన్ని చూసి తప్పుపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన సంచిలో తన చీటీ పాటకు సంబంధించిన వివరాలున్న పత్రాలను చూసి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డ్రస్‌ కోడ్‌ను అనుసరించకపోతే చర్యలు తీసుకుంటామని అధికారులు, సిబ్బందిని ఆయన హెచ్చరించారు.

సూట్‌కేసులో గంజాయి

చామరాజనగర, న్యూస్‌టుడే : మైసూరు నుంచి ఊటీకి వెళుతున్న ఒక బస్సులో ప్రయాణికుడు వదిలి వెళ్లిన ట్రాలీ బ్యాగ్‌లో 12.6 కిలోల గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గుండ్లుపేట బస్టాండ్‌లో కాఫీ కోసం బస్సు నిలిపినప్పుడు ట్రాలీ బ్యాగు యజమాని కిందకు దిగి వెళ్లిపోయాడు. ఇతర ప్రయాణికుల ఫిర్యాదుతో బస్సు డ్రైవరు నేరుగా ఠాణాకు వెళ్లి బ్యాగును అప్పగించారు. అందులో గంజాయి ఉందని పోలీసులు గుర్తించారు. బ్యాగు యజమాని కోసం గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు.

'గృహలక్ష్మి' నిధులు వెనక్కి

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : గృహలక్ష్మి పథకం కింద విడుదల చేస్తున్న నిధులు కొందరు మృతుల ఖాతాలకు వెళుతున్నట్లు గుర్తించామని మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌ తెలిపారు. ఆ ఖాతాలకు వెళుతున్న నగదును వెనక్కు తీసుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటి వరకు రూ.79 కోట్లు ఇలా 2.30 లక్షల మంది ఖాతాలకు జమ అయ్యిందని గుర్తించామన్నారు. ఇందులో రూ.2.30 కోట్లు మాత్రమే వెనక్కు తిరిగి వచ్చాయన్నారు. మిగిలిన మొత్తాన్ని దశలవారీగా వెనుక్కు తీసుకుంటామని చెప్పారు.

అదిగో.. పులి

మైసూరు సమీప హెచ్‌డీ కోటె- దమ్మనకట్టె బ్యాక్‌ రివర్‌ సఫారీకి వెళ్లిన ఔత్సాహికులకు పెద్ద పులి ఎదురైంది. నాగరహొళె అడవిలో సఫారీ వాహనానికి అడ్డుగా పులి కాసేపు వచ్చి నిలబడింది. ముందున్న వాహనంలో ఉన్న ఫొటోగ్రాఫర్‌ ఈ పెద్ద పులిని తన కెమెరాలో బంధించారు. ఈ ఫొటో ఇప్పుడు స్థానికంగా వైరల్‌గా మారింది. మూడు నెలల అనంతరం గత ఆదివారం నుంచే సఫారీని అటవీశాఖ అధికారులు ప్రారంభించిన విషయం తెలిసిందే.

- న్యూస్‌టుడే, మైసూరు

కొత్తకొత్తగా..

విధానపరిషత్‌ సభ్యుడు సూరజ్‌ రేవణ్ణ కొత్త లుక్‌లో కనిపించారు. మేఘాలయ పర్యటనలో ఉన్న ఆయన ఎలిఫెంట్‌ ఫాల్స్‌ వద్ద సంప్రదాయక వీరుని వేషంలో చేతిలో కత్తి, డాలు పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. తన స్నేహితులతో కలిసి ఆయన మేఘాలయ పర్యటనకు వెళ్లారు. కొన్ని ఫొటోలను తన సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.

- న్యూస్‌టుడే, శివాజీనగర

దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట

మొక్కకు నీరు పోస్తున్న మహంతేశ్‌, ఎమ్మెల్యేలు సతీశ్‌ రెడ్డి, సీకే రామమూర్తి, కేపీ దినేశ్‌, ఉమాపతి శ్రీనివాస గౌడ తదితరులు

బెంగళూరు (మారతహళ్లి), న్యూస్‌టుడే : దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ, దృష్టిలోపం ఉన్న వారికి మెరుగైన అవకాశాలను కల్పించే లక్ష్యంతో సంస్థను నెలకొల్పామని సమర్థనం దివ్యాంగుల ట్రస్టు వ్యవస్థాపక ట్రస్టీ మహంతేశ్‌ జి కివడసణ్ణనవర్‌ తెలిపారు. సంస్థ 29వ వార్షికోత్సవాలను శనివారం ప్రారంభించి మాట్లాడారు. దృష్టిలోపం ఉన్న వారికి కంప్యూటర్‌ శిక్షణ, ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లను వినియోగించుకునే కౌశల్య బోధనతో పాటు దివ్యాంగులకు క్రికెట్‌ పోటీలను నిర్వహించే స్థాయికి తాము చేరుకున్నామని గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో గుర్తింపుతో పాటు, తమ వద్ద శిక్షణ పొందిన వారంతా తమ సొంత కాళ్లపై నిలబడేలా తీర్చిదిద్దడం గర్వకారణమని పేర్కొన్నారు. సంస్థలో పదేళ్ల పాటు సేవలు అందించిన 17 మంది ఉద్యోగులను ఇదే సందర్భంలో సత్కరించారు. ఎమ్మెల్యేలు సతీశ్‌ రెడ్డిత్త, సీకే రామమూర్తి, గురురాజ్‌ గంటిహొళె, మడకశిరకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమాల తిప్పేస్వామి, ఎమ్మెల్సీ గోపినాథరెడ్డి, విశ్రాంత న్యాయమూర్తి కేపీ దినేశ్‌, వివిధ సంస్థల ప్రతినిదులు ఉమాపతి శ్రీనివాసగౌడ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిబ్‌ అరెస్టుపై అభ్యంతరం

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే : జాతీయ యువ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉదయ్‌ బాను చిబ్‌ను కేంద్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని ఏఐసీసీ ఎస్సీ విభాగం జాతీయ సంయోజకుడు డాక్టర్‌ ఆనంద్‌కుమార్‌ ఆరోపించారు. చిబ్‌ను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ అన్ని చోట్లా పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆందోళనకు దిగుతున్నామని తెలిపారు. కామన్‌వెల్త్‌ క్రీడలకు సంబంధించి అక్రమాలపై భాజపా నాయకులు గతంలో దేశ వ్యాప్తంగా అర్ధనగ్న ప్రదర్శనలు చేసినా, ఎక్కడా వారిని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అరెస్టు చేయలేదన్నారు. కేంద్రం నియంతృత్వ పోకడలను ఖండిస్తూ యువత తిరుగుబాటుకు దిగకుండా చూసుకోవలసిన అవసరం భాజపా నాయకులపై ఉందన్నారు.

నగర వాకిట పల్లె సంత!

సంతలో వివిధ రకాల ఫలాల కొనుగోలు

గాంధీ కృషి విజ్ఞాన కేంద్ర ప్రాంగణంలో రద్దీ

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే : అదొక చక్కని రైతు వేదిక! వారు పండించిన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను తక్కువ ధరలకు అందుబాటులో ఉంచడంతో నగరవాసుల ఆనందానికి అవధులు లేవు. బెంగళూరు శివార్లలోని గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం (జీకేవీకే)లో వినియోగదారుల కోసం శనివారం రైతు సంత నిర్వహించారు. ఉదయం ఏడింటి నుంచి రాత్రి వరకు ఈ సంత.. మహా సందడిగా సాగింది. నగరవాసికి ఇదొక కొత్త అనుభవమని బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ ఎస్‌వీ సురేష్‌ వెల్లడించారు. మామిడి, పనస, కరబూజా తదితర పండ్లతో పాటు కూరగాయలు, తాజా ఆకుకూరలను ఎక్కువ మంది కొనుగోలు చేశారు. ఇళ్లలో మొక్కలు పెంచుకునే వారి కోసం చిన్నతరహా వ్యవసాయ, ఉద్యానవనాల పరికరాలను అందుబాటులో ఉంచారు. కొందరు రైతులు నాటు కోళ్లను విక్రయించడం సందడి సృష్టించింది. చిరుధాన్యాలను తక్కువ ధరకే అందుబాటులో ఉంచారు. మహిళా సహాయ సంఘాలు తయారు చేసిన వస్తువులు, ఆహార పదార్థాలను బాగానే విక్రయించారు. ఇలాంటి సంతలు ఇకపై ప్రతి నెలా రెండు, నాలుగో శనివారాలు నిర్వహిస్తామని ఆచార్య సురేష్‌ వివరించారు. బెంగళూరు గ్రామీణ, తుమకూరు, చిక్కబళ్లాపుర, కోలారు జిల్లాల నుంచి తాజా కూరగాయలను తరలించుకొచ్చారు.

బెంగళూరు

● బెంగళూరు ● కోలారు ● మైసూరు ● హోసూరు ● చిక్కబళ్లాపుర ● తుమకూరు

చిత్రలేఖనాలను ఆసక్తిగా పరిశీలిస్తున్న ఉప ముఖ్యమంత్రి

తైలవర్ణ చిత్రాల ప్రదర్శన అద్భుతం

బెంగళూరు (గాంధీనగర), న్యూస్‌టుడే : వేదాల స్ఫూర్తి పేరిట ప్రముఖ చిత్రకళాకారుడు అఖ్తర్ హుసేన్ గీచిన తైలవర్ణ చిత్రాల ప్రదర్శనను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చిత్రకళా పరిషత్తులో శనివారం ప్రారంభించారు. వేదాల సారాన్ని అర్థం చేసుకుని, ఒంటబట్టించుకుని కళాకారుడు గీచిన చిత్రలేఖనాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. కొన్ని చిత్రాలు తనను విస్మయానికి గురి చేశాయని ఆయన పేర్కొన్నారు. తాను గీచిన చిత్రాల నుంచి ఎంపిక చేసుకున్న నలభైకు పైగా చిత్రాలను కళాకారుడు ప్రదర్శనకు ఉంచారు.

ప్రజా సమస్యలపై స్పందించాలి

మాట్లాడుతున్న ఎస్పీ కన్నికా సుక్రీవల్

ముళబాగిలు : పోలీసు వ్యవస్థ ప్రజల సమస్యలకు స్పందించేలా ఉండాలని కోలారు ఎస్పీ కన్నికా సుక్రీవల్ తెలిపారు. కోలారు నగరంలో శనివారం జిల్లా సాయుధ దళాల కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. జిల్లాలోని శ్రీనివాసపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో వివిధ బ్యాంకులను సందర్శించి సీసీ కెమెరాలు, సైబర్‌నేరాలు, గొలుసు చోరీలు వంటి అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. పోలీస్‌స్టేషన్లలో అప్రమత్తంగా ఉంటూ నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.

హోసూరు కబుర్లు

3న సెలవు ప్రకటించిన కలెక్టర్

సిద్ధమవుతున్న రథం

హోసూరు : హోసూరులోని చారిత్రక ప్రసిద్ధి చెందిన శ్రీమరకతాంబ సమేత శ్రీచంద్రచూడేశ్వరస్వామి ఆలయ బ్రహ్మ రథోత్సవం ఈ నెల 3న నిర్వహించనున్నారు. రథోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లాలోని హోసూరు, డెంకణీకోట, శూలగిరి, అంచెట్టి తాలూకాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు కలెక్టర్ దినేశ్‌కుమార్ సెలవు ప్రకటించారు. ఈ నెల 14న తేదీ విధులు నిర్వర్తించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రెండోసారి పోటీకి సిద్ధమైన ప్రకాశ్

వై.ప్రకాశ్

హోసూరు, న్యూస్‌టుడే : హోసూరు అసెంబ్లీ ఎన్నికల్లో రెండో సారి పోటీ చేయడానికి ప్రస్తుత ఎమ్మెల్యే వై.ప్రకాశ్ సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ పుట్టిన రోజు సందర్భంగా అతనికి శుభాకాంక్షలు తెలపడానికి ప్రకాశ్ చెన్నై వెళ్లనున్నారు. డీఎంకే పార్టీ నుంచి రెండో సారి పోటీ చేయడానికి చెన్నైలోని డి.ఎం.కె. పార్టీ కార్యాలయంలోఓ ఆదివారం దరఖాస్తు అందజేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఏడాది పొడవునా.. సాగుతున్న పనులు

వ్యర్థాలను ఇలాగేనా వదిలేసేది అని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే సురేశ్‌కుమార్

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే : పుణె జాతీయ రహదారి, మైసూరు రోడ్డును డాక్టర్ రాజ్‌కుమార్‌రోడ్డు అనుసంధానం చేస్తుంది. కెంపేగౌడ బస్టాండ్ నుంచి కర్ణాటకలోని 17 జిల్లాలకు వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి. యశ్వంతపుర నుంచి రాజాజీనగర ఆరవ బ్లాకు వరకు మూడున్నర కి.మీ. మేర ఉన్న ఈ రహదారిని వైట్ ట్యాపింగ్ పనులతో ఉన్నతీకరించేందుకు పనులు ప్రారంభించి ఏడాది పూర్తయింది. నాలుగు వరుసల రహదారికి ఇరువైపులా అక్కడక్కడా గుంతలు తవ్వి పనులు ప్రారంభించారు. ఒక వరుస పనులు పూర్తయిన అనంతరం మరో వైపు పనులు ప్రారంభించాలని నిపుణులు చేసిన సూచనలను కూడా జీబీఏ పెడచెవిన పెట్టింది. నవరంగ్ థియేటర్ నుంచి సుబ్రహ్మణ్యనగర పోలీసు ఠాణా కూడలి వరకు మాత్రమే వైట్ ట్యాపింగ్ పనులు పూర్తయ్యాయి. మరో వైపు పనుల కోసం వాహన సంచారాన్ని పూర్తిగా నిలిపి వేశారు. వైట్ ట్యాపింగ్ పనులు ప్రారంభించేంత వరకు రహదారి మరమ్మతులు చేసి, తారు వేయాలని వాహనదారులు కోరుతున్నా అధికారుల నుంచి స్పందన రాలేదు. స్థానికులు, వ్యాపారుల ఫిర్యాదులతో ఎమ్మెల్యే సురేశ్‌కుమార్ స్థల పరిశీలన చేశారు. రాజాజీనగర, మల్లేశ్వరం, మహాలక్ష్మి లేఅవుట్ల పరిధిలోకి డాక్టర్ రాజ్‌కుమార్ రోడ్డు వస్తుంది. పనులు పూర్తయిన చోట కూడా గుంతల్ని సరిగా పూడ్చలేదని, తవ్విన రహదారి వ్యర్థాలను తొలగించని తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రహదారి ఉన్నతీకరణ, మరమ్మతుల పేరిట ఏడాది పాటు నత్తనడకన పనులు చేస్తుంటే ఎదురవుతున్న ఇబ్బందులు, వ్యాపారులకు వస్తున్న నష్టాలను ఎవరు పరిష్కరిస్తారని అధికారులను ప్రశ్నించారు. బెస్కాం, జలమండలి, బీఎస్ఎన్ఎల్, ప్రైవేటు టెలికాం ఆపరేటర్ల కేబుళ్లన్నీ భూగర్భంలోని గొట్టం మార్గంలోనే వెళతాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి పనులు పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

గొట్టం వేసిన అనంతరం గుంతను సరిగా పూడ్చకపోతే ఎలా

అందరు సమానమంటూ ముందడుగు

ప్రారంభ వేదికపై లిసాహెడ్లఫ్, సంస్థల ప్రతినిధులు

బెంగళూరు (క్రీడలు) : రాష్ట్ర ప్రభుత్వం, ఒరాకల్, బీటీగ్రూపు, బ్రిటిష్ ఏషియన్ ట్రస్టు, బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ సాకర్ స్కూల్స్ సహకారంతో గోయింగ్ టు స్కూల్ సంస్థ నిర్వహించిన మ్యాచ్‌డే కార్యక్రమం ఘనంగా జరిగింది. అందరూ కలిసికట్టుగా ఆడడం, నేర్చుకోవడం వంటి వేడుకలతో 'అందరు సమానం-మార్పుల కోసం' కార్యక్రమం ఆకట్టుకుంది. శనివారం జేపీ నగరంలోని జయప్రకాష్ నారాయణ్ మైదానంలో రెండువేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్వయంసేవకులు, భాగస్వామ్య సంస్థలు పాల్గొన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు ఐదు నుంచి పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తును తెలిపే క్రియాత్మక కౌశల్యాలను వివరించారు. యువకులతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. బెంగళూరు ఫుట్‌బాల్ మహిళా జట్టు సభ్యులు తమ క్రీడాశక్తిని ప్రదర్శించారు. అమ్మాయిలు, అబ్బాయిల జీవన, డిజిటల్ కౌశల్యాలతో పాటు క్రీడ, శిక్షణ, నగరాభివృద్ధి, వాతావరణం మార్పులు, సాంకేతికత వంటి కార్యక్రమాలను నిర్వహించారు. గోయింగ్ టూ స్కూల్ సీఈవో లిసాహెడ్లఫ్, తదితరులు పాల్గొన్నారు.

తెలుగు తేజానికి గురురత్న పురస్కారం

పురస్కారం అందుకుంటున్న మంజునాథశర్మ

హోసూరు, న్యూస్‌టుడే : హోసూరుకు చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు వి.మంజునాథశర్మ సేవలను గుర్తించిన చెన్నై అమిత్ విశ్వవిద్యాలయం (ఎ.ఎం.ఐ.టి.) ప్రతినిధులు ఆయనకు గురురత్న పురస్కారాన్ని జానకిరామన్ ఆడిటోరియంలో ప్రదానం చేశారు. ఈయన మాజీ ఎమ్మెల్యే, స్వర్గీయ కె.ఎస్.కోదండరామయ్య మనవడు. హోసూరు జూనియర్ రెడ్ క్రాస్ జె.ఆర్.సి కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈయన మాతృ భాష తెలుగు. 30 ఏళ్లుగా వివిధ ప్రాంతాల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఇతని సేవలను గుర్తించిన వివిధ సంస్థలు ప్రశంసాపత్రాలు, అవార్డులతో సత్కరించాయి. విశ్వవాహిని సంస్థను ఏర్పాటు చేసి విశిష్ట ప్రతిభ గల వ్యక్తులను సత్కరిస్తున్నారు. ఈ సందర్భంగా హోసూరులోని వివిధ విద్యా సంస్థలు, సేవా సంస్థలు ఉపాధ్యాయ సంఘాలు వి.మంజునాథశర్మకు అభినందనలు తెలిపారు.

నసనకోట పెద్దయ్యస్వామికి ప్రత్యేక పూజలు

బయలుదేరి వెళుతున్న భక్తులు

పావగడ, న్యూస్‌టుడే : అనంతపురం జిల్లాలోని రామగిరి మండలం నసనకోట గ్రామంలో వెలసిన కురుబల ఆరాధ్య దైవం శ్రీఅతకల్లపట్నం పెద్దయ్యస్వామికి పావగడ పట్టణానికి సమీపం రొప్ప కురుబ సముదాయం భక్తులు శనివారం ఉదయం బయలుదేరి వెళ్లారు. పెద్దయ్యస్వామి నూతన దేవాలయ ప్రవేశం, పెద్దపరుష మహోత్సవం రెండు రోజులు జరుగనుండగా స్థానిక కురుబ సముదాయ భక్తులు శ్రీఆంజనేయస్వామి దేవాలయం ముందున్న బొడ్రాయికి తమ ఆచారం ప్రకారం భక్తిశ్రద్ధలతో పూజలాచరించి మొక్కుబడులతో పాటు ఫల, పుష్ప తాంబూలాదులను తీసుకొని 10 వాహనాల్లో బయలుదేరారు. గోపాలప్ప, పెద్దయ్య, హనుమంతరాయప్ప, కమలాక్షిపవన్, నాగభూషణ, కేఈబీ మంజు, మురళి తదితరులు వెళ్లిన వారిలో ప్రముఖులు.

నేటి నుంచి కణివె లక్ష్మీనరసింహ బ్రహ్మోత్సవాలు

స్వామివారి మూల విరాట్టు

పావగడ, న్యూస్‌టుడే : పట్టణ శివారు తుమకూరు రహదారిలో ఉద్భవమూర్తిగా పేరుపొందిన కణివె శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఆదివారం నుంచి మంగళవారం వరకు మూడు రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని దేవాలయ సేవాసమితి నిర్వాహకులు తెలిపారు. ఆదివారం ఉదయం స్వామి వారికి స్వస్తివాచన, పంచామృతాభిషేకం, మహామంగళారతి, సోమవారం ధ్వజారోహణ, పుష్పాలంకరణ, మహామంగళారతి దాతల ద్వారా ఏర్పాటు చేశారు. మంగళవారం పౌర్ణమి రోజు ఉదయం 9 గంటలకు బ్రహ్మరథోత్సవం నిర్వహిస్తామన్నారు. 11.30 గంటలకు ఆలయ గర్భగుడిని మూసివేస్తామని దేవాలయ సేవాసమితి ప్రతినిధులు కరపత్రాల ద్వారా వివరించారు.

కేరళ ఛాయాచిత్ర ప్రదర్శన ప్రారంభం

ఫొటోల వివరాలు చెబుతున్న అధికారిణి

బెంగళూరు (హలసూరు), న్యూస్‌టుడే : భారతదేశంలోని పది మంది ప్రముఖ ఛాయాచిత్ర గ్రాహకులు కేరళలో సుదీర్ఘంగా పర్యటించి తీసిన ఫొటోల నుంచి ఎంపిక చేసిన 100 ఫొటోలను నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్‌లో ప్రదర్శనకు ఉంచారు. కేరళ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి.వేణు, గ్యాలరీ డైరెక్టర్ ప్రియాంకా మేరీ ఫ్రాన్సిస్, కళా విమర్శకురాలు ఉమానాయర్, ప్రముఖ వన్యజీవి ఫొటోగ్రాఫర్ బాలన్ మాధవన్ సంయుక్తంగా ప్రదర్శనను ప్రారంభించారు. ఈ చిత్రాలను వీక్షించడం ద్వారా కేరళ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు అవకాశం కలుగుతుందని వేణు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉమానాయర్ రచించిన రెండు పుస్తకాలను వేణు అందుకున్నారు.

ఘనంగా మల్లికార్జునస్వామి రథోత్సవం

రథోత్సవంలో భక్తజనం

డెంకణీకోట, న్యూస్‌టుడే : డెంకణీకోట శివారు దుర్గం కొండమీద వెలిసిన శ్రీబ్రమరాంబ సమేత శ్రీమల్లికార్జునస్వామి రథోత్సవం శనివారం వైభవంగా జరిగింది. బ్రమరాంబ, మల్లికార్జునస్వామి, కబ్బాళమ్మ, ఆంజనేయస్వామి, ఇతర దేవతా మూర్తులకు విశేష పూజలు, అలంకరణ చేసి హోమాలు నిర్వహించారు. అలంకరించిన మల్లికార్జునస్వామి ఉత్సవమూర్తిని తేరులో ఉంచి ఆలయం చుట్టూ ఊరేగించారు.

పీయూసీ పరీక్షలు చాలా కీలకం

విద్యార్థినులతో ముచ్చటిస్తున్న ఎంపీ గోవిందకారజోళ

చిత్రదుర్గ : ప్రతి విద్యార్థి జీవితంలో రెండో ఏడాది పీయూసీ పరీక్షలు ఎంతో కీలకమని, ఈ ఫలితాలు విద్యార్థుల భవిష్యత్తును నిర్ధారిస్తాయని లోక్‌సభ సభ్యుడు గోవింద కారజోళ పేర్కొన్నారు. శనివారం ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పీయూసీ పరీక్షలు రాసే విద్యార్థినులతో ఎంపీ ముచ్చటించారు. ధైర్యంగా పరీక్షలను రాయాలని, ఏకాగ్రతతో చదివి పరీక్షలను రాయడం అలవాటు చేసుకోవాలన్నారు. మెడికల్, ఇంజనీరింగ్, ఇతర వృత్తి పర కోర్సులకు చేరదలిచే విద్యార్థులకు ఈ పరీక్షల ఫలితాంశాలు ఎంతో ముఖ్యమన్నారు. బాగా చదివి ఉన్నత పదవులను పొందాలని ఆకాంక్షించారు. కళాశాల ప్రధానాచార్యుడు దొడ్డయ్య, ఉపన్యాసకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్ర్య ఉద్యానవనంలో ఆప్ నేతల ఆందోళన

ధర్నాలో ఆప్ నేతలు

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : అవినీతిపరులను పరిశుద్ధులుగా చేసే వాషింగ్ మెషిన్ భాజపా దగ్గర ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎద్దేవా చేసింది. అవినీతికి పాల్పడిన దోషులను కూడా తమ పంచన చేర్చుకుని, వారికి పదవులు కట్టబెడుతుంటే భాజపా ముందుండి ఎద్దేవా చేస్తూ స్వాతంత్ర్య ఉద్యానవనంలో ఆప్ నేతలు, కార్యకర్తలు ధర్నాకు దిగారు. భాజపా నాయకులు బైరతి బసవరాజ్, డాక్టర్ చంద్రు లమాణీలను తదుపరి శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండా సస్పెండ్ చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభం

భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే రామచంద్రన్, తదితరులు

కెలమంగలం (డెంకణీకోట), న్యూస్‌టుడే : దేశాభివృద్ధికి విద్యే మూలకారణం, ప్రతి ఒక్కరూ చదివి విద్యావంతులై అభివృద్ధి దిశగా సాగాలని ఎమ్మెల్యే రామచంద్రన్ ఆకాంక్షించారు. శనివారం కెలమంగలం శివారు బిదిరెడ్డి పంచాయతీ పూనపల్లి గ్రామంలో రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు జయరాం, రమేశ్, మాజీ పంచాయతీ అధ్యక్షుడు బైరప్ప, సీపీఐ నాయకులు గంగేశ్, శ్రీనివాస్, బాబు, తదితరులు పాల్గొన్నారు.

రాజకాలువలకు మరమ్మతులు

నగరంలో పలు ప్రదేశాలకు ముంపు నుంచి విముక్తి కలిగించే చర్యలను బెంగళూరు తూర్పు నగర పాలికె చేపట్టింది. ముంపునకు ప్రధానమైన రాజకాలువలకు ఇరువైపులా నియంత్రణ గోడలను నిర్మిస్తున్నారు. రక్షణ గోడలను నిర్మించి కాలువలో పూడిక తొలగిస్తున్నారు. జరుగుతున్న పనులను కమిషనర్ డీఎస్ రమేశ్ పరిశీలించారు. చిన్నవానకు మునుగుతున్న గద్దలహళ్లి వద్ద ఉన్న రాజకాలువ రక్షణ గోడల నాణ్యతను తనిఖీ చేశారు. తరచూ ముంపునకు గురయ్యే ప్రదేశాలను గుర్తించామని, కాలువలో నీరు జనవాసాల్లో ప్రవహించకుండా నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ వెల్లడించారు.

- న్యూస్‌టుడే, బెంగళూరు (బాణసవాడి)

అంటువ్యాధులకు చిరునామా..

గుడిబండె తాలూకా ఎల్లోడు గ్రామపంచాయతీ పరిధిలోని [illegible] గ్రామంలో తాగునీటిలో మురుగునీరు కలుస్తోందని స్థానికులు ఆరోపించారు. పారిశుద్ధ్య వ్యవస్థను సరిచేసేందుకు కార్మికులు లేరని, మౌలిక సదుపాయాలు లేకపోవడంతో తాము నీటిని కొనుగోలు చేసుకుని తాగవలసి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ అధికారి, ఆరోగ్యశాఖకు ఫిర్యాదు చేసినా స్పందన రాలేదని ఆక్రోశించారు. కలరా, ఇతర అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

- న్యూస్‌టుడే, చిక్కబళ్లాపుర

వాణిజ్య సమాఖ్య కీలక ఒప్పందం

పత్రాలు మార్చుకుంటున్న ఇరు సంస్థల ప్రతినిధులు

బెంగళూరు (గాంధీనగర), న్యూస్‌టుడే : కొరియాకు చెందిన టెక్నాలజీ కమర్షియలైజేషన్ గ్రూపుతో కర్ణాటక వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సమాఖ్య అధ్యక్షురాలు ఉమారెడ్డి, టీసీజీ సంస్థ సీఈఓ క్యాల్విన్ సింగ్యాన్‌యే ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్నారు. ఈ ఒప్పంద ఆధారంగా 15 దేశాల్లోని మూడు వేలకు పైగా కంపెనీలతో లావాదేవీలు, పెట్టుబడులు పెట్టేందుకు కర్ణాటకలోని పారిశ్రామికవేత్తలకు అవకాశం దక్కుతుందని ఉమారెడ్డి అభిప్రాయపడ్డారు.

వైభవంగా శనీశ్వరస్వామి ఆలయ ఉత్సవాలు

హరికథ కళావిద్వాన్ మండ్య ఉమేశ్ బృందం

మంచనహళ్ళి, (బేరికె), న్యూస్‌టుడే : హోసూరు పరిధి అత్తిబెలె సమీపంలోని మంచనహళ్లిలోని శ్రీశనీశ్వరస్వామి ఆలయ 14వ వార్షికోత్సవం, శనీశ్వరస్వామి జయంతి వేడుకలను శనివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కర్ణాటక రాజ్య రత్నశ్రీ ప్రశస్తి గ్రహీత డాక్టర్ సదాశివయ్య ఆరాధ్య ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఉత్సవాలు జరిగాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్రం మండ్య పట్టణానికి చెందిన హరికథ కళావిద్వాన్ ఉమేశ్ బృందంచే 'శ్రీశనిప్రభావ' అనే హరికథా కాలక్షేపం కార్యక్రమం నిర్వహించారు. ఈ ఘట్టం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో డాక్టర్ గిరిశ్, ఆలయ కమిటీ నిర్వాహకులు లలితమ్మణ్ణి, వరుణ్, చందన, నాగేంద్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

వేడుకగా జాతీయ విజ్ఞాన దినోత్సవం

బహుమతులు పొందిన విద్యార్థులతో పాఠశాల సిబ్బంది

పావగడ, న్యూస్‌టుడే : తాలూకాలోని కోటగుడ్డ సహానా ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో శనివారం జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఘనంగా ఆచరించుకొన్నారు. సుందరంగా అలంకరించిన పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు విజ్ఞాన మాదరి ప్రదర్శన, ప్రబంధ, చిత్రకళ పోటీలను ఏర్పాటు చేశారు. ఉత్తమ ప్రదర్శనతో రాణించిన విద్యార్థులకు బహుమతులను అందచేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్.నరసింహప్ప, ఉపాధ్యాయులు ఆంటోని, జోబిన్,హేమలతా, జీనిస్, జిజో, మమత, శ్రీదేవి, శిల్ప, త్రివేణి, రవి, నాగేంద్ర, నజీమ, దివ్య, జలజ తదితరులు పాల్గొన్నారు.

వసతిగృహ నిర్వాహకుడిపై పోక్సో కేసు

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే: దేవనహళ్లిలోని వసతి పాఠశాల వసతి గృహంలో ఉంటున్న ఇద్దరు విద్యార్థినులపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన ఆరోపణలపై వసతిగృహ యజమాని ధనుంజయ్, ఆయన భార్యపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు పొందుతూ వసతి పాఠశాలను ధనుంజయ నిర్వహించేవాడు. వసతిగృహంలో 700 మంది విద్యార్థినులు ఉండేవారు. ధనుంజయ్ నిత్యం మద్యం తాగి వచ్చి ఇద్దరు విద్యార్థినులను తన గదికి పిలిపించుకుని అనుచితంగా ప్రవర్తించేవాడు. అతని తీరును సహించలేక శైలజకు ఫిర్యాదు చేయగా, తన భర్తకు సహకరించాలని చెప్పడంతో ఆ బాలికలు కంగుతిన్నారు. బాలికలు తమ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.

విద్యుదాఘాతంతో రైతు మృతి

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే: గుబ్బి తాలూకా హలసిన నాగేనహళ్లి గ్రామంలో విద్యుదాఘాతంతో సిద్ధేశ్ (30) అనే యువ రైతు కన్నుమూశాడు. శనివారం ఉదయం పొలానికి నీరు కట్టేందుకు మోటరు వద్ద ఫ్యూజు వేస్తున్న సమయంలో తీగ తాకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కన్నుమూశాడు. చేళూరు ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

యువకుడి కాళ్లు, చేతులు కట్టేసి.. కొట్టి చంపేశారు

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే : యువకుడి కాళ్లు, చేతులు కట్టేసి, నోటికి టేప్ చుట్టి ఇనుప కడ్డీతో తలపై కొట్టి, కత్తితో పొడిచి కిరాతకంగా కడతేర్చారు. బాగలకుంటె స్టేషన్ పరిధిలోని విజయలక్ష్మీపురలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నటరాజ్ అనే వ్యక్తి ఇంట్లోని ఓ బాడుగ గదిలో దుర్వాసన రావడంతో చుట్టు పక్కల ప్రజలు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని, తలుపులు బద్ధలుగొట్టి చూడగా యువకుడి మృతదేహం కనిపించింది. హత్యకు గురైన యువకుడి ఊరు, పేరు తదితర వివరాలు తెలియరాలేదు. ఇంటి యజమాని నటరాజ్ వద్దకు రెండు నెలల కిందట మోహన్‌కృష్ణ, ఊర్వశి అనే వ్యక్తులు వచ్చి గది అద్దెకు తీసుకున్నారు. ఆమె సినిమాల్లో సహాయ దర్శకురాలిగా పని చేస్తున్నట్లు నమ్మించింది. అద్దెకు సంబంధించి ఇంకా ఎలాంటి ఒప్పంద పత్రం చేసుకోలేదు. ఈ క్రమంలోనే త్వరలో ఇంటిని ఖాళీ చేస్తామని ఆమె చెప్పిందని నటరాజ్ వివరించారు. అంతలోనే.. స్థానికుల సమాచారంతో గదిలో వాసన వస్తున్నట్లు తెలుసుకుని అక్కడికి చేరుకున్నానని చెప్పారు. ఇటీవల మోహన్, ఊర్వశితోపాటు మందు పార్టీ చేసుకున్న వారు ఆ గదిలో ఓ యువకుడిని కాళ్లు, చేతులు కట్టేసి కడతేర్చారని ప్రాథమికంగా గుర్తించారు. ఆ ఇద్దరు నిందితుల కోసం వేట సాగిస్తున్నారు.

బాలికలకు సతాయింపులు

బెంగళూరు (బాణసవాడి) : దేవనహళ్లి విద్యార్థి వసతిగృహంలో ఉంటున్న ఇద్దరు బాలికలపై ఆ దంపతులు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ వసతిగృహం యజమాని ధనంజయ, ఆయన భార్య శైలజపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. రాత్రిళ్లు మద్యం తాగి వచ్చి సతాయింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. అక్కడి పరిస్థితిపై బాలికలు వారివారి కుటుంబ సభ్యులకు వివరించడంతో వారు రంగంలోకి దిగి పోలీసులను ఆశ్రయించారని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక సాయంతో ధనుంజయ ఆ వసతి గృహాన్ని నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.

జాతీయ కరాటే పోటీలో సత్తా చాటిన చైత్రశ్రీ

భార్గవరెడ్డితో చైత్రశ్రీ

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే : ఐదో కేఐఓ జాతీయ కరాటే పోటీలో కర్ణాటక తరపున ప్రాతినిధ్యం వహించిన నగరవాసి ఎన్.చైత్రశ్రీ కరాటే టీం ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించి తన సత్తాను నిరూపించుకుంది. దిల్లీలో శనివారం జరిగిన ఈ పోటీలో చైత్రశ్రీ అండర్-21 మహిళల విభాగంలో పాల్గొనింది. చైత్రశ్రీ సాధనకు అఖిల కర్ణాటక స్పోర్ట్స్ కరాటే సంఘం అధ్యక్షుడు అరుణ్‌మాచయ్య, కార్యదర్శి భార్గవరెడ్డి, తదితరులు అభినందించారు.

క్యారమ్స్ పోటీలో శ్యామసుందర్‌కు బంగారు పతకం

పతక ప్రదానంలో శ్యామసుందర్

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే : దిల్లీలో జరిగిన అఖిలభారత సివిల్ సర్వీసెస్ జాతీయ క్యారమ్స్ పోటీలో బెంగళూరు తపాలాశాఖ కర్ణాటక తరపున వెటరన్స్ విభాగంలో పాల్గొన్న జె.ఎన్.శ్యామసుందర్ బంగారు పతకాన్ని సాధించారు. బెంగళూరులోని కేంద్ర పన్నుల కస్టమ్స్ విభాగం తరపున ప్రాతినిధ్యం వహించిన పవన్‌అల్లాడ పురుషుల విభాగం ఛాంపియన్‌షిప్‌లో రజతపతకాన్ని సాధించారు. ఇతను సింగిల్స్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకొని డబుల్స్ సాధనలు చేయడం విశేషం.

గ్రామీణ జిల్లాధికారిగా కేఎన్ అనూరాధ

బెంగళూరు (గ్రామీణం): బెంగళూరు గ్రామీణ జిల్లాకు జిల్లాధికారిగా డాక్టర్ కేఎన్ అనూరాధ శనివారం బాధ్యతలు చేపట్టారు. దేవనహళ్లిలోని జిల్లాధికారి కార్యాలయంలో ఆమెకు అదనపు జిల్లాధికారి సయీదా ఆయేషా, జిల్లా పంచాయతి ఉప కార్యదర్శి శివకుమార్, ఇతర అధికారులు పుష్పగుచ్ఛాలను ఇచ్చి ఆమెకు స్వాగతం పలికారు.

వెంకటరమణుడిని దర్శించుకున్న విపక్షనేత

మండ్య, న్యూస్‌టుడే : శ్రీరంగపట్టణ సమీపంలోని కరిఘట్ట గ్రామంలో చరిత్ర ప్రసిద్ధ వెంకటరమణ దేవాలయంలో విపక్షనేత అశోక్ పూజ చేసుకున్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. మైసూరు నుంచి బెంగళూరుకు తిరిగి వస్తూ మార్గమధ్యంలో ఆయన కరిఘట్టకు వెళ్లారు.

ఖవ్వాలి సంగీతం కాదు.. ఆధ్యాత్మిక అనుభవం

పాటలు పాడుతున్న విద్యార్థులు

బెంగళూరు (కెంగేరి), న్యూస్‌టుడే : ఖవ్వాలి కేవలం సంగీతం మాత్రమే కాదని, ఇది ఆధ్యాత్మిక అనుభవంతో పాటు మనసుకు శాంతి, సమాజానికి ఐక్యత, సంస్కృతి ఘనతను పెంచుతాయని ఆళ్వాస్ ఫార్మసీ విభాగం డైరెక్టర్ గ్రీష్మా వివేక్‌ఆళ్వా తెలిపారు. శనివారం ఆళ్వాస్‌లో ఏర్పాటు చేసిన మెహఫిల్-ఏ-ఖవ్వాలీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఖవ్వాలీ గీతాలకు మనసును ఆస్వాదించే అపూర్వమైన శక్తి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన ఖవ్వాలీ పోటీల్లో ఆళ్వాస్ పీయూ కళాశాల విద్యార్థులు విభానాయక్, మనుజ నేహిగ, మహమ్మద్ అర్హాన్, విశ్వనాథ్, నియోలాలోబో, అదితిపూజారి, యదునందన్‌లు పాటలు పాడి విజేతలుగా నిలిచారు. కళాశాల రిజిస్ట్రార్ నారాయణ శెట్టి, పాలనాధికారి బాలకృష్ణశెట్టి, దీపా కొట్లారి, వివిధ సంస్థల ముఖ్యులు పాల్గొన్నారు.

నాణ్యంగా రహదారుల నిర్మాణం

పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మునిరాజు, తదితరులు

బెంగళూరు (జాలహళ్లి), న్యూస్‌టుడే : దాసరహళ్లి నియోజకవర్గం రాజగోపాల్‌నగర వార్డు దొడ్డన్న ఇండస్ట్రీ సమీపంలో తారురోడ్డు నిర్మాణ పనులకు దాసరహళ్లి ఎమ్మెల్యే ఎస్. మునిరాజు శనివారం భూమిపూజ చేసి ప్రారంభించారు. చేపట్టే పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాలని అధికారులు, గుత్తేదారు లక్ష్మణ్‌కు సూచించారు. నెలగరదనహళ్లి, రాజగోపాల్‌నగర వార్డుల్లో పనులు చేపట్టారు. ప్రజల సంచారానికి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని, పనుల్లో జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో స్థానిక భాజపా నాయకులు గంగాధర్, బి.ఎన్.దినేశ్, సవితా, అధికారులు, పాల్గొన్నారు.

సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

విలేకర్లతో మాట్లాడుతున్న సంగణ్ణ బసవప్ప, తదితరులు

బెంగళూరు (జాలహళ్లి), న్యూస్‌టుడే : కన్నడ సంస్కృతి, సంప్రదాయాలను ఇతర రాష్ట్రాల్లో ఉండే వారికి తెలియజేయాలని, మార్చి 8 తేదీన గోవాలో జరిగే కన్నడ సంస్కృతి సమ్మేళనంలో కన్నడిగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కన్నడ సమ్మేళన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సంగణ్ణ బసవప్ప దివేదారు తెలిపారు. శనివారం బాగలగుంట హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోవాలో కన్నడిగులు అధిక సంఖ్యలో ఉన్నారని, వారికి కన్నడ మాతృభాష ఔన్నత్యాన్ని తెలియజేసి, కన్నడ సంస్కృతి, సంప్రదాయాల నుడి, నడిపై అవగహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ వేదిక అధ్యక్షుడు ఎంహెచ్ పాటిల్, సురేశ్ దొడ్డమని, ముత్తురాజు, చరణ్‌బసవ ఆళ్లూరు పాల్గొన్నారు.

(c) eenadu

బళ్ళారి

● బళ్ళారి ● రాయచూరు ● కొప్పళ ● విజయనగర ● చిత్రదుర్గ

అమ్మో.. నిప్పు

కరావళి ప్రాంతం కుందాపుర నుంచి మలెనాడులోని శివమొగ్గకు వస్తున్న దుర్గాంబ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హొలికల్ ఘాట్‌లో శనివారం కాలిపోయింది. సిబ్బంది అప్రమత్తమై బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులను కిందకు దించేయడంతో పెను ముప్పు తప్పింది. సమాచారం అందుకుని అగ్నిమాపకదళ సిబ్బంది అక్కడకు వచ్చేసరికి బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. - న్యూస్‌టుడే, శివమొగ్గ

హుబ్బళ్లిని మురిపించిన 'రంజీ'

బెంగళూరు (క్రీడలు) : హుబ్బళ్లి రాజనగర కేఎస్‌సీఏ మైదానంలో శనివారం ముగిసిన రంజీ ట్రోఫీ క్రికెట్ పోటీ క్రీడాభిమానుల్లో సంబరం నింపింది. ఈ పోటీలో కర్ణాటక ఓటమిపాలైంది. జమ్ముకశ్మీర్ విజయం సాధించినా అత్యధికులు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారు. జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్‌అబ్దుల్లా సమక్షంలో ఆ రాష్ట్ర జట్టు తొలిసారి ఛాంపియన్‌గా అవతరించి దేశవ్యాప్తంగా అభిమానులను ఆశ్చర్యపరిచేలా చేసింది. 67 ఏళ్ల రంజీ చరిత్రలో ఆ జట్టు ఫైనల్స్‌కు చేరుకుని విజయం సాధించడమే ఓ ప్రత్యేకత. శుక్రవారం రాత్రి హుబ్బళ్లికి విచ్చేసిన ఒమర్‌అబ్దుల్లాకు కేఎస్‌సీఏ సభ్యులు స్వాగతం పలికారు.

ఒమర్‌అబ్దుల్లాకు స్వాగతం పలుకుతున్న కేఎస్‌సీఏ ముఖ్యులు

అద్భుత శక్తి.. ఉపాధ్యాయులకే సొంతం!

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : సామాన్యులను విజ్ఞానవంతులుగా చేసే శక్తి ఉపాధ్యాయులకు మాత్రమే ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రస్తుతించారు. ఉత్తమ సమాజాన్ని రూపొందించడంలో వారి పాత్ర కీలకమని గుర్తు చేశారు. కర్ణాటక రాష్ట్ర ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల సంఘం బెంగళూరు ప్యాలెస్ మైదానం 'త్రిపురవాసిని'లో శనివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి విద్యా మహా సమ్మేళనాన్ని, సువర్ణ మహోత్సవాలను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప, ఎమ్మెల్సీలు పుట్టణ్ణ, రామోజీ గౌడ, ఆదర్శ బరగూరు రామచంద్రప్ప, బసవరాజ గుర్కికార్, సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర నుగ్గలి తదితరులతో కలిసి ప్రారంభించారు. ఉత్తమ సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను సత్కరించి మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అక్షరాస్యత శాతం 15 శాతానికి మించలేదు, ప్రస్తుతం 74 శాతానికి చేరుకోవడం వెనుక ఉపాధ్యాయుల పాత్ర ఉందన్నారు. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థులు అధిగమించేలా వారిని తీర్చిదిద్దాలని బోధకులకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ విద్యావంతులైతేనే సమాజంలో వేళ్లూనుకున్న కుల వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించడం సాధ్యం అవుతుందన్నారు. మూఢ నమ్మకాలకు దూరంగా, వైజ్ఞానిక ఆలోచనలను పెంచే బోధనలతో ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నారు. రాజ్యాంగానికి కట్టుబడి నడుచుకుంటూ.. తర్కాన్ని, ప్రశ్నించే తత్వాన్ని విద్యార్థులకు బోధించాలని సూచించారు. పాత పింఛను విధానాన్ని తిరిగి అమలు చేసే విషయంపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని హామీనిచ్చారు.

కార్యక్రమ ప్రారంభ జ్యోతి వెలిగిస్తున్న సిద్ధరామయ్య

సత్కారం అందుకున్న ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల దుర్మరణం

ఫయాజ్

మహ్మద్ అలీ పాషా

నూర్‌మహ్మద్

రాయచూరు, న్యూస్‌టుడే : శనివారం తెల్లవారుజామున.. నగర ప్రజలు గాఢనిద్రలో ఉన్నారు. హైదరాబాద్, చెన్నై, కర్నూలు వైపు వెళ్లే భారీ వాహనాలు బసవేశ్వర కూడలిలో మలుపు తిప్పుకుని ముందుకు సాగుతున్నాయి. నిశబ్ద వాతావరణంలో సుమారు 1.15 గంటల సమయంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ నుంచి చెన్నైకు వెళుతున్న అశోక్ లైలాండ్ గూడ్స్ ట్రక్ కంటైనర్ వాహనం.. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో బైక్‌లో వెళుతున్న ముగ్గురూ కింద పడ్డారు. తీవ్రగాయాలై సంఘటనా స్థలంలోనే అసువులు బాశారు. మృతులను మహ్మద్ అలీ పాషా (24), నూర్ మహ్మద్ (19), ఫయాజ్ (26)గా గుర్తించారు. వీరంతా రాయచూరు నగరంలోని సుఖాణికాలనీ వాసులు. కోర్టు రహదారి మీదుగా వస్తున్న ట్రక్ ఆస్ట్రా హోళ్ నుంచి ఎస్ఎన్‌టీ రోడ్డు వైపు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి వెళ్లిందని పోలీసులు వెల్లడించారు. ట్రక్ డ్రైవరుకు ముందు మలుపు ఉందని తెలిసినా నిర్లక్ష్యంగా, అతి వేగంగా నడిపినందునే ప్రమాదం జరిగిందని వివరించారు. బైక్‌ను ఫయాజ్ నడిపారని తెలిపారు. రాజస్థాన్ అల్వార్ జిల్లా కిషన్‌గఢ్ తాలూకా ఇస్మాయిల్‌పురకు చెందిన డ్రైవర్ సహాబ్‌ఖాన్‌ను అరెస్టు చేశారు. ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు.

దెబ్బతిన్న ద్విచక్రవాహనం

ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి విద్యార్థి బలి

రాయచూరు, న్యూస్‌టుడే : బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఒక విద్యార్థి జీవితాన్ని బలి తీసుకుంది. సంచార ఠాణా పీఎస్ఐ సణ్ణ ఈరేశ్ తెలిపిన వివరాలు.. నగరం ఆశాపూర్ రహదారికి సమీపంలోని వసతి నిలయంలో ఉంటున్న విద్యార్థి బసవరాజ్ (22) కళాశాలకు శనివారం ఆటోలో వెళుతున్నారు. రైల్వేస్టేషన్ రహదారి ఎస్‌బీఐ బ్యాంకు ముందు ఆటో డ్రైవర్ తన వాహనాన్ని కుడి వైపుకు తిప్పుతుండగా బసవరాజ్ ఆటోపై నుంచి తప్పి రోడ్డు మీద పడ్డారు. వెనకున్న ఆర్టీసీ డ్రైవర్ మహ్మద్ ఫయాజ్ అంతరాన్ని పాటించలేదు. అలక్ష్యంగా, వేగంగా నడిపుతూ బస్సును బసవరాజ్ తలపైన పోనిచ్చారు. తల మీద, చెవులు, తొడలు వద్ద తీవ్ర గాయాలయ్యాయి. సంచార పోలీసులు స్థానికుల సాయంతో క్షతగాత్రుడిని ఒపెక్ ట్రామా సెంటర్‌కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి హనుమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు చోదకుడిపై కేసు నమోదు చేశారు. ఉమ్మడి దేవదుర్గ తాలూకా అరకేరా నివాసి అయిన బసవరాజ్ రాయచూరులోని ఒక కళాశాలలో బీఎస్సీలో చేరారు. ఇతడి నాన్న హనుమయ్య ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి సమితి (ఎస్‌డీఎంసీ) అధ్యక్షుడిగా ఉన్నారు.

అంబులెన్స్‌లోకి ఎక్కిస్తున్న పోలీసులు

బసవరాజ్

సిద్ధరామయ్య ఆర్థిక విధానాలు లోపభూయిష్టం

రాయచూరు, న్యూస్‌టుడే : సిద్ధరామయ్య ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు లోపభూయిష్టంగా ఉన్నందున ఆదాయం సమకూరక ప్రగతి మందగించిందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భాస్కరరావు ఆరోపించారు. శనివారం ఆయన పత్రికా భవన్‌లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. కొత్త బడ్జెట్‌లో కురిపించే వరాలు అమలు చేయని విధంగా ఆర్థిక పరిస్థితి తయారైందని తెలిపారు. కనీస అవసరాలకు నిధుల కోసం గత రెండేళ్లలో 38 సేవల ధరలను పెంచి ప్రజలపై భారాన్ని మోపారన్నారు. జీఎస్టీ, ముద్రణ, ఎక్సైజ్ పన్నులు అంచనాలకు అనుగుణంగా ఎందుకు వసూలు కావడం లేదో తెలియడం లేదని వాపోయారు. అవినీతి మితిమీరిందని ఆరోపిస్తూ డబ్బు ముట్టజెప్పితేనే పోస్టింగులు ఇవ్వడం సర్వ సాధారణంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కుర్చీ కోసం పోట్లాట వల్ల అధికారులపై సర్కారు పట్టు కోల్పోయిందని విమర్శించారు. రాయచూరు జిల్లాను అభివృద్ధి చేసేందుకు ఒక విజన్ చట్టసభ సభ్యులకు లేకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. రాయచూరు భాజపా ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ అసెంబ్లీలో సమస్యలను ప్రస్తావించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సఖ్యతగా ఉండనందునే నిధులను రాబట్టుకోవడంలో విఫలమైందని దుయ్యబట్టారు. సమావేశంలో భాజపా నాయకులు రవీంద్ర జల్దార్, సిద్ధనగౌడ, మల్లికార్జున, జి.పి. రెడ్డి పాల్గొన్నారు.

మాట్లాడుతున్న భాస్కరరావు, నాయకులు

ఘనంగా హిందూ సమ్మేళన యాత్ర

రాయచూరు, న్యూస్‌టుడే : విరాట హిందూ సమ్మేళనాన్ని పురస్కరించుకుని శనివారం నగరంలో శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. కిల్లే బృహన్మఠం వద్ద స్వామిజీ శాంతమల్ల శివాచార్యులు ప్రారంభించారు. సూపర్ మార్కెట్, జైన్ టెంపుల్ రస్తా, మహావీర చౌక్, బట్టె బజార్, కల్లాన్ కూడలి, డాక్టర్ లైన్, గణేశ్ కట్ట మీదుగా గంగా నివాస్‌కు చేరుకుంది. ముంగ్లీ ప్రాణదేవర దేవస్థానంలో సమావేశం జరిగింది. హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్, మాజీ ఎంపీ బి.వి.నాయక్, భాజపా నాయకులు రాజకుమార్, బసనగౌడ బ్యాగవ్యాట్, నరసప్ప యక్లాసపూరు, శశిరాజ్ మస్కి తదితరులు పాల్గొన్నారు.

శోభాయాత్రలో స్వామీజీ తదితరులు

పరీక్ష రాస్తున్న విద్యార్థులు

ఆరంభమైన పీయూసీ పరీక్షలు

రాయచూరు : జిల్లా వ్యాప్తంగా శనివారం పీయూసీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఏడు తాలూకాల్లో మొత్తం 22,442 మంది విద్యార్థుల కోసం 43 పరీక్షా కేంద్రాలను నెలకొల్పారు. రాయచూరు పట్టణం, తాలూకాలో 13 సెంటర్లు ఏర్పాటు చేశారు. నగరంలోని కేంద్రాలను అధికారులు సందర్శించి పరీక్ష తీరుతెన్నులను తెలుసుకున్నారు. మొదటి రోజు కన్నడ, అరబిక్ రాశారు. ఉదయం పది నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. విద్యార్థులు కేంద్రానికి ముందుగానే చేరుకున్నారు. ఏ గదిలో పరీక్ష రాయాలో తెలుసుకునేందుకు బయట నామఫలకాల్లో హాల్‌టికెట్ సంఖ్యలను పొందుపరిచారు. కాపీలకు ఆస్కారం ఇవ్వకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరిని క్షుణంగా తనిఖీ చేసి లోపలికి పంపారు. రాయచూరు గ్రామీణ మాజీ ఎమ్మెల్యే తిప్పరాజు ఒక కేంద్రం వద్ద పుష్పాలు ఇచ్చి నిర్భయంగా రాయాలని ధైర్యం చెప్పి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగిందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

ఆ విల్లా.. ఓ ఉన్నతాధికారిదే

అక్కడే సామూహిక అత్యాచారం?

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే : మాటల్లోపెట్టి.. శీతల పానీయంలో మత్తు మందు కలిపి తనపై ఆ ఇద్దరు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారంటూ ఓ యువతి ఇటీవల సంచలన ఆరోపణలతో అమృతహళ్లి ఠాణా మెట్లెక్కడం తెలిసిందే. ఆ ఘటన చోటు చేసుకున్నది ఓ ఉన్నతాధికారికి చెందిన విల్లాలో అని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆయన విల్లాను బాడుగకు ఇవ్వగా.. పోకిరీ యువకులు అక్కడ మత్తు పదార్థాల్లో మునిగితేలి, ఆమెను ఇక్కట్లపాటు చేసింది వాస్తవమనీ సమాచారం సేకరించారు. కళాశాల విద్యార్థులన్న మాటేగానీ.. నిత్యం విందులు, వినోదాల్లో మునిగి తేలారని గుర్తించి, అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిఖిల్, డిక్సన్ అనే వారిని అరెస్టు చేశారు. ఆ యువతి మమ్మల్ని హనీట్రాప్‌లో ఇరికించే ప్రయత్నం చేసిందని నిఖిల్ ప్రతి కేసు నమోదు చేశాడు. ప్రేమికుల దినోత్సవం రోజే నాపై దాడి జరిగిందని ఆమె చెబుతుండగా.. అదే రోజు ఆ విల్లాలో నిర్వహించిన పార్టీకి సంబంధించిన వీడియో దృశ్యాలు పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.

కారు ఢీకొని..దంపతుల మృతి

మైసూరు, న్యూస్‌టుడే : ఒక బంధువు అంత్యక్రియలకు వెళుతుండగా, శనివారం ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో నంజుండ సోమాచార్ (51), ఆయన భార్య నేత్రావతి (48) కన్నుమూశారు. హాసనలో బంధువు అంత్యక్రియలకు బైకులో వెళుతుండగా, కేఆర్‌నగర సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. కేఆర్ నగర ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

విమానాశ్రయంలో ప్రయాణికుల ధర్నా

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : బెంగళూరులో శుక్రవారం ఉదయం 10.30కి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం మధ్యాహ్నం 1.25కు నేపాల్‌లోని ఖాట్మండులో దిగవ వలసి ఉండగా. . వెలుగు తక్కువగా ఉండడంతో విమానాన్ని వారణాసికి మళ్లించారు. ప్రయాణికులను విమానంలోనే సాయంత్రం 4.25 వరకు ఉంచారు. మళ్లీ బయలుదేరిన అనంతరం ప్రతికూల వాతావరణం ఉందని లక్నోలో దించారు. ఖాట్మండులో వాతావరణ పరిస్థితులు సరిగా లేవని మళ్లీ శనివారం వేకువ జామున కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చి ప్రయాణికులను దించారు. నేపాల్‌లో టూర్ ప్యాకేజీలో భాగంగా కర్ణాటక నుంచి వెళుతున్న 37 మంది ప్రయాణికులు సుమారు 18 గంటల పాటు విమానంలోనే ప్రయాణిస్తూ, కూర్చుని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమను ఇతర నగరాల్లో దించినా హోటల్ సదుపాయం కల్పించకుండా ఇబ్బంది పెట్టారని ప్రయాణికులు ఆరోపించారు. ప్రతికూల వాతావరణంతోనే ఇటువంటి పరిస్థితి నెలకొందని విమానయాన సంస్థ ప్రకటించింది. ప్రయాణికుల టిక్కెట్ల రీఫండ్‌కు చర్యలు చేపట్టామని ప్రతినిధులు తెలిపారు.

ఆస్తి కోసం తండ్రినే కడతేర్చాడు

గదగ, న్యూస్‌టుడే : ఆస్తి పంపకాలకు సంబంధించి జరిగిన గొడవలో శంకరగౌడ ద్యావనగౌడ్ర (60) అనే వ్యక్తి తన కుమారుడు ప్రభు శంకరగౌడ (23) చేతిలో హత్యకు గురయ్యారు. రెండెకరాల పొలాన్ని తనకు సాగుకు ఇవ్వకుండా గ్రామంలో మరొకరికి కౌలుకు ఇచ్చారని కొద్ది రోజులుగా తండ్రితో ప్రభు గొడవ పడుతూ వచ్చాడు. శుక్రవారం రాత్రి మద్యం తాగి వచ్చి తండ్రితో గొడవపడ్డాడు. మర్మాంగాలపై తన్నడంతో శంకరగౌడ తీవ్రంగా గాయపడి మరణించారు. హత్య అనంతరం నిందితుడు లక్ష్మేశ్వర ఠాణాకు వెళ్లి లొంగిపోయాడు. ఎస్పీ రోహన్ జగదీశ్, డీవైఎస్పీ ముతుర్జా ఖాద్రి ఇతర పోలీసు అధికారులు సంఘటన స్థలికి వెళ్లి పరిస్థితులను సమీక్షించారు.

యువకుడి దారుణహత్య

గదగ, న్యూస్‌టుడే : శిగ్గి గ్రామంలో మహ్మద్ ఫారూఖ్ సనది (25) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ధార్వాడ జిల్లా కుందగోళ తాలూకా హర్లాపురకు చెందిన బాధితుడు గత కొద్ది రోజులుగా శిగ్గిలో ఉంటున్నాడు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. గదగ గ్రామీణ ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఐక్య పోరాటానికి సన్నద్ధం కావాలి

రాయచూరు, న్యూస్‌టుడే : ఎన్‌డీఏ ప్రభుత్వం అవలంబిస్తోన్న మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా, సిద్ధరామయ్య సర్కారు ప్రజా విరోధ నిర్ణయాలను ఎండగట్టేందుకు కార్మికులు ఐక్య పోరాటానికి సన్నద్ధం కావాలని సీపీఐ (ఎం.ఎల్) జిల్లా కార్యదర్శి నాగరాజ పూజార్ పిలుపునిచ్చారు. నగరంలోని శివశరణ మాదార చెన్నయ్య సభాభవనంలో శనివారం పార్టీ తాలూకా ప్రథమ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాజ్యాంగంలోని ఆశయాలకు భిన్నంగా కేంద్రం వ్యవహరిస్తోందని, మతాలు, కులాలు, జాతీయ భావాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటోందని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నియంత్రించడంలో, కార్మిక వ్యతిరేక చట్టాలు, పనివేళల పెంపు విషయాల్లో, రైతులకు అన్యాయం చేయడంలో రెండు ప్రభుత్వాలు ఒక్కటే అని దుయ్యబట్టారు. తాలూకా కార్యదర్శి అజీజ్ జాగీర్దార్ మాట్లాడుతూ కరవు కాటకాలు, ఉపాధి వలసలు, తాగునీటి ఇబ్బందులను పరిష్కరించేందుకు ఏ ప్రభుత్వం చొరవ చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రతినిధులు బసవరాజ బెళగుర్కి, కలమంగి, మహ్మద్ హనీఫ్, జిలానీ, జగదీష్, నిశార్, ప్రహ్లాద్, మహేంద్ర, మహేశ్ హాజరయ్యారు.

సమ్మేళనంలో ప్రసంగిస్తున్న నాగరాజ్

'బీసీల సంక్షేమానికి ఎక్కువ నిధులు కేటాయించాలి'

రాయచూరు, న్యూస్‌టుడే : వెనుకబడిన వర్గాల అభివృద్ధి నిగమలకు బడ్జెట్‌లో రూ.2500 కోట్లను కేటాయించాలని జిల్లా వెనుకబడిన కులాల ఒక్కూట అధ్యక్షుడు కె.శాంతప్ప ఒత్తిడి తెచ్చారు. శనివారం పత్రికా భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీల కోసం స్థాపించిన దేవరాజ అరసు, మడివాళ మాచిదేవ, ఉప్పార, సవితా నిగమలకు గత బడ్జెట్‌లో కేవలం రూ.280 కోట్లు సమకూర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. 45 శాతం జనాభా ఉన్న బీసీల అభ్యున్నతికి స్వల్పంగా నిధులు ఇస్తే ఎలా అభివృద్ధి చెందుతారని ప్రశ్నించారు. జిల్లాలో బీసీ విద్యార్థులైన బాలలకు అదనంగా రెండు, బాలికలకు రెండు వసతి నిలయాలను, అలెమారి, అర అలెమారిల కోసం రెండు వసతి నిలయాలను మంజూరు చేయాలని కోరారు. 2026-27లో విద్యార్థి నిలయాలు, సముదాయ భవన్‌ల నిర్మాణాలకు రూ.2 వేల కోట్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్తగా మురార్జీ దేశాయి హాస్టళ్లను తెరచి 75 శాతం సీట్లను బీసీలకు, 25 శాతం ఇతరులకు కేటాయించాలని సలహా ఇచ్చారు. బడ్జెట్ సమావేశాల ద్వారా రాయచూరులో దేవరాజ అరసు విగ్రహాన్ని సీఎంతో ప్రారంభిస్తామని వివరించారు. సమావేశంలో ప్రతినిధులు విజయభాస్కర్ ఇటగి, హనుమంతప్ప, సురేఖా, మారెప్ప, నందిని, నారాయణ ఉన్నారు.

పాత్రికేయులకు వివరిస్తున్న శాంతప్ప, ప్రతినిధులు

ప్రియుని చేతిలో గృహిణి హత్య

చిక్కబళ్లాపుర, న్యూస్‌టుడే : భర్తను విడిచి, ఇద్దరు బిడ్డలతో పాటు ప్రియునితో కలిసి ఉంటున్న తేజస్విని (32) అనే గృహిణి హత్యకు గురైంది. హోటల్‌లో పని చేసుకుంటున్న ఆమెకు పరిచయమైన సందీప్‌తో చిక్కబళ్లాపురలో కలిసి ఉంటోంది. స్నేహితురాలు అరుణ ఇంటికి సందీప్‌తో కలిసి గత గురువారం ఆమె వెళ్లింది. అక్కడ మద్యం తాగుతూ కేకలు వేస్తున్న సందీప్‌ను వారించే ప్రయత్నంలో గొడవ తలెత్తింది. మద్యం పొట్లం కట్ చేసేందుకు తీసుకున్న కత్తితోనే ఆమెపై దాడి చేసి పొడిచాడు. పొరపాటున కత్తి తగిలి గాయమైందని ఆసుపత్రికి వెళ్లి కుట్లు వేయించుకుని, ఇంటికి వెళ్లి మద్యం తాగి నిద్రపోయింది. గాయం తిరగబెట్టడంతో శుక్రవారం రాత్రి మళ్లీ ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి అనంతరం కన్నుమూసింది. సందీప్‌ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. తేజస్విని మూడు, పదేళ్ల కుమారులు ఇద్దరూ అనాథలుగా మారారు.

అంతా.. నుదుట రాత

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : 'కావాలని నుదుట రాసి ఉంటే మా అన్న డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారు. ఆ రాత లేకపోతే ఏమీ చేయలేం' అని బమూల్ అధ్యక్షుడు డీకే సురేశ్ వ్యాఖ్యానించారు. 'త్యాగం చేయాలన్నా శస్త్రాలు ఉండాలి. మా వద్ద శస్త్రాలే లేనప్పుడు ఓర్పుతో వేచి చూడడం మినహా ఏమీ చేయలేము' అని నిర్వేదాన్ని వ్యక్తం చేశారు. సదాశివనగరలోని తన నివాసం వద్ద ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. శివణ్ణను ముఖ్యమంత్రి చేయాలని కొందరు ఎమ్మెల్యేలు హస్తినకు వెళుతున్నట్లు పత్రికల్లో వచ్చిన వార్తలు మినహా.. తనకేమీ తెలియదన్నారు. మాగడి ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసంలో జరిగిన డిన్నర్ మీటింగ్‌కు సంబంధించి తన వద్ద వివరాలు లేవన్నారు. ఎమ్మెల్యేల డిమాండ్ అనేది వారికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు. దళిత ముఖ్యమంత్రి అవసరం ఉందని మహదేవప్ప చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఎమ్మెల్యే నుంచి మంత్రి వరకు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ ఉంటుందని, దానిలో తప్పేముందని ప్రశ్నించారు. మీ సోదరుడ్ని ముఖ్యమంత్రి చేసేందుకు సంఖ్యాబలం ఉందా అన్న ప్రశ్నకు ఆ విషయాలు తనకు తెలియవని, మార్చి ఆరున కర్ణాటక పాల సమాఖ్య అధ్యక్షుని స్థానానికి ఎన్నికలు ఉంటాయని మాత్రమే తాను చెప్పగలనన్నారు.

మాట్లాడుతున్న డీకే సురేశ్

రాయచూరు.. రక్తసిక్తం

రాయచూరు, న్యూస్‌టుడే : నగరం రక్తసిక్తమైంది. రాయచూరులో జరిగిన వేర్వేరు దుర్ఘటనల్లో నలుగురి ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. మృతి చెందిన వారంతా యువకులే. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న వీరు అర్ధాంతరంగా తనువుచాలించారు. దుర్ఘటనకు కారణమెవరైనా కావచ్చు.. కుటుంబాల్లో మాత్రం విషాదాన్ని నింపింది. తల్లిదండ్రుల కన్న కలలను ప్రమాదం చిదిమేసింది. 8 గంటల వ్యవధిలో నలుగురు చనిపోవడం ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. రహదారి నియమాలను పాటించకపోవడం, అతి వేగం, నిర్లక్ష్యం వల్ల మృత్యువాత పడుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. శిరస్త్రాణం ధరిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చన్న పోలీసుల సూచనలను పాటించనందునే తరచూ మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, బస్సులు, లారీల చోదకులు నిదానంగా వెళ్లడం లేదు. ఓవర్ టేక్ చేసి ముందుకు వెళ్లాలన్న ఆత్రుతతోనే ప్రమాదంలో చిక్కుకుంటున్నారు. రాయచూరులో రహదారులను విస్తరించనందున, వాహనాల సంఖ్య పెరిగినందున ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మాన్వి, లింగసూగూరు నుంచి కర్నూలు వైపు వెళ్లటానికి బైపాస్ రహదారి లేనందున భారీ వాహనాలు నగరంలోకి ప్రవేశిస్తున్నాయి. స్టేషన్ రహదారిలో గూడ్స్‌షెడ్, ఎఫ్‌సీఐ గోదాము లారీలు, ఇసుక టిప్పర్లు ఒక సమయంలో తిరగాలని గతంలో పోలీసులు చేసిన సూచనలు అమలు చేయడం లేదు. వీటితో సంచార సమస్య ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏదైనా ఘటనలు సంభవించిన సమయంలో పోలీసులు స్పందిస్తున్నారు. ప్రమాదాలను అరికట్టేందుకు నియమ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరముందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

కూరగాయలు.. విషపూరితం

బెంగళూరు చుట్టుపక్కల సాగవుతున్న కూరగాయల్లో విషపూరిత అంశాలు ఉన్నాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. వాటిని శుభ్రం చేసుకోకుండా తింటే హృద్రోగం, కాలేయం, మూత్రపిండాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. ఈ కూరగాయల పరీక్షల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పంపించారు. బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో సాగవుతున్న 10 కూరగాయాల్లో 8 శాతానికి పైగా క్రిమిసంహారక మందుల అవశేషాలు ఉన్నాయని పరీక్షల్లో తేటతెల్లమైంది. మరో 19 రకాల కూరగాయల్లో సీసం ప్రమాణం 1.75 ఎంజీ మేర అధికంగా ఉందని గుర్తించారు. కోలారు, చిక్కబళ్లాపుర, నెలమంగల ప్రాంతాల్లోనూ భూసార పరీక్షలను నిర్వహించగా, అక్కడా ఎక్కువ మొత్తంలో క్రిమిసంహారకాలను వినియోగిస్తున్నారని వెల్లడైంది. - న్యూస్‌టుడే, బెంగళూరు (రాజాజీనగర)

భయపడితే.. ఖాతా ఖాళీ

● రూ.8 వేల కోట్లు మాయం

బెంగళూరు (శివాజీనగర) : చందనసీమలో సైబర్ నేరగాళ్లు ఈ మూడేళ్లలో రూ.8 వేల కోట్లు కొట్టేశారు. రోజుకో అవతారం, కొత్త కథతో తెలివైన వాళ్లం అనుకునే వారినీ బోల్తా కొట్టిస్తున్నారు. పోలీసు శాఖ తాజా నివేదిక ప్రకారం భారతీయ సిలికాన్ వ్యాలీగా గుర్తింపు ఉన్న బెంగళూరులోనే 60 శాతం సైబర్ నేరాలు నమోదయ్యాయి. పెద్ద పారిశ్రామికవేత్తలు, సివిల్ సర్వీసు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సాధారణ ప్రజలు సైతం నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోతున్నారని నివేదిక పేర్కొంది. రాష్ట్రంలో 2023-25 అవధిలో సైబర్ నేరాలకు సంబంధించి 59,626 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ సమయంలో వంచకులు ఏకంగా రూ.8,171 కోట్లను దోచుకున్నారు. గత ఏడాది 14,889 కేసులు నమోదు కాగా.. రాజధానిలోనే 70 శాతం అంటే 10,668 కేసులు, 2024లో 22482 కేసుల్లో 80 శాతం అంటే 17,865 కేసులు బెంగళూరులో గుర్తించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 1259 కేసులు నమోదయ్యాయి. ఫోన్ చేసి కార్డును బ్లాక్ చేయించడం తదితరాలతో వంచకుల నుంచి కొంత వరకు తప్పించుకోవచ్చని పోలీసులు తెలిపారు.

కట్టుదిట్టంగా మాధ్యమిక పరీక్ష

● తొలిరోజు పరీక్షలు ప్రశాంతం ● బంబలవాడలో బాలిక మృతి

బెంగళూరు (గాంధీనగర), న్యూస్‌టుడే : రాష్ట్ర వ్యాప్తంగా ద్వితీయ మాధ్యమిక (ఇంటర్మీడియట్) విద్యార్థులకు శనివారం పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలు బాగా రాసి, ఉన్నత స్థాయికి ఎదగాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప శుభాకాంక్షలు చెప్పారు. మార్చి 17 వరకు కొనసాగే పరీక్షలకు మొత్తం 7,10,363 మంది విద్యార్థులు హాల్‌టిక్కెట్లు పొందారు. రాష్ట్రంలోని 1217 కేంద్రాల్లో కన్నడ, అరబిక్, ఇతర భాషల పరీక్షలు విద్యార్థులు హాజరయ్యారు. చిక్కోడిలో పరీక్షకు హాజరయ్యేందుకు బంబలవాడ గ్రామంలోని ఇంటి నుంచి బయలుదేరిన భూమికా మాళంగి (17) అనే విద్యార్థిని గుండెపోటుతో కన్నుమూయడం విషాదకరం. యాదగిరిలో పరీక్ష కేంద్రానికి వచ్చిన విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. హాల్‌టికెట్‌లో పేర్కొన్న ప్రభా పీయూ కళాశాలకు వచ్చిన వారిని గంజ్ రోడ్డులోని తమ కళాశాల శాఖ వద్దకు వెళ్లాలని సూచించారు. హాల్‌టికెట్‌లో లుంబిని పార్కు అని ఉండడంతో అక్కడకు వచ్చామని విద్యార్థులు తెలిపారు. అధికారులు చేసిన పొరపాటుతో ఇలా జరిగిందని కళాశాల ప్రతినిధులు తెలిపారు. స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు స్పందించడంతో సమీపంలోని పరీక్ష కేంద్రానికి విద్యార్థులు సకాలంలో చేరుకోగలిగారు.

బెంగళూరులోని ఓ పరీక్ష కేంద్రంలో పునః మననంలో విద్యార్థిలోకం

(c) eenadu



న్యాయమూర్తులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి

నూతన చట్టాల అమలుపై సమీక్ష

జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి పర్యవేక్షణలో నగరంలోని జిల్లా కోర్టులో శనివారం నూతన చట్టాల అమలు విధానంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. భారతీయ న్యాయ సంహిత- 2023, భారతీయ నాగరిక సురక్ష సహిత- 2023, భారతీయ సాక్ష్య అదినియం- 2023 అమలు నేపథ్యంలో పాత, కొత్త చట్టాల మధ్య తేడాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి వివరించారు.

– న్యూస్‌టుడే, కర్నూలు గాయత్రీ ఎస్టేట్

పది పరీక్షలపై సందేహాలా ఫోన్ చేయండి

● "ఈనాడు- ఈటీవీ, జిల్లా విద్యాశాఖ" ఆధ్వర్యంలో ఫోన్‌ఇన్ నేడు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : విద్యార్థికి 'పదో' తరగతి ఎంతో ముఖ్యమైంది.మరో 15 రోజుల్లో పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యార్థులంతా కసరత్తు పూర్తి చేశారు. పునశ్చరణ చేసుకొంటున్నారు. ఈ దశలో కొన్ని సందేహాలు వేధిస్తుంటాయి. ప్రశ్నపత్రం ఎలా ఉంటుంది.. ఏ పాఠం నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.. సమాధానాలు ఎలా మొదలు పెట్టాలి. . మొదటగా ఏ ప్రశ్నకు జవాబు రాయాలి. కేంద్రంలో ఒత్తిడిని ఎలా అధిగమించాలి..ఇలా విద్యార్థుల సందేహాలు నివృత్తి చేయడానికి ఉపాధ్యాయులు ముందుకొచ్చారు. 'ఈనాడు- ఈటీవీ', జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం పాఠ్యాంశ నిపుణులతో ఫోన్ ఇన్ నిర్వహించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఫోన్ చేసి తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.

తేదీ : 01.03.2026 (ఆదివారం)
సమయం : ఉదయం 10- 12 గంటల మధ్య

ఉపాధ్యాయుడు	సబ్జెక్టు	చరవాణి నంబరు
వెంకటరమణగౌడ్	తెలుగు	73311 76087
వి.రవీంద్రలాల్	హిందీ	97042 79542
వినోద్‌కుమార్	ఇంగ్లిష్	70950 09358
ఆరిఫ్ అహ్మద్	గణితం	70135 63231
ఉస్మాన్‌బాషా	భౌతిక	99661 37902
రాజశేఖర్	జీవశాస్త్రం	99592 09119
అబ్దుల్ రహీం	సాంఘిక	98855 25185

అరచేతిలో డిజిటల్ గ్రంథాలయం

● అందుబాటులో ఎన్‌డీఎల్‌ఐ యాప్

విజ్ఞానం పెంచుకొనేందుకు.. అవసరమైన సమాచారం కోసం చాలామంది గ్రంథాలయాలకు వెళుతుంటారు. అక్కడికి వెళ్లినా కావాల్సిన పుస్తకం లభించకపోతే నిరాశపడుతుంటారు. వీటన్నింటినీ పరిష్కరించేలా అరచేతిలో డిజిటల్ గ్రంథాలయాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. చరవాణి, ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కంప్యూటరు అందుబాటులో ఉండి నెట్ సౌకర్యం ఉంటే చాలు.. కావాల్సిన పుస్తక ప్రపంచమంతా మీచెంతనే ఉంటుంది. నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా (ఎన్‌డీఎల్‌ఐ) యాప్‌ను కేంద్రం తీసుకొచ్చింది. దీనిద్వారా పుస్తకాలు చదువుకోవడంతోపాటు కావాల్సిన సమాచారాన్ని సైతం తెలుసుకునే సౌకర్యం ఉంటుంది.

– న్యూస్‌టుడే, ఆదోని విద్య

● ఈ యాప్‌లోని సెంట్రల్ లైబ్రరీలో ఉండే వేలాది పుస్తకాలతోపాటు పోటీ పరీక్షలకు అవసరమైన వివరాలు ఉంటాయి. డిజిటల్ గ్రంథాలయానికి సంబంధించిన ఎన్‌డీఎల్‌ఐ యాప్‌ను ఖరగ్‌పూర్ ఐఐటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.

అన్ని భాషల్లో..

పాఠశాల, కళాశాల స్థాయి నుంచి ఇంజినీరింగ్, న్యాయ శాఖ, వైద్య విద్య, సివిల్స్ తదితర వాటికి కావాల్సిన సమగ్ర సమాచారాన్ని డిజిటల్ లైబ్రరీలో సంక్షిప్తం చేశారు. అంతేకాక వివిధ రంగాల్లో ప్రతిభ చాటుతున్న నిపుణుల వీడియో పాఠాలను సైతం వీక్షించొచ్చు. సాహిత్యం, సంస్కృతి, ఇతిహాసం, రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలను చదివేయొచ్చు. అన్ని విభాగాలకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను అన్ని భాషల్లో అందుబాటులో ఉంచారు.

వినియోగం ఇలా..

ల్యాప్‌టాప్.. డెస్క్‌టాప్‌ను వినియోగించే పాఠకులు, వీక్షకులు ndli.iitkgp.ac.in వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే పలు అంశాలు కనిపిస్తాయి. ముందుగా భాషను ఎంపిక చేసుకోవాలి. అనంతరం కావాల్సిన అంశంపై క్లిక్ చేసి చదువుకోవచ్చు. ఆయా అంశాలను డౌన్‌లోడ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్‌లో నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా (ఎన్‌డీఎల్‌ఐ) అని టైప్ చేసి సెల్‌ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

రెవెన్యూ క్లినిక్.. అంతా జిమ్మిక్

మొక్కుబడిగా సాగుతున్న ప్రత్యేక కార్యక్రమం ● దీర్ఘకాలిక భూ సమస్యలకు లభించని పరిష్కారం

భూ సంబంధిత సమస్యలపై ప్రతివారం నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్‌లకు వందల సంఖ్యలో అర్జీలు వస్తున్నా.. పరిష్కారం లభించడం లేదు. గత వైకాపా హయాంలో చేపట్టిన రీసర్వే కారణంగా భూ యజమానులు నేటికీ పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిని రైతుల సమక్షంలోనే తక్షణం పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గతేడాది డిసెంబరు 29న రెవెన్యూ క్లినిక్ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మండల రెవెన్యూ అధికారులందరినీ ఒకచోట కూర్చోబెట్టి అక్కడికక్కడే భూ సంబంధిత సమస్యలకు పరిష్కారం చూపాల్సి ఉండగా.. 75 రోజుల గడువు ఇస్తున్నారు. ఆలోగా కూడా సమస్యలు పరిష్కారం కావడం లేదు. అధికారులు 80 శాతం పైగా సమస్యలు పరిష్కరించినట్లు చూపుతున్నా.. వాస్తవం ఇందుకు భిన్నంగా ఉందని బాధితులు చెబుతున్నారు. – న్యూస్‌టుడే, కర్నూలు కలెక్టరేట్

రెవెన్యూ క్లినిక్‌లో అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టరేట్‌లో పనిచేసే ఉప తహసీల్దార్లు

అర్జీదారులకు నిరాశే..

● రెవెన్యూ క్లినిక్‌లో అర్జీ ఇవ్వడం ద్వారా నా భూమి సమస్య పరిష్కారమైందని ఒక్క భూ బాధితుడు కూడా సంతృప్తి వ్యక్తం చేసిన దాఖలాల్లేవు. బాధితులంతా నిరాశతో వెనుదిరుగుతున్నారు.

● ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన రామ మద్దమ్మ తమ భూమిని వెబ్‌ల్యాండ్ ఆన్‌లైన్ అడంగల్‌లో నమోదు చేయాలని వినతిపత్రం సమర్పించారు. ఆమె సమస్యను పరిష్కరించేందుకు 75 రోజుల గడువు విధించారు. పీజీఆర్ఎస్ కాల్ సెంటర్ నుంచి కలెక్టరేట్ సిబ్బంది ఆమెకు ఫోన్‌చేసి మీరు మళ్లీ దరఖాస్తు చేసుకోండని సూచించారు.

తహసీల్దార్ల గైర్హాజరు

రెవెన్యూ క్లినిక్‌లోని నాలుగు కౌంటర్లలో ఒక్కో ప్రత్యేక ఉప కలెక్టర్ పరిధిలో ఐదారు మండలాలకు చెందిన తహసీల్దార్లు సేవలు అందించాల్సి ఉంది. కానీ కలెక్టరేట్‌లోని రెవెన్యూ విభాగాల్లో పనిచేసే తహసీల్దార్లు, డీటీలను మాత్రమే కూర్చోబెడుతున్నారు. మండలాల తహసీల్దార్లు గైర్హాజరవుతున్నారు. వారు లేకుండా సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని బాధితులు ప్రశ్నిస్తున్నారు. కలెక్టరేట్ రెవెన్యూ అధికారులకు క్షేత్రస్థాయిలోని సమస్యలు ఎలా తెలుస్తాయని వాపోతున్నారు.

జిల్లా	మొత్తం అర్జీలు	పరిష్కారం	పెండింగ్
కర్నూలు	1,108	997	111
నంద్యాల	1,417	1167	250

ఉన్నతాధికారులను కలవనీయకుండా..

భూ బాధితులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు విన్నవించుకోవాలని దూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి కలెక్టరేట్‌లో జరిగే రెవెన్యూ క్లినిక్‌లకు వస్తున్నారు. ఇక్కడ దరఖాస్తులను కంప్యూటర్ ఆపరేటర్లే తీసేసుకుంటున్నారు. భూ బాధితులను కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను కలవనీయకుండా ఇంటికి పంపేస్తున్నారు.

లెక్కలు రాసుకొంటున్నారు

▸▸ అత్యధికంగా ఆర్వోఆర్ కేసులు, నిషేధిత జాబితా నుంచి తమ భూములు తొలగించాలని, రీసర్వే సమస్యలు, భూ ఆక్రమణలు, రెవెన్యూ అధికారులపై ఫిర్యాదులు, భూ కబ్జాలు, కుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, అసైన్‌మెంట్ భూములు, గ్రామ, వార్డు సచివాలయ రెవెన్యూ సమస్యలు, ఇనాం భూ సంబంధిత సమస్యలు పరిష్కరించాలని రైతులు విన్నవిస్తున్నారు.

▸▸ గతేడాది డిసెంబరు 29 నుంచి ఈనెల 21 వరకు రెవెన్యూ క్లినిక్‌లకు రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. వాటిలో అత్యధికంగా 1,417 దరఖాస్తులతో నంద్యాల జిల్లా మొదట, 1,108 అర్జీలతో కర్నూలు జిల్లా మూడో స్థానాల్లో నిలిచాయి. నంద్యాల జిల్లాలో వెయ్యికి పైగా, కర్నూలు జిల్లాలో 997 దరఖాస్తులు పరిష్కరించినట్లు రెవెన్యూ యంత్రాంగం చెబుతోంది.

మహిళలకు లక్ష్మీకటాక్షం

చదువు, పెళ్లిళ్లకు రుణం ● డ్వాక్రా సంఘాలకు అవకాశం

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేలా 'కూటమి' ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ఉద్దేశంతో 30 శాతం రాయితీతో పొదుపు సంఘాలకు రుణాలు ఇస్తున్నారు. బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి, ఉన్నతి తదితర పథకాలతో భరోసా కల్పిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కల్యాణలక్ష్మి పథకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదముద్ర వేశారు. మహిళా దినోత్సవం రోజున ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

అంశం	కర్నూలు	నంద్యాల
మహిళా పొదుపు సంఘాలు	32,103	30,739
మొత్తం సభ్యులు	3,25,824	3,13,656

● పొదుపు మహిళల పిల్లల చదువు, వివాహాలకు పావలా వడ్డీ (4 శాతం)కే రుణాలు ఇవ్వనున్నారు. రూ.10 వేల నుంచి గరిష్ఠంగా రూ.లక్ష వరకు రుణం అందిస్తారు. స్త్రీనిధి బ్యాంకు నుంచే రుణం మొత్తం చెల్లిస్తారు. తిరిగి 48 వాయిదాల్లో.. నాలుగేళ్లలో రుణం సొమ్ము తిరిగి చెల్లించాలి. సంఘంలో చేరి కనీసం ఆరు నెలలై ఉండాలి.. ఇప్పటికే తీసుకొని ఉంటే సక్రమంగా చెల్లింపులు చేస్తుండాలి.

– న్యూస్‌టుడే, కర్నూలు కలెక్టరేట్

● విద్యాలక్ష్మి పథకం లబ్ధికి సంబంధించి పొదుపు మహిళల ఇద్దరు పిల్లలు చదువుకోవడానికి రుణం ఇస్తారు. విద్యా సంస్థల్లో చేర్పించిన ప్రవేశ పత్రం, ఫీజు వివరాల రసీదు ఇవ్వాలి. కల్యాణలక్ష్మికి సంబంధించి శుభలేఖ, వివాహ ఖర్చు అంచనా వివరాలు సమర్పించాలి. ఆయా పత్రాలను డీఆర్‌డీఏ అధికారులు సమగ్రంగా పరిశీలిస్తారు. అర్హులైతే 48 గంటల్లో సభ్యురాలి బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు జమవుతుంది.

● ఉమ్మడి జిల్లాలో విద్యాలక్ష్మికి ఏడాదికి రూ.70 కోట్లు, కల్యాణలక్ష్మికి రూ.70 కోట్లు వెచ్చించనున్నారు. ఆయా పథకాల అమలు ద్వారా పావలా వడ్డీ కింద సమకూరే ఆదాయంలో 50 శాతాన్ని డ్వాక్రా సంఘాలకు అనుసంధానంగా ఉన్న మండల సమాఖ్యలు, గ్రామ సమాఖ్యల బలోపేతానికి వినియోగించనున్నారు. మిగిలిన 50 శాతాన్ని.. స్త్రీనిధి సంస్థలో చేస్తున్న ఉద్యోగుల ప్రయోజనాలకు ఉపయోగించనున్నారు. ఈ రెండు పథకాల కింద రుణ సాయం పొందిన తర్వాత సదరు లబ్ధిదారు దురదృష్టవశాత్తు ప్రమాదంలో చనిపోతే ఆ రుణ మొత్తాన్ని మాఫీ చేయనున్నారు.

నృసింహుని కల్యాణ వైభోగం

కల్యాణం నిర్వహిస్తున్న వేదపండితులు | ఉత్సవానికి హాజరైన భక్తులు

అహోబిలేశుని కల్యాణం వైభవోపేతంగా జరిగింది. అశేష భక్త జన సంద్రం నడుమ స్వామి, అమ్మవారిని పరిణయమాడగా మంగళవాయిద్యాలు, గోవిందనామస్మరణతో అహోబిల గిరులు మార్మోగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఎగువ అహోబిలంలో స్వామి కల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కల్యాణ తంతును తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉదయం స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం జరిపారు. సాయంత్రం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి గజవాహనంపై కొలువుదీర్చి తిరు వీధిలో ఊరేగించారు. రాత్రి జ్వాలా నృసింహ స్వామి, చెంచులక్ష్మి అమ్మవారిని పట్టువస్త్రాలు, ఆభరణాలతో పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తెలా అలంకరించారు. శోభాయమానంగా తీర్చిదిద్దిన కల్యాణ వేదికపై కొలువుంచి వేదమంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ సంప్రదాయరీతిలో కల్యాణం జరిపారు. స్వామి కల్యాణాన్ని తిలకించిన భక్తులు పరవశించి గోవింద నామస్మరణ చేశారు.

– న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ గ్రామీణం

జాతీయ గుంతల దారి

● అవస్థల నడుమ బెంగళూరు ప్రయాణం

జాతీయ రహదారుల్లో ప్రయాణించే వాహన చోదకులకు మెరుగైన వసతులు కల్పించడంతోపాటు, దూరప్రాంత ప్రయాణాలు చేపట్టే వారి కోసం అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ప్రతి 50 కి.మీ. ఒక టోల్‌గేట్ ఏర్పాటుచేసి వాహనదారుల నుంచి రుసుము వసూలు చేస్తున్నారు. 44వ జాతీయ రహదారిలోని అమకతాడు టోల్ ప్లాజా నిర్వాహకులు రూ.లక్షల్లో టోల్ వసూలు చేస్తున్నా.. వాహనదారులకు ఎలాంటి వసతులు కల్పించడం లేదు. దీంతో వాహన చోదకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

– న్యూస్‌టుడే, వెల్దుర్తి, డోన్

కానరాని సౌకర్యాలు

● దేశంలోనే అతి పొడవైన హైవేల్లో ఒకటైన 44వ జాతీయ రహదారిలో దూరప్రాంత ప్రయాణాలు చేసేవారు అధికంగా ఉంటారు. ఇందుకోసం టోల్‌ప్లాజా వద్ద వాహనదారులు విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేకంగా గదుల నిర్మాణాలు చేపట్టాలి. వీటితోపాటు టోల్‌ప్లాజా వద్ద భద్రత ఉండాలి. అయితే అమకతాడు టోల్‌ప్లాజా వద్ద ఎలాంటి విశ్రాంత గదుల నిర్మాణాలు చేయకపోవడంతో వాహనదారులు రోడ్డు పక్కనే వాహనాలను నిలిపి వాహనంలోనే సేద తీరుతున్నారు.

కొరవడిన భద్రత

టోల్ వసూలుపైనే శ్రద్ధ చూపుతున్న టోల్ నిర్వాహకులు భద్రతను గాలికొదిలేశారు. టోల్‌ప్లాజా ప్రాంతంలో విద్యుత్తు దీపాలు అరకొరగా ఉండటంతో రాత్రివేళ చీకట్లు అలముకుంటున్నాయి. దీంతో ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకున్న కొందరు దారి దోపిడీలకు పాల్పడుతున్నారు.

అమకతాడు టోల్‌ప్లాజా వద్దే రోడ్డు దుస్థితి ఇలా

నిత్యం రూ.30 లక్షల వసూలు

● అమకతాడు టోల్‌ప్లాజా ద్వారా టోల్ రూపంలో రోజుకు రూ.30 లక్షలు మేర వసూలవుతోంది. ఈ మార్గంలో రోజుకు 10 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. టోల్‌ప్లాజా సమీపంలో రహదారి పూర్తిగా దెబ్బతింది. రోడ్డు ఎగుడుదిగుడుగా ఉండటం, టోల్‌గేట్ వద్ద రహదారి దెబ్బతినడంతో వాహనచోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు. మరమ్మతులు చేపట్టడం లేదు. టోల్ రుసుముల వివరాలు తెలిపే బోర్డులు దెబ్బతిని నెలల గడుస్తున్నా పట్టించుకోవడం లేదు.

వృథాగా విశ్రాంతి భవనం

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: కడప-కర్నూలు మధ్య 200 కి.మీ. పొడవునా జాతీయ రహదారి వెళ్తుంది. ఈ రహదారిపై శిరివెళ్ల మండలం యర్రగుంట్ల, వైఎస్సార్ కడప జిల్లాలో దువ్వూరు వద్ద విశ్రాంతి భవనాలు ఉన్నాయి. ఇక్కడ వాహనదారులు విశ్రాంతి తీసుకోవడంతో పాటు, నిద్రకు కూడా ఉపక్రమించవచ్చు. ఇందులోనే డార్మెటరీ గదులు, సొంతంగా భోజనం వండుకునే గది, వాహనాల క్లీనింగ్, మరమ్మతు దుకాణాలు, హోటల్, స్నానపు గదులు, మరుగుదొడ్లు సౌకర్యం వంటివన్నీ అందుబాటులో ఉండాలి. యర్రగుంట్ల వద్ద దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో ఎనిమిదేళ్ల క్రితం నిర్మించిన రెస్ట్ ఏరియా వాహనదారులకు ఉపయోగపడటం లేదు. పార్కింగ్ సౌకర్యం తప్ప ఇతర సౌకర్యాలేవీ లేవు.

రంజాన్ వేళలు

పట్టణం	ఇఫ్తార్ (ఆది)	సహెరీ (సోమ)
కర్నూలు	6:30	5:13
నంద్యాల	6:27	5:13
ఆదోని	6:28	5:11
ఆళ్లగడ్డ	6:26	5:18
బనగానపల్లి	6:29	5:09

–న్యూస్‌టుడే (కర్నూలు పాతబస్తీ)

వాల్మీకి గుహలకు ప్రత్యేక బస్సు

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: డోన్ ఆర్టీసీ డిపో నుంచి ప్రతి ఆదివారం వాల్మీకి గుహలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ చలపతి తెలిపారు. డోన్ నుంచి ఉదయం 9.30 గంటలకు బస్సు బయల్దేరి ప్యాపిలి మండలంలోని చిగురుమాను, నల్లమేకలపల్లి మీదుగా 1.45 గంటలకు వాల్మీకి గుహలకు చేరుకుంటుందన్నారు. తిరిగి సాయంకాలం 5.15 గంటలకు బయల్దేరి 6.30 గంటలకు డోన్‌కు చేరుకుంటుందని, ఛార్జీ రూ.45 ఉంటుందన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 99899 97628
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 13479

పల్లె ప్రజల కష్టం తీరుస్తారా

● నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం

ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజల సమస్యలపై సమగ్రంగా చర్చించి పరిష్కారం చూపేందుకు దోహదపడాల్సిన జడ్పీ సర్వసభ్య సమావేశాలు మొక్కుబడిగా మారాయి. సమావేశాల్లో సభ్యులు లేవనెత్తిన సమస్యలేవీ పరిష్కారమైన దాఖలాల్లేవు. ఈ నేపథ్యంలో ఆదివారం మరోసారి జడ్పీ సమావేశం జరుగనుంది. ఈసారైనా నిర్మాణాత్మక చర్చ జరగాలని.. గ్రామీణుల కష్టాలపై సభ్యులు గళం విప్పాలని.. వేసవిలో పల్లెల్లో తలెత్తనున్న తాగునీటి ఎద్దడిపై సమగ్రంగా చర్చించి. . పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని జనం కోరుతున్నారు. – న్యూస్‌టుడే, కర్నూలు జడ్పీ

● కర్నూలు జిల్లా పరిషత్ 15వ సర్వసభ్య సమావేశం మార్చి 1న ఉదయం 11 గంటలకు ఛైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన ప్రారంభమవుతుంది. తాగునీరు, విద్య, ప్రజా పంపిణీ వ్యవస్థ, 2026- 27 జడ్పీ, మండల పరిషత్ బడ్జెట్ అంశాలను అజెండాలో చేర్చారు. ఉమ్మడి జిల్లాకు చెందిన కలెక్టర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హాజరు కానున్నారు.

జల్ జీవన్ పనులు పూర్తిచేస్తారా..

కోడుమూరు, వెల్దుర్తి, ప్యాపిలి మేజర్ పంచాయతీల్లో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడితో సతమతం అవుతున్నారు. ఏటా వేసవిలో ఎదురయ్యే ఈ సమస్యకు శాశ్వత పరిష్కార దిశగా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. సమీపంలోనే హంద్రీ నది ఉన్నప్పటికీ కోడుమూరు పట్టణ ప్రజలు నీటి సమస్య ఎదుర్కోవాల్సి వస్తోంది. జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన పనులు పూర్తవ్వకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొంది.

రూ.848 లక్షలతో ప్రతిపాదనలు

వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు రూ.848 లక్షల నిధులు అవసరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కర్నూలు జిల్లాలో 80 గ్రామాల్లో తీవ్ర నీటిఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం రూ.614 లక్షలు కావాలని కోరారు. నంద్యాల జిల్లాలోని 37 గ్రామాల్లో ఎదురయ్యే మంచినీటి సమస్య పరిష్కారానికి రూ.81 లక్షలు ఇవ్వాలని నివేదించారు.

నిధుల వ్యయంపై లోపించిన జవాబుదారీతనం

గతేడాది వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణకు జడ్పీ సాధారణ నిధుల నుంచి రూ.189 లక్షలు ఆర్‌డబ్ల్యూఎస్‌కు కేటాయించారు. ఈ నిధులతో 36 పనులే పూర్తిచేశారు. రూ.69 లక్షల విలువైన పనులు వదిలేశారు. కర్నూలు 2, ఆదోని 2, నంద్యాల డివిజన్‌లో 16 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై జడ్పీ అధికారులు కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో గతేడాది మహిళా శిశు సంక్షేమశాఖకు కేటాయించిన రూ.250 లక్షల నిధులు వృథా అయినా జడ్పీ పట్టించుకోలేదు.

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా...

పద్మశాలి అవివాహితులకు సువర్ణావకాశం

నేడు పద్మశాలి అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' పద్మశాలి అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని రాజ్‌విహార్ సెంటర్‌లో రాజ్ థియేటర్ ఎదురుగా ఉన్న ఈనాడు కార్యాలయం వేదికగా నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (ఆదివారం, మార్చి 01న) ఉదయం 9 గం॥ నుంచి సాయంత్రం 5.30 గం॥ వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ★ వధూవరుల బయోడేటా & ఫొటోలను క్రింద తెలిపిన వాట్సాప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్‌లో యాప్ ద్వారా కూడా చూసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు **91543 66099 & 91547 72006**

ఎర్ర తివాచీ కాదు.. ఎండు మిర్చి

బనగానపల్లి మండలంలో దాదాపుగా 230 హెక్టార్లలో రైతులు మిరప సాగు చేశారు. గత మూడేళ్లుగా మిరప పంటకు సరైన ధర లేకపోవడంతో సాగు తగ్గింది. ఈ ఏడాది మిరప ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రస్తుతం కిలో మిరప రూ.220 నుంచి రూ.230 ఉంది. ఎకరానికి క్వింటా దిగుబడి రావడం లేదని రైతులు చెబుతున్నారు. ధర బాగుంటే దిగుబడి ఉండదు. దిగుబడి బాగుంటే ధర ఉండదని వాపోతున్నారు. ఈ సారి అధిక వర్షాలు పడటం కూడా దిగుబడులు తగ్గడానికి ఓ కారణంగా చెబుతున్నారు. – న్యూస్‌టుడే, బనగానపల్లి గ్రామీణం

అహోబిలానికి 40 ప్రత్యేక బస్సులు

అహోబిలం(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: అహోబిలం లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలకు 40 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు డిపో అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు. ఆళ్లగడ్డ నుంచి టికెట్ ధరలు ఎప్పటిలాగే ఎగువ అహోబిలానికి రూ.50, దిగువ అహోబిలానికి రూ.40 టికెట్ ధర ఉంటుందన్నారు. మహిళలకు స్త్రీ శక్తి పథకం కింద ఉచిత ప్రయాణం ఉందన్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. మార్చి 4వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పరీక్షల భయాన్ని తరిమికొట్టేయండి..!

పదో తరగతి విద్యార్థుల కోసం ఉచిత వెబినార్ 1న

ఈనాడు ప్రతిభ | శ్రీచైతన్య విద్యాసంస్థలు

ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో కీలకం. చదువుల్లో విద్యార్థి సామర్థ్యానికి టెన్త్ క్లాస్ ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. అందుకే పదో తరగతి వార్షిక పరీక్షలనగానే విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. అధిక మార్కులు సాధించాలనే లక్ష్యంతోపాటు తమపై తల్లిదండ్రులకు ఉండే అంచనాలను అందుకోవాలనే తపన ఆందోళనను పెంచేస్తుంది. పరీక్ష తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ కొందరిలో భయం పెరిగి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంటుంది. ఇలాంటి అనవసర భయాలను, ఆందోళనలను పోగొట్టి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు, 'ఈనాడు-ప్రతిభ' సంయుక్తంగా ఉచిత వెబినార్ నిర్వహిస్తున్నాయి. పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో వివరిస్తూ, అత్యుత్తమ మార్కులు సాధించడానికి ఈ వెబినార్ మార్గదర్శనం చేస్తుంది. ప్రముఖ సబ్జెక్టు నిపుణులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తక్కువ సమయంలో సిలబస్‌ను ఏ విధంగా రివిజన్ చేయాలో తెలియజేస్తారు. పరీక్షల భయాన్ని పోగొట్టి, మానసిక స్థైర్యం పెంచే సూచనలు చేస్తారు. గత ఏడాది టాపర్లుగా నిలిచిన విద్యార్థులు తమ అనుభవాలను వివరించి స్ఫూర్తి నింపుతారు. టెన్త్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకూ ఈ వెబినార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇదిగో ఈ అంశాలపైనే సూచనలు

- యాక్టివ్ రీకాల్, మైండ్ మ్యాపింగ్ ద్వారా క్లిష్టమైన అంశాలను ఎలా గుర్తుంచుకోవాలి
- గణితం, సైన్స్‌లో స్కోరింగ్ పాయింట్లు, ప్రజెంటేషన్ టిప్స్
- ఏకాగ్రతను పెంచే చిన్న చిన్న వ్యాయామాలు.
- పరీక్ష గదిలో టైం మేనేజ్‌మెంట్.
- ఆరోగ్యం, ఆహార విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
- విద్యార్థులు అడిగే సందేహాలకు నిపుణుల సమాధానాలు.

జూమ్ మీటింగ్, యూట్యూబ్ లైవ్, ఈనాడు.నెట్ ద్వారా వెబినార్‌లో జాయిన్ కావచ్చు

వెబినార్ తేదీ: మార్చి 1, 2026

సమయం: ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు

జూమ్ మీటింగ్ కోసం... | యూట్యూబ్ లైవ్ కోసం...

Join from PC, Mac, iPad, or Android:

Zoom - https://hov.to/b2c7ec22

Youtube Live - https://hov.to/d4ce0f1a

Zoom ID - 953 5694 9081 Passcode: 115422

మర్చిపోయినా దొరుకుతుంది

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే:

☛ డోన్ నుంచి బేతంచెర్లకు వెళ్లే బస్సులో ప్రయాణికురాలు తన పర్సును మర్చిపోయారు. అందులో 7 తులాల బంగారు నగలు ఉన్నాయి. చివరి స్టాప్‌లో నిలిపిన తర్వాత కండక్టర్ బస్సును పరిశీలిస్తే పర్సు దొరికింది. డిపోలో అప్పగించారు. బాధితుల పర్సు పోయిన విషయాన్ని డిపో అధికారులకు తెలియజేశారు. 'లాస్ట్ ప్రాపర్టీ హ్యాండోవర్' విధానం ద్వారా బాధితులు పోగొట్టుకున్న పర్సును ఆర్టీసీ అధికారులు అందజేశారు.

సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే సమయంలో హడావుడిగా బస్సు దిగే సందర్భంలో లగేజీని మర్చిపోతుంటారు. అందులో విలువైన వస్తువులు, ధ్రువ పత్రాలు వంటివి పోగొట్టుకుంటే ఆశలు వదులుకుంటారు. ఏ చేయాలో అర్థం కాక లగేజీ పోయిందని బాధపడుతుంటారు. ప్రయాణికులు మర్చిపోయిన లగేజీని తిరిగి అందించేందుకు 'లాస్ట్ ప్రాపర్టీ హ్యాండోవర్' అనే విధానాన్ని ఆర్టీసీ అమలు చేస్తోంది. దీని వల్ల బస్సుల్లో మర్చిపోయిన లగేజీని తిరిగి పొందవచ్చని అధికారులు చెబుతున్నారు.. అది ఎలాగో తెలుసుకుందాం.

పూర్తి సమాచారం అందజేసి..

ఆర్టీసీ బస్సుల్లో లగేజీని మర్చిపోయి దిగిన వెంటనే 0866-2670005 లేదా 149 అనే ఆర్టీసీ హెల్ప్ డెస్క్ టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలి. ఈ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. మనం ఏ బస్సు ఎక్కామో బస్సు ఎక్కడ దిగామో, ఏ లగేజీని మర్చిపోయామో తదితర వివరాలు చెప్పాలి. వెంటనే వారు సంబంధిత ఆర్టీసీ డిపో అధికారులకు సమాచారం ఇస్తారు. టికెట్లపై ఉన్న కండక్టర్, డ్రైవర్ చరవాణి లేదా బస్ నంబర్ల నోట్ చేసుకోవాలి. ఫోన్ నంబర్లు ఉంటే వారికి ఫోన్ చేయాలి. వెంటనే సంబంధిత ఆర్టీసీ అధికారులను కలిసి ప్రయాణ వివరాలు స్పష్టంగా చెప్పి టికెట్ చూపించాలి. మనం మర్చిపోయిన లగేజీని సురక్షితంగా అందజేస్తారు. టికెట్ లేకపోతే డిపోనకు వెళ్లి సమాచారం ఇవ్వాలి. తగిన ఆధారాలు చూపించాలి. సెక్యూరిటీ సిబ్బంది లగేజీని చెక్ చేస్తారు. రికార్డు ప్రకారం లగేజీని తిరిగి ఇస్తారు.

రామోజీ ఫిల్మ్‌సిటీలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు

ఈ నెల 31 వరకు అవకాశం

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: రంగమేదైనా తమకు సాటి లేదని మహిళామణులు చాటిచెబుతున్నారు. వారి స్ఫూర్తి గా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకునేందుకు వేళ రామోజీ ఫిల్మ్‌సిటీ మార్చి నెలను అతివలకు అంకితం చేస్తూ మాసోత్సవాలను నిర్వహిస్తోంది. నేటి నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక ఆఫర్లతో మహిళలు ఫిల్మ్‌సిటీని సందర్శించేందుకు వీలు కల్పించింది. వివిధ ప్రత్యేక కార్యక్రమాలతో పాల్గొనాలని అన్ని వయసుల మహిళలను సినీ ప్రపంచంలోని వినోదం, వివిధం, సినిమాటిక్ వైభవాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. రామోజీ స్టూడియో టూర్‌లో అద్భుతమైన సినిమా సెట్ల వీక్షణం, లైవ్ షోలు, బర్డ్ పార్క్, సాహసాల నెలవు సాహస్ సందర్శన, అలరించే పక్షుల పార్కు, సీతాకోకచిలుకల గార్డెన్, మోషన్ క్యాప్చర్, వర్చువల్ షూట్, మాయాలోక్ ఇలా ఎన్నో ఆకర్షణలను తిలకించవచ్చు.

సద్వినియోగం చేసుకోండి..

రామోజీ ఫిల్మ్‌సిటీ మహిళా దినోత్సవ ఆఫర్‌లో భాగంగా అన్ని వయసుల మహిళలకు ఒక్క టికెట్ రూ.1111 + జీఎస్టీ, కనీసం 11 మంది బృందంగా వస్తే ఒక్కొక్కరికి రూ.999 + జీఎస్టీతో ప్రవేశ రుసుం ఉంటుంది. బృందంగా వచ్చి వేడుకలు మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి ఇదే మంచి తరుణం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మహిళా మాసోత్సవంలో పాల్గొని మరిచిపోలేని మధురానుభూతి పొందండి.

మరిన్ని వివరాలకు..

www.ramojifilmcity.comలో లాగిన్ అవ్వండి. లేదా 76598 76598కు కాల్ చేయండి.

మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టాలి

మాట్లాడుతున్న అదనపు ఎస్పీ హుస్సేన్‌పీరా, చిత్రంలో కలెక్టర్ డా.సిరి

కర్నూలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో మత్తు పదార్థాల రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని కలెక్టర్ డా.ఎ.సిరి అధికారులను ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్‌లో శనివారం నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యా సంస్థల వద్ద మత్తు పదార్థాల విక్రయాలపై నిఘా ఉంచాలన్నారు. జిల్లా అదనపు ఎస్పీ హుస్సేన్‌పీరా మాట్లాడుతూ జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 2 కేసులు నమోదు చేశామని, 1,350 కిలోల గంజాయి సీజ్ చేశామని తెలిపారు. డీఎస్ వర్లక్ష్మి, డీఈవో సుధాకర్, ఆర్‌ఐవో లాలెప్ప, ఈగల్ ఎస్పీ సుజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

45 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం

కర్నూలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో పచ్చదనాన్ని పెంచేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలని కలెక్టర్ డా.సిరి అధికారులను ఆదేశించారు. జిల్లాలో 2026-27లో జిల్లా వ్యాప్తంగా 45 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు

కర్నూలు కలెక్టరేట్: జిల్లాలో రహదారి ప్రమాదాలు ప్రమాదాలు జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.ఎ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. అదనపు ఎస్పీ హుస్సేన్‌పీరా, ఆర్‌అండ్‌బీ ఎస్ఈ మహేశ్వరరెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు నిధులు కేటాయించండి

ముఖ్యమంత్రికి వినతిపత్రం అందిస్తున్న జెస్క కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు

ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే: ఆదోని నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని జెస్క కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రామాంజనేయులు కోరారు. ఈ మేరకు ఆయన శనివారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి విన్నవించారు. రామాంజనేయులు మాట్లాడుతూ ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలో జనం అధికంగా వలస వెళుతున్నారు. దీనిని అరికట్టేందుకు వ్యవసాయ ఉత్పత్తి ఆధారిత పరిశ్రమలు, టెక్స్‌టైల్ పార్కు, ఏఐ ఆధారిత స్కిల్ కేంద్రం తదితర సంస్థలు ఏర్పాటైతే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.

ఉరుకుంద ఆలయాన్ని తీర్చిదిద్దుతాం

మాట్లాడుతున్న ఆలయ ఛైర్మన్ పాండురంగ శెట్టి

మంత్రాలయం గ్రామీణం, న్యూస్‌టుడే: ఉరుకుంద ఈరన్న లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేసి రాష్ట్ర స్థాయిలో తీర్చిదిద్దుతామని ఆలయ కమిటీ ఛైర్మన్ పాండురంగశెట్టి పేర్కొన్నారు. శనివారం ఉరుకుందలో పాలకమండలి ప్రమాణస్వీకారం చేశారు. ఆయన మాట్లాడుతూ.. దేవాలయానికి నాలుగు వైపులా రహదారిని అభివృద్ధి చేసి ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తామన్నారు. తెదేపా నియోజకవర్గ బాధ్యుడు రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ ఆలయ ఆదాయం రూ.5 కోట్ల నుంచి రూ.15 కోట్లకు పెరగడంతో రాష్ట్ర స్థాయిలో చేరిందన్నారు. దీంతో ఛైర్మన్ పదవి పాండురంగశెట్టికి వరించిందన్నారు. భాజపా నేత పురుషోత్తంరెడ్డి మాట్లాడారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి, భాజపా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, టిప్పుసుల్తాన్, సురేష్‌నాయుడు, కురువ వీరేష్, జనసేన రామాంజి, మహాదేవనాయుడు తదితరులు పాల్గొన్నారు.

కమనీయం.. రథోత్సవం

రథోత్సవంలో పాల్గొన్న జనం

తెర్నేకల్ (దేవనకొండ), న్యూస్‌టుడే: మండలంలోని తెర్నేకల్ గ్రామంలో చెన్నమాధవస్వామి రథోత్సవం శనివారం వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్చారణలు, మేళతాళాలు, భక్తుల జయజయ ధ్వానాల నడుమ రథం ముందుకు కదిలింది. అంతకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఉత్సవమూర్తులను తేరుపై ఆశీనులు చేసి రథోత్సవం ప్రారంభించారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి ఉత్సవాన్ని తిలకించారు. నిర్వాహకులు విజయ తిరుమలరెడ్డి, నివేదితారెడ్డి, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

ఆస్పరి: పనులకు వెళుతూ బొలెరో బోల్తా పడిన ఘటనలో గాయపడిన బాధితులను ఆలూరు నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి వైకుంఠం జ్యోతి పరామర్శించారు. పుటకలమర్రి గ్రామానికి వెళ్లి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

8,866 పట్టాదారు పాసుపుస్తకాల రాక

కర్నూలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: రాజముద్రతో ముద్రించిన నూతన పట్టాదారు పాసుపుస్తకాలు రెండో విడతలో జిల్లాకు చేరాయి. ఫిబ్రవరి నెలకు సంబంధించి 8,309 పాసుపుస్తకాలు రాగా.. 7,921 భూ యజమానులకు పంపిణీ చేశారు. మార్చి నెలకు సంబంధించి 8,866 పట్టాదారు పాసుపుస్తకాలు విజయవాడ నుంచి శనివారం జిల్లాకు వచ్చాయి. జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయంలోని డి. సెక్షన్‌లో ఆయా మండలాల రెవెన్యూ అధికారులు, సిబ్బందికి వాటిని సరఫరా చేశారు. ఆయా మండలాల ఉప తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, వీఆర్వోలు వాటిలో ఏమైనా తప్పులు దొర్లాయా అని పరిశీలిస్తున్నారు. మార్చి 2 నుంచి వీటిని భూ యజమానులకు పంపిణీ చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.

చరవాణి పట్టించింది.. కటకటాల్లోకి నెట్టింది

● మహిళ ఆత్మహత్యకు కారణమైన నిందితుడి అరెస్టు

దేవనకొండ, న్యూస్‌టుడే: మండల పరిధిలో ఓ మహిళ గత నెలలో బలవన్మరణానికి పాల్పడ్డారు. భర్తకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని అందరూ భావించారు. కానీ మహిళ చరవాణిలో ఉన్న చిత్రాలు, సందేశాలను గమనించిన కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఓ వ్యక్తి ప్రేరేపించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వేణుగోపాల్ తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన సుభాషిణి (23).. ఫిబ్రవరి 23న ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో రెండు రోజుల కిందట మృతురాలి మామ ఇంటిని శుభ్రం చేస్తుండగా సుభాషిణి చరవాణి దొరికింది. అందులో వారి దూరపు బంధువైన పత్తికొండ మండలం పెద్దహుల్తి గ్రామానికి చెందిన చాకలి ఉమాకాంత్.. బాధితురాలిని బ్లాక్‌మెయిల్ చేసి ఆమెతో చనువుగా ఉన్నట్లు గుర్తించారు. చివరికి ఆమెను కించపరిచేలా అతను మాట్లాడాడు. ఆమె చనిపోయేలా ప్రేరేపిస్తూ చరవాణిలో సందేశం పంపాడు. దీంతో బాధితురాలు వాస్తవాలు దాచిపెట్టి తన భర్త మానసిక స్థితి బాగోలేదంటూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ కారణంగానే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు సైతం భావించారు. ఈ క్రమంలో ఆమె చరవాణి దొరకడంతో అసలు విషయం బయటపడింది. ఈ మేరకు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శనివారం చెప్పారు.

సాధన చేసి.. పోటీల్లో మెరిసి

◆ ఫుట్‌బాల్‌లో రాణిస్తున్న క్రీడాకారిణులు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ఫుట్‌బాల్‌లో బాలికలు ప్రతిభ చాటుతున్నారు. అవసరమైన మెలకువలు నేర్చుకుని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రశంసలు అందుకుంటున్నారు. జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. వారే ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన క్రీడాకారిణులు..

ఇందు.. విజయాల్లో ముందు

ఎమ్మిగనూరులోని ఓ కళాశాలలో ఇందు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె గత ఎనిమిదేళ్లగా ఫుట్‌బాల్‌లో సాధన చేస్తూ ప్రతిభ చాటుతోంది. నిత్యం మైదానంలో మూడు గంటలపాటు సాధన చేస్తోంది. 2023లో బిహార్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో అండర్-17 విభాగంలో రాష్ట్రం తరఫున ఆడి పతకం సాధించింది. ఈ ఏడాది జనవరిలో ఇంఫాల్‌లో జరిగిన పోటీల్లో అండర్-19 విభాగంలో రాష్ట్రం తరఫున ఆడి ఉత్తమ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. రాష్ట్రస్థాయిలో కమలాపురం, వైజాగ్‌లో జరిగిన పోటీల్లో రాణించి భళా అనిపించింది. జాతీయ స్థాయి పోటీల్లో రాణించడమే తన లక్ష్యమని ఇందు పేర్కొంది.

ఉమామహేశ్వరి.. ప్రతిభ చాటి

పట్టణానికి చెందిన ఉమామహేశ్వరి ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆమె గత తొమ్మిదేళ్లగా ఫుట్‌బాల్‌లో రాణిస్తోంది. 2024లో గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటింది. అనంతపురం, చిత్తూరు, విశాఖ జట్లతో తలపడి ఉత్తమ క్రీడాకారిణిగా ప్రతిభ చూపింది. అండర్-14 విభాగంలో కర్నూలులో జరిగిన పోటీల్లో గోల్‌కీపర్‌గా ఎంపికై రాణించింది. గతేడాది తూర్పు గోదావరిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని పతకం అందుకుంది. వైజాగ్, అనంతపురం, కడప జట్లతో తలపడి గోల్స్ పడకుండా అడ్డుకుంది. జాతీయ స్థాయి జట్టుకు ఎంపికై ఈ ఏడాది జనవరిలో అండర్-19 విభాగంలో మణిపూర్‌లో జరిగిన పోటీల్లో సత్తా చాటింది. ఉత్తమ గోల్ కీపర్‌గా అవార్డు అందుకోవడం విశేషం. ఈ సందర్భంగా ఉమామహేశ్వరి మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీలే లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు తెలిపింది.

ఆదోని జిల్లాతోనే ప్రాజెక్టుల ఏర్పాటు సాధ్యం

రిలే దీక్షల్లో పాల్గొన్న ఆర్డీఎస్ కుడికాలువ సాధన కమిటీ నాయకులు

ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే: ఆదోని జిల్లా సాధనతోనే ఆదోని ప్రాంతంలో ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతాయని జిల్లా సాధన సమితి ఐకాస నాయకులు పగడాల కోదండ, నాగరాజు, హనుమంతు, బాలస్వామి, గోవిందు తదితరులు అన్నారు. ఆదోని జిల్లా సాధన కోసం ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో ఆర్డీఎస్ కుడి కాలువ సాధన కమిటీ నాయకులు శనివారం కూర్చొని మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్‌జైన్, మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ దేవిశెట్టి ప్రకాశ్ పాల్గొని మద్దతు తెలిపారు.

వేరుసెనగ క్వింటా గరిష్ఠం రూ.10,620

ఆదోని మార్కెట్: ఆదోని మార్కెట్ యార్డులో వేరుసెనగ దిగుబడులకు శనివారం మంచి ధర పలికింది. 8,708 బస్తాలు అమ్మకానికి వచ్చాయి. క్వింటా కనిష్ఠ ధర రూ.3,822, గరిష్ఠ ధర రూ.10,620గా ఉంది. పత్తి గరిష్ఠ ధర రూ.8,053 పలికింది.

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

EICHER TIPPERS FLEET for Sale Pro 6028T (500 CFT) 8Nos & Pro 2055T (100 CFT) 6Nos Good Condition. Ph: 9704699042.

అశోక్ లేల్యాండ్ Ecomet 1215-2023, AP39VD7866 & Ecomet 1915-2023 AP39VD5721 మోడల్ వెహికల్స్ అమ్మకానికి కలదు. సుందరం ఫైనాన్స్ Ltd. నంద్యాల: 94409 09742.

BUSINESS SERVICES

BUSINESS OFFER

బంగారం,వెండి, డైమండ్స్ బ్యాంక్, ఫైనాన్స్‌లో తాకట్టులో ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొనబడును. (రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్) గోల్డెన్‌ట్రేడింగ్ కంపెని ✆ 73821 14647.

బుక్ డిస్ట్రిబ్యూటర్స్ కొరకు మీ ప్రాంతములో ప్రైవేట్ స్కూల్స్ పరిచయం ఉండి అనుభవమున్న వారికి ప్రాధాన్యత. ఉమా పబ్లిషర్స్, గుంటూరు @ 98493 70729.

స్త్రీ/పు 2,50,000 పెట్టుబడితో మీ ఆఫీసు/ ఇంటివద్దే Dr.Tea/ Dr.Coffee/ Dr.Cool Drink యొక్క ఫ్రాంఛైజీ నిర్వహిస్తూ, ప్రతినెల 25,000/- ఫిక్స్‌డ్ అలవెన్సు + అన్‌లిమిటెడ్ వీక్లీ ఆదాయం కలదు. ✆ 78420 02046/ 63095 72064.

FOR SALE

కర్నూలు బిర్లా కాంపౌండ్ నందు గల ఫేమస్ రన్నింగ్ బ్యూటీ పార్లర్ ఉమెన్స్ లేదా మెన్స్ with equipment తో అమ్మకమునకు కలదు. Urgent సంప్ర: 73311 22304, 99596 77990. వెల 5L.

BUILDING CONSTRUCTION

TDR
AP & TELANGANA
BONDS
BUY & SALE
KAMESH
92 92 15 15 15

EDUCATION

విద్యార్థులకు వారి కెరీర్ విద్యా ప్రవేశాల గురించి సలహాలు సూచనలు చేయడానికి టీచర్స్, రిటైర్డ్ టీచర్స్, ప్రిన్సిపల్స్‌ను ఖాళీ సమయంలో ఫ్రీలాన్స్ - జాబ్ పద్ధతిన చేయడానికి ఆహ్వానం ట్రైనింగ్ ఇవ్వబడును. కర్నూలు. ✆ 72077 70916, 89777 97830.

PEOPLE CARE

OLD AGE HOME

శివకేశవ హోమ్‌కేర్ సర్వీసెస్ ఇంటిపని, వంటపని, బేబీకేర్, మంచాన వున్న వృద్ధులకు 24 గం|| మీ ఇంటి వద్దనే ఉండి సేవచేయుటకు పంపించబడును. విజయవాడ. ✆ 96760 38666.

REAL ESTATE

గుంటూరు సిటీలో, గోరంట్ల, లాం, JKC రోడ్డు, ఇన్నర్‌రింగ్ రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు,కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు సంప్ర: 93999 55545.

కర్నూలులో 40 సం|| రాలుగా నెల కంతుల పద్ధతిలో ఇంటి ప్లాట్లను అందించిన శ్రీ వినాయక ఎస్టేట్ ట్రేడర్స్ వారి ఆధ్వర్యంలో ప్రస్తుతం ఓర్వకల్ లో ఎయిర్ పోర్ట్ ఎదురుగా "KUDA" అప్రూవల్ తో " మెగా వెంచర్" అందిస్తున్నాం. రూ. వేల కోట్లు పెట్టుబడులతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఓర్వకల్ లో B.T. రోడ్లు, డ్రైనేజీ, కరెంట్, వాటర్ ట్యాంక్ చుట్టూ ఫెన్సింగ్ తో రూపొందుతున్న వెంచర్ లో EMI తో ప్లాట్లను అందిస్తున్నాం. బ్రోచర్ కోసం సంప్ర: 93900 21451, 63011 07746, 93921 34287.

HOUSE FOR SALE

కర్నూలు సిటీలో పెద్దమార్కెట్ దగ్గర ఖండేరి వీధిలో ఇల్లు అమ్మకానికి గలదు సంప్ర: 70138 30072, 99667 91677.

LAND FOR SALE

Farm Land 3.2 Acres, 180 Feet NH Road facing, Near Panyam for Sale. Suitable for Commercial Purposes. Cont: 90141 82888.

Urgent Sale 2 cents Prime land in near TV Station Allagadda @ Rs. 15,00,000/- For more details Call: 99088 64080.

In B-Thandrapadu 24 cent's site for sale HWY 1st bit suitable for Apartment, Hospital etc, 16 Lakh per cent ✆98856 89351.

సూరప్ప గూడెం, భీమడోలు, ఏలూరు జిల్లా - 15 ఎకరాల కొబ్బరి తోట, 2 బోర్లు, డ్రిప్, NH-16 కి దగ్గరలో, ప్లాట్స్ /రియల్ ఎస్టేట్‌కి అనుకూలం. సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్: 97043 22999, 73372 28262.

PLOT FOR SALE

కల్లూర్ రుక్మిణినగర్ సూర్యదేవాలయం రోడ్డులో 220గ|| స్థలం ★ కల్లూర్ నిజాం స్కూల్ దగ్గర లలిత గ్రీన్ సిటీలో 800 గ|| స్థలం అమ్మబడును. ✆ 98484 16864.

ఓర్వకల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఎయిర్ పోర్ట్ దగ్గరలో తక్కువ ధరలో ప్లాట్లు కలవు&కర్నూలు టౌన్ నందు డ్యూప్లెక్స్‌లు,విల్లాస్‌లు,హౌస్‌లు,ప్లాట్లు కలవు. సంప్ర: 80999 09366.

LEASE

COMMERCIAL Space for Lease Kurnool NH-44 Opp: Hangout Restaurant New Building 4 Floors (12000 Sft) + 3000 Sft Parking Total 15000 Sft Ideal for Banks, Corporate Offices (or) Institutions ✆ 9391951557, 9441196942.

LEASE/ RENT

1st & 2nd Floors-1200 Sft each, 3rd Floor-2400 Sft, Opp: Govt. General Hospital, Kurnool. ✆ 88857 33571. For Bank's, Office's, Institute's, Hospital's etc.

DhanunjayaVarma Complex 120 Ft, Bellary Main Road, Facing-5 Shops W-60 Ft X L-57 Ft = 3420Sft Lease/ Rent best for Banks, Show Rooms, Commercial Office Space etc. Cont:93938 66399, 94404 57679.

నంద్యాల గాంధీచౌక్ దగ్గరలో (ఓల్డ్ నెరవాటి హాస్పిటల్) 9000 Sft గల G+2 కమర్షియల్ స్పేస్ & పార్కింగ్ సౌకర్యంతో లీజ్‌కు కలదు. ✆98660 26821

JOBS

KUN United Hyundai Kurnool. Wanted Accountants/ Service Advisors/ Sales Executives/ Team Leaders. Attractive Salary, Incentives. Contact: 98858 21222, 70936 85777, 97030 76555, 98855 37222, 91333 14336, 91601 14474. Experienced will be Preferred.

Mani Tyres, Sampath Nagar, Chowrasta, Kurnool. Wanted One Vacancy for Accountancy + Tally. Quali.+ Supervising ✆ 94901 30514.

Wanted Male Marketing Staff, Male Admin Incharges and Female Telecallers (Must be Married) Qual: Any Degree, Age Limit: 25 to 45 years, Salary: 10000/- to 20000/-.Working Location: Master Minds College, Kurnool, Contact: 92487 33342.

కర్నూలు పరిసర ప్రాంతాలలో పనిచేయుటకు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. జీతం: 25000+ (పెట్రోలు అలెవెన్స్ + ఇన్సెంటివ్స్) కలదు. ✆ 99662 71155, 92467 88755.

ఏపీలో ప్రముఖ మద్యం పంపిణీ సంస్థకు జిల్లా వారీగా అనుభవజ్ఞులైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అవసరం. జీతం: 30 వేలు, TA/DAతో సహా ✆ 92463 63624, jobsimfl@gmail.com

ప్రముఖ కోచింగ్ సెంటర్ కర్నూలులో మహిళా టెలీకాలర్స్ కావలెను. అర్హత, అనుభవాన్ని బట్టి జీతం గలదు. ✆ 88864 44720, 79818 86828.

కర్నూలు నంద్యాల చెక్ పోస్ట్ లో మల్లికార్జున ఫర్నిచర్ నందు పనిచేయుటకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. అర్హత: డిగ్రీ. సంప్ర॥ Cell: 98493 50328.

ఫీల్డ్ మేనేజర్స్, Gold వాల్యూయర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీస్టార్ గోల్డ్ కంపెనీకి కావలెను. ఏజ్: 22 to 35, ఫ్రెషర్స్ కూడా ✆ 62810 37879/ 90353 37879

ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థకు 10th/ ఇంటర్/డిగ్రీ చదివిన (M/F) టార్గెట్ తో పని చేయగల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. కష్టపడే అభ్యర్థులు తమ బయోడేటాను వాట్సాప్ చేయండి. ✆ 93912 96125.

WE ARE HIRING
• SERVICE ADVISER 5 years experience
• Sr TECHNICIANS 3 years experience
• HELPER EXPERIENCE PERSONS
NAVATA AUTOMOTIVES
NH-7, Near Venkanna Baavi, Dinnedevarapadu Village, Kurnool.
✆ 9246494959

అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే.
కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే.
ప్రకటనలపై 5% GST వర్తించును.
వివరాలకు: 99899 97628

ఆరోగ్యమే మహాభాగ్యం

HEALTH & CARE

DIABETES

డా॥బి. శ్రీదివ్యరెడ్డి, MD, DM., ఎండోక్రైనాలజిస్ట్, షుగర్, థైరాయిడ్, హార్మోన్ స్పెషలిస్ట్. Add: విజయా డయగ్నోస్టిక్ సెంటర్‌లైన్, గాయత్రి ఎస్టేట్స్, కర్నూలు. ✆ 63046 88799.

PHYSICIAN

డా॥ G.కుషల్ ప్రసాద్, M.D., Gen., ఫిజీషియన్ & డయాబెటాలజిస్ట్, సత్యనారాయణ స్వామి గుడి వెనుక, గాయత్రి ఎస్టేట్స్, కర్నూలు. ✆99669 25324.

డా॥ కె.చంద్రమౌళి రెడ్డి, Gen. Med., IDCCM, జనరల్ ఫిజిషియన్, ఫెలో ఇన్ క్రిటికల్ కేర్ యూనిట్, శ్రీసాయి చంద్ర క్లినిక్, విజయ దుర్గ కార్డియాక్ లైన్, గాయత్రిఎస్టేట్, కర్నూలు. ✆8897 087874.

GYNAECOLOGY

డా॥ కె.అరవింద, MBBS, DNB, OBG గర్భిణి మరియు స్త్రీ వ్యాధి నిపుణురాలు, 2PM to 5PM & 5PM-9PM, శ్రీ సాయిచంద్ర క్లినిక్, గాయత్రి ఎస్టేట్, కర్నూలు. ✆ 88970 87874.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

ఆదోని

• ఆదోని • ఆలూరు • పత్తికొండ

హామీలు నెరవేరుస్తున్నాం

నగదు అందజేస్తున్న వైకుంఠం జ్యోతి తదితరులు

ఆలూరు, న్యూస్‌టుడే: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే అని ఆలూరు నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి వైకుంఠం జ్యోతి అన్నారు. ఆలూరు మండలం మణేకుర్తి గ్రామంలో శనివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛను మొత్తాన్ని పెంచి అందరిలో సంతోషం నింపారన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు పాల్గొన్నారు.

నేడు హాకీ పోటీలు

ఆదోని క్రీడలు, న్యూస్‌టుడే : ఆదోనికి చెందిన విక్టరీ హాకీ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలో ఆదివారం రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు క్లబ్ అధ్యక్షుడు విజయమోహన్, ఉపాధ్యక్షుడు రామకృష్ణ తదితరులు శనివారం తెలిపారు. మొత్తం 13 జట్లు పోటీల్లో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ మైదానంలో ఈ పోటీలు జరుగుతాయని చెప్పారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఆదోని: 77996 66004
ఆలూరు: 80085 62277
పత్తికొండ: 80085 73622

?: ఆదోని పట్టణంలోని సదాశివపేటలో కుక్కల సమస్య తీవ్రంగా ఉంది. రాకపోకలు సాగించేవారిపై నిత్యం దాడులు చేస్తున్నాయి. - భాగ్య, ఆదోని
✓: త్వరలో కుక్కలను పట్టించేలా తగిన చర్యలు తీసుకుంటాం. - నయీమ్ అహ్మద్, కమిషనర్
- న్యూస్‌టుడే, ఆదోని పురపాలకం

?: హంప గ్రామంలో పారిశుద్ధ్యం లోపించింది. రహదారులపై మురుగు ప్రవహిస్తోంది. - అశోక్, హంప
✓: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - విజయలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీవో.. - న్యూస్‌టుడే, మద్దికెర

?: ఈకేసీ కాలనీలోని కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. - ముస్తఫీర్, హొళగుంద
✓: శుభ్రం చేయించేలా చూస్తాం. - రాజశేఖర్‌గౌడ్, పంచాయతీ అభివృద్ధి అధికారి - న్యూస్‌టుడే, హొళగుంద

పార్టీ అభివృద్ధికి కృషి చేయండి

పత్తికొండ : మాట్లాడుతున్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే : జనసేన పార్టీలో సభ్యులుగా చేరి రాష్ట్రవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేసేలా కృషి చేయాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి పిలుపునిచ్చారు. పత్తికొండలో శనివారం నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే పార్టీని నిర్మాణపరంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ పత్తికొండ నియోజకవర్గ బాధ్యుడు రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పత్తికొండ మార్కెట్‌యార్డు డైరెక్టర్ రామచంద్ర, నాయకులు క్రాంతికుమార్, బాబ్జీ, వీరేశ్ తదితరులు పాల్గొన్నారు.

దేవనకొండ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మరో 15 ఏళ్లపాటు కూటమి ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి, ఆలూరు ఇన్‌ఛార్జి తెర్నేకల్ వెంకప్ప అన్నారు. దేవనకొండలోని కల్యాణ మండపంలో జనసేన సభ్యత్వ నమోదును శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో అత్యధిక సభ్యత్వాలను ఆలూరు నియోజకవర్గం నుంచే చేసేలా జన సైనికులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉదయ్‌కుమార్, సునంద, సరోజ, రంజిత్, ఉచ్చీరప్ప తదితరులు పాల్గొన్నారు.

ముద్ర పడక.. సరకు అమ్ముకోలేక

☛ అన్నదాతలకు తప్పని అవస్థలు

మద్దికెరలో కొనుగోలు కేంద్రం వద్ద రైతులు, అధికారులు

పత్తికొండ, మద్దికెర, న్యూస్‌టుడే : ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఈ నేపథ్యంలో అన్నదాతలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లకు ఆదేశాలిచ్చింది. ఇందులో భాగంగా రైతులు తమ దిగుబడులు అమ్ముకునేందుకు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకునే సమయంలో తప్పనిసరిగా వేలిముద్ర వేయాల్సి ఉంది. కాగా వయసు పైబడ్డ పలువురు రైతుల వేలిముద్రలు పడటం లేదు. ఫలితంగా సరకు అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు.

వందలాది మంది బాధితులు

నియోజకవర్గ పరిధిలోని మద్దికెర, తుగ్గలి, పత్తికొండ, వెల్దుర్తి మండలాల్లో 200 మందికిపైగా రైతుల వేలిముద్రలు పడటం లేదు. ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల పరిధిలో పరిశీలిస్తే 400 మందికిపైగా బాధితులున్నారు. వీరు నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకపోతోంది.. దిగుబడులు అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చివరికి చాలామంది తక్కువ ధరకు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు.

తగిన చర్యలు అవసరం : కేశవరెడ్డి, మద్దికెర



గత నెలలో జరిగిన కందుల కొనుగోలు సమయంలోనూ నా వేలిముద్ర పడలేదు. ఫలితంగా బయట మార్కెట్‌కు సరకు తరలించి అమ్ముకొన్నా. మార్క్‌ఫెడ్ ద్వారా శనగలను అమ్ముకుందామని భావిస్తే ఇప్పుడు సైతం వేలిముద్ర వేయాలంటున్నారు. ఈ నిబంధనతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి.

ప్రత్యామ్నాయం చూపక..

● వివరాల నమోదు సమయంలో వేలిముద్ర ప్రదానంగా నిర్దేశించారు. వేలిముద్రలు పడనివారికి ప్రత్యామ్నాయంగా ఐరిస్ లేదా ఓటీపీ ద్వారా వివరాలు నమోదు చేసుకొనే చర్యలు చేపట్టాలి. కానీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. శనగలను ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించినా బాధిత రైతులు.. దిగుబడులను అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది.

● ఈ ఏడాది జనవరిలో రైతుల నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా కందులు సేకరించిన సమయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పత్తికొండ నియోజకవర్గ పరిధిలో 24,300 క్వింటాళ్లను మార్క్‌ఫెడ్ ద్వారా సేకరించారు. శనగలను అంతకన్నా ఎక్కువ మొత్తంలో సేకరించేందుకు సిద్ధమయ్యారు. కానీ వేలిముద్రలు పడకపోవడంతో ప్రభుత్వం కల్పించిన రూ.5,875 గిట్టుబాటు ధరను పలువురు పొందే అవకాశం లేకుండా పోయింది.

● వేలిముద్రలు పడని రైతులకు ప్రత్యామ్నాయం చూపే విషయాన్ని మార్క్‌ఫెడ్ డీఎం దృష్టికి తీసుకెళతాం' అని మద్దికెర వ్యవసాయశాఖ అధికారి రవి చెప్పారు.

గ్రామంలో వస్తున్న వాల్మీకి కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ బొజ్జమ్మ తదితరులు

వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణ

దేవనకొండ, న్యూస్‌టుడే: మండలంలోని తెర్నేకల్ గ్రామంలో శనివారం వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. తెదేపా జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మ, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ బొజ్జమ్మ, ఆలూరు నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి వైకుంఠం జ్యోతి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, జనసేన ఆలూరు ఇన్‌ఛార్జి వెంకప్ప, డీఎస్పీ వెంకటరామయ్యలు విగ్రహ ఆవిష్కరణలో విడివిడిగా పాల్గొన్నారు. విగ్రహ దాత కుటుంబసభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

నిర్మించి.. నిరుపయోగంగా వదిలేసి

మండల పరిధిలోని ములుగుందం గ్రామ సమీపంలో రైతు భరోసా కేంద్రం నిర్మించారు. దీని కోసం రూ.లక్షలు ఖర్చు చేశారు. భవనం.. ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో సిబ్బంది గ్రామ సచివాలయాల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. వెంటనే దీనిని అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. - న్యూస్‌టుడే, ములుగుందం (ఆస్పరి)

అదుపు తప్పితే గుండె కోతే

మండల పరిధిలో నిట్రవట్టి నుంచి ఆలూరు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. అడుగడుగునా గుంతలు తేలాయి. దీనికితోడు గ్రామ శివారులో వంతెన వద్ద రహదారి కోతకు గురైంది. వాహనాలు ఎదురెదురుగా వచ్చే సమయంలో అదుపు తప్పి పడిపోతున్నాయి. రాత్రివేళలో కొందరు ప్రమాదవశాత్తు కాలువలో పడి గాయపడిన ఘటనలు ఉన్నాయి. సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. - న్యూస్‌టుడే, హాలహర్వి

లక్ష్యం.. నీరుగారింది

జొన్నగిరి గ్రామంలోని ఎస్టీ కాలనీలో రూ.లక్షలు వెచ్చించి ఉపరితల ట్యాంకు నిర్మించారు. ఇది ఏళ్లుగా నిరుపయోగంగా ఉంది. ఎవరూ పట్టించుకోకపోవడంతో క్రమంగా ట్యాంకు చుట్టూ ముళ్ల చెట్లు ఏపుగా పెరిగిపోయాయి. వేసవి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ట్యాంకును శుభ్రం చేసి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. - న్యూస్‌టుడే, జొన్నగిరి (తుగ్గలి)

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లతో పేదలకు భరోసా కలుగుతోందని ఆదోని నియోజకవర్గ తెదేపా సీనియర్ నేత ఉమాపతినాయుడు అన్నారు. ఆదోని పట్టణం 13వ వార్డు.. కార్వన్‌పేటలో శనివారం పింఛన్లు పంపిణీ చేసి మాట్లాడారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఒక రోజు ముందుగానే ప్రభుత్వం పింఛన్లు అందించిందని చెప్పారు. నేతలు రంగస్వామినాయుడు, రంగన్న, తిమ్మప్ప, బాలాజీ, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్లతో ఎంతో మేలు జరుగుతోందని వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్‌పర్సన్ స్వప్న అన్నారు. స్థానిక 19వ వార్డులో కార్యకర్తలతో కలిసి శనివారం పింఛన్లు పంపిణీ చేశారు. నాయకులు శ్రీనివాసాచారి, ఈరన్న, రవి, జగదీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలో శనివారం మొదటి రోజే ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్ల పంపిణీ 93.26 శాతం నమోదైంది. 16,419 మందికిగాను 15,412 మందికి అందించినట్లు పురపాలక అధికారులు తెలిపారు.

పింఛన్లతో పేదలకు భరోసా

పింఛను పంపిణీ చేస్తున్న తెదేపా సీనియర్ నేత ఉమాపతినాయుడు

సంక్షిప్త సమాచారం

ఆస్పరి, న్యూస్‌టుడే: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఆలూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కృష్ణయాదవ్ అన్నారు. మండలంలోని బిల్లేకల్లు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.

పెరవలి (మద్దికెర), న్యూస్‌టుడే: ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలని ఎంఈవో రంగస్వామి, పారా రామచంద్రప్రసాద్, పారా రవి తదితరులు పేర్కొన్నారు. పెరవలిలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు శనివారం సాంస్కృతిక, నృత్య పోటీలు నిర్వహించారు. అనంతరం వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.

దేవనకొండ, న్యూస్‌టుడే : దర్జీల వృత్తికి సమాజంలో ఎనలేని గౌరవం ఉందని సంఘం పెద్దలు కరీం, అజీజ్, రాజాసాబ్, ఇబ్రహీం అన్నారు. టైలర్స్ డేను పురస్కరించుకుని దేవనకొండలోని లక్ష్మీరంగ కల్యాణ మండపంలో శనివారం సమావేశం నిర్వహించారు.

దేవనకొండ, న్యూస్‌టుడే : మండల కేంద్రంలోని హజరత్ దివానే మూగితాత ఉరుసు ఉత్సవాలు శనివారం గంధంతో ప్రారంభమయ్యాయి. ఆదివారం జరిగే ఉరుసుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే : ఆదోని పట్టణంలోని రైల్వే గేటు సమీపంలో పొలంలో పనులు చేస్తున్న కేశవ్ అనే యువకుడిని విషపురుగు కాటేయడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్థానికులు ఆదోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

రాంపల్లి (తుగ్గలి), న్యూస్‌టుడే: రాంపల్లి గ్రామ పరిసరాల్లో పశువుల వసతిగృహం ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించేందుకు తుగ్గలి పశువైద్యాధికారి బాలకృష్ణ వచ్చినట్లు తెదేపా మండల అధ్యక్షుడు తిరుపాల్‌నాయుడు శనివారం తెలిపారు.

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: ఆదోని మండలం అరెకల్ గ్రామంలో జల్లి నాగన్నతాత ఉరుసు శనివారం ఘనంగా ముగిసింది. జియారత్‌ను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే : మండల పరిధిలోని పులికొండలో వెలసిన రంగనాథస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో స్వామివారికి పల్లకోత్సవం జరిపారు.

ఆస్పరి, న్యూస్‌టుడే: పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంఈవో తిరుమలరావు శనివారం తెలిపారు. ఆస్పరి జడ్పీ పాఠశాలలో ఏ, బీ సెంటర్లు, కస్తూర్బా పాఠశాల, విజేత ప్రైవేటు విద్యాలయంలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: ఆదోని పురపాలక సంఘం శానిటరీ ఇన్‌స్పెక్టర్ నాగరాజు శనివారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన్ను పురపాలక కమిషనర్ నయీమ్ అహ్మద్ తదితరులు సన్మానించారు.

వెల్దుర్తి, న్యూస్‌టుడే: వెల్దుర్తి 16వ వార్డు సభ్యుడు, వైకాపా కార్యకర్త సిద్ధ శనివారం తెదేపా మండల కన్వీనర్ బలరాంగౌడ్, సహకార సొసైటీ ఛైర్మన్ రమాకాంత్‌రెడ్డి సమక్షంలో తెదేపాలో చేరారు.

సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం

చిప్పగిరి, న్యూస్‌టుడే: బిల్లుల వసూలుపై ఉన్న శ్రద్ధ సమస్యలు పరిష్కరించడంలో చూపడం లేదని విద్యుత్తు

అధికారులను నిలదీస్తున్న ప్రజాప్రతినిధులు

అధికారులపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిప్పగిరి మండల కార్యాలయంలో ఎంపీపీ జూటూరు హేమలత ఆధ్వర్యంలో శనివారం మండల సభ జరిగింది. చిప్పగిరి, దేగులహాల్, నగరడోణ, బెల్డోణ సర్పంచులు గోవిందరాజులు, నీలకంఠ, మల్లమ్మ, సావిత్రి తదితరులు విద్యుత్తు సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. ఏఈ జంబన్న మాట్లాడారు. ఎంపీడీవో అల్లాబకాష్, బెల్డోణ సహకార సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు, పురుషోత్తం, మండల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

చేయూతనివ్వడం అభినందనీయం

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: చిన్నారి పునర్విక శ్రీ చికిత్స కోసం మంత్రి నారా లోకేశ్ రూ.6 కోట్ల సాయం ప్రకటించి మానవత్వం చాటుకున్నారని తెదేపా రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి ఫకృద్దీన్ శనివారం అన్నారు. చిన్నారి చికిత్సకు రూ.16 కోట్లు అవసరం కాగా.. రూ.10 కోట్లు విరాళాలుగా వచ్చాయని.. మిగిలిన మొత్తాన్ని తాను సమకూరుస్తామని లోకేశ్ ప్రకటించారని చెప్పారు.

వాహనంపై దాడి.. కేసు నమోదు

ఆలూరు గ్రామీణం, చిప్పగిరి, న్యూస్‌టుడే : కోర్టు ఉత్తర్వుల మేరకు ఇంటి వద్ద నోటీసు అతికించేందుకు వచ్చిన న్యాయవాదులను బెల్డోణకు చెందిన వెంకటేష్, పరశురాం, గొల్ల భీమ అడ్డుకుని వారి కారు అద్దాలు పగులగొట్టారని ఎస్సై నరసింహులు శనివారం తెలిపారు. చిప్పగిరి మండలం బెల్డోణకు చెందిన భీమ అనే వ్యక్తి ఓ ప్రైవేటు కంపెనీ వద్ద అప్పు తీసుకుని చెల్లించలేదు. కంపెనీ ప్రతినిధులు కర్నూలు కోర్టులో కేసు వేయగా అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. దీనిని అమలుచేసేందుకు న్యాయవాదులు నాగరాజు, అబ్దుల్ హఫీజ్‌లు రాగా

చిప్పగిరి ఎస్సైకి ఫిర్యాదు చేస్తున్న న్యాయవాదులు

వారి వాహనంపై ముగ్గురు దాడి చేసి కారు అద్దాలు పగులగొట్టినట్లు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు.

భాజపా జిల్లా అధికార ప్రతినిధిగా బ్రహ్మయ్య

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే : భాజపా జిల్లా అధికార ప్రతినిధిగా పత్తికొండ మండలం హోసూరుకు చెందిన వాల్మీకి బ్రహ్మయ్యను ఎంపిక చేస్తూ జిల్లా కమిటీ ప్రకటన చేసింది. ఈ సందర్భంగా బ్రహ్మయ్య మాట్లాడుతూ వివిధ హోదాల్లో పనిచేసిన తనకు పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బాధ్యతలు ఇవ్వటం ఆనందంగా ఉందన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.

ఇద్దరి ఆత్మహత్యాయత్నం

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే : డివిజన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆస్పరి మండలం అటికెలగుండు గ్రామానికి చెందిన లింగమ్మ అనే వృద్ధురాలు శనివారం పురుగుమందు తాగగా గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రశాంతినగర్‌కు చెందిన యశ్వంత్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా వెంటనే ఆదోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.

విధుల్లో అంకితభావం అవసరం

ఆలూరు, న్యూస్‌టుడే: ఉపాధ్యాయులు అంకితభావంతో విధులు నిర్వహిస్తే గుర్తింపు లభిస్తుందని విశ్రాంత ఉప విద్యాధికారి వెంకటరమణారెడ్డి, ఆలూరు మండల విద్యాధికారులు కోమలాదేవి, చిరంజీవిరెడ్డి అన్నారు. హుళేబీడు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఆదోని మండల విద్యాధికారి భూపాల్‌రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని స్థానిక పాఠశాలలో శనివారం నిర్వహించారు. మండలంలోని పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొని భూపాల్‌రెడ్డి దంపతులను సత్కరించారు. ఇన్‌ఛార్జి హెచ్‌ఎం రామాంజనేయులు, హాలహర్వి, నందవరం, కోసిగి మండల విద్యాధికారులు శ్రీనివాసరెడ్డి, గోవిందు,

భూపాల్‌రెడ్డి దంపతులను సన్మానించిన ఉపాధ్యాయులు

బాలయ్య, ఎస్టీయూ, యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు నాగరాజు, ఖాసీం తదితరులు పాల్గొన్నారు.

అందరి సహకారం తప్పనిసరి

మద్దికెర, న్యూస్‌టుడే : గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే ప్రజల సహకారం అవసరమని పత్తికొండ డీఎల్‌డీవో రామచంద్రారెడ్డి అన్నారు. మద్దికెర పంచాయతీ కార్యాలయంలో డిప్యూటీ ఎంపీడీవోలు విజయలక్ష్మి, శివకుమార్, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, సిబ్బందితో శనివారం సమీక్షించారు. నిర్దేశిత గడువులోగా ప్రజల నుంచి ఇంటి, కుళాయి పన్నులు వసూలు చేయాలని చెప్పారు. పంచాయతీ అద్దె గదుల నిర్వాహకుల నుంచి పన్నులు, అద్దెలు రాబట్టాలని అన్నారు.

ప్రజా సమస్యలను గాలికొదిలేశారు

☛ అధికారులపై ఆగ్రహం

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే : గ్రామాల్లో ప్రజా సమస్యలను అధికారులు పట్టించుకోవటంలేదని దూదేకొండ ఎంపీటీసీ సభ్యుడు పెద్దఈరన్న, చిన్నహుల్తి గ్రామ సర్పంచి కేశవరెడ్డి ఆరోపించారు. పత్తికొండ మండల సమావేశంలో అధికారుల తీరుపై శనివారం ఆగ్రహం

ఎంపీపీతో వాగ్వాదానికి దిగిన ఎంపీటీసీ సభ్యుడు పెద్దఈరన్న

వ్యక్తం చేశారు. గ్రామాల్లో శ్మశాన వాటికలకు వెళ్లే దారులు అధ్వానంగా ఉన్నాయని, చేతిపంపులు సక్రమంగా పనిచేయడం లేదని పెద్దఈరన్న ఆరోపించారు. ఎంపీపీ నారాయణదాసు మాట్లాడుతూ నిధులు లేకపోవటంతో పనులు చేపట్టలేకపోతున్నామని వివరించారు. పెద్దఈరన్న మాట్లాడుతూ పత్తికొండ పట్టణంలోని శ్మశానవాటికకు రూ.20 లక్షల వ్యయంతో సీసీ రహదారి ఏర్పాటు చేసుకున్నారని.. గ్రామాల్లో పనులు చేసేందుకు నిధులు లేవా అని నిలదీశారు. ఆయా శాఖల అధికారులు సక్రమంగా రాకపోవడంతో సమస్యలు ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదని పలువురు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉప ఎంపీపీ బలరాముడు, ఎంపీడీవో కవిత, డిప్యూటీ ఎంపీడీవో నరసింహులు, ఆయా ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

పాసింగ్ విధానం రద్దు చేయాలి

ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే : వేరుసెనగ పంటలో పాసింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కె.వెంకటేశులు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఆదోని మార్కెట్ యార్డును శనివారం వారు పరిశీలించి రైతులతో మాట్లాడారు. మార్కెట్ యార్డులో వేరుసెనగ పాసింగ్ విధానాన్ని గతంలో రద్దు చేసినప్పటికీ వ్యాపారులు తిరిగి పునరుద్ధరిస్తున్నారని చెప్పారు. వెంటనే అరికట్టకుంటే ఆందోళన చేస్తామన్నారు. నాయకులు లింగన్న, హనుమంతరెడ్డి, ఉచ్చీరప్ప తదితరులు పాల్గొన్నారు.

మెదడుకు పదును పెట్టి.. సృజనకు రూపమిచ్చి

☛ ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శనలు

విద్యార్థులు తమ మెదడుకు పదును పెట్టారు.. తమ ఆలోచనలకు రూపమిచ్చారు.. వీటిని ప్రదర్శించి తమ ప్రతిభ చాటారు. అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల పరిధిలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాలల్లో వైజ్ఞానిక ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. - న్యూస్‌టుడే, బృందం

ఆదోనిలోని వింధ్యశ్రీ ఉన్నత పాఠశాలలో..

పెద్దతుంబళం పాఠశాలలో ప్రదర్శనను పరిశీలిస్తున్న ఎస్సై విద్యశ్రీ

దేవనకొండ : విద్యార్థులు రూపొందించిన నమూనాలు

పత్తికొండ గ్రామీణం : సీవీ రామన్ చిత్రపటానికి నివాళులర్పించిన ఉపాధ్యాయులు

కస్తూర్బా.. వసతులు భళా

☛ భవన నిర్మాణాలకు రూ.1.97 కోట్లు కేటాయింపు

ఆదోని విద్య, న్యూస్‌టుడే : కస్తూర్బా విద్యాలయంలో చదువుకొంటున్న బాలికల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. విద్యార్థినులకు మెరుగైన విద్య అందించడంతోపాటు అవసరమైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఆదోని పట్టణంలోని కస్తూర్బా బాలికల (జనరల్) విద్యాలయంలో రూ.కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తయ్యాయి.

రూ.45 లక్షలతో ప్రహరీ ఏర్పాటు

బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ఎవరూ లోనికి ప్రవేశించకుండా పూర్తిస్థాయిలో ప్రహరీ నిర్మాణం చేపట్టారు. దీనికిగాను మరో రూ.45 లక్షల వరకు ఖర్చు చేశారు. మైదానాన్ని పూర్తిగా తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు విద్యార్థినులు కేవలం చదువులోనేకాక వివిధ అంశాల్లో రాణించేలా అవసరమైన శిక్షణ సైతం ఇస్తుండటంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆదోనిలోని కస్తూర్బా బాలికల విద్యాలయం (జనరల్)లో 6 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 196 మంది విద్యార్థినులు చదువుకొంటున్నారు. అంతేకాక 88 మంది ఇంటర్మీడియట్ విద్యనభ్యసిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అవసరమైన వసతులు లేక బాలికలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గదులు సైతం సరిపోయేవి కావు. విన్నవించినా తీసుకున్న చర్యలు శూన్యమే. ఈ నేపథ్యంలో వారి కష్టాలను గుర్తించిన కూటమి ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా రూ.1.60 కోట్లతో విద్యాలయం ఆవరణలో నూతన భవనం నిర్మిస్తున్నారు. ఇందులో ఆరు తరగతి గదులు, బాత్‌రూమ్‌లు, మరుగుదొడ్లు తదితరాలు నిర్మిస్తున్నారు. పనులు దాదాపు పూర్తికావొచ్చాయి.

● రూ.37 లక్షలతో ప్రత్యేకంగా కంప్యూటర్ ల్యాబ్, ఒకేషనల్ కోర్సుల కోసం ప్రత్యేక ల్యాబ్‌ల ఏర్పాటుకుగాను భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. రానున్న విద్యా సంవత్సరంలో అందుబాటులో తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.

కస్తూర్బా బాలికల విద్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. ఈ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం రెండంతస్తులతో భవనం నిర్మించారు. రంగులు వేయడం సైతం పూర్తి చేశారు. భవనం చుట్టుపక్కల చదును చేసేందుకు మట్టి తోలారు.



కనులపండువగా విగ్రహాల ప్రతిష్ఠ

కరివేముల (దేవనకొండ), న్యూస్‌టుడే : కరివేముల గ్రామంలో మూడు రోజులపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. నూతనంగా నిర్మించిన ఆలయంలో సీతారామ లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి విగ్రహాలతోపాటు ధ్వజస్తంభాన్ని శనివారం ప్రతిష్ఠించారు.

ఉచిత విద్యుత్తు అందించాలి

వెల్దుర్తి, న్యూస్‌టుడే : టైలరింగ్ దుకాణాలకు ఉచిత విద్యుత్తు అందించాలని టైలర్స్ యూనియన్ నాయకులు నవీన్, తిమ్మప్ప, రసూల్ అన్నారు. స్థానిక యూనియన్ కార్యాలయంలో విలియమ్స్‌హో జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ 40 ఏళ్లు దాటినవారికి పింఛన్లు అందించాలన్నారు.

BAIF Institute for Sustainable Livelihoods and Development - TS
H.No. 17-1-382/SN/52, Srinivasa Nagar Colony,
Near Sports Club, Champa pet, Hyderabad 500 059, Telangana.
Phone: 91-40-24075405, E-mail: bisld.telangana@baif.org.in

BISLD is a not-for-profit Organisation registered under Section 8 (formerly Section 25) of the Companies Act, 1956 and formally established on April 16, 2012. Inviting applications for the work mentioned in the table below on or before 02-03-2026, before 5 pm. For further details, visit the website https://baif.org.in/tenders.

Notice Inviting e-Tender - ReNew CSR Projects

S. No.	Name of the Work	Work ID	Quantity No's
1	Installation of Smart Classroom in Selected School near Molagavalli	ReNew/BISLD-TS/01	40

ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలి

ఆటో డ్రైవర్లకు మంత్రణం చేస్తున్న డీఎస్పీ భార్గవి

ఎమ్మిగనూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: పట్టణంలో ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.. లేకుంటే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ భార్గవి హెచ్చరించారు. శనివారం ఆటో డ్రైవర్లకు ఆమె కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఆటోలు వరుస క్రమంలో నిలబెట్టి నడుపుకోవాలని, దీనిపై గొడవలకు దిగవద్దని సూచించారు. పట్టణంలో బస్టాండ్ తదితర ప్రాంతాల్లో కొత్త వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ఎమ్మిగనూరు

• ఎమ్మిగనూరు • మంత్రాలయం • కోడుమూరు

బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా జరుపుకొండి

పోలకల్ (సి.బెళగల్): పోలకల్ గ్రామంలో సోమవారం రాత్రి నిర్వహించే సోమేశ్వరస్వామి రథోత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్సై వేణుగోపాల రాజ్ సూచించారు. ఆలయ కమిటీ పెద్దలతో శనివారం సమావేశం నిర్వహించారు. వాహనాల పార్కింగ్, క్యూ లైన్ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై పలు సూచనలు చేశారు. రథోత్సవానికి గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఎమ్మిగనూరు 8008573824
కోడుమూరు 9885988357
కౌతాళం 8008574913

నందవరం, న్యూస్‌టుడే: ?: ముగతి ఆదర్శ పాఠశాల పక్కన ప్లాస్టిక్ వ్యర్థాలు పడేస్తున్నారు. చెత్తా చెదారం, దుర్వాసనతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. - **వెంకటేష్, విద్యార్థి తండ్రి, ఇబ్రహీంపురం గ్రామం** ✔: పంచాయతీ సిబ్బందికి తెలియజేసి, పాఠశాల ఆవరణను శుభ్రం చేయిస్తాం. - **పంచాయతీ కార్యదర్శి, రవికుమార్, ముగతి**

పెద్దకడబూరు, న్యూస్‌టుడే: ?: మండల పరిధిలోని కంబళదిన్నె గ్రామంలో చాలా రోజుల నుంచి కాల్వలు శుభ్రం చేయడం లేదు. రాత్రి పూట దోమల బెడద ఎక్కువైంది. - **నర్సప్ప, కంబళదిన్నె** ✔: గ్రామంలో నెలకొన్న అపరిశుభ్రత సమస్యను గ్రామ కార్యదర్శి, సర్పంచి దృష్టికి తీసుకెళ్తాం. పంచాయతీలో నిధులను అనుసరించి పారిశుద్ధ్య పనులు చేపడతాం. - **ప్రభావతిదేవి, ఎంపీడీవో, పెద్దకడబూరు**

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ?: ప్రభుత్వ బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లే దారిలో రోడ్డు కంకర తేలి ప్రమాదకరంగా ఉంది. - **రామాంజనేయులు, 18వ వార్డు** ✔: రహదారికి మరమ్మతులు చేయిస్తాం - **నీరజ, డీఈ** ?: మునెప్పనగర్ కాలనీలో మురుగు నీరు ముందుకు కదలడం లేదు. దుర్వాసన వెదజల్లుతోంది - **రాఘవేంద్ర, స్థానికుడు** ✔: పూడిక తొలగిస్తాం - **శ్రీనివాసులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

?: ఎన్టీఆర్ కాలనీలో వీధి దీపం వెలగడం లేదు. రాత్రి అంధకారం నెలకొని రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. - **రఘు, స్థానికుడు** ✔: సిబ్బందికి సూచించి కొత్త వీధిదీపం వేయిస్తాం. - **నీరజ, డీఈ**

కోసిగి, న్యూస్‌టుడే: ?: కామనదొడ్డి గ్రామంలో కాల్వలో మురుగు పేరుకుపోయింది. దీంతో దోమలు పెరిగిపోయి ఇబ్బంది పడుతున్నాం.- **అయ్యప్ప, కామనదొడ్డి** ✔: పారిశుద్ధ్య సిబ్బందిని పంపి శుభ్రం చేయిస్తాం.

– నరసింహ గౌడ్, సర్పంచి, కామనదొడ్డి

కోతుల బావి స్థల వివాదంపై రసాభాస

☛ మున్సిపల్ కమిషనర్ తీరుపై సభ్యుల ధ్వజం

ఛైర్మన్ ఎదుట నిరసన తెలిపిన కౌన్సిలర్లు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని కోతుల బావి ఆంజనేయస్వామి స్థల వివాదం విషయంలో కమిషనర్ గంగిరెడ్డిపై కౌన్సిలర్లు ఆగ్రహించారు. పురపాలక సంఘం సర్వసభ్య సమావేశాన్ని శనివారం ఛైర్మన్ డాక్టర్ రఘు అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా కౌన్సిలర్ నాగేష్ మాట్లాడుతూ.. కోతుల బావి స్థలంపై కమిషనర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఖాళీగా ఉన్న 32 సెంట్ల స్థలాన్ని దేవాలయానికి కేటాయిస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. గుడి స్థలంలో అధికారులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. తక్షణమే ఆ స్థలాన్ని అధికారులు గుడికి కేటాయించాలని డిమాండ్ చేశారు. కౌన్సిలర్ దయాసాగర్ మాట్లాడుతూ.. భాజపా ఆధ్వర్యంలో తప్పకుండా అక్కడ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుస్తామన్నారు. కాగా ఆ స్థలాన్ని గతంలో ఉన్న మాదిరిగానే ఉంచాలని కౌన్సిలర్లు వెంకటాపురం బజారి, కేశవరెడ్డి కోరారు. అనంతరం ఛైర్మన్ మాట్లాడుతూ.. సరిహద్దుల కోసం పాతిన బండలను తొలగించాలని ఆదేశించారు. దీనికి కమిషనర్ గంగిరెడ్డి సమాధానమిస్తూ.. కోతుల బావి విషయంలో కౌన్సిల్ తీర్మానం మేరకు వ్యవహరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ నజీర్ అహ్మద్, డీఈలు నీరజ, రాజునాయక్, ఏవో సురేంద్ర, టీపీఎస్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

దీపాలు వేయరు.. కాల్వలు నిర్మించరు

■ రూ.లక్షల్లో పన్నుల వసూలు
■ కనిపించని అభివృద్ధి పనులు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: కొత్తగా ఇళ్లు నిర్మించుకునే గృహాలకు పట్టణ ప్రణాళిక అధికారులు ఖాళీ స్థలం పన్ను, ప్లాన్ అప్రూవల్, ఇతర రూపాల్లో పన్నులు వేస్తారు. కొత్తగా నిర్మించుకున్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మున్సిపాలిటీపై ఉంది. అయితే ఆ దిశగా చర్యలు ఉండటం లేదు. గత ప్రభుత్వంలో పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వంలోనూ ఇదే తంతు సాగుతోంది.

కాల్వలు, సీసీ రోడ్డు లేని సాయిగణేష్ కాలనీ

ఆరేళ్లలో 1260 పైగానే కొత్త ఇళ్లు

ఎమ్మిగనూరు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఎక్కువగా సొంతిళ్లు నిర్మించుకుంటున్నారు. సమృద్ధిగా తాగునీరు ఉండటం ఇందుకు ప్రధాన కారణం. పట్టణంలో 2021 నుంచి ఇప్పటివరకు దాదాపు 1260 పైగా ఇళ్లు కొత్తగా నిర్మించారు. వీటికి ప్లాన్ అప్రూవల్ రూపంలో దాదాపు రూ.4 కోట్లు పైగానే ఆదాయం లభించింది. కాలనీలు పెరిగినా మౌలిక వసతులు కానరావడం లేదు.

కనీస సదుపాయాలేక..

☛ పట్టణంలో ఎద్దుల మార్కెట్ సమీపంలో దాదాపు మూడు ఎకరాల్లో 60కి పైగా ఇళ్లు నిర్మించారు. ఇక్కడ వీధి దీపాలు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. తాగునీటి పైపులైన్ మంజూరు చేయలేదు.

☛ క్లబ్ ఏరియా ప్రాంతంలోనూ 60కి పైగా ఇళ్ల వారికి ఇదే పరిస్థితి.

☛ సాయినగర్ కాలనీలో 50కి పైగానే ఇళ్లు నిర్మించారు. నీటి వసతి కల్పించలేదు. రూ.5 లక్షలతో స్థానికులే పైపులైన్ ఏర్పాటు చేసుకున్నారు.

☛ వెంకటసాయి కాలనీలో 30కి పైగా ఇళ్ల వారికి తాగునీటి సమస్య ఉంది.

☛ జీఎం పెట్రోల్ బంకు వెనుక ప్రాంతంలో 200 ఇళ్లు ఉన్నా సదుపాయాలు లేవు.

☛ మిలటరీ కాలనీ, సంజీవనగర్, ఎస్సీ కాలనీ, చెన్నకేశవరెడ్డి నగర్, మునెప్పనగర్, రాఘవేంద్ర, ఆల్ఫాస్ కాలనీల్లో 500 గృహాల వారు సమస్యలతో సతమతమవుతున్నారు.

పట్టణంలో నివాసాలు: 25,800
ఇంటి పన్నులు: రూ.8.50 కోట్లు
పట్టణ విస్తీర్ణం: 14.50 చదరపు కిలోమీటర్లు
అభివృద్ధి చెందిన కాలనీలు: 15

వసతులు కల్పిస్తాం – గంగిరెడ్డి, పురపాలక కమిషనర్, ఎమ్మిగనూరు

శివారు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించాం. తాగునీటి పథకం ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాలను గుర్తించాం. రూ.43 కోట్లతో కాల్వల నిర్మాణానికి సర్వే చేస్తున్నాం. వీధి దీపాలు అమర్చేందుకు చర్యలు తీసుకుంటాం.

సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయ వృత్తి కీలకం

మంత్రాలయం గ్రామీణం, న్యూస్‌టుడే: సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయ వృత్తి చాలా కీలకమని కౌతాళం మండలం కామవరం జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖరుడు పేర్కొన్నారు. శనివారం ఆయన పదవి విరమణ సందర్భంగా చంద్రశేఖరుడు దంపతులను స్థానిక ఉపాధ్యాయులు సన్మానించారు.

చెత్త బండి.. తోయకుంటే కదలదండి

పారిశుద్ధ్య కార్మికుల కష్టాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇంటింటా సేకరణ కోసం చెత్త సేకరణ చేసేందుకు సిబ్బంది అవస్థలు తప్పడం లేదు. శనివారం పట్టణంలో హెచ్‌బీఎస్ కాలనీలో చెత్తను తరలిస్తున్న ట్రాక్టర్ మొరాయించడంతో కార్మికుల తోయాల్సి వచ్చింది. బ్యాటరీ లేక పోవడంతో ఎక్కడికి పడితే అక్కడే నిలుస్తోందని కార్మికులు చెబుతున్నారు. అధికారులు ఇప్పటికైనా అన్ని వాహనాలకు బ్యాటరీలు వేయాల్సిన అవసరం ఉంది. – న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు

ధర లేక పశువులకు టమేత

టమాటా రైతుకు ఈ ఏడాది కష్టకాలం దాపురించింది. ఆరు గాలం కష్టపడి పండించిన పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేక పొలంలోనే వదిలేసే దుస్థితి ఎదురైంది. పెద్దకడబూరు మండలం రంగాపురానికి చెందిన కురువ నాగరాజు ఎకరా పొలంలో టమాటా సాగు చేశారు. ఇప్పటివరకు రూ.40 వేలకు పైన పెట్టుబడి పెట్టారు. పంట చేతికొచ్చింది. ప్రస్తుతం కిలో రూ.2 - రూ.3 ఉండటంతో కూలీ ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేక పొలంలోనే వదిలేశారు. ప్రభుత్వం టమాటా రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, పెద్దకడబూరు

ప్రాణవాయువు.. అందించకుండానే మూలకు

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ప్రాణవాయువు అందించేందుకు వైకాపా హయాంలో రూ.లక్షలతో ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అది నిరుపయోగంగా మారింది. ఆక్సిజన్ ప్లాంటు నుంచి పాత ఆసుపత్రి భవనానికి పైపులైన్ అనుసంధానించారు. ప్రస్తుతం కొత్త భవనంలోకి ఆసుపత్రిని మార్చారు. పైపులైన్ అనుసంధానాన్ని మార్చి ప్లాంటును వినియోగంలోకి తేవాలని రోగులు, వారి సహాయకులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు నేరవార్తలు

బాల్య వివాహాలు చేయొద్దు

కోటేకల్(ఎమ్మిగనూరు గ్రామీణం), న్యూస్‌టుడే: బాల్య వివాహాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ భార్గవి హెచ్చరించారు. శనివారం రాత్రి కోటేకల్‌లో చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ మహిళలు, చిన్నారులపై ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడిన కఠినమైన చర్యలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో గ్రామీణ ఎస్సై శ్రీనివాసులు, ప్రజలు పాల్గొన్నారు.

దళితులపై దాడులు నివారించాలి

మంత్రాలయం గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మాదిగలపై రోజు రోజుకు దాడులు, హత్యలు పెరిగిపోతున్నాయని.. వాటిని వెంటనే నివారించాలని జైభీమ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ కోరారు. శనివారం మంత్రాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళిత, గిరిజనుల మధ్య చీలికలు తెచ్చి హత్యలు చేయడం పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నాలుగు వరుసల రహదారిగా విస్తరించాలి

కోడుమూరు, కోడుమూరు పట్టణం, న్యూస్‌టుడే: కర్నూలు నుంచి కోడుమూరు మీదుగా బళ్లారి వరకు నాలుగు వరుసల బీటీ రహదారిని ఏర్పాటు చేయాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని కోట్ల సర్కిల్‌లో రాస్తారోకో చేశారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బి.రాజు మాట్లాడుతూ.. నిత్యం అత్యంత రద్దీగా ఉండే రహదారి రెండు వరుసలకే పరిమితం కావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. నిరసనలో సీపీఐ జిల్లా కార్యదర్శి లెనిన్‌బాబు, సీపీఎం మండల నాయకులు గఫూర్‌మియ్యా, శ్రీరాములు గౌడు, మహమ్మద్ ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు.

కోట్ల సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న వామపక్ష నేతలు

సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతోందని ఎమ్మెల్యే బి.జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని టీబీపీ కాలనీలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పురపాలక కమిషనర్ గంగిరెడ్డి, కుర్ని కార్పొరేషన్ ఛైర్మన్ మిన్నప్ప, తెదేపా పట్టణ అధ్యక్షుడు మహేష్, కౌన్సిలర్లు రాందాస్‌గౌడు, తెదేపా నాయకులు రంగన్న, గట్టు అల్తాఫ్, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ముడుమాలలో పింఛను అందజేస్తున్న ఎమ్మెల్యే దస్తగిరి

టీబీపీ కాలనీలో..

ముడుమాల (సి.బెళగల్): పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పేర్కొన్నారు. మండలంలోని ముడుమాల గ్రామంలో శనివారం సచివాలయం సిబ్బందితో కలిసి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం జాతీయ సైన్సు దినోత్సవం సందర్భంగా ముడుమాల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు తయారు చేసిన సైన్సు ప్రాజెక్టులను పరిశీలించి అభినందించారు. కార్యక్రమంలో తెదేపా మండల నాయకుడు జగదీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గోనెగండ్ల, న్యూస్‌టుడే: పింఛను మొత్తం పెంచి సీఎం చంద్రబాబు నిరుపేద జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చారని రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ కొనియాడారు. శనివారం గాజులదిన్నెలో ఆయన వృద్ధురాలికి పింఛను పంపిణీ చేసి మాట్లాడారు.

గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షుడు జె.సురేష్, నాయకులు పాల్గొన్నారు.

కోసిగి: మండలంలోని కందుకూరులో తెదేపా జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు రాఘవేంద్రరెడ్డితో కలిసి పింఛన్లు పంపిణీ చేశారు.

కోసిగి: వృద్ధురాలికి పింఛను పంపిణీ చేస్తున్న గుడిసె కృష్ణమ్మ, తదితరులు

వీరశైవుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: వీరశైవుల ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వీరశైవలింగాయత్ కార్పొరేషన్ ఛైర్మన్ స్వప్న పేర్కొన్నారు. ఎమ్మిగనూరు పట్టణం, మండల పరిధిలోని తిమ్మాపురంలో ఆమె శనివారం పర్యటించారు. ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వీరశైవులను బీసీ-డీ క్యాటగిరి కింద గుర్తించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఓబీసీ జాబితాలో చేర్చలేదన్నారు. వీరశైవులకు అమరావతిలో బసవేశ్వర భవన్ ఏర్పాటు చేయడంతో పాటు, ప్రముఖ శివాలయాల్లో వీరశైవులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కోరారు. వీరశైవులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో వీరశైవలింగాయత్ నాయకులు నాగరాజు, పెద్ద బసప్ప, రామలింగప్ప, తదితరులు పాల్గొన్నారు.

తిమ్మాపురంలో పాల్గొన్న వీరశైవలింగాయత్ కార్పొరేషన్ ఛైర్మన్ స్వప్న

భాజపా జిల్లా అధికార ప్రతినిధిగా ఎన్నిక

నందవరం, న్యూస్‌టుడే: భాజపా జిల్లా అధికార ప్రతినిధిగా దేశాయ్ గురురాజారావును అధిష్ఠానం ఎన్నుకుంది. శనివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ.. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా అధికార ప్రతినిధిగా తనను నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

దేశాయ్ గురురాజారావు

నేడు మల్లయ్యస్వాముల మహోత్సవాలు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: నందవరం మండల పరిధిలోని కనకవీడు బ్రహ్మశ్రీమఠం మల్లయ్యస్వాముల మహోత్సవాలను ఆదివారం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి తెదేపా జిల్లా మాజీ అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి, పార్టీ జిల్లా నాయకులు శ్రీనివాసులు రెడ్డి తదితరులు హాజరవుతారన్నారు. ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

తెదేపా మండల అనుబంధ కమిటీల ఎన్నిక

ముల్లా బాషా

రాపురం రఫీక్

గోనెగండ్ల, న్యూస్‌టుడే: మండలంలో తెదేపా అభివృద్ధి కోసం కార్యకర్తలకు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అనుబంధ కమిటీల్లో పదవులు కల్పించినట్లు తెదేపా మండల కన్వీనర్ తిరుపతయ్యనాయుడు శనివారం తెలిపారు. తెలుగు యువత అధ్యక్షుడు ముల్లాబాషా (ఐరన్‌బండ), ఐటీడీపీ అధ్యక్షుడిగా రాపురం రఫీక్, రైతు సంఘం అధ్యక్షుడు మేకల మునెప్ప(గోనెగండ్ల), మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్షావలి(గోనెగండ్ల), బీసీ సెల్ అధ్యక్షుడు రంగముని(గోనెగండ్ల), ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎర్రన్న(పెద్దనెలటూరు), తెలుగు మహిళా అధ్యక్షురాలు చాకలి శివపార్వతి (పెద్దనెలటూరు), ట్రేడర్ అధ్యక్షుడు దస్తగిరి(తిప్పనూరు)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వివరించారు. మండలంలో పార్టీ బలోపేతానికి అనుబంధ కమిటీలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.

సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలి

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ప్రతి విద్యార్థి సబ్జెక్టుతో పాటు కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్ పెంపొందించుకోవాలని రాయలసీమ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ విశ్వనాథ్‌రెడ్డి సూచించారు. ఎర్రకోట సెయింట్‌జాన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం టెక్నోట్రైన్- 2కే26 జాతీయస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సాంకేతికంగా మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకుంటే ఉద్యోగాలు సులభంగా సాధిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుధాకర్, కళాశాల యాజమాన్యం పర్వతరెడ్డి, రాంపుల్లారెడ్డి, నియామక అధికారి వెంకటనరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రసంగిస్తున్న ప్రిన్సిపల్ విశ్వనాథ్‌రెడ్డి

గ్రామ స్థాయిలో జనసేన బలోపేతం చేయాలి

కోడుమూరు పట్టణం, న్యూస్‌టుడే: జనసేనను గ్రామ స్థాయిలో బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా సమన్వయకర్త చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరు జనసేన ఉద్యమి సభ్యత్వం నమోదు చేసుకోని భాగస్వామ్యం కావాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త ఆకేపోగు రాంబాబు, బండా వినోద్, కృష్ణ, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి

వైభవంగా సాయిబాబా ఆలయ వార్షికోత్సవం

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: పట్టణంలో సాయినగర్ కాలనీలో వెలసిన షిర్డీ సాయిబాబా వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. బాబాకు ప్రత్యేక పూజలు, హారతులు ఇచ్చారు. అనంతరం పట్టణంలో బాబాను పల్లకిలో ఊరేగించారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, టి.శ్రీనివాసులు, మహానందయ్య తదితరులు పాల్గొన్నారు.

సాయిబాబాకు ప్రత్యేక అలంకరణ

బావురుమంటున్న బోర్లు.. ఎండుతున్న గొంతులు

● పనిచేయని చేతి పంపులు ● వినియోగంలోకి తెస్తేనే నీటి కష్టాలు తీరేది

గోనెగండ్ల, ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: వేసవి సమీపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత పథకాల ద్వారా తాగునీరు సరఫరా అవుతున్నా.. అవి మరమ్మతులకు గురైన సమయంలో ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే బోర్లను పట్టించుకునే వారే కనబడటం లేదు. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నీటి కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని.. కొద్దిపాటి చర్యలతో ఉపశమనం కలుగుతుందని పల్లెవాసులు కోరుతున్నారు.

తిమ్మాపురంలో పనిచేయని చేతి పంపు

☛ నియోజకవర్గంలో ప్రస్తుతం నాలుగో వంతు చేతి పంపులు మరమ్మతులకు గురయ్యాయి. పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో వాటిని సరి చేయడానికి నెలల తరబడి సమయం పడుతోంది. స్థానికంగా ఉన్న బోర్లు, ఆర్వో ప్లాంట్ల నుంచి తాగునీటిని తెచ్చుకొంటున్నారు. బోర్లు సక్రమంగా పని చేయక నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోందని గ్రామీణ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోనెగండ్ల మండలంలో పెద్దనెలటూరు, అల్వాల, కున్నూరు, వీరంపల్లి, లింగందిన్నె గ్రామాల్లో చేతిపంపులు పనిచేయడం లేదు. గతేడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో బోర్లలో నీటిశాతం పుష్కలంగా ఉందని.. మరమ్మతులు చేస్తే ఎంతో ఉపయోగకరమని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు.

నియోజకవర్గంలో చేతిపంపుల వివరాలు ఇలా..
మండలాలు: ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నందవరం
గ్రామాలు: 83
మొత్తం చేతిపంపులు: 537
పని చేయనివి: 91

క్రాష్ కార్యక్రమం ద్వారా మరమ్మతులు
–శ్రీనివాసరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, గోనెగండ్ల

మండలంలో కొన్నిచోట్ల చేతిపంపులు పని చేయడం లేదు. సిబ్బందితో గ్రామాల వారీగా బోర్లను గుర్తించాం. వీటికి క్రాష్ కార్యక్రమం ద్వారా మరమ్మతులు చేపట్టేలా తగు చర్యలు తీసుకొంటున్నాం.

కొత్త ఆవిష్కరణలతో విద్యార్థుల్లో సృజనాత్మకత

జాతీయ సైన్సు దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పాఠశాలలో కార్యక్రమాలు నిర్వహించారు. సర్ సీవీ రామన్ చిత్రపటానికి ఉపాధ్యాయులు నివాళి అర్పించారు. ఆయన గొప్పదనాన్ని విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు తయారు చేసిన సైన్సు నమూనాలు ఆకట్టుకున్నాయి. – న్యూస్‌టుడే, కోడుమూరు, కోడుమూరు పట్టణం, గోనెగండ్ల, పెద్దకడబూరు, నందవరం, కోసిగి

నమూనాలను ప్రదర్శిస్తున్న విద్యార్థులు

గోనెగండ్ల: సీవీ రామన్ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న ఉపాధ్యాయులు

నందవరం: కార్యక్రమంలో మాట్లాడుతున్న ఉపాధ్యాయులు

గుండెపోటుతో కండక్టర్ మృతి

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: పట్టణంలో ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్న లక్ష్మీరెడ్డి (58) గుండెపోటుతో శనివారం మృతి చెందారు. డిపోలో ఇన్‌ఛార్జి ఏడీసీగా శుక్రవారం రాత్రి విధులు నిర్వహిస్తుండగా ఆకస్మికంగా కడుపులో మంట రావడంతో ఆర్టీసీ గ్యారేజ్‌లో పని చేస్తున్న సిబ్బంది, తోటి ఆర్టీసీ ఉద్యోగులు అర్ధరాత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కండక్టర్ మృతికి డిపో మేనేజర్ మద్దిలేటి నాయుడు, ఎన్ఎంయూఏ నాయకులు ముస్తాక్ అహ్మద్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

లక్ష్మీరెడ్డి

సంక్షిప్త సమాచారం

కంబదహల్ (సి.బెళగల్): కంబదహల్ గ్రామంలో శనివారం ఎస్సీ సంక్షేమాధికారి భాస్కర్ ఆధ్వర్యంలో మానవహక్కుల దినోత్సవం నిర్వహించారు. పౌర హక్కులపై అవగాహన కల్పించారు.

కోడుమూరు పట్టణం: విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహించి సామర్థ్యాలను పెంపొందించాలని కోడుమూరు ఎంఈఓ1 జె.రామచంద్రుడు సూచించారు. కోడుమూరు పట్టణ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఎంఈఓ2 అజరయ్య బాబుతో కలిసి సందర్శించారు.

కె.శింగవరం (సి.బెళగల్), న్యూస్‌టుడే: మహిళలపై జరుగుతున్న నేరాలపై పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిస్తే తక్షణం చర్యలు తీసుకుంటామని ఎస్సై వేణుగోపాల్ రాజ్ పేర్కొన్నారు. మండలంలోని కె.శింగవరంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు ఉదయ్‌కుమార్ డిమాండు చేశారు. శనివారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు.

పెద్దకడబూరు, న్యూస్‌టుడే: మండలంలోని జాలవాడి గ్రామంలో ఎస్ఐ నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు డీఎస్పీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానితుల ఇళ్లలో సోదాలు చేశారు. అనంతరం గ్రామస్థులతో సమావేశమయ్యారు. అసాంఘిక కార్యకలాపలాకు పాల్పడితే కేసులు తప్పవని హెచ్చరించారు.

కృష్ణదొడ్డి (సి.బెళగల్): మండలంలోని కృష్ణదొడ్డిలో వెలసిన కోన వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మంత్రాలయం గ్రామీణం: మండలంలోని ఎరిగెర గ్రామానికి చెందిన మహిళ జానకిని హత్య చేయడం అత్యంత దారుణమని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సువర్ణరాజు అన్నారు. ఆ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

బురాన్‌దొడ్డి (సి.బెళగల్), న్యూస్‌టుడే: బురాన్‌దొడ్డి గ్రామంలో శనివారం గోకారమయ్య కిస్తీని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. అన్నం పాత్రలతో ఊరేగింపుగా దర్గాకు చేరుకొని ప్రసాదాన్ని పంపిణీ చేశారు.

పోలకల్, న్యూస్‌టుడే: సోమేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మండలంలోని పోలకల్‌లో శనివారం భక్తుల ఆధ్వర్యంలో తోలుబొమ్మలాట ప్రదర్శన నిర్వహించారు.

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృత్రిమ మేధ ఎంతో దోహదపడుతుందని డాక్టర్ లక్ష్మణ్‌విజాపూర్ పేర్కొన్నారు. ఎర్రకోట సెయింట్ ఫార్మా కళాశాలలో శనివారం రెండో రోజు సదస్సును నిర్వహించారు.

మంత్రాలయం గ్రామీణం, న్యూస్‌టుడే: కౌతాళం జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అవినీతికి పాల్పడి విద్యార్థులకు అందించాల్సిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు. శనివారం కౌతాళంలో గేదెకు వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపారు.

(c) eenadu

కర్నూలు

•కర్నూలు •పాణ్యం

పింఛను సొమ్ము అందజేస్తున్న కలెక్టర్ డా.సిరి

ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

కర్నూలు నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : మార్చి ఒకటో తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వం ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేపట్టిందని కలెక్టర్ డా.ఎ.సిరి తెలిపారు. స్థానిక మద్దూరునగర్‌లోని అమ్మ వృద్ధుల శరణాలయంలో శనివారం ఆమె వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. మార్చి నెలలో జిల్లాలో అర్హులైన 2,36,152 మంది పింఛనుదారులకు రూ.103.86 కోట్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్, డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి పాల్గొన్నారు.

నేడు సెలవురోజూ పన్ను చెల్లించొచ్చు

కర్నూలు నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : సెలవు రోజు అయినప్పటికీ ఆదివారం కూడా నగర ప్రజలు పన్నులు చెల్లించవచ్చని నగరపాలక మేనేజర్ చిన్నరాముడు తెలిపారు. వెంకటరమణ కాలనీలోని నగరపాలక తాత్కాలిక కార్యాలయం లోని పన్ను వసూళ్ల కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. ప్రజలు పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM) కర్నూలు : 80085 52632, కర్నూలు గ్రామీణం : 85010 05408, ఓర్వకల్లు : 63004 66875

కర్నూలు నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే : ?: అబ్బాస్‌నగర్, కృష్ణానగర్‌లలో మురుగు కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. శుభ్రం చేయాలి. **- నాగరాజు**

?:ధర్మపేట, స్వామిరెడ్డినగర్‌లలో దోమల బెడద అధికంగా ఉంది. ఫాగింగ్ చేయాలి. **- స్థానికులు**

✔: కాలువలను శుభ్రం చేయిస్తాం. దోమల నియంత్రణకు ఫాగింగ్ చేస్తాం. **- నగరపాలక అధికారులు**

ఈ-శ్రమ్ కార్డులు సద్వినియోగం చేసుకోండి

కర్నూలు గాయత్రీ ఎస్టేట్, న్యూస్‌టుడే : అసంఘటిత రంగంలోని కార్మికులు ఇ-శ్రమ్ కార్డులు పొంది వాటి ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సూచించారు. స్థానిక అమీన్‌అబ్బాస్‌నగర్‌లోని రైతుబజార్‌లో శనివారం నిర్వహించిన ఇ-శ్రమ్ కార్డు నమోదు కేంద్రం, ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ-శ్రమ్ కార్డు నమోదుపై అవగాహన కల్పించారు. డాక్టర్ జయరాం కార్మికులకు వైద్య పరీక్షలు చేశారు. కార్యక్రమంలో రైతుబజార్ మేనేజరు జయమ్మ, కార్మికశాఖ అసిస్టెంట్ కమిషనర్ సాంబశివరావు, అధికారులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి

నిధులతో ఆటలు.. లక్ష్యానికి తూట్లు

◆ నిరుపయోగంగా మారిన క్రీడా మైదానాలు, వసతులు
◆ వేసవి సెలవుల్లోగా వినియోగంలోకి తేవాలని వినతి

కర్నూలు క్రీడలు, న్యూస్‌టుడే : జిల్లా కేంద్రంలో క్రీడా వసతులు మెరుగుపర్చాలి.. ప్రతిభావంతులకు మెరుగైన శిక్షణ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో.. జొహరాపురం సమీపంలో నగరపాలక సంస్థ రూ.కోట్లు వెచ్చించి క్రికెట్ అకాడమీ, లాన్ లెన్నిస్ కోర్టు, వాకింగ్ ట్రాక్ నిర్మించింది. గత ఎన్నికల ముందు దీన్ని ప్రారంభించారు. మొదట్లో ప్రజలు, క్రీడాకారుల నుంచి మంచి స్పందన వచ్చింది. తర్వాత దీని నిర్వహణను అధికారులు గాలికొదిలేశారు. దీంతో క్రీడా ప్రాంగణం అస్తవ్యస్తంగా మారింది. వేసవి సెలవుల్లో చాలా మంది విద్యార్థులు ఆటలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఆలోగా అవసరమైన మరమ్మతులు చేయించి క్రీడా శిక్షణను పునఃప్రారంభించాలని నగర ప్రజలు కోరుతున్నారు.

రూ.1.60 కోట్ల వ్యయం

జొహరాపురం సమీపంలో రూ.1.60 కోట్ల నగరపాలక నిధులతో క్రికెట్ అకాడమీ, లాన్ టెన్నిస్ కోర్టులు, కాలనీ వాసుల కోసం సుమారు 2 కి.మీ వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపట్టారు. కార్యాలయ భవనం, మహిళా క్రీడాకారుల కోసం ప్రత్యేక గదులు నిర్మించారు. మైదానం చుట్టూ ఫెన్సింగ్ నిర్మించారు. ఫ్లడ్‌లైట్లు కూడా అమర్చారు. మొదట్లో నిపుణులతో శిక్షణ ఇప్పించే వారు. ప్రస్తుతం అన్నీ ఆపేశారు. రోజూ చుట్టుపక్కల ప్రజలు, పిల్లలు వచ్చి ఆడుకుని వెళ్తున్నారు.

వారి కోసమే నీరుగార్చారు

జొహరాపురంలోని నగరపాలక క్రీడా మైదానం చుట్టూ పలువురు ప్రైవేటు వ్యక్తులు క్రికెట్ నెట్‌లు ఏర్పాటు చేశారు. నగరపాలక క్రికెట్ అకాడమీని వినియోగంలోకి తెస్తే వారి ఆదాయానికి గండిపడే ఆస్కారముందనే అధికారులు దీనిపై దృష్టిపెట్టడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల కోసం రూ.కోట్ల ప్రజాధనంతో కల్పించిన క్రీడా వసతులను ఎందుకూ కొరగాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అన్నీ అస్తవ్యస్తం

క్రికెట్ అకాడమీలో టర్ఫ్, మ్యాటింగ్ వికెట్లు పనికిరాకుండాపోయాయి. నెట్ చెదిరిపోయింది.

◆ మైదానం చుట్టూ వేసిన ఇనుప కంచె పూర్తిగా దెబ్బతింది. లాన్‌టెన్నిస్ కోర్టులకు అమర్చిన ఫోల్స్ ఊడిపోయాయి. ఇందులో కొందరు క్రికెట్ ఆడుతూ పాడు చేస్తున్నారు. ఫ్లడ్‌లైట్లు వెలగడం లేదు.

◆ వాకింగ్ ట్రాక్‌పై చెత్తాచెదారం పేరుకుపోయింది. పిచ్చిమొక్కలు పెరిగి అడుగుపెట్టలేనంత అధ్వానంగా మారింది. వాకర్స్‌కు క్రికెట్ బంతులు తగలకుండా రక్షణగా ఏర్పాటు చేసిన నెట్ దెబ్బతింది.

◆ మహిళా క్రీడాకారిణులు, మైదానానికి వచ్చే వారి కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్ల తలుపులు మాయమయ్యాయి. ఆఫీసు గది బేస్‌మెంట్ కుంగిపోయి కట్టడం శిథిలావస్థకు చేరింది.

సంక్షిప్త సమాచారం

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే : ఓర్వకల్లు మండలం కొమ్మరోలు గ్రామానికి చెందిన వైకాపా నాయకులు మాజీ సర్పంచి భగవత్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ఎల్లారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, తెదేపా నేత గౌరు వెంకటరెడ్డి సమక్షంలో శనివారం తెదేపాలో చేరారు.

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే : తూర్పుగోదావరి జిల్లా ద్వారంపూడి వద్ద జరిగిన పరువు హత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపి హంతకులను కఠినంగా శిక్షించాలని ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్యామల, అరుణ డిమాండ్ చేశారు.

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే : జొహరాపురం పాత డంపింగ్‌యార్డు వద్ద రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన వ్యర్థాల కారణంగా దుర్గంధంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం నాయకుడు నాగరాజు పేర్కొన్నారు. నగరపాలక అధికారులు చెత్త తొలగించి సమస్య పరిష్కరించాలని కోరారు.

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లింల హక్కులను కాలరాస్తున్నాయని ఇన్సాఫ్ రాష్ట్ర కార్యదర్శి జాఫర్ విమర్శించారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో శనివారం ఇన్సాఫ్ మహాసభ నిర్వహించారు. నగర అధ్యక్షుడిగా దొడ్డిపాడు బాషా, కార్యదర్శి అన్వర్‌బాషా, సభ్యులను ఎన్నుకున్నారు.

నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం

నగరంలో తుంగభద్ర నది తీరంలో కొంతమేర రోడ్డు నిర్మించారు. కొత్తపేట నాగసాయిబాబా గుడి సమీపంలో దానికి అడ్డుగా ఉన్న విద్యుత్తు స్తంభాన్ని పక్కకు మార్చకుండానే సీసీరోడ్డు వేశారు. అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యం వల్ల నిధులు దుర్వినియోగం కావడంతో పాటు వాహనదారుల ప్రాణాలకు రక్షణ కరవైందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- ఈనాడు, కర్నూలు

గోతులు తీశారు.. మరమ్మతులు మరిచారు

నగరంలోని పాత కంట్రోల్ రూం సమీపంలో ఉన్న గౌలిగేరి వీధిలో తాగునీటి పైపులైన్ల ఏర్పాటు కోసం రోడ్డును సెలవున్న తవ్వేశారు. పనులు పూర్తి చేసిన గుత్తేదారు గుంతలను మట్టితో పూడ్చేసి చేతులు దులిపేసుకున్నారు. వారాలు గడుస్తున్నా మరమ్మతులు చేయించలేదు. దీంతో గౌలిగేరితో పాటు కొత్తపేటలో దారుల్లో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. - న్యూస్‌టుడే, కర్నూలు మార్కెట్

దోచిపెట్టారు.. దొరక్కుండా జారుకుంటున్నారు

☛ అంతర్గత బదిలీ కోసం నగరపాలకలో ఓ అధికారి ఎత్తులు

కర్నూలు నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : కర్నూలు నగరపాలక పాలకవర్గం గడువు మార్చి 17న ముగియనుంది. ఆలోగా తన పనులు చక్కబెట్టుకునేందుకు ఓ ప్రజాప్రతినిధి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు చర్చ సాగుతోంది. ఇప్పటికే నగరపాలక నిధులతో కొనుగోలు చేసిన పలు వస్తువులను మాయం చేసినట్లు సమాచారం. వివిధ విభాగాల్లో తన మనుషులను నియమించుకున్నారు. ఇంతకాలం ఆ ప్రజాప్రతినిధి వద్ద పని చేసిన నగరపాలక అధికారులు, సిబ్బంది.. ప్రస్తుతం అక్కడి నుంచి బయటకు రావాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆ ప్రజాప్రతినిధి పదవి చేపట్టినప్పటి నుంచి ఆయన వెంటే ఉన్న ఓ అధికారి పాలకవర్గం సమయం ముగియక ముందే నగరపాలకలో వేరే బాధ్యతలు తీసుకోవాలని పావులు కదుపుతున్నట్లు సమాచారం.

లెక్క చెప్పాల్సి వస్తుందనే..

సదరు ప్రజాప్రతినిధికి సంబంధించిన కార్యాలయానికి నగరపాలక నిధులు వెచ్చించి ఫర్నీచర్, ల్యాప్‌ట్యాప్‌లు, కంప్యూటర్లు, ఇతర విలువైన సామగ్రిని తెప్పించారు. ఇందుకు గానూ రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేశారు. ఇప్పటికే అందులో కొన్ని మాయమైనట్లు సమాచారం. ఆ ప్రజాప్రతినిధి వద్ద మొదటి నుంచి పనిచేస్తున్న ఓ అధికారి ఈ వ్యవహారాల్లో కీలకంగా ఉన్నట్లు సమాచారం. పాలకవర్గం సమయం ముగిసిన తర్వాత నగరపాలక నిధులతో కొనుగోలు చేసిన వాటిని నగరపాలక కార్యాలయానికి తరలించాల్సి ఉంటుంది. ఇందుకు గానూ పూర్తిస్థాయిలో లెక్కలు చెప్పాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సదరు అధికారి భవిష్యత్తులో తాను దొరికిపోకుండా జాగ్రత్తపడుతున్నారు. మార్చి 17వ తేదీలోగా ఆ ప్రజాప్రతినిధి వద్ద నుంచి బదిలీ అయ్యి.. అక్కడికి ఇతరులను పంపాలని ప్రయత్నిస్తున్నారు. కనిపించకుండాపోయిన వస్తువులకు లెక్కలు చెప్పాల్సి వస్తే.. భవిష్యత్తులో విచారణ జరిగినా ఆ సమయంలో తాము అక్కడ పనిచేయలేదని చెప్పేందుకు ఎత్తులు వేస్తున్నట్లు తెలిసింది. ఆ ప్రజాప్రతినిధి ఉన్నతాధికారికి ఫోన్ చేసి బదిలీ చేయాలని ఒత్తిడి చేశారు.. దీంతో ఆయనను అంతర్గతంగా బదిలీ చేసేనట్లు సమాచారం. నగరపాలక నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్న వారిని ఉన్నతాధికారులు వెనకేసుకొస్తుండటం పట్ల ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

ఏ.గోకులపాడు (కల్లూరు గ్రామీణ) : అర్హులైన ప్రతి ఒక్కరికీ కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలను అందిస్తామని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి చెప్పారు. కల్లూరు మండల పరిధిలోని ఏ.గోకులపాడు గ్రామంలో శనివారం ఆమె పింఛన్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒకరోజు ముందుగానే ప్రభుత్వం పింఛను అందించిందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో జీఎస్ రెడ్డి, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పింఛను అందజేస్తున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

అనధికార నిర్మాణాలు క్రమబద్ధీకరించుకోవాలి

కర్నూలు నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : ప్రభుత్వం కల్పించిన బీపీఎస్, ఎల్ఆర్ఎస్ పథకాల ద్వారా అనధికార నిర్మాణాలు, లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ సూచించారు. జొహరాపురంలోని పలు ప్రాంతాల్లో అనధికార లేఅవుట్లు, నిర్మాణాలను శనివారం తనిఖీ చేశారు. నోటీసులు జారీ చేసిన వాటిపై ఆరా తీశారు. కొత్తగా జరుగుతున్న నిర్మాణాలు ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయా లేదా అని పరిశీలించారు. కార్యక్రమంలో పట్టణ ప్రణాళిక అధికారులు పాల్గొన్నారు.

తలసరి ఆదాయం పెంపునకు చర్యలు

కర్నూలు కలెక్టరేట్, న్యూస్‌టుడే : జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి ద్వారా జీడీడీపీ, తలసరి ఆదాయం పెంపునకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.ఎ.సిరి అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎంఎస్ఎంఈ యూనిట్లు, పరిశ్రమల పురోగతిని సమీక్షించారు. పరిశ్రమల శాఖ జీఎం అశోక్‌కుమార్, కాలుష్య నియంత్రణ మండలి బోర్డు ఈఈ కిషోర్‌కుమార్‌రెడ్డి, ఎల్‌డీఎం రామచంద్రరావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మధుసూదన్‌రెడ్డి, డీపీవో భాస్కర్, డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు విజయకుమార్‌రెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఏప్రిల్ నాటికి సౌర ఫలకాల ఏర్పాటు పూర్తవ్వాలి

కర్నూలు కలెక్టరేట్, న్యూస్‌టుడే : పీఎం సూర్యఘర్ పథకం కింద జిల్లాలో 23,077 మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల గృహాలకు వచ్చే ఏప్రిల్ నాటికి సౌర ఫలకాల ఏర్పాటు పూర్తి చేయాలని కలెక్టర్ డా.సిరి విద్యుత్తు శాఖ అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్ పథకాల అమలుపై విద్యుత్తు శాఖ అధికారులు, గుత్తేదారులతో శనివారం ఆమె సమీక్ష నిర్వహించారు. సమావేశంలో విద్యుత్తు శాఖ ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్, ఈఈలు, సోలార్ వెండర్లు పాల్గొన్నారు.

జన గణనపై సమగ్ర అవగాహన అవసరం

కర్నూలు కలెక్టరేట్, న్యూస్‌టుడే : దేశాభివృద్ధిలో కీలకమైన జనగణన- 2027, గృహ జాబితాపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగుండాలని కలెక్టర్ డా.సిరి సూచించారు. భారత జన గణన-2027 తొలి దశలో భాగంగా నిర్వహించనున్న గృహ జాబితా, గృహ జనగణన కార్యక్రమాల నిర్వహణపై జి.పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాలలో అధికారులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో శనివారం కలెక్టర్ మాట్లాడారు. గృహ జాబితాపై అవగాహన కల్పించారు.

దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకం

మాట్లాడుతున్న వీసీ వెంకటబసవరావు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : దేశాభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని వీసీ వెంకటబసవరావు పేర్కొన్నారు. రాయలసీమ విశ్వవిద్యాలయంలో జాతీయ సైన్సు దినోత్సవం సందర్భంగా రాయలసీమ సైన్సు రంగంలో మహిళల పాత్ర అన్న అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయని వివరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ విజయకుమార్ నాయుడు, ప్రొఫెసర్లు సీవీ కృష్ణారెడ్డి, భరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు వి.క్యాంపు, న్యూస్‌టుడే : మహిళలు విజ్ఞాన రంగంలో ముందునిలిచి వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సెట్కూరు సీఈవో డా.వేణుగోపాల్ పేర్కొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక కృష్ణానగర్‌లోని రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాలలో జిల్లా యువజన సంక్షేమ శాఖ- సెట్కూరు సంయుక్త ఆధ్వర్యంలో వక్తృత్వ, వ్యాసరచన పోటీలు, విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. వక్తృత్వంలో కురవ సోని, శివశ్రీ, నందినిరెడ్డి, వ్యాస రచనలో దివ్యప్రశాంతి, శివాని, డి.ప్రణతి, సైన్స్ ఫెయిర్‌లో రాధాకల్యాణి బృందం, వరలక్ష్మి బృందం, వాసంతి బృందం మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. వీరికి ప్రిన్సిపల్ జ్యోతితో కలిసి సెట్కూరు సీఈవో బహుమతులు అందజేశారు.

కర్నూలు వి.క్యాంపు, న్యూస్‌టుడే : జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఏపీ మోడ మున్నకాల నిర్వాణ సంఘం, భారత సేవాదళ్ సంఘాల ఆధ్వర్యంలో శనివారం నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. బిర్లాగేట్ సమీపంలోని జ్యోతిబా ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పీఎస్ నేషనల్ ఉపాధ్యక్షుడు జేవీ కృష్ణయ్య, ఎన్‌కే జయన్న, మాధవస్వామి, శంకర్, విశ్రాంత ప్రిన్సిపల్ ఏ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : విద్యార్థి దశ నుంచే సైన్సు పరిజ్ఞానం పెంచుకోవాలని కరస్పాండెంట్ సుబ్బయ్య సూచించారు. సైన్స్ దినోత్సవం సందర్భంగా నగరంలోని రవీంద్ర, రవీంద్ర టాలెంట్ స్కూల్‌లో శనివారం విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన సైన్సు ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ శారద, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఉద్యోగుల సేవలు ప్రశంసనీయం

కర్నూలు కలెక్టరేట్, న్యూస్‌టుడే : హెచ్ఎస్ఎస్ ఎస్ఈ పాండురంగయ్య, జిల్లా సహకార అధికారి వెంకటకృష్ణ సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ డా.సిరి పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం సన్మాన సభ నిర్వహించారు. పాండురంగయ్య దంపతులు, వెంకటకృష్ణ దంపతులను జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు రాజు, డీఆర్వో వెంకటనారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఎస్ఈ పాండురంగయ్య, జిల్లా సహకార అధికారి వెంకటకృష్ణలను సన్మానించిన కలెక్టర్ డా.సిరి, ఉద్యోగులు

కర్నూలు జల మండలి, న్యూస్‌టుడే : ఉద్యోగ విరమణ చేసిన హంద్రీనీవా ఎస్ఈ పాండురంగయ్యకు స్థానిక బి.క్యాంపు కల్యాణ మండపంలో శనివారం సన్మాన సభ నిర్వహించారు. ఇరిగేషన్‌శాఖ కర్నూలు సీఈ కె.కబీర్‌బాషా, ఇంజినీర్లు పాండురంగయ్య దంపతులను సత్కరించారు. ఎస్ఈలు బాలచంద్రారెడ్డి, ప్రతాప్, విశ్రాంత ఎస్ఈలు మురళీనాథరెడ్డి, విట్టిబాబు, హంద్రీనీవా ఈఈలు చంద్రశేఖర్‌రెడ్డి, ప్రసాదరావు, గుణకర్‌రెడ్డి, రాజన్‌బాబు తదితరులు సత్కరించారు.

ట్రిపుల్ ఐటీ డీఎంలో హ్యాకథాన్

ఈనాడు, కర్నూలు : నగరంలోని ట్రిపుల్ ఐటీ డీఎం అధికారులు శనివారం 36 గంటల హ్యాకథాన్ పోటీలను ప్రారంభించారు. పరిశ్రమలకు కీలకమైన మానవ వనరులు, ఆర్థిక వ్యవహారాల నిర్వహణకు సంబంధించిన రియల్‌టైం అప్లికేషన్లపై హ్యాకథాన్ నిర్వహిస్తున్నారు. జనవరి నెలలో మొదటి దశ పోటీలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా పలు విద్యా సంస్థల నుంచి 120 బృందాలను రెండో రౌండ్‌కు ఎంపిక చేశారు. ఆయా బృందాల్లోని విద్యార్థులు హ్యాకథాన్ సవాళ్లకు హైదరాబాద్‌లోని కంటెలెక్ట్ సొల్యూషన్స్, కర్నూలులోని గ్రీన్ రోబోటిక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు పరిష్కారాలను అందించాయి. విజేతలకు నగదు బహుమతులు అందించనున్నారు.

ఎన్‌సీసీ విద్యార్థులకు బి సర్టిఫికెట్ పరీక్షలు

కర్నూలు వి.క్యాంపు, న్యూస్‌టుడే : నగరంలోని వైద్య కళాశాల మైదానంలో శనివారం ఉదయం 28వ ఆంధ్రా బెటాలియన్ కల్నల్ శశికుమార్ పర్యవేక్షణలో ఎన్‌సీసీ విద్యార్థులకు బి సర్టిఫికెట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఎన్‌సీసీ ఫైరింగ్, మ్యాప్ రీడింగ్, నాయకత్వ లక్షణాలు, రైఫిల్ షూటింగ్‌పై విద్యార్థుల్లో ఎంత మేరకు అవగాహన ఉందో పరీక్షించారు.

ముగిసిన క్రికెట్ పోటీలు

కర్నూలు క్రీడలు, న్యూస్‌టుడే : నగరంలోని డీఎస్ఏ స్టేడియం, ఆదర్శ విద్యా సంస్థల మైదానంలో 25 రోజుల పాటు నిర్వహించిన ఎంఏ ఇస్సాక్ మెమోరియల్ అండర్-14 క్రికెట్ లీగ్ పోటీలు శనివారం ముగిశాయి. ఫైనల్లో నంద్యాల-బి, కర్నూలు-సి జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. కర్నూలు-సి జట్టు రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 6 వికెట్లు తీసిన కర్నూలు బౌలర్ హరికృష్ణ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. కర్నూలు బ్యాటర్, కెప్టెన్ రక్షిత బెస్ట్ బ్యాటర్, నంద్యాల-బి జట్టు బౌలర్ షేక్ షాకీర్ ఉత్తమ బౌలర్ అవార్డులు అందుకున్నారు. వీరికి ఆదర్శ విద్యా సంస్థల ఛైర్మన్ తిమ్మయ్య, కరస్పాండెంట్ డా.హరికిషన్ ట్రోఫీలు, పతకాలు అందజేశారు.

యువత కళారంగంలో రాణించాలి

కర్నూలు నగరం, న్యూస్‌టుడే : కళారంగంలో యువత రాణించాలని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ, సౌత్ ఏషియా ఫెర్టర్నిటీ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో

మాట్లాడుతున్న మాజీ ఎంపీ టీజీ వెంకటేష్

నగరంలో మూడు రోజుల పాటు జరిగిన నృత్య పోటీలు శనివారం రాత్రి ముగిశాయి. కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, నృత్య గురువు డా. భార్గవ మాధురి, అనంతరం నృత్యం, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల్లో విజేతలను టీజీ సత్కరించారు.

హోంగార్డు దురుసు ప్రవర్తన వైరల్

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కర్నూలులోని రాజ్‌విహార్ కూడలిలో ఆటో పోడవడి పట్ల ఓ హోంగార్డు దురుసుగా ప్రవర్తించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఓ ఆటో డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతని గొంతు పట్టుకుని దాడికి యత్నించిన దృశ్యాలను కొందరు చరవాణుల్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. సదరు హోంగార్డు పోలీసు యూనిఫాం ధరించడంతో అంతా కానిస్టేబుల్‌గా భావించారు. తనపై కానిస్టేబుల్ అన్యాయంగా చేయి చేసుకున్నాడని ఆటోడ్రైవర్ బాధపడ్డారని, సదరు కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో డిమాండ్ చేశారు. ఆటోడ్రైవర్ రాజ్ విహార్ కూడలిలో వాహనం ఆపి ప్రయాణికులను దింపడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిసింది.

సర్వీసు దారిలో భారీ ప్రమాదాలు

★ వాహనాల పార్కింగ్‌లా మారిన రోడ్లు ★ రాకపోకలకు అవస్థలు.. పట్టించుకోని అధికారులు

కర్నూలు గాయత్రీ ఎస్టేట్, న్యూస్‌టుడే : నగర పరిధిలోని 44వ జాతీయ రహదారికి అనుబంధంగా ఏర్పాటు చేసిన సర్వీసు రోడ్ల భారీ వాహనాల పార్కింగ్ స్థలాలుగా మారాయి. సంతోష్‌నగర్ నుంచి గుత్తి పెట్రోలు బంకు వరకు అడుగడుగునా ఆక్రమణలకు గురయ్యాయి. సగం రోడ్డును పార్కింగ్ స్థలంలా మార్చేసి క్రేన్‌లు, పొక్లెయిన్లు, లారీలు, బస్సులను నిలుపుతున్నారు. మెకానిక్‌లు, సర్వీసింగ్ సెంటర్ల నిర్వాహకులు రహదారి పైనే వాహనాలకు మరమ్మతులు చేస్తున్నారు. దీంతో రోడ్డు ఇరుకుగా మారి వాహనాలు ఎదురెదురుగా వచ్చిన సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి.

బళ్లారి చౌరస్తా నుంచి చెన్నమ్మ కూడలి వెళ్లే దారిలో టిప్పర్‌కు మరమ్మతులు



కల్లూరు వక్కెరవాగు సమీపంలో నో పార్కింగ్ ప్రదేశంలో నిలిపిన భారీ క్రేన్, లారీ

రోడ్డుపైనే మరమ్మతులు

ప్రధానంగా సర్వీసు రోడ్లకు అనుకుని పలు మెకానిక్ షాపులు, సర్వీసింగ్ సెంటర్లు ఉన్నాయి. వారు రోడ్డుపై వాహనాలను నిలిపి మరమ్మతులు చేస్తున్నారు. సగం దారిని ఆక్రమించి దుకాణాల్లోని సామగ్రి పెడుతున్నారు. ఈ దారుల్లోని దుకాణాలు, హోటళ్లు, సర్వీసింగ్ సెంటర్లకు వచ్చే వాహనాలన్నీ రోడ్డుపైనే నిలుపుతుండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి.

● సంతోష్‌నగర్ నుంచి హోండా షోరూం వరకు, బళ్లారి చౌరస్తా నుంచి కల్లూరు చెన్నమ్మ కూడలి వరకు భారీ వాహనాలను రోడ్డుపైన నిలిపి మరమ్మతులు చేస్తున్నారు.

అంతా ఇష్టారాజ్యం

● బళ్లారి చౌరస్తా నుంచి ఏపీఎస్పీ డీఐజీ బంగ్లా గేటు వరకు హైదరాబాద్‌కు వెళ్లే అద్దె కార్లను నిలుపుతున్నారు. ఆటోనగర్ వద్ద హోటళ్లు, వాహనాల షోరూంలు, మెకానిక్ షాపులకు వచ్చే వాహనాలు, క్రేన్‌లతో సర్వీసు రోడ్డు పూర్తిగా నిండిపోతోంది.

● బళ్లారిచౌరస్తా నుంచి మహవీర్‌నగర్ మీదుగా కల్లూరు వక్కెరవాగు వంతెన వరకు, అటు టీజీ పెట్రోలు బంకు నుంచి బాలాజీనగర్ వరకు సర్వీసు రోడ్డుపైలో రాత్రి సమయాల్లో పెద్దసంఖ్యలో లారీలను నిలిపేస్తున్నారు.

● సంతోష్‌నగర్ పరిధిలో, కల్లూరు చెన్నమ్మ కూడలి, వక్కెరవాగు సమీపంలో సర్వీసు రోడ్డుకు ఒకవైపు మెకానిక్ షాపులు, హోటళ్లు, దుకాణాలకు వచ్చే వాహనాలు నిలుపుతున్నారు. మరోవైపు లారీలు, క్రేన్‌లు, బస్సులను పార్క్ చేస్తున్నారు.

నకిలీ ఔషధాల కట్టడిలో విఫలం

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే : నకిలీ మెడిసిన్స్‌ను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామాంజనేయులు విమర్శించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మెడికల్ మాఫియాను అరికట్టాలని కోరుతూ శనివారం సీపీఐ కర్నూలు నగర సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర నాయకుడు కార్యదర్శి జాఫర్, నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఔషధ కంపెనీలు, కార్పొరేట్ ఆసుపత్రులు, మెడికల్ ల్యాబ్‌ల నిర్వాహకులు కలిసి ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుల మనోహర్‌మాణిక్యం, కె.శ్రీనివాసరావు, నాగరాజు, బీసన్న, వెంకటేష్, నల్లన్న తదితరులు పాల్గొన్నారు.

ఆందోళన చేస్తున్న సీపీఐ నాయకులు

మాజీ సైనికుల సమస్యల పరిష్కార వేదిక

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే : నగరంలోని ఏపీఎస్పీ రెండో పటాలంలోని టీజీవీ కల్యాణ మండపంలో శనివారం మాజీ సైనికుల సమస్యల పరిష్కార వేదిక ప్రారంభించారు. రెండు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా తొలిరోజు ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ సైనికులు, వితంతువులు పాల్గొన్ని తమ సమస్యలను రాష్ట్రస్థాయి విశ్రాంత అధికారులు, జిల్లా అధికారులకు అందజేశారు. మాజీ సైనికులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ స్టాల్స్ ఏర్పాటు చేశారు. రెండోరోజు ఆదివారం కూడా సమస్యల పరిష్కార వేదిక కొనసాగుతుందని జిల్లా సైనిక సంక్షేమాధికారి ఎస్.మహేంద్రమ్మ తెలిపారు. కార్యక్రమంలో విజయవాడ ఏపీ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టరేట్ విశ్రాంత కెప్టెన్ డా.సత్యప్రసాద్, అనంతపురం జిల్లా సైనిక సంక్షేమాధికారి బాలాజీ, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల మాజీ సైనికులు పాల్గొన్నారు.

కానిస్టేబుల్ ఇంట్లో చోరీ

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : ఏపీఎస్పీ రెండో పటాలం కానిస్టేబుల్ రఫీక్ ఇంట్లో చోరీ జరిగింది. స్థానిక బోసురెడ్డి కాలనీలో నివసిస్తున్న ఈయన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి ఈ.తాండ్రపాడులోని అత్తగారి ఇటికి వెళ్లారు. శనివారం ఉదయం తిరిగొచ్చేసరికి దొంగలు ఇంటిని దోచేశారు. బీరువాలోని 11 తులాల బంగారు ఆభరణాలు, రూ.7.5 లక్షల నగదు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపారు. కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

ఓర్వకల్లు, న్యూస్‌టుడే : సోమయాజులపల్లె క్రాస్ రోడ్డు వద్ద శనివారం జరిగిన రహదారి ప్రమాదంలో ఇద్దరికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. కర్నూలుకు చెందిన వివేక్, వైష్ణవి ద్విచక్రవాహనంపై బేతంచెర్ల మండలంలోని మద్దిలేటయ్య క్షేత్రానికి వెళుతుండగా సోమయాజులపల్లె క్రాస్ వద్ద కారు ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరికీ గాయాలైనట్లు తెలిపారు. చికిత్స నిమిత్తం వారిని 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

(c) eenadu

ఈనాడు
మార్కాపురం

పరీక్షల భయాన్ని తరిమికొట్టేయండి..!

పదో తరగతి విద్యార్థుల కోసం ఉచిత వెబినార్ 1న

ఈనాడు ప్రతిభ | శ్రీచైతన్య విద్యాసంస్థలు

ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో కీలకం. చదువుల్లో విద్యార్థి సామర్థ్యానికి టెన్త్ క్లాస్ ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. అందుకే పదో తరగతి వార్షిక పరీక్షలనగానే విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. అధిక మార్కులు సాధించాలనే లక్ష్యంతోపాటు తమపై తల్లిదండ్రులకు ఉండే అంచనాలను అందుకోవాలనే తపన ఆందోళనను పెంచేస్తుంది. పరీక్ష తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ కొందరిలో భయం పెరిగి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంటుంది. ఇలాంటి అనవసర భయాలను, ఆందోళనలను పోగొట్టి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు, 'ఈనాడు-ప్రతిభ' సంయుక్తంగా ఉచిత వెబినార్ నిర్వహిస్తున్నాయి. పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో వివరిస్తూ, అత్యుత్తమ మార్కులు సాధించడానికి ఈ వెబినార్ మార్గదర్శనం చేస్తుంది. ప్రముఖ సబ్జెక్టు నిపుణులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తక్కువ సమయంలో సిలబస్‌ను ఏ విధంగా రివిజన్ చేయాలో తెలియజేస్తారు. పరీక్షల భయాన్ని పోగొట్టి, మానసిక స్థితిని స్థిరపరిచేందుకు సైకాలజిస్టులు సూచనలు చేస్తారు. గత ఏడాది టాపర్లుగా నిలిచిన విద్యార్థులు తమ అనుభవాలను వివరించి స్ఫూర్తిని నింపుతారు. టెన్త్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకూ ఈ వెబినార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇదిగో ఈ అంశాలపైనే సూచనలు

- యాక్టివ్ రీకాల్, మైండ్ మ్యాపింగ్ ద్వారా క్లిష్టమైన అంశాలను ఎలా గుర్తుంచుకోవాలి?
- గణితం, సైన్స్‌లో స్కోరింగ్ పాయింట్లు, ప్రజెంటేషన్ టిప్స్.
- ఏకాగ్రతను పెంచే చిన్న చిన్న వ్యాయామాలు.
- పరీక్ష గదిలో టైం మేనేజ్‌మెంట్.
- ఆరోగ్యం, ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
- విద్యార్థులు అడిగే సందేహాలకు నిపుణుల సమాధానాలు.

జూమ్ మీటింగ్, యూట్యూబ్ లైవ్, ఈనాడు.నెట్ ద్వారా వెబినార్‌లో జాయిన్ కావచ్చు

వెబినార్ తేదీ: మార్చి 1, 2026 (ఆదివారం)
సమయం: ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు

జూమ్ మీటింగ్ కోసం... | యూట్యూబ్ లైవ్ కోసం...

Join from PC, Mac, iPad, or Android:
Zoom - https://hov.to/b2c7ec22
Youtube Live - https://hov.to/d4ce0f1a
Zoom ID - 953 5694 9081 Passcode: 115422

అమ్మో.. ఆ రోడ్లా!

- మార్కాపురంలో ప్రమాదకరంగా మారిన రహదారులు
- వరుస దుర్ఘటనలతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు

జిల్లా కేంద్రమైన మార్కాపురం పట్టణంలోని ప్రధాన రహదారులపై ఇటీవల జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ప్రమాదాల సంఖ్య పెరగడమే ఇందుకు నిదర్శనం. కొన్నిచోట్ల అధికారుల తప్పిదాలు ప్రమాదాలకు కారణమవుతుండగా, మరి కొన్ని చోట్ల వాహనదారుల తప్పిదాలు ఉంటున్నాయి. తర్లుపాడు రోడ్డు, కళాశాల రోడ్డు, రాయవరం రోడ్డు, కోమటికుంట రహదారుల్లో నిత్యం ద్విచక్ర వాహనాలు, ఆటోల ప్రమాదాలు జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఆయా రహదారుల్లో జరుగుతున్న ప్రమాదాలు పరిపాటిగా మారడంతో బాధిత కుటుంబాలకు తీవ్ర విషాదం మిగులుతోంది.
–న్యూస్‌టుడే, మార్కాపురం అర్బన్

➜ ఇటీవల పుల్లలచెరువుకు చెందిన ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఆర్టీసీ డిపో సమీపంలోని మ్యాన్‌హోల్ గమనించకపోవడంతో అదుపు తప్పి కిందపడ్డాడు. ప్రమాదంలో ఆ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

▶ మూడు రోజుల కిందట తర్లుపాడు రోడ్డులోని ఎస్‌బీఐ సమీపంలో ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో బడేసాహెబ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

▶ వారం రోజుల కిందట గడియారం స్తంభం సమీపంలో ఓ ద్విచక్రవాహనచోదకుడు మద్యం మత్తుతో వ్యతిరేక దిశలో వస్తూ ఓ వృద్ధుడిని ఢీకొనడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.

▶ పది రోజుల కిందట కలెక్టర్ బంగ్లా వద్ద రహదారి పక్కన కూరగాయలు విక్రయించుకుంటున్న ఓ మహిళను ఆటో ఢీకొట్టింది. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు నెల రోజుల వ్యవధిలో సుమారు 15కు పైగా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.

▶ పది రోజుల కిందట ఎస్వీకేపీ కళాశాల వద్ద మ్యాన్‌హోల్ ఢీకొని ద్విచక్ర వాహనం బోల్తా పడడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.

ఈ ప్రాంతాలు అత్యంత ప్రమాదకరం

▶ మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ డిపో, ఎస్వీకేపీ కళాశాల రహదారులపై సాగర్ నీటి సరఫరాకు సంబంధించిన మ్యాన్‌హోల్స్ ఉన్నాయి. ఇవి ఆయా ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకరంగా మారాయి. వాహనదారులు అటుగా వెళ్లే సందర్భాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ▶ కళాశాల దారి డివైడర్ల ప్రమాదకరంగా తయారైంది. అక్కడున్న రహదారి వెడల్పు తక్కువగా ఉండడంతో రాత్రి వేళల్లో డివైడర్ సరిగా కనిపించడంలేదు. దీంతో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. రెండు, మూడు సందర్భాల్లో ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ▶ స్థానిక సెవెన్ హిల్స్ దగ్గర పోలీసులు ఏర్పాటు చేసిన డివైడర్లు అడ్డదిడ్డంగా ఉండడంతో ద్విచక్ర వాహనాలు తరచూ ప్రమాదాలకు గురవుతూ గాయాలపాలవుతున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన వన్‌వే సక్రమంగా అమలు కావడం లేదు.

ఎస్వీకేపీ కళాశాల వద్ద రహదారి పక్కన మ్యాన్‌హోల్

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

క్షత్రియ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు క్షత్రియ కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' క్షత్రియ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతోపాటు సంబంధిత కుటుంబీకులు నేడు (01 మార్చి 2026 ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
9154772006, 9154366099
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

✪ ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన ఇచ్చిన నంబర్లకు వాట్సాప్‌లో పంపవచ్చు.

పశువుల బీడులో చిరుత పులి సంచారం

యర్రగొండపాలెం, న్యూస్‌టుడే: యర్రగొండపాలెం మండలం కొలుకుల బీట్ పరిధిలోని గడ్డమీదపల్లె సమీపంలోని పశువుల బీడులో చిరుత పులి కదలికలు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. గ్రామ సమీపంలోని రాళ్లవాగు పక్కనున్న బీడులోని నీటి కుంటలో దాహం తీర్చుకునేందుకు శుక్రవారం రాత్రి చిరుత పులి వచ్చింది. ఉదయం పశువులను నీటి కోసం తీసుకెళ్లిన కొందరు కాపరులు చిరుత పులి పాదముద్రలు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే వై.పాలెం రేంజర్ శివజ్యోతి సిబ్బందితో వెళ్లి పరిశీలించి చిరుత ముద్రలుగా నిర్ధారించారు.

ఆనందం వ్యక్తం చేస్తున్న ఎంబీబీఎస్ విద్యార్థులు

వైద్య వృత్తి... సేవలతోనే సంతృప్తి

ఘనంగా ఎంబీబీఎస్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: వైద్యవృత్తిలో సేవా దృక్పథాన్ని అలవరచుకోవాలని ఒంగోలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు సూచించారు. ఆసుపత్రి ఆడిటోరియంలో శుక్రవారం రాత్రి 2020 ఎంబీబీఎస్ బ్యాచ్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఏసుపాదం అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సూపరింటెండెంట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా 122 మంది వైద్య విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసి ప్రతిజ్ఞ చేయించారు. వైద్య వృత్తిలోకి రాగానే డబ్బు సంపాదించాలనే ఆలోచన విడనాడాలని, మంచి సేవలందిస్తే గుర్తింపు లభిస్తుందన్నారు. కార్యక్రమం అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ నామినేని కిరణ్, తిరుపతిరెడ్డి, జనరల్ మెడిసిన్ హెచ్‌వోడీ పద్మలత, గైనికాలజీ హెచ్‌వోడీ శ్రీదేవి, వైద్యులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

రంజాన్ వేళలు

ఇఫ్తార్ : ఆది సా.6-24
సహరీ : సోమ ఉ.5-07

ఇంటర్మీడియట్ పరీక్షకు 2,922 మంది హాజరు

మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లా పరిధిలోని 24 కేంద్రాల్లో శనివారం జరిగిన రెండో సంవత్సరం చరిత్ర, వృక్షశాస్త్రం పరీక్షలకు 3,071 మంది విద్యార్థులకు 2,922 మంది హాజరైనట్లు ఆర్ఐవో కె.ఆంజనేయులు తెలిపారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేవిధంగా అధికారులు చర్యలు తీసుకున్నారని ఆర్ఐవో పేర్కొన్నారు.

విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయం నుంచి ఇన్విజిలేషన్ డ్యూటీ ఆర్డర్లు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: సార్వత్రిక పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలతోపాటు ఈ నెల 16వ తేదీ నుంచి జరిగే రెగ్యులర్ పదోతరగతి పరీక్షల విధులకు అవసరమైన ఇన్విజిలేటర్ల డ్యూటీ ఆర్డర్లు ఉపాధ్యాయులకు అందాయి. ఈ సారి నూతన విధానం అవలంబిస్తున్నారు. గతంలో స్థానికంగా డీఈవో ఆధ్వర్యంలో పరీక్షల విభాగం అధికారి ఉపాధ్యాయులకు డ్యూటీలు వేసేవారు. దీంతో పారదర్శకత లేకుండా అక్రమాలకు అవకాశం ఉండడంతో ఈ సారి ఆన్‌లైన్ ద్వారా నేరుగా ఉపాధ్యాయుని చరవాణికి ఉత్తర్వులందేవిధంగా ఏర్పాటు చేశారు. చరవాణికి వచ్చిన క్యూఆర్ కోడ్ ఓపెన్ చేస్తే ఏ కేంద్రంలో ఏ తేదీల్లో ఇన్విజిలేషన్ డ్యూటీ చేయాలనే వివరాలుంటాయి. సోమవారం నుంచి ప్రారంభం కానున్న సార్వత్రిక ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి శుక్రవారం ఆర్డర్లు పంపించారు. ఈ పరీక్షలు ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఎక్కువమంది ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు విధులు కేటాయించారు. పదో తరగతి పరీక్షలపై ఆదివారం కలెక్టర్ రాజాబాబు అధ్యక్షతన అధికారులతో సమావేశం జరగనుంది.

ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఆరు ఆదర్శ పాఠశాలల్లో 2026-27 విద్యాసంవత్సరంలో ఆరోతరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 12వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈవో సీవీ రేణుక పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పెద్దదోర్నాల మండలం మల్లికార్జునపురం, రాచర్ల, కనిగిరి, దర్శి మండలం శాంతినగర్, ముండ్లమూరు, మార్కాపురం మండలం మిట్టమీదపల్లిలో విద్యాలయాలు ఉన్నట్లు ఆమె తెలిపారు. ఈనెల 31వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలను వెబ్‌సైట్‌లో చూడవచ్చునన్నారు.

మొక్కజొన్న... గిట్టుబాటు ఏదన్నా?

▶ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు రైతుల వినతి

ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది మొక్కజొన్న సాగు బాగా పెరిగింది. ప్రధానంగా దర్శి, అద్దంకి, గిద్దలూరు నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాల్లో విస్తారంగా సాగైంది. సాధారణ విస్తీర్ణం 5,626 హెక్టార్లకు 19,283 హెక్టార్లలో సాగైనట్లు అధికారులు అంచనాలు వేశారు. అనధికారికంగా మరో 10 వేల ఎకరాలకుపైగానే సాగైంది. ఎకరాకు రూ.40 వేలు, కౌలుకు మరో రూ.10 వేలు మొత్తం రూ.50 వేలు చొప్పున పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుత ఏడాదిలో తెగుళ్ల బెడద తక్కువగా ఉన్నందువల్ల ఎకరాకు సరాసరి 30 క్వింటాళ్ల వంతున దిగుబడులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం క్వింటాకు రూ. 2,400 మద్దతు ధరను ప్రకటించింది. త్వరలోనే ప్రభుత్వం తరఫున కొనుగోలు కేంద్రాలు తెరుస్తామని ప్రకటించినా ఇప్పటికీ తెరవలేదు. కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారోనని రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా కోతలు పూర్తయ్యాయి. కోతలు పూర్తి చేసిన రైతులు ఎప్పటికప్పుడే ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దళారులు, ప్రైవేటు వ్యాపారులు చెప్పిందే ధరలుగా అమలవుతున్నాయి. ప్రస్తుతం క్వింటాకు రూ. 1,700 వంతునే ఇస్తున్నారు. ఆ ప్రకారం విక్రయించడంతో కేవలం పెట్టుబడులే దక్కుతున్నాయి. మూడు నెలలపాటు రైతులు రేయనకా, పగలనకా శ్రమించినా ఫలితం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. తక్షణమే అధికారులు తక్షణం చొరవచూపి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, తాళ్లూరు, అద్దంకి

కల్లాల్లోనే మొక్కజొన్నలను గోతాల్లోకి ఎత్తుతున్న కూలీలు

గజవాహనంపై ప్రసన్నాంజనేయుడు

శింగరకొండ వార్షిక తిరునాళ్లల్లో భాగంగా తొలిరోజు శనివారం రాత్రి ప్రసన్నాంజనేయ స్వామిని గజవాహనంపై ఆలయ మాడవీధుల్లో ఘనంగా ఊరేగించారు. మోతకాపులు పల్లకీ మోస్తుండగా స్వామివారి ఉత్సవమూర్తి ఆశీనులయ్యారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొమ్ము కోయ కళాకారుల బృందం ముందువైపు నృత్యం చేస్తుండగా, భాజాభజంత్రీలు, వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ ఊరేగింపు జరిగింది. ఆలయ ప్రాంగణమంతా దేదీప్యమానంగా కాంతులీనాయి. దేవాదాయశాఖ సహాయ కమిషనర్ తిమ్మానాయుడు, పాలక మండలి ఛైర్మన్ చుండూరి మురళీసుధాకరరావు, పాలకమండలి సభ్యులు, వేదపండితులు, అర్చకులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
–న్యూస్‌టుడే, శింగరకొండ (అద్దంకి)

34,596 మంది ఆడపిల్లలకు హెచ్‌పీవీ టీకా

▶ త్వరలో పీహెచ్‌సీల్లో ప్రారంభం

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్)తో గర్భాశయ క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి 14 ఏళ్లు నిండిన ఆడపిల్లలందరికీ టీకా వేయడానికి వైద్యఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించగా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండు, మూడు రోజుల్లో టీకా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు 14 ఏళ్ల వయసు నిండిన బాలికలు ఎంతమంది ఉన్నారనేది పీహెచ్‌సీల వారీగా వివరాలు సేకరించి డీఎంహెచ్‌వో డాక్టర్ టి.వెంకటేశ్వర్లు రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. దీనికి జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ కమలశ్రీ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. మొత్తం 34,596 మంది బాలికలకు టీకా వేయడానికి ప్రణాళిక రూపొందించారు. పల్స్‌పోలియో తరహాలో కేంద్రాలు ఏర్పాటు చేయకుండా కేవలం పట్టణ, గ్రామీణ ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు అందుబాటులో ఉంచుతారు. ఆయా ప్రాంతాల ఏఎన్ఎంలు తల్లిదండ్రుల ఆమోదం తీసుకుని ఆడపిల్లలకు టీకా వేస్తారు.

▶ బాలికల ఆరోగ్య భద్రతకు అవసరం: కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టిన ఈ టీకాతో భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ రాకుండా నివారించవచ్చునని డీఎంహెచ్‌వో డాక్టర్ టి.వెంకటేశ్వర్లు, ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ కమలశ్రీ తెలిపారు. 14 ఏళ్ల వయసు పూర్తయి 15 ఏళ్లు నిండని వారు అర్హులని, ప్రారంభ తేదీ నుంచి 90 రోజుల్లో 15 ఏళ్లు పూర్తయ్యేవారు కూడా అర్హులేనని తెలిపారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మూడు నెలలుపాటు కార్యక్రమం కొనసాగుతుందని, తల్లిదండ్రుల సమ్మతితో చేతి కండరానికి టీకా వేయనున్నట్లు వారు తెలిపారు.

3 నగర పంచాయతీలకు గోధుమ పిండి!

▶ ఈ నెల నుంచి సరఫరాకు యంత్రాంగం చర్యలు

బియ్యం, పంచదార... ఈ రెండింటితోనే రేషన్ కార్డుదారులు ఏడాదికిపైగా సర్దుకుపోతున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కందిపప్పుతోపాటు పామాయిల్, గోధుమలు, రాగులు, జొన్నలు పంపిణీ చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వం చేస్తున్నా క్షేత్రస్థాయిలో ఇన్ని రోజులు ప్రకటనకే పరిమితమైంది. గత మూడు నెలలుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు జొన్నలు పంపిణీ చేశారు. అవి కూడా మార్చికి సంబంధించి ఇంతవరకు సరఫరా కాలేదు. దీంతో వాటి కోసం కూడా ఎదురుచూడాల్సి వస్తోందని కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తొలి విడతగా జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలోని కార్డుదారులకు జనవరి నుంచి గోధుమ పిండి పంపిణీ చేస్తున్నారు. రాయితీపై కార్డుకు కిలో చొప్పున రూ. 20కే అందిస్తున్నారు. కార్డుదారుల సంతృప్తి స్థాయి ఆధారంగా క్రమేణా జిల్లాలోని అన్ని పురపాలక సంఘాలు, నగర పంచాయితీలకు అనంతరం గ్రామాలకు విస్తరించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. ఇందులో భాగంగా మార్చి కోటా కింద చీమకుర్తి, దర్శి, గిద్దలూరు నగర పంచాయతీలను ఎంపిక చేశారు. దీంతో ఈ నెల నుంచే గోధుమ పిండి అందించనున్నారు. –న్యూస్‌టుడే, కలెక్టరేట్

ఒంగోలు నగరంలోని మిలటరీ కాలనీలో వృద్ధులకు ఇంటి వద్దకే సరకులు అందజేస్తున్న రేషన్ డీలరు

మూడు నెలల ముచ్చటే..

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 1,39 చౌక ధరల దుకాణాలుండగా, వాటి పరిధిలో 6.51 లక్షల బియ్యం కార్డులు ఉన్నాయి. కార్డుదారులకు జొన్నలు సరఫరా పంపిణీ నిమిత్తం గత మూడు నెలలుగా 200 మెట్రిక్ టన్నులు కేటాయించింది. గతంలో ఒక కిలో బియ్యానికి బదులు కిలో జొన్నలు అందించారు. ప్రస్తుత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక్కో కార్డుదారుడికి అత్యధికంగా 3 కిలోల చొప్పున ఇస్తున్నారు. ప్రస్తుతం బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్న నేపథ్యంలో జొన్నలు తీసుకున్న వారికి మూడు కిలోలు తగ్గించి పంపిణీ చేశారు. మార్చికి సంబంధించి ఇంతవరకు జొన్నలు సరఫరా కాలేదు.

కందిపప్పుకు నిరీక్షణే

కార్డుదారులకు కందిపప్పు ఇవ్వకపోవడంతో పేదింట పప్పన్నం ఉడకడం కష్టంగా మారింది. జిల్లాలోని కార్డుదారులకు నెలకు 650 టన్నుల డిమాండు ఉండగా; అందుకు రాష్ట్ర స్థాయిలోనే కేటాయింపులు జరగ లేదు. కిలో కందిపప్పు బయట మార్కెట్‌లో నాణ్యత ఆధారంగా ధర రూ.110 నుంచి రూ.120 వరకు ఉండగా; పౌరసరఫరాలశాఖ ద్వారా రూ.67కే అందిస్తున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నుంచే సరఫరా లేకపోవడంతో రేషన్ డీలర్లు డీడీలు తీయడం లేదు. రానున్న నెలకు సంబంధించి గత మూడు రోజులుగా 65 ఏళ్ల వయసుపైబడిన వృద్ధులు, దివ్యాంగులకు యథావిధిగా ఇంటి వద్దకే డీలర్ల ద్వారా సరకులు పంపిణీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బియ్యం, పంచదారతోపాటు ఎంపిక చేసిన పురపాలక సంఘాల్లో గోధుమ పిండి పంపిణీ చేయనున్నారు.

పాకల... పర్యాటక కళ!

- రూ.20 కోట్లతో రెండు వరుసల రహదారి
- రిసార్ట్స్, ఫుడ్ కోర్టులు, సౌకర్యాల కల్పన

ఇటీవల ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నిర్వహించిన పాకల బీచ్ ఫెస్టివల్‌కు మంచి ఆదరణ రావడంతో బీచ్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందిస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించేవిధంగా ఇక్కడ సౌకర్యాల కల్పనకు నడుం బిగిస్తున్నారు. ప్రధానంగా సముద్రం వద్దకు వెళ్లేందుకు రహదారితో పాటు అక్కడ ఆహ్లాదకరంగా గడిపేవిధంగా బీచ్‌ను తీర్చిదిద్దనున్నారు.
–ఈనాడు, ఒంగోలు

▶ సింగరాయకొండ నుంచి పాకల చేరుకునేందుకు సరైన రహదారి లేకపోవడంతో అక్కడి వెళ్లేందుకు పర్యాటకులు జంకుతున్నారు. ఇరుకుగా ఉన్న గుంతల మార్గంలో వెళ్లాలంటే అవస్థలు తప్పడం లేదు. ఇటీవల బీచ్ ఫెస్టివల్ నిర్వహించినపుడు ట్రాఫిక్ నిలిచిపోయి రెండు, మూడు గంటలపాటు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. తొలుత బీచ్ వద్దకు నేరుగా చేరుకునేందుకు రహదారి నిర్మాణంపై అధికారులు దృష్టి సారించారు. ఎలాంటి మలుపులు లేకుండా నాలుగైదు కిలోమీటర్ల మేర రహదారి నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. సింగరాయకొండలో ప్రస్తుతమున్న పాకల రైల్వేగేటు సమీపంలో పైవంతెన మంజూరైంది. అక్కడ నుంచి బీచ్ రహదారిని నిర్మించేందుకు ఆలోచన చేస్తున్నారు. ఇందుకోసం రైతుల నుంచి భూములు సేకరించనున్నారు. ఇప్పటికే ప్రతిపాదన ప్రభుత్వానికి పంపించారు. రహదారి నిర్మాణమైతే పర్యాటకుల తాకిడి పెరుగుతుందని భావిస్తున్నారు.

పర్యాటకంగా తీర్చిదిద్దుతాం

పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా నిర్వహించిన బీచ్ ఫెస్టివల్‌కు అనుకున్న దానికంటే మంచి స్పందన వచ్చింది. దీనికి కొనసాగింపుగా బీచ్‌లో సౌకర్యాలు ఏం కల్పించాలనే దానిపై ప్రతిపాదనలు రూపొందించాం. రహదారి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి సానుకూలత వ్యక్తమైంది. ఇతర సౌకర్యాలూ కల్పించి పర్యాటకంగా తీర్చిదిద్దుతాం. – దామచర్ల సత్య, ఛైర్మన్, రాష్ట్ర మారిటైం బోర్డు

వినియోగంలోకి 30 ఎకరాల స్థలం...

పాకల బీచ్ సమీపంలో 30 ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంది. ప్రధానంగా పర్యాటకులు సేద తీరేందుకు అవకాశం లేకపోవడంతో రిసార్ట్స్ నిర్మాణంపై దృష్టి సారించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణం జరిగితే తరువాత ప్రైవేటుగా కూడా రిసార్ట్స్ నిర్మాణమవుతాయని భావిస్తున్నారు. సౌకర్యాల కల్పనలో భాగంగా ఫుడ్ కోర్టు కూడా నిర్మించేందుకు ఆలోచన చేస్తున్నారు. పిల్లలు ఆడుకునేందుకు పార్కు వంటివి కూడా ప్రణాళికలో చేర్చారు. దుస్తులు మార్చుకునే గదులతోపాటు తాగునీటి సదుపాయం మెరుగుపరచనున్నారు. ఒంగోలు నుంచి కూడా వారాంతాల్లో చీరాల బీచ్‌కు వెళ్తున్నారు. ఇక్కడే ఆహ్లాదంగా గడిపే అవకాశం కల్పిస్తే జిల్లా వాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకుల తాకిడి పెరగనుంది. తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.

సౌర ఫలాలు... నల్లమలకు జలాలు!

▶ వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు చర్యలు

జీవ వైవిధ్యానికి నెలవైన నల్లమలలో పులులు, చిరుతలు, జింకలు నెమళ్లు, దుప్పులు, ఎలుగుబంట్లు తదితర వన్యప్రాణులు జీవనం సాగిస్తున్నాయి. వేసవి నేపథ్యంలో అడవిలోని నీటి వనరులు అడుగంటిపోతున్న పరిస్థితుల్లో దాహార్తిని తీర్చుకునేందుకు అవి జనారణ్యంలోకి వస్తూ ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ సారి నల్లమలలో భారీ వర్షాలు కురవడంతో వాగులు, నీటి కుంటల్లో సమృద్ధిగా నీరు ఉంది. ఇప్పటి వరకు తాగునీటి సమస్య లేదు. రానున్న మూడు నెలల్లో ఎండలు ఎక్కువైతే ఎండిపోయే పరిస్థితి నెలకొంటుంది. ఆ సమయంలో నీరందించేందుకు అవసరమైన చర్యలను అటవీశాఖ సిద్ధం చేసింది. అటవీ ప్రాంతంలో విద్యుత్తు సౌకర్యం లేకపోవడంతో సౌర విద్యుత్తుతో డీప్‌బోర్లను నడుపుతూ కుంటల్లోకి నీటిని నింపుతున్నారు
–న్యూస్‌టుడే, పెద్దదోర్నాల

నల్లమల అటవీ ప్రాంతంలో డీప్ బోరుకు ఏర్పాటు చేసిన సౌర పలకలను పరిశీలిస్తున్న అటవీశాఖ అధికారులు

25కు పైగా సౌరశక్తి బోర్లు...

మార్కాపురం అటవీ డివిజన్‌లో 900 చదరపు కిలోమీటర్ల మేర అభయారణ్యం విస్తరించి ఉంది. మార్కాపురం, దోర్నాల, కొర్రప్రోలు, నెక్కంటి, గంజివారిపల్లె, యర్రగొండ పాలెం, విజయపురిసౌత్ అటవీ రేంజ్‌లు ఉన్నాయి. ఆయా రేంజ్‌లలో 27 బేస్ క్యాంపులు ఉన్నాయి. ప్రతి బేస్ క్యాంపు సమీపంలో సోలార్ డీప్ బోర్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క దానికి రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఖర్చు చేశారు. చిన్నమంతనాల, పెద్దపెంట, రోళ్లపెంట, పులిచెరువు, ఇష్టకామేశ్వరి, ఆరెపెంట, పులిబోను, బొమ్మిలింగం, కలనూతల, గుండంచర్ల తదితర బేస్ క్యాంపుల సమీపంలోని కుంటలు, వాగులకు వాటి ద్వారా నీటిని నింపుతారు.

వందకు పైగా సాసర్ పిట్లు.. 70 వరకు చెక్‌డ్యాంలు

వన్యప్రాణులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో సాసర్ పిట్లు ఏర్పాటు చేశారు. మార్కాపురం అటవీ డివిజన్‌లోని ఏడు రేంజ్‌ల పరిధిలో వందకు పైగా సాసర్ పిట్లు ఉన్నాయి. వేసవిలో కుంటలు, వాగుల్లో నీరు అందుబాటులో లేని సమయంలో వారం రోజులకొకసారి ఒక ట్యాంకరు నీటిని ఒక్కొక్క సాసర్ పిట్‌లో నింపుతారు. మరో 70 చోట్ల చెక్‌డ్యాంలు నిర్మించారు. వర్షాల సమయంలో ఎగువ నుంచి వచ్చే వర్షపునీరు నిలిచేవిధంగా వీటిని నిర్మించారు. గతంలో కురిసిన భారీ వర్షాలకు వాటిల్లో నీరు నిలిచి ఉంది. ఇలా వన్యప్రాణులకు తాగునీటి సమస్య లేకుండా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

(c) eenadu

రామోజీ ఫిల్మ్‌సిటీలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: రంగమేదైనా తమకు సాటి లేదని మహిళామణులు చాటిచెబుతున్నారు. వారి స్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకొనే వేళ రామోజీ ఫిల్మ్‌సిటీ మార్చి నెలను అతివలకు అంకితం చేస్తూ మహోత్సవాలను నిర్వహిస్తోంది. నేటి నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక ఆఫర్లతో మహిళలు ఫిల్మ్‌సిటీని సందర్శించేందుకు వీలు కల్పించింది. వివిధ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనడంతో అన్ని వయసుల మహిళలు సినీ ప్రపంచంలో వినోదం, విహారం, సినిమాటిక్ వైభవాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. రామోజీ స్టూడియో టూర్‌లో అద్వితీయ సినిమా సెట్ల వీక్షణం, లైవ్ షోలు, రైడ్స్, సాహసాల నెలవు సాహస్ సందర్శన, అలరించే పక్షుల పార్కు, సీతాకోకచిలుకల గార్డెన్, మోషన్ క్యాప్చర్, వర్చువల్ షూట్, మాయాలోక్ ఇలా ఎన్నో ఆకర్షణలను తిలకించవచ్చు.

ఈ నెల 31 వరకు అవకాశం

సద్వినియోగం చేసుకోండి..

రామోజీ ఫిల్మ్‌సిటీ మహిళా దినోత్సవ ఆఫర్‌లో భాగంగా అన్ని వయసుల మహిళలకు ఒక్కొక్కరికి రూ.1111 + జీఎస్టీ, కనీసం 11 మంది బృందంగా వస్తే ఒక్కొక్కరికి రూ.999 + జీఎస్టీతో ప్రవేశ రుసుం ఉంటుంది. బృందాలుగా వచ్చి వేడుకలు మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి ఇదే మంచి తరుణం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళా మాసోత్సవాల్లో పాల్గొని మరిచిపోలేని మధురానుభూతి పొందండి.

మరిన్ని వివరాలకు..
www.ramojifilmcity.comలో లాగిన్ అవ్వండి. లేదా 76598 76598కు కాల్ చేయండి.

జలవనరులశాఖ ఉద్యోగుల క్రీడా సందడి

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఉమ్మడి ప్రకాశం జిల్లా జలవనరుల శాఖ ఉద్యోగులకు జలతరంగిని 2026 పేరుతో వార్షిక క్రీడా పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. స్థానిక హైదరికబలో ఇండోర్ గేమ్స్‌ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. కన్‌స్ట్రక్షన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్.అబూతాలిబ్, ఇతర అధికారులు హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడల వల్ల ఆరోగ్యం, ఆటవిడుపు కలుగుతుందన్నారు. ఉద్యోగుల్లో క్రీడాకారులను వెలికితీయాలనే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహించడం మంచి సంప్రదాయమన్నారు. అబూతాలిబ్ మాట్లాడుతూ.. క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, వాలీబాల్, త్రోబాల్, టెన్నికాయిట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రథమ స్థాయి విజేతలను జోనల్ పోటీలకు పంపుతామన్నారు. డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ జి.బాలమురళీకృష్ణ మాట్లాడుతూ.. నైపుణ్యాలు ప్రదర్శించడానికి వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఒడా చైర్మన్ షేక్ రియాజ్, ప్రాజెక్టుల విభాగం సీఈ, నోడల్ అధికారి కె.రమేష్, ఏపీఏఈఈ సంఘం అధ్యక్షుడు రాకేష్‌బాబు, తేజకుమార్, ఇరిగేషన్ ఎన్జీవోల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, ఈఈ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

హైదరికబలో జలతరంగిణి క్రీడా పోటీలు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్

లబ్ధిదారుడికి పింఛను అందిస్తున్న జేసీ శ్రీనివాసులు

పకడ్బందీగా సంక్షేమ పథకాల అమలు

తర్లుపాడు, న్యూస్‌టుడే: మార్కాపురం జిల్లా అంతటా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు జేసీ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని సీతానాగులవరం గ్రామంలో మార్చి నెలకు సంబంధించిన సామాజిక పింఛన్లను మార్కాపురం జేసీ క్షేత్రస్థాయికి వచ్చి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అధికారులు ప్రజలకు చేర్చకుంటే అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. లబ్ధిదారులు కూడా తమకు అందాల్సిన పథకాల్లో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే తన దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జేసీ దృష్టికి ఒక మహిళ తన భర్త మరణించడంతో నాలుగేళ్లుగా నా పేరు మీద భూమిని మార్చలేదన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఐసీడీఎస్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

మార్కాపురం గ్రామీణం: జిల్లా కేంద్రం మార్కాపురంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే వన్ స్టాప్ సెంటర్(ఓఎస్‌సీ)లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాలకు కాంట్రాక్టు పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికారత అధికారి ఎం.పద్మావతి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత గల మహిళా అభ్యర్థులు తమ దరఖాస్తులను మార్కాపురం ఐసీడీఎస్ కార్యాలయంలో మార్చి 2వ తేదీ నుంచి మార్చి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సమర్పించవచ్చని ఆమె తెలిపారు. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్: https:///prakasam.ap.gov.in/notice_categoryecruitment

కనుల పండువగా చెన్నకేశవ కల్యాణం

మార్కాపురం గ్రామీణం: మార్కాపురం ఇలవేల్పు శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి దేవస్థానంలో శనివారం స్వామివారి కల్యాణం కనుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా ఉభయదాతలు, భక్తులు పాల్గొని కోలాహలంగా నిర్వహించిన కల్యాణాన్ని తిలకించారు. జై చెన్నకేశవ నినాదాలతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనించాయి. కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు ఏర్పాటుచేశారు.

తాళిబొట్టు ప్రదర్శిస్తున్న అర్చక స్వాములు

ప్రకాశం జిల్లాలో బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం ధర - 150, రిటైల్ లైవ్ - 177, చికెన్ విత్ స్కిన్ - 257, చికెన్ స్కిన్‌లెస్- 292

లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో వీఆర్వో


వీఆర్వో చలమారెడ్డిని విచారిస్తున్న ఏసీబీ అధికారులు

గుడ్లూరు, న్యూస్‌టుడే: స్థిరాస్తి ధ్రువపత్రం మంజూరు నిమిత్తం రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.. గుడ్లూరు వీఆర్వో చలమారెడ్డి. నెల్లూరు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు తెలిపిన వివరాల మేరకు.. గుడ్లూరుకు చెందిన మాధవరెడ్డి జేసీబీనీ నెల రోజుల క్రితం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానిని కందుకూరు కోర్టు నుంచి విడిపించేందుకు స్థిరాస్తి ధ్రువపత్రం అవసరమైంది. దీంతో గుడ్లూరు వీఆర్వోను సంప్రదించగా.. రూ.20వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై మాధవరెడ్డి.. ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. శనివారం గుడ్లూరు బస్టాండ్‌లోని ఓ వస్త్ర దుకాణంలో వీఆర్వో చలమారెడ్డి రూ.20వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. ఈ దాడుల్లో సీఐ విజయ్‌కుమార్, వెంకటేశ్, సిబ్బంది పాల్గొన్నారు.

హౌస్‌సర్జన్లు వచ్చేవరకు ప్రైవేటు విద్యార్థుల సేవలు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఎంబీబీఎస్‌లో హౌస్‌సర్జన్ల ఎంపిక ప్రక్రియలో జాప్యం కారణంగా ఆసుపత్రిలో సేవలకు ఇబ్బంది కలగకుండా ప్రైవేటు నర్సింగ్, ఫార్మసీ, ఫిజయోథెరపి విద్యార్థుల సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు పేర్కొన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ప్రైవేటు కళాశాలల ప్రతినిధులతో సమావేశమై ప్రస్తుత పరిస్థితి గురించి వివరించారు. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇచ్చిన సూచన మేరకు ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిపారు. మార్చి, ఏప్రిల్, మే వరకు సేవలందించడానికి సహకరించాలన్నారు. రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో వారు చెప్పిన పనులు చేయాలని సూచించారు. జీజీహెచ్ అనుబంధ నర్సింగ్ కళాశాలల విద్యార్థులు క్లినికల్ పోస్టింగ్‌లో పనిచేయాలని స్పష్టం చేశారు. పారా మెడికల్ విద్యార్థులు ల్యాబ్‌ల్లో సేవలందించాలని, రోగులతో మర్యాదగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏవో అద్దయ్య, నర్సింగ్ సూపరింటెండెంట్ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాలకు వితరణ

పంకాలు అందజేస్తున్న ఎమ్మెల్యే ఉగ్ర, డీసీఎంఎస్ ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి

వెలిగండ్ల, న్యూస్‌టుడే: వెలిగండ్ల మండలంలోని ఐసీడీఎస్, అంగన్‌వాడీ కేంద్రాలకు సుమారు రూ.1.50 లక్షల విలువైన ఫ్యాన్లు, కుర్చీలను డీసీఎంఎస్ ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి సొంత నిధులతో సమకూర్చారు. ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చేతుల మీదుగా శనివారం వీటిని అందజేశారు. కార్యకర్తలు, సూపర్‌వైజర్లు అడిగిన వెంటనే స్పందించి అవసరమైన వస్తువులు అందజేసిన కాశిరెడ్డిని ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ రామన మహాలక్ష్మి, తెదేపా మండల అధ్యక్షుడు ఇంద్రభూపాల్‌రెడ్డి, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.

సైన్సుపై ఆసక్తి పెంచేందుకు జేవీవీ కృషి

పొదిలి: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారిలో సైన్సు పట్ల ఆసక్తిని పెంపొందించడానికి జన విజ్ఞాన వేదిక (జేవీవీ) కృషి చేస్తుందని సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డి.గురుస్వామి అన్నారు. జేవీవీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జెండావిష్కరణలో పాల్గొని మాట్లాడారు. నాలుగు దశాబ్దాలుగా జేవీవీ ప్రజలలో మూఢ నమ్మకాలను పారదోలేందుకు పనిచేస్తుందన్నారు. జిల్లా కార్యదర్శి బి.దేవప్రసాద్ మాట్లాడుతూ చెకుముకి ప్రతిభ పరీక్షలు, అవగాహన సదస్సులో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జేవీవీ ప్రతినిధులు ఎ.బాదుల్లా, బాలవెంకటేశ్వర్లు, మదార్‌వలి, కృష్ణారావు, భాస్కర్, సీతారామయ్య, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

జెండావిష్కరణలో జేవీవీ నాయకులు

మెడికల్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన

మార్కాపురం, న్యూస్‌టుడే: రాష్ట్రం, జిల్లాలో మెడికల్ మాఫియా మోసాలను ప్రభుత్వం తక్షణమే అరికట్టాలని.. ప్రజలకు నాణ్యమైన మందులను అందించకుండా నాసిరకం మందులను అరికడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర నాయకుడు అందె నాసరయ్య డిమాండ్ చేశారు. శనివారం మార్కాపురంలో సీపీఐ ఆధ్వర్యంలో మెడికల్ మాఫియా దోపిడీని అరికట్టాలని. . నకిలీ మందులను నిరోధించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం రాష్ట్ర నాయకుడు అందె నాసరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్, డ్రగ్స్ మాఫియా ఎక్కువైపోయిందన్నారు. కార్పొరేట్ వైద్య దోపిడీలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం అయిందన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యంతో పాటు మందులను పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నకిలీ మందులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మాఫియా సరఫరా చేస్తుందన్నారు. ప్రభుత్వం నిఘా పెట్టి అరికట్టాలని కోరారు. అనంతరం జేసీ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి షేక్ కాశీం, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ధర్నా చేస్తున్న సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు

దూడల పోషణలో శాస్త్రీయ పద్ధతులు పాటించాలి

మాట్లాడుతున్న డాక్టర్ మురళీకృష్ణ

పొదిలి, న్యూస్‌టుడే: పశుపోషకులు దూడల పోషణలో శాస్త్రీయ పద్ధతులు పాటించడం వల్ల భవిష్యత్తులో పాల దిగుబడులు పెంచుకోవచ్చని ఒంగోలు డీఎల్‌డీఏ ఈవో డాక్టర్ బి.మురళీకృష్ణ చెప్పారు. శనివారం మండలంలోని జువ్వలేరు గ్రామంలో యు.జి.పాలెం వెటర్నరీ డిస్పెన్సరీ ఆధ్వర్యంలో నిర్వహించిన దూడల ప్రదర్శన, అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మేలుజాతి పశువుల సంతతిని పెంచడంలో సెక్స్ సార్టెడ్ సెమెన్ సాంకేతికత కీలకమని వివరించారు. అనంతరం దూడల ప్రదర్శనను తిలకించారు. ఆకర్షణీయమైన దూడల యజమానులకు ఈవో చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ పొదిలి సహాయ సంచాలకులు డాక్టర్ పి.వేణు, యూజీపాలెం వైద్యులు డాక్టర్ బ్రహ్మయ్య, యు.కృష్ణమోహన్, గోపాలమిత్రలు, రైతులు పాల్గొన్నారు.

2న చౌడమ్మ తిరునాళ్ల

కొనకనమిట్ల, న్యూస్‌టుడే: మండలంలోని మునగపాడులో కొలువుదీరిన చౌడమ్మ అమ్మవారి తిరునాళ్ల 2వ తేదీన సోమవారం వైభవం నిర్వహించనున్నారు. గ్రామంలో 50 కుటుంబాలున్న తొగటవీర క్షత్రియులు నిత్యం అమ్మవారిని దేవతగా కొలుస్తుంటారు. వర్షాలు కురిపించి పంటలు సక్రమంగా పండేలా చూడమ్మా అని రైతులు మొక్కుకుంటుంటారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు నిర్వహించే ఈ తిరునాళ్లకు కొనకనమిట్ల పరిసర గ్రామాల ప్రజలతో పాటు పొదిలి, దొనకొండ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ప్రభలను ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

'విద్యార్థి తౌశిక్‌ది ముమ్మాటికీ హత్యే'

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: మూలగుంటపాడు శ్రీచైతన్య పాఠశాలలో గత నెల 14న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విద్యార్థి తౌశిక్‌ది ముమ్మాటికీ హత్యేనని, అందుకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సదరు పాఠశాలను శనివారం ఆయన తన బృందంతో కలిసి పరిశీలించారు. అనంతరం సింగరాయకొండలోని ఓ కల్యాణ మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యార్థి మృతికి సంబంధించి విచారణలో త్రిసభ్య కమిటీ, విద్యాశాఖ అధికారులు, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. వసతిగృహ సంరక్షకుడు, పాఠశాల యాజమాన్యం కుమారుడే ఈ ఘటనకు కారకులని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే జ్యుడీషియల్ విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేయడంతో పాటు విద్యార్థి తల్లిదండ్రులకు నష్టపరిహారంగా రూ.50 లక్షలు అందించాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని పేర్కొన్నారు. త్వరలో మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణ, నాయకులు వీరారెడ్డి, జాకీర్, శ్రీనివాసులు, వెంకట్రావు, విద్యార్థి తల్లిదండ్రులు అలీ, మౌలాబీ పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య

'లడ్డూ రాజకీయాలు ఆపి సమస్యలపై దృష్టి పెట్టండి'

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: తిరుమల లడ్డూ రాజకీయాలను ఆపి, ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. స్థానిక సీపీఐ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి దశ పూర్తికి రూ.2 వేల కోట్లు అవసరమని అధికార గణం చెబుతుంటే. ..రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.480 కోట్లు కేటాయించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.ఎల్.నారాయణ, నాయకులు ఆర్.వెంకటరావు, శ్రీరామ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

రహదారి ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: పెద్దదోర్నాల - శ్రీశైలం రహదారిలోని బోడేనాయక్ తండా సమీపంలో ఇద్దరికి గాయాలైన సంఘటన శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం పెచ్చెర్వు గూడేనికి చెందిన నాగన్న, మూగన్నలు ద్విచక్ర వాహనంపై పెద్దదోర్నాల వచ్చి తిరిగి వెళుతుండగా మార్గమధ్యలోని బోడేనాయక్ తండా సమీపంలో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టారు. దీంతో వారిద్దరూ రహదారిపై పడటంతో గాయాలయ్యాయి. స్థానికులు వారిని పెద్దదోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. కారు ముందు భాగం, ద్విచక్ర వాహనం దెబ్బతిన్నాయి.

EENADU Classifieds

AGRI BUSINESS

ఒంగోలు సమీపంలో పడమట తక్కెళ్ళపాడు గ్రామం నందు 6 ఎకరాల పొలం చుట్టూ లింక్ ఫెన్సింగ్ గేటు షెడ్ 3 బోర్లు సోలార్, డ్రిప్ వసతులతో లీజుకు కలదు. 99854 98994.

AUTO

VEHICLES FOR SALE

EICHER TIPPERS FLEET for Sale Pro 6028T (500 CFT) 8Nos & Pro 2055T (100 CFT) 6Nos Good Condition. Ph: 9704699042.

BUSINESS SERVICES

BUSINESS OFFER

బుక్ డిస్ట్రిబ్యూటర్స్ కొరకు మీ ప్రాంతములో ప్రైవేట్ స్కూల్స్ పరిచయం ఉండి అనుభవమున్న వారికి ప్రాధాన్యత. ఉమా పబ్లిషర్స్, గుంటూరు @ 98493 70729.

స్త్రీ/పు 2,50,000 పెట్టుబడితో మీ ఆఫీసు/ ఇంటివద్దే Dr.Tea/ Dr.Coffee/Dr.Cool Drink యొక్క ఫ్రాంఛైజీ నిర్వహిస్తూ, ప్రతినెల 25,000/- ఫిక్స్‌డ్ అలవెన్సు + అన్‌లిమిటెడ్ వీక్లీ ఆదాయం కలదు. ✆ 7842002046/6309572064

BUILDING CONSTRUCTION

WATER PROOFING

బాత్‌రూమ్ లీకేజీ గోడలపై చెమ్మ,శ్లాబ్‌లీక్, సంప్‌లీక్, శ్లాబ్‌క్రాక్స్, వాల్‌క్రాక్స్, ఏలీకేజీనైనా గ్యారంటీతో కెమికలింగ్ చేయగలము. 8096113137, 9642458892.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయం లో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బు ను వసూలుచేసే ప్రకటనకర్త ను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

REAL ESTATE

గుంటూరుసిటీలో, గోరంట్లలాం, JKC రోడ్డు, ఇన్నర్‌రింగ్‌రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచిన వారు సంప్ర: 9399955545.

కేవలం లక్షాడెబ్బై ఐదువేలకు కూడా వంద గజాలలో పది ఎర్రచందనం మొక్కల గ్రీన్ యూనిట్‌ను కొనండి, కొత్త జిల్లా మార్కాపూర్ మెడికల్ కాలేజీకి పది కి.మీ దూరంలో. 99088 22077.

గుంటూరు సిటీ, గోరంట్ల, రెడ్డిపాలెం, లాం, అగతవరప్పాడు, వెనిగండ్ల, నంబూరు, పెదకాకాని, కొప్పురావూరు, కంతేరు, కాజాలలో ప్లాట్లు అమ్మాలన్నా/ కొనాలన్నా ✆: 73823 96677.

గుంటూరు టౌన్‌కు అత్యంత సమీపములో ఉన్న ప్రీమియం లొకేషన్‌లో సైట్ మరియు కన్‌స్ట్రక్షన్ నిర్మాణంపై సుమారు 2 కోట్ల 50 లక్షల పెట్టుబడి సంవత్సరానికి 50 లక్షల వరకు రెంటల్ ఆదాయం 35 సం|| వరకు పొందవచ్చును. 65% వరకు బ్యాంక్‌లోన్ సదుపాయం కలదు. సం|| సెల్: 93937 63666, 83670 33399

FLAT FOR SALE

ఒంగోలు శ్రీరామచంద్రమిషన్ ఆశ్రమములవద్ద ఒక్కొక్క ఫ్లోర్ 2400SFT 3BHK ఇండిపెండెంట్ ఫ్లాట్స్ అమ్మకమునకు కలవు. రెడీటుఆక్యుపై ✆ 91827 83079.

ఒంగోలు టౌన్‌లో మంగమూరు రోడ్ నుండి సమతానగర్ రోడ్‌లో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి గుడి ఎదురులో గల 33 గదుల ప్లాటు అమ్మబడును. ✆ 9494320480

ఒంగోలు, మంగమూరురోడ్ కొల్లాహనుమంతరావు ఆర్చిదగ్గరలో ఒక్కొక్క ఫ్లోర్ 1750Sft గల 3BHK ఫ్లాట్స్ అమ్మబడును. Rs: 52 లక్షలు.(ఫుల్ ఇంటీరియర్స్‌తో సహా) రెడీటు ఆక్యుపై. ✆ 8328302229, 6300287844

HOUSE FOR SALE

2 Floors 4 Portions House for Sale 160 Sq.Yards North Facing, Monthly 20K rental income at Sitaram Nagar 4th Lane, Guntur. Contact: 9948344759, 9440303820.

HOUSE FOR SALE
గుంటూరులోని Premium Locality సిద్ధార్థనగర్, 3వ అడ్డరోడ్డు (KLP School Road) 4BHK ఇల్లు 293 చ.గజాల్లో అమ్మకానికి కలదు.
9440555657
9440944133

LAND FOR SALE

Guntur - Chowdavaram, NH Road, SBI Backside, Nr.RVR Engg. College Opp. 2.05 Acers W/F for urgent Sale ✆ 8309494629, 9885180930

సూరప్పగూడెం, భీమడోలు, ఏలూరు జిల్లా - 15 ఎకరాల కొబ్బరి తోట, 2 బోర్లు, డ్రిప్, NH-16 కి దగ్గరలో, ప్లాట్స్ /రియల్ ఎస్టేట్‌కి అనుకూలం. సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్: 9704322999, 7337228262.

వ్యవసాయభూమి అమ్మకమునకు ప్రకాశం జిల్లా దర్శి మం, వెంకటాచలంపల్లె గ్రామంలో సర్వేనం. 33 & 35 సందుగల 16.24 ఎకరాలు (మెట్ట) వ్యవసాయ భూమి అమ్మకమునకు కలదు. సంప్రదించవలసిన ఫోన్ నం: 90000 18931.

PLOT FOR SALE

ఒంగోలు, మంగమూరురోడ్డు SKY బాక్స్ క్రికెట్ గ్రౌండ్ దగ్గర 20 గదుల ప్లాట్స్ అమ్మకమునకు కలవు. Cell: 99891 89598.

మంగళగిరి మం నవులూరు గ్రా 280Y క్లియర్ టైటిల్ ప్లాట్ అమ్మకానికి కలదు. @ కాంటాక్ట్: 9920063735

రిజిస్ట్రేషన్ ఫ్రీ. రాజధాని ORR కు దగ్గరలో Gnt-Hyd. హైవే ఫేసింగ్ మేడికొండూరులో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ నందు CRDA & RERA అప్రూవ్డ్ రెసిడెన్షియల్ ప్లాట్లు గజం 11 వేలకే. 8885556620.

గోల్డెన్ సాండ్స్ బాపట్ల బీచ్ రిసార్ట్స్ నందు గల ప్లాట్ నెం.44 క్లబ్ హౌస్ దగ్గర 444.4 చ.గ.ల ప్లాట్ అమ్మకమునకు కలదు. సంప్ర: 98851 88899.

గోల్డెన్ ఆఫర్ ప్రతి ప్లాటుపై 5గ్రా, 10గ్రా గోల్డ్ కాయిన్ ఉచితం. గుంటూరురోడ్, మంగమూరురోడ్, కర్నూలురోడ్ వెంచర్స్ కలవు. ఇండిపెండెంట్ హౌస్. ✆7386498389

SHOP FOR SALE

చీరాల టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురు జంజనం బిల్డింగు కాంప్లెక్స్ 1st ఫ్లోర్ 127, 128 షాపులు అమ్మకానికి కలవు. 98482 78747.

TO LET

ఒంగోలు, భాగ్యనగర్ 1stలైన్‌లో 2nd ఫ్లోర్ 3BHK (2000Sft)ఇల్లు ఇంటికి /ఆఫీసులకు అద్దెకు ఇవ్వబడును. లిఫ్ట్‌సౌకర్యంకలదు. 96037 56555, 96428 52999.

JOBS

WANTED Exp. Female Telicallers/Computer Operators in Edu. Consultancy in VIP Rd,Ongole. Sal:15k-20k, Q: Degree ✆ 9052975353.

శ్రీ జాహ్నవి ఆక్వా ఎంటర్‌ప్రైజెస్ ఆఫీసు సంతపేట సాయిబాబా గుడి దగ్గర ఒంగోలులో పనిచేయుటకు ERP,GST ట్యాలీలోఅనుభవం కల అకౌంటెంట్,హెల్పర్స్, కీపర్స్ కావలెను. 8886687399

ప్రముఖ దినపత్రికలో పనిచేయుటకు ఆఫీసు అసిస్టెంట్ కావలెను. కంప్యూటర్ - Excel వచ్చిన వారికి ప్రాధాన్యత జీతం: 18వేలు. ✆ 9701112824.

ప్రముఖ దినపత్రికలో ప్రకటనల సేకరణకు ప్రకాశం జిల్లాలో కనిగిరి, దర్శి, కందుకూరుటౌన్‌లో పనిచేయుటకు అసిస్టెంట్ సేల్స్‌మెన్స్ కావలెను. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత అర్హత: ఇంటర్ పాస్, డిగ్రీ. జీతం:20,000. TA,DA,ఇన్సెంటివ్ ఇవ్వబడును. ✆97011 12824.

గాయత్రి హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలుచేయుటకు Exp. స్త్రీ/ నర్సులు/ పురుషులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- వరకు ఇవ్వబడును ✆ 75691 03916.

ఒంగోలు పరిసరప్రాంతాలలో పనిచేయుటకు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. జీతం: 25000+(పెట్రోలు అలెవెన్స్ +ఇన్సెంటివ్స్) కలదు. 99662 71155, 92467 88755.

ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేయుటకు లేడీ స్వీపర్లు, టిఫిన్ మాస్టర్స్, హాస్టల్ వార్డెన్లు (ఆడ/మగ) కావలెను. వల్లూరు, సూరారెడ్డిపాలెం, టంగుటూరు, నాయుడుపాలెం, పెళ్లూరు మరియు ఒంగోలు పట్టణ నివాసితులకి మాత్రమే సంప్రదించండి. సెల్: 88865 66626, 95814 56389.

ఒంగోలులోని ప్రముఖ రెస్టారెంట్‌నందు పనిచేయుటకు మేనేజర్, కెప్టెన్, స్టీవర్డ్స్, హౌస్‌కీపింగ్ బాయ్స్ కావలెను. ఆకర్షణీయమైన జీతం కలదు. Cell: 99850 95888, 96427 77756.

ఏపీలో ప్రముఖ మద్యం పంపిణీ సంస్థకు జిల్లా వారీగా అనుభవజ్ఞులైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అవసరం. జీతం:30వేలు, TA/DAతో సహా ✆92463 63624, jobsimfl@gmail.com

శ్రీరామ్‌చిట్స్ ఒంగోలులో పనిచేయుటకు మార్కెటింగ్, రికవరీ ఎగ్జిక్యూటివ్స్, లేడీ టెలికాలర్స్ కావలెను. జీ: 16వేలు +ఇన్సెంటివ్స్. అ:ఇంటర్, ఏదైనా డిగ్రీ. టూవీలర్ తప్పనిసరి. వ:32Yలోపు ✆9030689662

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు వార్డెన్స్ మరియు క్లాస్ ఇన్‌చార్జ్‌స్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతంః 12000 నుండి 14000 వరకు ఇవ్వబడును. (నాన్‌లోకల్ వారికి ఉచిత భోజన వసతి కల్పించబడును) విద్యార్హతలు: ఇంటర్ నుండి డిగ్రీ వరకు, వయస్సు: 22సం||రాల నుండి 40 సం||రాలు ఉండవలెను. వివరాలకు సంప్ర. ఫోన్: 9248733320.

ఒంగోలు, పొదిలి, మార్కాపురం ప్రముఖ కంపెనీలో పనిచేయుటకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ (జూనియర్స్/సీనియర్స్) కావలెను. (M/F) Q: 10th/ఇంటర్. జీతం+ఇన్సెంటివ్స్ కలదు. ✆ 97050 87004, 89190 99587.

G-B Bottlers వారి మంజీర & హైరిచ్ మినరల్ వాటర్ కంపెనీలో జోనల్ మేనేజర్ & డిస్ట్రిబ్యూటర్స్‌గా అనుభవం కలవారు కావలెను. ✆ 92473 57279

గుంటూరు మాస్టర్‌మైండ్స్ కాలేజి నందు వార్డెన్స్, హాస్టల్ ఇన్‌చార్జ్‌స్‌గా పనిచేయుటకు స్త్రీలు కావలెను. జీతముః10000/- నుండి 13000/- వరకు ఇవ్వబడును. ఉచిత భోజనము వసతి కల్పించబడును. విద్యార్హతలు: ఇంటర్ మరియు డిగ్రీ, వయస్సు: 22 సం||లపైన ఉండవలెను. వివరములకు సంప్ర: 92487 33329.

గుంటూరులో మాస్టర్‌మైండ్స్ కాలేజి నందు వార్డెన్స్, హాస్టల్ ఇన్‌చార్జ్‌స్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతముః 12000/- వరకు ఇవ్వబడును. (ఉచిత భోజనము వసతి కల్పించబడును) విద్యార్హతలు: ఇంటర్ మరియు డిగ్రీ, వయస్సు: 22 సంవత్సరముల పైన ఉండవలెను. వివరములకు సంప్ర: ✆ 92487 22279.

హైదరాబాద్‌లోని టిఫిన్ సెంటర్‌లో పనిచేయుటకు స్టాల్‌బాయ్స్, క్లీనింగ్ స్టాఫ్ (జీ.18K. 12గం|| రూం+భోజనం. వర్కర్స్‌ను సప్లయ్‌చేసే ఏజెంట్స్ కావలెను. మంచి కమీషన్ ఇవ్వబడును. 9666934949/ 9573446770

అంజన్న హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలు చేయుటకు Exp స్త్రీ/పు /నర్సులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- Hydలో 99665 68882/ 99634 89661

ఫీల్డ్ మేనేజర్స్, Gold వాల్యూయర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీస్టార్ గోల్డ్ కంపెనీకి కావలెను. ఏజ్: 22 to 35, ఫ్రెషర్స్ కూడా ✆ 62810 37879/ 90353 37879

సేల్స్ మరియు సర్వీస్ కొరకు ఇంజినీర్స్ మరియు ఎగ్జిక్యూటివ్స్ ప్రముఖ ఎయిర్ కంప్రెషర్స్ కంపెనీ వారికి కావలెను. అర్హత: ఏదైనా ఇంజినీరింగ్‌లో డిగ్రీ/ డిప్లొమా లేదా ITI సంప్ర ✆ 98481 13083,Mail: coastguru@gmail.com

షణ్ముఖ స్టేట్ &సెంట్రల్ ప్రాజెక్ట్స్ ఆఫీసు నందు పనిచేయుటకు కంప్యూటర్స్ ఆపరేటర్స్, టెలికాలర్స్, ఫ్రంట్ ఆఫీసు స్టాఫ్ కావలెను. సెల్: 90303 27779.

ACCOUNTING

Learn GST, TDS, EPF, ESI returns in 9 sundays with live examples (online zoom classes). ✆ 9292959527, 9640054074

Accountants with experience in Tally, MS Excel and Banking Works Required. Salary With Perks. Male/Female can apply. Call or Whatsapp your Resume: 9849732881.

అధిక స్పందనలు పొందండి. వాహనాలు అమ్మకం, ఉద్యోగాల భర్తీ, ఇళ్లు, ప్లాట్లు, స్థలాలు అమ్మకాలు, కొనుగోళ్లు, ఇళ్లు, షాపులు, ప్లాట్లు అద్దెకు మరియు అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు...
B/W 5 లైన్ల ప్రకటన రూ.275/- మాత్రమే
వివరాలకు..
97011 12824
ఒంగోలు 80087 09902
మార్కాపురం 80081 11050
మీ చిన్నారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి.
B&W : రూ. 500
Colour : రూ. 700
ప్రకటనలపై 5% GST వర్తించును

కనిగిరి

• కనిగిరి • గిద్దలూరు

లక్ష్యం మేరకు పన్నులు వసూలు చేయాలి

పన్నుల వసూళ్లను పర్యవేక్షిస్తున్న డీడీవో శ్రీనివాసరెడ్డి

సి.ఎస్.పురం: గడువులోగా ఇంటి పన్నులు వసూలు చేయాలని కనిగిరి డివిజనల్ అభివృద్ధి అధికారి కట్ల శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సి.ఎస్.పురంలో ఇంటి పన్నుల వసూళ్లను పర్యవేక్షించారు. మండలంలో ఇప్పటి వరకు నలభై శాతం మాత్రమే వసూలైందన్నారు. మార్చి 31వ తేదీలోగా వందశాతం పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారుల బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇళ్ల యజమానులు ఆన్‌లైన్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించవచ్చన్నారు. ఎంపీడీవో ఎల్.బ్రహ్మయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులకు పరీక్షల సామాగ్రి పంపిణీ

బేస్తవారపేట: కంభం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బేస్తవారపేట జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు శనివారం పరీక్ష సామాగ్రి అందజేశారు. క్లబ్ సభ్యుడు జూలూరు శ్రీకాంత్ సహకారంతో 101 మందికి వీటిని పంపిణీ చేశారు. ఉన్న కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకుని పరీక్షలు బాగా రాయాలని ఆకాంక్షించారు. క్లబ్ అధ్యక్షుడు బాల రంగారావు, జిల్లా చైర్మన్ పులి శ్రీనివాస ప్రసాద్, సభ్యులు వెంకటరావు, గుండయ్య, రామకృష్ణ, మహబూబ్‌బీ, ప్రధానోపాధ్యాయిని శ్రీదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

లో ఓల్టేజీ సమస్యకు పరిష్కారం

పామూరు: గోపాలపురంలో లోఓల్టేజీ సమస్య పరిష్కారానికి కొత్త విద్యుత్తు పరివర్తకం ఏర్పాటు చేశారు. గృహ వినియోగదారులు, రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో చొరవ చూపి మంజూరు చేయించారని తెదేపా నాయకులు తెలిపారు. ఏఈ కృష్ణారెడ్డి పనులను పర్యవేక్షించారు. తెదేపా మండల అధ్యక్షుడు బొల్లా నరసింహ, యారవ శ్రీనివాసులు, హరిబాబు, అమీర్‌బాబు, రమణయ్య పాల్గొన్నారు.

సృజన విరిసి... ఆలోచన మెరిసి!

❏ ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

ప్రధాన అవయవాల పనితీరును తెలియజేస్తున్న ప్రగతి విద్యాలయం చిన్నారులు

చల్లగిరగల ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రాజెక్టులు ప్రదర్శిస్తున్న విద్యార్థులు

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల్లోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో శనివారం నిర్వహించిన విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు అబ్బురపరిచాయి. చిన్నారులు తమ సృజనకు పదును పెడుతూ రూపొందించిన నమూనాలు ఆలోచింపజేశాయి. శరీరంలోని ప్రధాన అవయవాల పనితీరు, ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారం, సేద్యంలో సాంకేతికత తదతరాలపై తయారు చేసిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. అతిథులు, విద్యాశాఖాధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు వాటిని ఆసక్తిగా తిలకించారు. ముందుగా సర్ సి.వి.రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన జీవిత విశేషాలను ఉపాధ్యాయులు తెలియజేశారు. **- న్యూస్‌టుడే, కనిగిరి, బేస్తవారపేట, పామూరు, హనుమంతునిపాడు, కంభం**

సి.ఎస్.పురం జడ్పీ ఉన్నత పాఠశాలలో...

కంభంలోని అల్ఫా పాఠశాలలో...

పింఛను మొత్తం అందజేస్తున్న ఎమ్మెల్యే ఉగ్ర, నాయకులు

ఎన్టీఆర్ భరోసా... అతిపెద్ద సంక్షేమ పథకం

కనిగిరి, న్యూస్‌టుడే: దేశంలోనే అతి పెద్ద సంక్షేమ పథకం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకమని ఎమ్మెల్యే, తెదేపా ఒంగోలు పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పేర్కొన్నారు. కనిగిరి పట్టణం పాతూరులో శనివారం పింఛన్లు పంపిణీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకటో తేదీకి ముందుగానే పెన్షను మొత్తం అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని పేర్కొన్నారు. అర్హత ఉండి పింఛన్లు రాని వారు ఉంటే దరఖాస్తు చేసుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్ పి.శ్రీధర్, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

పోలింగ్ కేంద్రాల పరిశీలన

గిద్దలూరు పట్టణం: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శనివారం ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టారు. గిద్దలూరు తహసీల్దారు ఎం.ఆంజనేయరెడ్డి మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉన్నదీ లేనిదీ పరిశీలించి... వివరాలు తెలుసుకున్నారు. ఆదివారం కూడా కేంద్రాల వద్ద బీఎల్వోలు అందుబాటులో ఉండాలని తెలిపారు.

కృష్ణంశెట్టిపల్లెలో ఓటరు జాబితాను పరిశీలిస్తున్న తహసీల్దారు ఆంజనేయరెడ్డి

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

కంభం, న్యూస్‌టుడే: రైతుల కష్టానికి తగ్గ ప్రతిఫలం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పేర్కొన్నారు. కంభం సొసైటీ బ్యాంకు వద్ద ఏర్పాటు చేసిన శనగలు, కందుల కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. రైతుల మేలు కోరి పంట చేతికి వచ్చిన వెంటనే గిట్టుబాటు కల్పిస్తూ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ముందుగా అర్బన్ కాలనీలో పింఛన్లు పంపిణీ చేశారు. స్వచ్ఛ రథం ప్రారంభించి... పంచాయతీలకు చెత్త సేకరణ రిక్షాలు, బుట్టలు అందజేశారు. సొసైటీ అధ్యక్షుడు కేతం శ్రీనివాసులు, ఏఎంసీ చైర్మన్ భూపాల్‌రెడ్డి, ఎంపీపీ తులసమ్మ, జడ్పీటీసీ సభ్యురాలు జ్యోతి, తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు మహాలక్ష్మి, ఎంపీడీవో వీరభద్రాచారి, తహసీల్దార్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. • **వెలిగండ్ల:** రైతు సేవా కేంద్రంలో శనగలు, కందులు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ప్రారంభించారు. శనగలు క్వింటా రూ.5,875, కందులు రూ.8వేలకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. డీసీఎంఎస్ ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి, ఎంపీపీ మహాలక్ష్మి, ఏవో శిల్ప, తెదేపా నాయకులు ఇంద్రభూపాల్‌రెడ్డి, వెంకటరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి, లక్ష్మీనారాయణ, కాశయ్య తదితరులు పాల్గొన్నారు. • **బేస్తవారపేట:** మార్క్‌ఫెడ్, నాఫెడ్ ఆధ్వర్యంలో గలిజేరుగుళ్ల సహకార బ్యాంకు పరిధిలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ ఛైర్మన్ నరసింహ యాదవ్ ప్రారంభించారు. ఈ-పంట నమోదు చేసుకున్న రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బేస్తవారపేట పీఏసీఎస్ ఛైర్మన్ రమణారెడ్డి, ఏవో అబ్దుల్ రఫీక్, రైతులు పాల్గొన్నారు.

శనగ కొనుగోళ్లను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గీతానికి నృత్యం చేస్తున్న బాలికలు

ఉత్సాహంగా పాఠశాల వేడుక

కనిగిరి, న్యూస్‌టుడే: దిరిశవంచ పీఎంశ్రీ జడ్పీ ఉన్నత పాఠశాల వార్షిక వేడుకను శనివారం ఘనంగా నిర్వహించారు. ఎంఈవో ఉడుమల నారాయణరెడ్డి మాట్లాడుతూ పిల్లలు బాగా చదుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. పదో తరగతి విద్యార్థులు అనవసర ఆందోళనలు వీడి ప్రశాంతంగా పరీక్షలు రాయాలన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వెలిగండ్ల ఎంఈవో డి.రామిరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు కె.మాధవ శర్మ, ఎంపీటీసీ సభ్యులు వి.అంకమ్మ, సర్పంచి గుంటూరు వెంకటేశ్వర్లు, పీఎంసీ ఛైర్మన్ గారపాటి సుబ్బారావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

పాపిరెడ్డి ఆశయాల సాధనకు కృషి

పామూరు, న్యూస్‌టుడే: సూరా పాపిరెడ్డి ఆశయాల సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు సయ్యద్ హనీఫ్ పేర్కొన్నారు. ఆయన 19వ వర్ధంతి సందర్భంగా పామూరులోని వెంకోబ్‌రావు సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. పేదల పక్షాన పోరాడిన గొప్ప వ్యక్తి అని...ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పేదలకు భూములు, ఇళ్ల స్థలాలు అందించారని తెలిపారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. షేక్ అల్లాభక్షు, శంకర్, గౌస్ బాషా, వీరనారాయణ తదితరులు పాల్గొన్నారు. • **సి.ఎస్.పురం:** సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన పాపిరెడ్డి వర్ధంతి సభలో సీనియర్ నాయకుడు సన్నపురెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడారు. బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. నాయకులు ఊసా వెంకటేశ్వర్లు, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

పాపిరెడ్డి చిత్రపటం వద్ద అంజలి ఘటిస్తున్న సీపీఎం నాయకులు

పరీక్షలు పూర్తయ్యే వరకు విద్యార్థులకు అల్పాహారం

● ఈనాడు చొరవ... డీసీఎంఎస్ ఛైర్మన్ వితరణ

ఈనాడు మీ తోడు

వెలిగండ్ల, న్యూస్‌టుడే: వెలిగండ్ల జడ్పీ ఉన్నత పాఠశాల, గుడిపాటిపల్లి ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలకు చెందిన సుమారు 170 మంది పదో తరగతి విద్యార్థులకు 'ఈనాడు' చొరవతో డీసీఎంఎస్ ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి అల్పాహారం సమకూర్చారు. పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రత్యేక తరగతులకు హాజరయ్యే పిల్లలకు ఇబ్బంది లేకుండా రోజూ అల్పాహారం అందజేస్తామని తెలిపారు. 'ఈనాడు' ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. ఎంఈవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి రామిరెడ్డి, తెదేపా మండల అధ్యక్షుడు ఇంద్రభూపాల్‌రెడ్డి, ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, ప్రధానోపాధ్యాయిని షేక్ గౌసియాబేగం, ఉపాధ్యాయులు డి.మధుసూదన్‌రెడ్డి, ఎ.రవికుమార్, ఎస్.నారాయణ, షేక్ అల్లాభక్షు, పి.సురేష్, డి.సుధాకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

వెలిగండ్ల పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందజేస్తున్న డీసీఎంఎస్ ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి

దాతల సహకారంతో భోజన శాల

వెలిగండ్ల, న్యూస్‌టుడే: పందువ నాగులవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో భోజనశాల ఏర్పాటు చేశారు. దాదాపు 200 మంది విద్యార్థులున్న విద్యాలయంలో భోజనశాల లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల వినతి మేరకు నలుగురు దాతల సహకారంతో.. . రూ.6 లక్షలు వెచ్చించి భోజన శాల నిర్మించారు. దీంతో వర్షం వచ్చినా ఇబ్బంది ఉండదని ఉపాధ్యాయులు తెలిపారు. దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఐటీసీ తోడ్పాటుతో నల్లారెడ్డి చెరువు అభివృద్ధి

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: కొత్తకోట గ్రామంలోని నల్లారెడ్డి చెరువు అభివృద్ధి పనులను ఐటీసీ సంస్థ సీఎస్ఆర్ నిధులతో శనివారం ప్రారంభించారు. కట్ట అభివృద్ధితో పాటు చెరువు గర్భంలోని చిల్లచెట్లు తొలగించే పనులు చేపడుతున్నారు. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి సహకారంతో పొలాలకు వెళ్లే రహదారులను బాగు చేస్తామని తెదేపా గిద్దలూరు మండల అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కొమ్మునూరు సర్పంచి కర్నాటి రామసుబ్బారెడ్డి, ఐటీసీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న ఐటీసీ ప్రతినిధులు, నాయకులు

పురపాలక భవన నిర్మాణానికి ప్రతిపాదనలు

గిద్దలూరు పట్టణం: గిద్దలూరు పురపాలక భవన నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేయాలన్న ప్రతిపాదనకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. ఛైర్మన్ పాముల వెంకటసుబ్బయ్య అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని శనివారం నిర్వహించారు. పురపాలక భవనం పురాతనమైనది కావడంతో ఆ స్థానంలో వాణిజ్య సముదాయంతో కూడిన నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వ నిధులు కోరుతూ ప్రతిపాదనలు చేశారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ట్యాంకర్ల ద్వారా సరఫరాకు ఆమోదం తెలిపారు. సమావేశంలో కమిషనర్ ఎ.వి.రమణబాబు, కౌన్సిలర్లు, పురపాలక సిబ్బంది పాల్గొన్నారు.

ఇరుకు గదుల్లోనే బీఈడీ పరీక్షలు

జిల్లాలోని పలు కళాశాలల్లో బీఈడీ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కంభంలోని నాలుగు కేంద్రాల్లో సుమారు 1,500 మంది పరీక్షలు రాస్తున్నారు. కందులాపురం కూడలిలోని ఓ కళాశాల కేంద్రంలో కనీస వసతులు లేవు. రేకుల షెడ్లు, ఇరుకు గదుల్లో పెద్ద సంఖ్యలో అభ్యర్థులను కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తున్నారు. మాస్ కాపీయింగ్‌కూ అవకాశం కల్పిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కళాశాలలు, పరీక్షల నిర్వాహణలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఏకేయూ పరీక్షల విభాగం అధికారి సోమశేఖర్ మాట్లాడుతూ... పక్కాగా పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తనిఖీల కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. చూచిరాతలకు తావులేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. **- న్యూస్‌టుడే, కంభం**

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

కనిగిరి : 8008574114

గిద్దలూరు పట్టణం : 8008574135

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలను, చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపవచ్చు. లేదా ఫోన్లో వివరించవచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

?: **కంభం:** కందులాపురం పంచాయతీ కల్కి భగవాన్ ఆలయ సమీపంలో కాలువ పూడిపోయి మురుగు పారడం లేదు. **- శ్రీనివాసులు**

✓: పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి కాలువ బాగుకు చర్యలు తీసుకుంటాం.

- విజయలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీవో

?: **పీసీపల్లి:** మండలంలో ఎక్కువ మంది రైతులు కంది సాగు చేసినా ఇక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాక దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. **- మండల రైతులు**

✓: మార్చి రెండో వారంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. తక్కువ ధరకు ఎవరూ అమ్ముకోవద్దు.

- బాషా, పీఏసీఎస్ సీఈవో

ఘనంగా దర్జీల దినోత్సవం

పామూరు, న్యూస్‌టుడే: టైలర్స్ డే సందర్భంగా పామూరులోని పొట్టి శ్రీరాములు వీధిలో జెండా ఆవిష్కరించారు. వృత్తి గౌరవాన్ని కాపాడుకోవడంతో పాటు... సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ముందుకు సాగాలని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. నెట్టూరి ఏసురత్నం, పి.ప్రసాద్, రసూల్, రమేష్, రాజేష్, పార్వతి, రాజేశ్వరి పాల్గొన్నారు. ● **కంభం:** బేస్తవారపేట వాసవీ కాంప్లెక్స్‌లో మార్కెట్ యార్డు ఛైర్మన్ భూపాల్‌రెడ్డి, తెదేపా మండల అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, ఉప సర్పంచి రమేష్ దర్జీల జెండాను ఆవిష్కరించారు. కుట్టుమిషన్ సృష్టికర్త విలియం హోవే, టైలర్స్ డే ఆద్యుడు కె.ఎం స్వామి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీనియర్ టైలర్లను సత్కరించారు. సంఘం అధ్యక్షుడు కాశింపీరా, ఉపాధ్యక్షుడు ఎ.శ్రీనివాసులు, కార్యదర్శి జి.వి.రమణ, రమేష్, హరి, రవి తదితరులు పాల్గొన్నారు.

బేస్తవారపేటలో విలియం హోవే, కేఎం స్వామి చిత్రపటాల వద్ద నివాళులర్పిస్తున్న ప్రతినిధులు

రుణాల సద్వినియోగంతో ఆర్థిక ప్రగతి

సి.ఎస్.పురం, న్యూస్‌టుడే: స్వయం సహాయక సంఘాల సభ్యులు రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వెలుగు స్త్రీనిధి ఏజీఎం ఉదయ్, మేనేజర్ ధరణి పేర్కొన్నారు. గ్రామైక్య సంఘాల అధ్యక్షులతో వెలుగు కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గతంలో ఒక్కో పొదుపు సంఘానికి స్త్రీనిధి కింద రూ.5 లక్షల రుణం ఇవ్వగా... ప్రస్తుతం ఈ మొత్తాన్ని రూ.8 లక్షలకు పెంచినట్లు చెప్పారు. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, ఉన్నతి తదితర రుణాలతో అనువైన యూనిట్లు ఏర్పాటు చేసుకుని ఆదాయం పొందాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సకాలంలో రుణాలు తిరిగి చెల్లిస్తే పరపతి పెరిగి మరింత ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంటుందన్నారు. ఎంఎంఎస్ అధ్యక్షురాలు బి.సుబ్బమ్మ, సీసీలు టి.కాశయ్య, ఎంవీ నారాయణమ్మ, ఐ.మస్తాన్‌రెడ్డి, గ్రామైక్య సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న స్త్రీనిధి ఏజీఎం ఉదయ్

ఉయ్యాలవాడ చిత్రాల అందజేత

రాచర్ల, న్యూస్‌టుడే: పౌరాణిక కళలను విద్యార్థులకు చేరువ చేయాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి.ఎస్.నారాయణరెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా కస్తూర్బా, అంబేడ్కర్, మరో ప్రైవేటు విద్యాలయానికి ఆయన చిత్రపటాలను శనివారం బహూకరించారు. హరికృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

స్త్రీనిధి రికవరీపై దృష్టి

హనుమంతునిపాడు, న్యూస్‌టుడే: ఇప్పటి వరకు మండలంలో స్త్రీనిధి కింద రూ.4 కోట్లు, సీఐఫ్ కింద రూ.35 లక్షల రుణాలు ఇవ్వగా... రికవరీ మాత్రం కేవలం 45 శాతంగానే ఉందని వెలుగు ఏపీఎం జీవరత్నం పేర్కొన్నారు. వీవోలు, పొదుపు సంఘాల మహిళలతో వెలుగు కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రుణాల రికవరీపై సమీక్షించారు. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లిస్తేనే కొత్త రుణాల మంజూరుకు అవకాశం ఉంటుందని తెలిపారు. వీవోలు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి రికవరీకి కృషి చేయాలని కోరారు. సీసీలు, వీవోలు పాల్గొన్నారు.

అంగన్‌వాడీలకు సమయపాలన తప్పనిసరి

హనుమంతునిపాడు, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకు సకాలంలో సక్రమంగా పౌష్టికాహారం పంపిణీ చేయాలని వెలిగండ్ల ప్రాజెక్టు సీడీపీవో ఆయేషాబేగం పేర్కొన్నారు. హెచ్ఎంపాడులో శనివారం నిర్వహించిన సెక్టార్ సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రాల నిర్వహణలో సమయపాలన పాటించాలన్నారు. అయిదేళ్లలోపు పిల్లలంతా అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు. గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాధాన్యతను తెలియజేయాలన్నారు. బాల్య వివాహాల నియంత్రణకు కృషి చేయాలని పేర్కొన్నారు. సూపర్‌వైజర్ గౌసున్నీసాబేగం, ఆదిలక్ష్మి, వెంకటలక్ష్మి, కార్యకర్తలు పాల్గొన్నారు.

కమనీయం... శ్రీవారి కల్యాణం

సి.ఎస్.పురం, న్యూస్‌టుడే: శీలంవారిపల్లిలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రథమ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కల్యాణోత్సవం కనుల పండువగా సాగింది. వేదపండితులు శాస్త్రోక్తంగా వేడుక జరిపారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై స్వామివారిని కొలువుదీర్చి గ్రామోత్సవం చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అన్నప్రసాద వితరణ చేశారు. విశ్రాంత ప్రత్యేక కలెక్టర్, ఆలయ ధర్మకర్త పిడుగు బాబూరావు, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్న వేదపండితులు

రంగనాయక స్వామికి విశేష పూజలు

రాచర్ల, న్యూస్‌టుడే: జేపీ చెరువు సమీపంలో నల్లమల అటవీ ప్రాంతంలో కొలువుదీరిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి వారికి శనివారం విశేష పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వందలాదిగా తరలి వచ్చిన భక్తులతో క్యూలైన్లు కిక్కిరిశాయి. లక్ష్మమ్మవనం సమీపంలో అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆయాసామాజిక వర్గాల సత్రాల్లో అన్నప్రసాద వితరణ చేశారు.

స్వామివారి దర్శనానికి వెళుతున్న భక్తులు

చేతి పంపులు... ఏవీ మరమ్మతులు?

☛ నిధులున్నా 'క్రాష్' పట్టని యంత్రాంగం

న్యూస్‌టుడే - బేస్తవారపేట

గ్రామాల్లో నీటి అవసరాలు తీర్చడంలో చేతి పంపులు చాలా కీలకం. రోజువారీ వాడుక అవసరాలతో పాటు పశు పక్ష్యాదుల దాహార్తి తీర్చేందుకు పల్లెల్లో వీటిపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఇంతటి ప్రాధాన్యమున్న బోర్ల బాగు విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతుండడం విమర్శలకు తావిస్తోంది. వేసవి ఆరంభమైన నేపథ్యంలో యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

క్షేత్రస్థాయిలో చొరవ లేక...

గ్రామాల్లోని చేతి పంపుల మరమ్మతులకు ఏటా ఫిబ్రవరి 1 నుంచి మార్చి 18 వరకు క్రాష్ ప్రోగ్రాం నిర్వహిస్తుంటారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమం అటకెక్కింది. స్థానిక సంస్థలకు వచ్చిన ఆర్థిక సంఘం నిధులను వెనక్కు తీసుకోవడంతో యంత్రాంగమూ ఏమీ చేయలేని దుస్థితి నెలకొంది. దీంతో చాలా వరకు బోర్లు మూలకు చేరాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విషయమై ప్రత్యేక దృష్టి సారించింది. మండల పరిషత్తు, పంచాయతీల్లో 15వ ఆర్థిక సంఘం నిధులు బాగానే ఉన్నాయి. ఇందులో 15 శాతం మొత్తాన్ని తాగునీటి అవసరాలు, వనరుల బాగుకు వినియోగించుకునే వెసులుబాటు ఉన్నా... క్షేత్రస్థాయిలో యంత్రాంగం చొరవ లేక సమస్య కొనసాగుతోంది.

ఒందుట్ల ప్రాథమిక పాఠశాల సమీపంలో పనిచేయని చేతి పంపు

స్పందిస్తేనే ఎద్దడి తీరేది...

గిద్దలూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో చేతిపంపుల మరమ్మతులకు అధికారులు ప్రైవేటు మెకానిక్‌లను నియమించారు. వీరికి రోజువారీ వేతనం అందిస్తున్నారు. అయినప్పటికీ చాలాచోట్ల బోర్ల బాగుకు పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు. ఏళ్లుగా చిన్నపాటి మరమ్మతులకూ నోచక చాలా వరకు మూలకు చేరాయి. వేసవి ఆరంభం కావడంతో ఇప్పటికే పలు గ్రామాల్లో తాగునీటి ఇక్కట్లు మొదలయ్యాయి. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయమై గిద్దలూరు ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ నవకిషోర్ స్పందిస్తూ... పాడైన చేతిపంపులను గుర్తించి అన్నిటికీ మరమ్మతులు చేయించి వినియోగంలోకి తెస్తామన్నారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు.

మండలం	మొత్తం బోర్లు	పని చేస్తున్నవి	మూలకు చేరినవి
బేస్తవారపేట	335	195	140
గిద్దలూరు	264	105	159
కొమరోలు	287	105	182
రాచర్ల	290	153	137
కంభం	327	253	74
అర్ధవీడు	321	125	196

(c) eenadu

పొదిలిలో పింఛను అందజేస్తున్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి

పింఛను ఇస్తున్న తెదేపా వైపాలెం ఇన్‌ఛార్జి ఎరిక్షన్‌బాబు

మార్కాపురం

•మార్కాపురం •యర్రగొండపాలెం

ముగ్గురు ఎస్సైల బదిలీలు

యర్రగొండ పాలెం, న్యూస్‌టుడే: నియోజకవర్గంలోని వై.పాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం ఎస్సైలు బదిలీ అయ్యారు. వై.పాలెంకి దేవ కుమార్, పుల్లలచెరువుకు సంపయ్యలను నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చినట్లు వై.పాలెం సీఐ అజయ్‌కుమార్ తెలిపారు. త్రిపురాంతకానికి శివరామయ్యను నియమించారు. ఈ స్థానాల్లో పనిచేస్తున్నవారిని వీఆర్‌కు బదిలీ చేశారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఇవి జరిగినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

మార్కాపురం : 8008631313
యర్రగొండపాలెం : 8008552658

మార్కాపురం, న్యూస్‌టుడే:

?: మార్కాపురం పట్టణంలోని కొండేపల్లి రోడ్డు గుంతలు పడి అధ్వానంగా ఉంది. ప్రజలు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నారు. మూలమలుపు నుంచి నరసింహ స్వామి వారకు రోడ్డు విస్తరణ చేసి నిర్మాణం చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది.
– జూటూరి శ్రీనివాసు, కొండేపల్లి రోడ్డు, మార్కాపురం

✓: మార్కాపురం- కొండేపల్లి రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటాం.
– డి.వి.ఎస్.నారాయణరావు, కమిషనర్, మున్సిపల్, మార్కాపురం

?: మార్కాపురం పట్టణంలోని నెహ్రూ బజారులోని చంద్రశేఖర్ కంటి వైద్యశాల ఎదురుగా ఉన్న వీధిలో మురుగు కాలువలు బ్లాక్ అయి పోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. రాత్రి పూట దోమల బెడద ఎక్కువగా ఉంది.
– సురేష్, మార్కాపురం

✓: నెహ్రూ బజారులో పారిశుద్ధ్య పనులు చేపట్టడానికి చర్యలు తీసుకుంటాం. తొందరగా కాలువలు శుభ్రం చేస్తాం.
– డి.వి.ఎస్.నారాయణరావు, కమిషనర్, మున్సిపల్, మార్కాపురం

పెద్దారవీడు, న్యూస్‌టుడే:

?: స్థానిక ఎస్సీ కాలనీలోని బస్టాండ్ సమీపంలో విద్యుత్తు స్తంభానికి దీపం వెలగడం లేదు. రాత్రి సమయంలో నడవడానికి ఇబ్బందిగా ఉంది. దీపం ఏర్పాటు చేయాలి.
– ఎస్సీ కాలనీవాసులు, పెద్దారవీడు.

✓: గ్రామంలో, ఎస్సీ కాలనీలో క్రిస్టియన్ సందర్భంగా అన్ని స్తంభాలకు నూతనంగా దీపాలను ఏర్పాటు చేశాం. కాలనీలో పరిశీలించి స్తంభానికి దీపాన్ని ఏర్పాటు చేస్తాం.
– శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీవో

మార్కాపురం అర్బన్, న్యూస్‌టుడే:

?: పట్టణంలోని ఏఎంసీ కాంపౌండ్ ప్రాంతంలో చెత్త తరలించే వాహనం సక్రమంగా రావడం లేదు. కనీసం పది రోజులకు కూడా ఒక చెత్త వాహనాలు రాకపోవడంతో ఇళ్లల్లో చెత్త పేరుకుపోతోంది. వెంటనే చర్యలు తీసుకోగలరు
– జుంజు, స్థానికురాలు.

✓: పరిశీలించి రోజు మార్చి రోజు చెత్త వాహనాలు వచ్చేలా చర్యలు తీసుకుంటాం.
– నారాయణరావు, మున్సిపల్ కమిషనర్.

అభివృద్ధికి పాటుపడే ప్రభుత్వాలను గుర్తుంచుకోవాలి

పొదిలి, న్యూస్‌టుడే: సంక్షేమం, అభివృద్ధి పథకాలతో ప్రజలకు చెప్పిన మాటను నిలబెట్టుకుంటున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. శనివారం పొదిలి మండలం గోగినేనివారిపాలెంలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పూర్తిస్థాయిలో పెంచి ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వాలను ప్రజలు ఎప్పుడూ గుర్తించుకోవాలన్నారు. గోగినేనివారిపాలెంలో తారురోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం తెదేపా నాయకులు, కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. తెదేపా మండల అధ్యక్షులు అంజిరెడ్డి, మర్రిపూడి ఎంపీపీ వాకా వెంకటరెడ్డి, తెదేపా నాయకులు అనిల్, సోమయ్య, యల్లమంద, గౌస్‌బాషా, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

▶ అమానిగుడిపాడు (యర్రగొండపాలెం), పుల్లలచెరువు, న్యూస్‌టుడే: ఒకరోజు ముందుగానే వృద్ధులు, దివ్యాంగులకు ఇంటివద్దే సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు తహసీల్దార్ మంజునాథరెడ్డి అన్నారు. శనివారం అమానిగుడిపాడులో స్థానిక నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు.

▶ పుల్లలచెరువులో మండల కన్వీనర్ పోట్ల గోవిందు తదితరులు పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నియోజకవర్గ తెదేపా బాధ్యుడు గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. ఆయన శనివారం చింతల అగ్రహారంలో పింఛను నగదు పంపిణీ చేశారు. అనంతరం రూ.10 లక్షలతో సిమెంటు రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీప్రసన్న, మండల తెదేపా అధ్యక్షుడు షేక్ మాబు, సొసైటీ అధ్యక్షుడు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ల పంపిణీ

మార్కాపురం అర్బన్, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం లబ్ధిదారులకు సకాలంలో పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు మార్కాపురం ఆర్డీవో పెంచల ప్రభాకర్ అన్నారు. పట్టణంలో శనివారం చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం 98శాతం పూర్తి చేశారు. తర్లుపాడు రోడ్డులోని 19వ బ్లాక్‌లో చేపట్టిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు పాల్గొన్నారు. ఒకటో తేదీ ఆదివారం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక రోజు ముందే నగదు పంపిణీ చేపట్టిందని ఆర్డీవో తెలియజేశారు. పట్టణంలో మొత్తం 6,672 సామాజిక పింఛన్లు ఉండగా 6,555 పంపిణీ చేసినట్లు చెప్పారు.

▶ పెద్దారవీడు, న్యూస్‌టుడే: పేదల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఏపీ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా శ్రీను అన్నారు. శనివారం ఆ మండలం తమడపల్లి, తంగిరాలపల్లిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

▶ పొదిలి, న్యూస్‌టుడే: పొదిలి నగర పంచాయతీ, మండలంలోని సుమారు ఆరువేల పింఛన్లు ఉండగా మొదటిరోజే 95 శాతానికి పైగా అందించారు. పొదిలిలోని వార్డుల్లో నగర పంచాయతీ ఇన్‌ఛార్జి కమిషనరు షేక్ షేక్షావలి పర్యవేక్షించారు.

వేసవిలో నీటి ఇబ్బందులు రానివ్వం

రూ.1.10 కోట్లతో ఎద్దడి నివారణ ప్రణాళిక

- పొదిలి ఇన్‌ఛార్జి కమిషనర్ షేక్షా వలీతో..



ఏప్రేడంతా వేసవి కాబట్టి పొదిలి నగర పంచాయతీలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా సకల చర్యలు తీసుకుంటామని పొదిలి ఇన్‌ఛార్జి కమిషనర్ షేక్ షేక్షావలి చెప్పారు. రానున్న వేసవి నేపథ్యంలో నీటి సమస్యను అధిగమించేందుకు, పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన తదితర విషయాలపై 'న్యూస్‌టుడే' కమిషనర్‌తో 'ముఖాముఖి' నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన తెలిపిన వివరాలివి..
- న్యూస్‌టుడే, పొదిలి

పొదిలి నగర పంచాయతీలో వేసవిలో నీటి కొరత తీర్చేందుకు 1.10 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసి పంపాం. ప్రస్తుతం పట్టణంలోని రెండు చెరువుల్లో నీరు ఉన్నందున భూగర్భ జలాలు బాగానే ఉన్నాయి. వార్డుల్లో ట్యాంకర్ల ద్వారా ఆయా ప్రాంతాలకు వాడుక నీటిని, ఎన్‌ఏపీ పథకం ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నాం. మార్చి, ఏప్రిల్‌లో పరిస్థితులను బట్టి అత్యవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.

బోర్లు పరిశీలించాం

20 వార్డుల్లోనూ ఇంజినీరింగ్ అధికారులు తిరిగి ఆయా ప్రాంతాల్లో డీప్‌బోర్లను హ్యాండ్ బోర్లను పరిశీలించారు. ఇస్లాంపేట, బాలాజీనగర్, మాదాలవారిపాలెం, కాటూరివారిపాలెం తదితర ప్రాంతాల్లో అదనంగా పైపులైన్లు వేయించాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న బోర్లలో కొత్తగా మోటార్లు ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంతాల్లో నీటి అవసరాలను తీర్చవచ్చని గుర్తించాం. కొన్నిచోట్ల పైపులైన్లు పొడిగించాల్సి ఉంది. దీంతో శివారు ప్రాంతాల్లోను పూర్తిస్థాయిలో నీటి కొరతను తీర్చవచ్చు.

ఆదాయ వనరులు తక్కువే..

నగర పంచాయతీకి ఆదాయ వనరులు తక్కువగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆస్తిపన్నులు పన్నులు రూ.4.10 కోట్ల మేర వసూలు కావాల్సి ఉంది. ప్రస్తుతానికి రూ.1.40 కోట్లు మాత్రమే వసూలయ్యాయి.

సమస్యకు శాశ్వత పరిష్కారం

నగర పంచాయతీకి శాశ్వతంగా తాగునీటి అవసరాలు తీర్చడానికి అమృత్-2.0 ప్రాజెక్టు మంజూరైంది. సుమారు రూ.130 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును చేసేందుకు ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ముందుకొచ్చింది. టెండర్లు సైతం పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రామతీర్థం నుంచి పైపులైన్ల ద్వారా నీటిని పొదిలికి తీసుకు రానున్నాం.

సిబ్బందిలేక పనుల్లో జాప్యం

నగరపంచాయతీలో పారిశుద్ధ్య సిబ్బంది సైతం కొరతగా ఉన్నందున ఆయా వార్డుల్లో కాలువలు తీయించడం కొంత ఆలస్యమవుతోంది. పట్టణంలో ప్లాస్టిక్ నిర్మూలన కోసం మరోసారి అవగాహనకల్పించి నిబంధనలు పాటించని వ్యాపారులపై జరిమానాలు విధిస్తాం. పట్టణాభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలి.

ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

పెద్దదోర్నాలలో.. విద్యార్థులు

పొదిలి: పొదిలిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీవీరిశెట్టి, శ్రీవివేకానంద జూనియర్ కళాశాల కేంద్రాల్లో శనివారం ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. కేంద్రాలను ఒంగోలు నుంచి వచ్చి స్క్వాడ్ బృందం తనిఖీ చేశారు. ఈసారి పరీక్షకు పరీక్షకు మధ్య ఎక్కువ రోజులు సెలవులు రావడంతో విద్యార్థులు కొంత ఉపశమనం పొందుతున్నారు. అన్ని కేంద్రాల్లో ఏఎన్ఎంలు అందుబాటులో ఉంటున్నారు. ▶ యర్రగొండపాలెం పట్టణం: యర్రగొండపాలెం పట్టణంలో నాలుగు కేంద్రాల్లో శనివారం ద్వితీయ సంవత్సరం బైపీసీ, బోటనీ, హిస్టరీ పరీక్షలు జరిగాయి. ఏపీ గిరిజన గురుకుల కళాశాల్లో 90 మంది విద్యార్థులకు 86 మంది పరీక్ష రాశారు.

▶ పెద్దదోర్నాల: పెద్దదోర్నాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు శనివారం చరిత్ర, వృక్షశాస్త్రం పరీక్షలు జరిగాయి. ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు ప్రిన్సిపల్ వి.మహాలక్ష్మమ్మ తెలిపారు.

ఇంటి స్థలాల పట్టాల పంపిణీ

త్రిపురాంతకం: త్రిపురాంతకం మండలంలోని దర్జీలకు ఓ దాత బహూకరించిన స్థలాలకు సంబంధించి రిజిస్టర్ పట్టాలను శనివారం పంపిణీ చేశారు. మేడపికి చెందిన పాటిబండ్ల క్రిష్ణ మండలంలోని 50 మంది దర్జీలకు గతంలో ఇంటి స్థలాలు ప్రకటించారు. అందులో భాగంగా స్థానిక రాధాస్వామి సత్సంగ్ ఆశ్రమం వెనకాల ఉన్న వెంచర్‌లో స్థల దాతకు కృతజ్ఞతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిష్ణ మాట్లాడుతూ దర్జీల కళ, నైపుణ్యం ఒక వ్యక్తి యొక్క హోదాను పెంచుతుందన్నారు. కార్యక్రమంలో టైలర్ యూనియన్ నాయకులు వెంకటరావు, వెంకటేశ్వర్లు, కరీముల్లా, కోటి, మండలంలోని టైలర్లు పాల్గొన్నారు.

నేడు మార్కాపురంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పర్యటన

మార్కాపురం, న్యూస్‌టుడే: మార్కాపురంలో ఈ నెల మార్చి 1వ తేదీన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతో పాటు కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవిలు పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని మార్కాపురం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దగ్గుపాటి సోమయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బృందం పెద్దారవీడు మండలంలోని సుంకేసుల ముంపు గ్రామంలో పర్యటించనున్నట్లు చెప్పారు. అనంతరం మార్కాపురంలోని ప్రెస్‌క్లబ్‌లో జిల్లా పార్టీ ప్లీనరీ సమావేశం జరుగుతుందన్నారు. అనంతరం మార్కాపురం జిల్లాకు సీపీఎం కమిటీని ఎన్నుకుంటారు.

రుణాల సద్వినియోగంతో ఆర్థిక ప్రగతి

సి.ఎస్.పురం, న్యూస్‌టుడే: స్వయం సహాయక సంఘాల సభ్యులు రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వెలుగు స్త్రీనిధి ఏజీఎం ఉదయ్, మేనేజర్ ధరణి పేర్కొన్నారు. గ్రామైక్య సంఘాల అధ్యక్షులతో వెలుగు కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గతంలో ఒక్కో పొదుపు సంఘానికి స్త్రీనిధి కింద రూ.5 లక్షల రుణం ఇచ్చేవారు... ప్రస్తుతం ఆ మొత్తాన్ని రూ.8 లక్షలకు పెంచినట్లు చెప్పారు. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, ఉన్నతి తదితర రుణాలతో అనువైన యూనిట్లు ఏర్పాటు చేసుకుని ఆదాయం పొందాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సకాలంలో రుణాలు తిరిగి చెల్లిస్తే పరపతి పెరిగి మరింత ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంటుందన్నారు. ఎంఎంఎస్ అధ్యక్షురాలు బి.సుబ్బమ్మ, సీసీలు టి.కాశయ్య, ఎంపీ నారాయణమ్మ, ఐ.మస్తాన్‌రెడ్డి, గ్రామైక్య సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.

రంగనాయక స్వామికి విశేష పూజలు

రాచర్ల, న్యూస్‌టుడే: జేపీ చెరువు సమీపంలో నల్లమల అటవీ ప్రాంతంలో కొలువుదీరిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి వారికి శనివారం విశేష పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వందలాదిగా తరలివచ్చిన భక్తులతో కోనేరులు కిక్కిరిసాయి. లక్ష్మమ్మవనం సమీపంలోని అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆయాసామాజిక వర్గాల సత్రాల్లో అన్నప్రసాద వితరణ చేశారు.

ప్రజా సేవ నిరంతర వారధి

మాట్లాడుతున్న డివిజనల్ అభివృద్ధి అధికారి బాలునాయక్

పొదిలి: కనకవల్లీదేవిని సన్మానిస్తున్న ఉపాధ్యాయ బృందం

మార్కాపురం, న్యూస్‌టుడే: మార్కాపురం డివిజనల్ పంచాయతీ అధికారి కార్యాలయంలో పరిపాలన అధికారిగా పని చేస్తున్న అనురాధ సేవలు మరువలేనివని, ప్రజా సేవ నిరంతర వారధి అని డివిజనల్ అభివృద్ధి అధికారి బాలునాయక్ అన్నారు. శనివారం అనురాధ పదవీ విరమణ సభను స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీవో బాలచెన్నయ్య, పరిపాలన అధికారి భాగ్యవతి, అధికారులు పాల్గొన్నారు. ▶ పొదిలి: ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఆకుల వెంకట కనకవల్లీదేవి చేసిన సేవలు అభినందనీయమని పొదిలి ఎంఈవో-2 నాగలక్ష్మి అన్నారు. శనివారం ఉద్యోగ విరమణ చేసిన జడ్పీ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయురాలు కనకవల్లీదేవి అభినందన సభలో ఆమె పాల్గొని మాట్లాడారు.

ప్రధానోపాధ్యాయుడు, విద్యార్థులకు సన్మానం

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: ప్రభుత్వం చేపట్టిన జీఎఫ్ఎల్ఎన్ 75 రోజుల ప్రణాళికలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, ప్రధానోపాధ్యాయులను సన్మానించాలని ప్రభుత్వం ఎంఈవోలను ఆదేశించింది. అందులో భాగంగా ఎంఈవోలు మస్తాన్‌నాయక్, కొండలరావులు చిన్నగుడిపాడు మండల ప్రాథమిక పాఠశాల(బీసీ)లో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి లాస్య తెలుగు, ఆంగ్లం, గణితంలో ప్రతిభ కనబరచడంతో ఆ విద్యార్థినికి భారతదేశ చరిత్ర పుస్తకాన్ని వారు బహూకరించారు. ప్రధానోపాధ్యాయుడు డి.రాఘవరెడ్డిని సన్మానించారు. పెద్దదోర్నాల గ్రామ చావిడి పాఠశాలలో ప్రతిభ చూపిన మూడో తరగతి విద్యార్థి తనుశ్రీ డ్రాయింగ్ పుస్తకాన్ని బహూకరించారు.

సామాజిక భవనానికి స్థలం కేటాయించండి

మార్కాపురం, న్యూస్‌టుడే: మార్కాపురంలో మాజీ సైనికులకు సామాజిక భవనం (కమ్యూనిటీ హాల్) ఏర్పాటు చేసుకోవడానికి స్థలం కేటాయించాలని యూనియన్ ఆధ్వర్యంలో ఆర్డీవో పెంచల ప్రభాకర్‌కు మాజీ సైనికుల సంఘం నాయకులు విన్నవించారు. కలిసి వినతిపత్రం అందజేశారు. మార్కాపురం మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

తిరుమలనాథునికి ఘనంగా పూజలు

పెద్దారవీడు, న్యూస్‌టుడే: రాజంపల్లి సమీపంలోని గొడ్రాలి కొండ తిరుమలనాథ స్వామి ఆలయంలో తిరుమలనాథునికి, రాజ్యలక్ష్మి అమ్మవారికి అర్చకులు భవానీ ప్రసాదు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ▶ కొనకనమిట్ల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వెలిగొండ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండపైన కొలువుదీరిన లక్ష్మమ్మ ఆలయంలో పూజాదికాలు నిర్వహించారు.

వెంకయ్యస్వామి గుడిలో అన్నదానం

పొదిలి, న్యూస్‌టుడే: పొదిలిలోని శ్రీవెంకయ్యస్వామి దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి దునిపూజ, భజన కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ రకాల ఆహార పదార్థాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. ఆవరణలోని ఆంజనేయస్వామి, నవగ్రహాలు, శివుని విగ్రహాలను పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పెద్దదోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో..

మార్కాపురం గ్రామీణం: వాసవీ విద్యానికేతన్‌లో..

ఘనంగా సైన్స్ దినోత్సవం

పెద్దారవీడు: మద్దలకట్ట పాఠశాలలో..

వై.పాలెం: సైన్స్ ఎగ్జిబిషన్‌లో పిల్లలతో హెచ్.ఎం.ఖాసీం

మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ డే సందర్భంగా శనివారం మార్కాపురంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో సంబరాలు అంబరాన్నంటాయి. పట్టణంలోని వాసవి విద్యానికేతన్, సాయిబాలాజీ హైస్కూల్, శ్రీచైతన్య స్కూల్, మున్సిపల్ హైస్కూల్, బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు, గ్రామీణ మండలంలోని దరిమడుగు, రాయవరం, గజ్జలకొండ, తదితర పాఠశాలల్లో సైన్స్‌డేను ఘనంగా నిర్వహించారు. ఎంఈవోలు రాందాస్‌నాయక్, శార్వాణి పలు పాఠశాలల్లో అతిథులుగా హాజరై విద్యార్థులను ప్రోత్సహించి బహుమతులు అందించారు.

▶ పెద్దదోర్నాల: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ ఎన్.శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో సైన్సు దినోత్సవం జరిగింది.

▶ త్రిపురాంతకం గ్రామీణం: ఎంఈవో కేటీ మల్లికార్జున త్రిపురాంతకం జడ్పీ పాఠశాలలో సైన్సు దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ▶ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం ఏపీ బయాలజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం (ఏపీ బీఎస్‌టీఎఫ్) ఆధ్వర్యంలో జాతీయ సైన్స్‌డే వేడుకలను అధ్యక్షుడు సజీవ రాజు అధ్యక్షతన నిర్వహించారు. మార్కాపురం ఉప విద్యాధికారి ఎం.శ్రీనివాసరెడ్డి చేతులమీదుగా బయాలజీ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేశారు.

▶ యర్రగొండపాలెం పట్టణం: ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎండీ.ఖాసీం, ఉపాధ్యాయులు బాదరయ్య, శంకర్‌నాయక్, సుబ్బాయమ్మ తదితరులు పాల్గొన్నారు.

▶ పొదిలి: నిర్మలా కాన్వెంట్ కరస్పాండెంట్ సిస్టర్ రూబీ పాఠశాలలో నిర్వహించిన సైన్సు ప్రాజెక్టుల ప్రదర్శనను ప్రారంభించి మాట్లాడారు.

కులగణనలో..ఓబీసీ కాలమ్ చేర్చాలి

బీసీ నాయకులతో రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌రావు, తదితరులు

వై.పాలెం పట్టణం: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన పట్టికలో ఓబీసీ కాలమ్‌ను చేర్చాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కే.శంకర్‌రావు అన్నారు. శనివారం ఆయన యర్రగొండపాలెం వచ్చిన సందర్భంగా స్థానిక రభా శాఖ అతిథి గృహ ఆవరణలో బీసీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర అధికారి ప్రతినిధి శ్రీనివాసరావు, వై.పాలెం నియోజకవర్గ అధ్యక్షుడు వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

దాడులు ఆపలేక.. పంటను కాపాడలేక!

☛ అడవి పందులు, కోతుల బెడదతో మొక్కజొన్న రైతుల బెంబేలు

న్యూస్‌టుడే, తర్లుపాడు

సాగులో మొక్కజొన్నపంట

మార్కాపురం డివిజన్లో.. ఏటా మిర్చి సాగుతో తీవ్ర అప్పుల్లో కూరుకు పోతున్న రైతులు ఈ ఏడాది మొక్కజొన్న పంటవైపు మొగ్గుచూపారు. గత సాగుకంటే ఈ సంవత్సరం పది రెట్లు అధికంగా పంట పడింది.

మొగ్గుచూపుతున్న ప్రైవేటు కంపెనీలు

మక్కల సాగువైపు అధిక సంఖ్యలో మొగ్గుచూపేందుకు గల కారణం ప్రైవేటు కంపెనీలు రైతులకు భరోసా కల్పించడమే. అడ్వాన్స్‌గా పెట్టుబడి డబ్బుతోపాటు పురుగు, తెగుళ్ల మందులు ఉచితంగా ఇవ్వడంతోపాటు కూలీల ఖర్చులు కూడా ప్రైవేటు కంపెనీలే ఇస్తున్నాయి. అయితే 'అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు' కోతులు, పందుల దాడి రైతుల పాలిట శాపంగా మారింది.

ఉదయం కోతులు, రాత్రి పందులు

మొక్కజొన్న సాగు చేయబట్టి కూడా ఇప్పటికే మూడు నెలలు పూర్తి అయింది. అయితే ఇప్పుడే రైతులు మొక్కజొన్నను కాపాడుకోవడం కోసం ఆపసోపాలు పడక తప్పడం లేదు. గతం కంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో గుంపులు, గుంపులుగా కోతులు, అడవి పందులు పెరిగిపోయి మొక్కజొన్న పంటపై దాడి చేసి కండెలు తినడం కొంత అయితే ధ్వంసం చేయడం అధికమైంది. అడవి పందుల నుంచి రాత్రి మొత్తం కళ్లార్పకుండా ఛార్జింగ్ లైట్లు పట్టుకుని రైతులు పొలం చుట్టూ తిరుగుతూ నిద్రలేమితో అవస్థ పడుతున్నారు.

మండల	మొక్కజొన్న సాధారణ సాగు: (ఎకరాల్లో)	ప్రస్తుత సాగు: (ఎకరాల్లో)
తర్లుపాడు	975	8875
మార్కాపురం	450	1540
పొదిలి	0	30
కొనకనమిట్ల	0	20

▶ ఉదయం తెల్లవారక ముందే కోతులు చేనుకు చేరి కండెలు తొలిచి పాడు చేస్తున్నాయి. ▶ ఈ మధ్య కాలంలో అడవి పందుల నుంచి రక్షణగా ఉంటుందని తాత్కాలిక విద్యుత్తు షాక్ వచ్చేవిధంగా సోలార్ పరికరాలను రూ.15 వేలు ఖర్చుతో రైతులు ఏర్పాటు చేసుకున్నారు. కానీ అడవి పందులు, కోతులు కొత్తలో కొంత భయపడినట్టు కనిపించినా ఒక్కసారిగా గుంపుగా వచ్చి తగలడంతో ఆ సోలార్ పరికరం కూడా వాటిని నివారించలేక పోతోందని రైతులు వాపోతున్నారు.

కాటంరాజు దేవస్థానం అభివృద్ధికి కృషి చేయండి


జేసీ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేస్తున్న కాటంరాజు దేవస్థానం కమిటీ సభ్యులు

మార్కాపురం, న్యూస్‌టుడే: ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కాటంరాజుకు ప్రత్యేక చరిత్ర ఉందని.. అటువంటి చరిత్ర కలిగిన దేవస్థానం పెద్దారవీడు మండలంలోని కలనూతల గ్రామంలో ఉందని దాని అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని జేసీ పులి శ్రీనివాసులుకు కమిటీ సభ్యులు విన్నవించారు. శనివారం మార్కాపురం కలెక్టరేట్‌లో జేసీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం అధ్యక్షుడు గుమ్మ గంగరాజు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఉగాది ముందు రోజు అత్యంత వైభవంగా తిరునాల జరుగుతుందన్నారు. దీనికి అన్నిశాఖల అధికారులను సమన్వయం చేసి ఉత్సవాన్ని విజయవంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా తిరునాల రోజున భారీ బందోబస్తుతో పాటు సౌకర్యాల కల్పనకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకునే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఎల్‌పీ యాదవ్, జిల్లాలోని నాయకులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఏఎంసీ ఛైర్మన్ ఇమాంసాహెబ్

మాటలు కాదు..చేతల ప్రభుత్వం

పొదిలి, న్యూస్‌టుడే: వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేయకుండానే చేసినట్లు ప్రారంభోత్సవాలు చేసి ఈ ప్రాంత ప్రజలను వైకాపా ప్రభుత్వం మోసం చేసిందని ఏఎంసీ ఛైర్మన్ సయ్యద్ ఇమాంసాహెబ్ అన్నారు. శనివారం పొదిలిలో తెదేపా నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సీఎం మార్కాపురం జిల్లా ఏర్పాటుచేశారని, ఈ ప్రాంత అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంటే వైకాపా నాయకులు ఓర్చుకోలేకపోతున్నారన్నారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్, తెదేపా మండల అధ్యక్షులు డి.అంజిరెడ్డి, నాయకులు అనిల్, కె.శ్రీనివాసులు, ఎస్.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

దర్జీల జీవనోపాధికి రుణాలివ్వండి

పొదిలి, న్యూస్‌టుడే: చేతివృత్తులపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్న దర్జీల అభివృద్ధికి ప్రభుత్వం చేయూతనివ్వాలని దర్జీల సంఘం నాయకులు అన్నారు. దర్జీల దినోత్సవం సందర్భంగా పొదిలి దర్జీల సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం దర్జీల కార్యాలయం ఆవరణలో దర్జీల జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షులు కె.పుల్లయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దర్జీల సంఘం ప్రధాన కార్యదర్శి సుధాకర్, కోశాధికారి మస్తాన్‌వలీ, ఉపాధ్యక్షులు వెంకట్రావు, నాయకులు అల్లాబక్ష, ఖలీల్, బికారీ, నాయబ్‌రసూల్, అన్వర్, ఖాశింపీరా, వెంకటేశ్వర్లు, నరసింహారెడ్డి, కోటేశ్వరరావు, సిహెచ్.వెంకట్రావు పాల్గొన్నారు.

▶ యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే: యర్రగొండపాలెంలో టైలర్స్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంఘ కార్యాలయంలో దర్జీలందరూ కలిసి జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో సంఘ నాయకులు మస్తాన్‌వలి, సుబ్రహ్మణ్యం, ఓర్సు వెంకటేశ్వర్లు, మహిళా నాయకులు అంజలి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

పొదిలిలో ర్యాలీ చేస్తున్న దర్జీలు

(c) eenadu

ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత వైకాపాకు లేదు

బనగానపల్లి, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత వైకాపాకు ఎక్కడుందని ఆర్అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. భూగర్భ డ్రైనేజీ పనులు, సీసీ రోడ్లు, తహసీల్దారు కార్యాలయాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి బీసీ మాట్లాడుతూ.. అధికారంలో ఉండగా

అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

వైకాపా రాయలసీమను పట్టించుకోలేదని ఆరోపించారు. దద్దణాల ప్రాజెక్టు, గాలేరు- నగరి కాల్వను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. అధికారం కోల్పోయాక సీమపై వైకాపా నాయకులకు ప్రేమ పుట్టుకొచ్చిందని అన్నారు. వైకాపా నాయకులు తిరిగి అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని, వారిని ప్రజలు నమ్మే స్థితిలో లేరని వెల్లడించారు.

పది పరీక్షలపై సందేహాలా ఫోన్ చేయండి

● "ఈనాడు- ఈటీవీ, జిల్లా విద్యాశాఖ" ఆధ్వర్యంలో ఫోన్‌ఇన్ నేడు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : విద్యార్థికి 'పదో' తరగతి ఎంతో ముఖ్యమైంది. మరో 15 రోజుల్లో పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యార్థులంతా కసరత్తు పూర్తి చేశారు. పునశ్చరణ చేసుకొంటున్నారు. ఈ దశలో కొన్ని సందేహాలు వేధిస్తుంటాయి. ప్రశ్నపత్రం ఎలా ఉంటుంది.. ఏ పాఠం నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.. సమాధానాలు ఎలా మొదలు పెట్టాలి.. మొదటగా ఏ ప్రశ్నకు జవాబు రాయాలి. కేంద్రంలో ఒత్తిడిని ఎలా అధిగమించాలి.. ఇలా విద్యార్థుల సందేహాలు నివృత్తి చేయడానికి ఉపాధ్యాయులు ముందుకొచ్చారు. 'ఈనాడు- ఈటీవీ', జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం పాఠ్యాంశ నిపుణులతో ఫోన్ ఇన్ నిర్వహించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఫోన్ చేసి తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.

తేదీ : 01.03.2026 (ఆదివారం)

సమయం : ఉదయం 10- 12 గంటల మధ్య

ఉపాధ్యాయుడు	సబ్జెక్టు	చరవాణి నంబరు
వెంకటరమణగౌడ్	తెలుగు	73311 76087
వి.రవీంద్రలాల్	హిందీ	97042 79542
వినోద్‌కుమార్	ఇంగ్లిష్	70950 09358
ఆరిఫ్ అహ్మద్	గణితం	70135 63231
ఉస్మాన్‌బాషా	భౌతిక	99661 37902
రాజశేఖర్	జీవశాస్త్రం	99592 09119
అబ్దుల్ రహీం	సాంఘిక	8855 25185

శ్రీశైలంలో 16 నుంచి ఉగాది ఉత్సవాలు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: శ్రీశైలంలో ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న ఉగాది ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు.

● కలెక్టర్ మాట్లాడుతూ.. ఉగాది సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి గతేడాది 7 లక్షల మంది భక్తులు వచ్చారు. 2వ తేదీ నుంచి పాదయాత్రగా భక్తులకు అనుమతి ఉంటుందని వెల్లడించారు.

● భక్తులకు తాగునీటిని అందించేందుకు రోజుకు 4 నుంచి 5 లక్షల నీళ్ల సీసాలను సిద్ధంగా ఉంచాలన్నారు.

● 8వ తేదీ నుంచి ప్రవేశ ప్రదేశాలు, పార్కింగ్ స్థలాలు, పాదయాత్ర మార్గాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.

● తెలుగు, కన్నడ భక్తుల కోసం సహాయ డెస్కులను పెంచాలన్నారు. రోజుకు 8 వేల నుంచి 10 వేల మందికి స్పాట్ విధానంలో దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు.

● స్పర్శ దర్శనం ప్రారంభానికి గంటన్నర ముందే ఉచిత దర్శనం క్యూలైన్లను ఖాళీ చేసేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎస్పీ సునీల్ షొరాణ్ పలు సూచనలు చేశారు. ఆత్మకూరు అటవీ శాఖ డీడీ విఘ్నేష్ అపూర్వ ,ఈవో శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

రెవెన్యూ క్లినిక్.. అంతా జిమ్మిక్

■ మొక్కుబడిగా సాగుతున్న ప్రత్యేక కార్యక్రమం ■ దీర్ఘకాలిక భూ సమస్యలకు లభించని పరిష్కారం

కర్నూలు కలెక్టరేట్, న్యూస్‌టుడే : భూ సంబంధిత సమస్యలపై ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్‌కు వందల సంఖ్యలో అర్జీలు వస్తున్నా.. పరిష్కారం లభించడం లేదు. గత వైకాపా హయాంలో చేపట్టిన రీసర్వే కారణంగా భూ యజమానులు నేటికీ పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిని రైతుల సమక్షంలోనే తక్షణం పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గతేడాది డిసెంబరు 29న రెవెన్యూ క్లినిక్ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మండల రెవెన్యూ అధికారులు దరిని ఒకచోట కూర్చోబెట్టి అక్కడిక్కడే భూ సంబంధిత సమస్యలకు పరిష్కారం చూపాల్సి ఉండగా.. 75 రోజుల గడువు ఇస్తున్నారు. ఆలోగా కూడా సమస్యలు పరిష్కారం కావడం లేదు. అధికారులు 80 శాతం పైగా సమస్యలు పరిష్కరించినట్లు చూపుతున్నా.. వాస్తవం ఇందుకు భిన్నంగా ఉందని బాధితులు చెబుతున్నారు.

కలెక్టరేట్‌లో అర్జీలు స్వీకరిస్తున్న తహసీల్దారు, డీటీలు

జిల్లా	మొత్తం అర్జీలు	పరిష్కారం	పెండింగ్
కర్నూలు	1,108	997	111
నంద్యాల	1,417	1167	250

లెక్కలు రాసుకొంటున్నారు

● అత్యధికంగా ఆర్వోఆర్ కేసులు, నిషేధిత జాబితా నుంచి తమ భూములు తొలగించాలని, రీసర్వే సమస్యలు, భూ ఆక్రమణలు, రెవెన్యూ అధికారులపై ఫిర్యాదులు, భూ కబ్జాలు, కుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, అసైన్‌మెంట్ భూములు, గ్రామ, వార్డు సచివాలయ రెవెన్యూ సమస్యలు, ఇనాం భూములు, భూసేకరణ సమస్యలు, ఇతర భూ సంబంధిత సమస్యలు పరిష్కరించాలని రైతులు విన్నవిస్తున్నారు.

● గతేడాది డిసెంబరు 29 నుంచి ఈనెల 21 వరకు రెవెన్యూ క్లినిక్‌లకు రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. వాటిలో అత్యధికంగా 1,417 దరఖాస్తులతో నంద్యాల జిల్లా మొదట, 1,108 అర్జీలతో కర్నూలు జిల్లా మూడో స్థానాల్లో నిలిచాయి.

ఉన్నతాధికారులను కలవనీయకుండా..

భూ బాధితులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు విన్నవించుకోవాలని దూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి కలెక్టరేట్‌లో జరిగే రెవెన్యూ క్లినిక్‌లకు వస్తున్నారు. ఇక్కడ దరఖాస్తులను కంప్యూటర్ ఆపరేటర్లే తీసేసుకుంటున్నారు. భూ బాధితులను కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను కలవనీయకుండా ఇంటికి పంపేస్తున్నారు. ఉన్నతాధికారులకు తమ తమ కష్టం చెబుతామని ఇంతదూరం వస్తే ఆ అవకాశం లేకుండా చేస్తున్నారని అర్జీదారులు వాపోతున్నారు.

తహసీల్దార్ల గైర్హాజరు

రెవెన్యూ క్లినిక్‌లోని నాలుగు కౌంటర్లలో ఒక్కో ప్రత్యేక ఉప కలెక్టర్ పరిధిలో ఐదారు మండలాలకు చెందిన తహసీల్దార్లు సేవలు అందించాల్సి ఉంది. కానీ కలెక్టరేట్‌లోని రెవెన్యూ విభాగాల్లో పనిచేసే తహసీల్దార్లు, డీటీలను మాత్రమే కూర్చోబెడుతున్నారు. మండలాల తహసీల్దార్లు గైర్హాజరవుతున్నారు. వారు లేకుండా సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

అర్జీదారులకు నిరాశే..

● రెవెన్యూ క్లినిక్‌లో అర్జీ ఇవ్వడం ద్వారా నా భూమి సమస్య పరిష్కారమైందని ఒక్క భూ బాధితుడు కూడా సంతృప్తి వ్యక్తం చేసిన దాఖలాల్లేవు. బాధితులంతా నిరాశతో వెనుదిరుగుతున్నారు.

● ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన రామ మద్దమ్మ తమ భూమిని వెబ్‌ల్యాండ్ ఆన్‌లైన్ అడంగల్‌లో నమోదు చేయాలని వినతిపత్రం సమర్పించారు. ఆమె సమస్యను పరిష్కరించేందుకు 75 రోజుల గడువు విధించారు. పీజీఆర్ఎస్ కాల్ సెంటర్ నుంచి కలెక్టరేట్ సిబ్బంది ఆమెకు ఫోన్‌చేసి మీరు మళ్లీ దరఖాస్తు చేసుకోండని సూచించడం గమనార్హం.

మహిళలకు లక్ష్మీకటాక్షం

■ చదువు, పెళ్లిళ్లకు రుణం ■ డ్వాక్రా సంఘాలకు అవకాశం

కర్నూలు కలెక్టరేట్, న్యూస్‌టుడే : మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేలా 'కూటమి' ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ఉద్దేశంతో 30 శాతం రాయితీతో పొదుపు సంఘాలకు రుణాలు ఇస్తున్నారు. బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి, ఉన్నతి తదితర పథకాలతో భరోసా కల్పిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కల్యాణలక్ష్మి పథకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదముద్ర వేశారు. మహిళా దినోత్సవం రోజున ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

● పొదుపు మహిళల పిల్లల చదువు, వివాహాలకు పావలా వడ్డీ (4 శాతం)కే రుణాలు ఇవ్వనున్నారు. రూ.10 వేల నుంచి గరిష్ఠంగా రూ.లక్ష వరకు రుణం అందిస్తారు. స్త్రీనిధి బ్యాంకు నుంచే రుణం మొత్తం చెల్లిస్తారు. తిరిగి 48 వాయిదాల్లో.. నాలుగేళ్లలో రుణం సొమ్ము తిరిగి చెల్లించాలి. సంఘంలో చేరి కనీసం ఆరు నెలలై ఉండాలి.. ఇప్పటికే తీసుకొని ఉంటే సక్రమంగా చెల్లింపులు చేస్తుండాలి.

● విద్యాలక్ష్మి పథకం లబ్ధికి సంబంధించి పొదుపు మహిళల ఇద్దరు పిల్లలు చదువుకోవడానికి రుణం ఇస్తారు. విద్యా సంస్థల్లో చేర్పించిన ప్రవేశ పత్రం, ఫీజు వివరాల రసీదు ఇవ్వాలి. కల్యాణలక్ష్మికి సంబంధించి శుభలేఖ, వివాహ ఖర్చు అంచనా వివరాలు సమర్పించాలి. ఆయా పత్రాలను డీఆర్‌డీఏ అధికారులు సమగ్రంగా పరిశీలిస్తారు. అర్హులైతే 48 గంటల్లో సభ్యురాలి బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు జమవుతుంది.

అంశం	కర్నూలు	నంద్యాల
మహిళా పొదుపు సంఘాలు	32,103	30,739
మొత్తం సభ్యులు	3,25,824	3,13,656

● ఉమ్మడి జిల్లాలో విద్యాలక్ష్మికి ఏడాదికి రూ.70 కోట్లు, కల్యాణలక్ష్మికి రూ.70 కోట్లు వెచ్చించనున్నారు. ఆయా పథకాల అమలు ద్వారా పావలా వడ్డీ కింద సమకూరే ఆదాయంలో 50 శాతాన్ని డ్వాక్రా సంఘాలకు అనుసంధానంగా ఉన్న మండల సమాఖ్యలు, గ్రామ సమాఖ్యల బలోపేతానికి వినియోగించనున్నారు. మిగిలిన 50 శాతాన్ని.. స్త్రీనిధి సంస్థలో చేస్తున్న ఉద్యోగుల ప్రయోజనాలకు ఉపయోగించనున్నారు. ఈ రెండు పథకాల కింద రుణ సాయం పొందిన తర్వాత సదరు లబ్ధిదారు దురదృష్టవశాత్తు ప్రమాదంలో చనిపోతే ఆ రుణ మొత్తాన్ని మాఫీ చేయనున్నారు.

నృసింహుని కల్యాణ వైభోగం

అహోబిలేశుని కల్యాణం వైభవోపేతంగా జరిగింది. అశేష భక్త జన సంద్రం నడుమ స్వామి, అమ్మవారిని పరిణయమాడగా మంగళవాయిద్యాలు, గోవిందనామస్మరణతో అహోబిల గిరులు మార్మోగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఎగువ అహోబిలంలో స్వామి కల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కల్యాణ తంతును తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉదయం స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం జరిపారు. సాయంత్రం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి గజవాహనంపై కొలువుదీర్చి తిరు వీధిలో ఊరేగించారు. రాత్రి జ్వాలా నృసింహ స్వామి, చెంచు లక్ష్మి అమ్మవారిని పట్టువస్త్రాలు, ఆభరణాలతో పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తెలా అలంకరించారు. శోభాయమానంగా తీర్చిదిద్దిన కల్యాణ వేదికపై కొలువుంచి వేదమంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ సంప్రదాయరీతిలో కల్యాణం జరిపారు. స్వామి కల్యాణాన్ని తిలకించిన భక్తులు పరవశించి గోవింద నామస్మరణ చేశారు.

ఉత్సవానికి హాజరైన భక్తులు



కల్యాణం నిర్వహిస్తున్న వేద పండితులు

– న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ గ్రామీణం

వాల్మీకి గుహలకు ప్రత్యేక బస్సు

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: డోన్ ఆర్టీసీ డిపో నుంచి ప్రతి ఆదివారం వాల్మీకి గుహలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ చలపతి తెలిపారు. డోన్ నుంచి ఉదయం 9.30 గంటలకు బస్సు బయల్దేరి ప్యాపిలి మండలంలోని చిగురుమాను, నల్లమేకలపల్లి మీదుగా 1.45 గంటలకు వాల్మీకి గుహలకు చేరుకుంటుందన్నారు. తిరిగి సాయంకాలం 5.15 గంటలకు బయల్దేరి 6.30 గంటలకు డోన్‌కు చేరుకుంటుందని, ఛార్జీ రూ.45 ఉంటుందన్నారు.

జాతీయ దారి.. విసిగి వేసారి

▶▶ టోల్ వసూళ్లకే పరిమితం ▶▶ కానరాని సౌకర్యాలు

వెల్దుర్తి, డోన్, న్యూస్‌టుడే: జాతీయ రహదారుల్లో ప్రయాణించే వాహన చోదకులకు మెరుగైన వసతులు కల్పించడంతోపాటు, దూరప్రాంత ప్రయాణాలు చేపట్టే వారి కోసం అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ప్రతి 50 కి.మీ. ఒక టోల్‌గేట్ ఏర్పాటుచేసి వాహనదారుల నుంచి రుసుము వసూలు చేస్తున్నారు. 44వ జాతీయ రహదారిలోని అమకతాడు టోల్ ప్లాజా నిర్వాహకులు రూ.లక్షల్లో టోల్ వసూలు చేస్తున్నా.. వాహనదారులకు ఎలాంటి వసతులు కల్పించడం లేదు. దీంతో వాహన చోదకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అమకతాడు టోల్‌ప్లాజా వద్దే రోడ్డు దుస్థితి ఇలా

నిత్యం రూ.30 లక్షల వసూలు

● అమకతాడు టోల్‌ప్లాజా ద్వారా టోల్ రూపంలో రోజుకు రూ.30 లక్షలు మేర వసూలవుతోంది. ఈ మార్గంలో రోజుకు 10 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. టోల్‌ప్లాజా సమీపంలో రహదారి పూర్తిగా దెబ్బతింది. రోడ్డు ఎగుడుదిగుడుగా ఉండటం, టోల్‌గేట్ వద్ద రహదారి దెబ్బతినడంతో వాహనచోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు. మరమ్మతులు చేపట్టడం లేదు. టోల్ రుసుముల వివరాలు తెలిపే బోర్డులు దెబ్బతిని నెలల గడుస్తున్నా పట్టించుకోవడం లేదు.

అధ్వానంగా శౌచాలయాలు

● దేశంలోనే అతి పొడవైన హైవేల్లో ఒకటైన 44వ జాతీయ రహదారిలో దూరప్రాంత ప్రయాణాలు చేసేవారు అధికంగా ఉంటారు. ఇందుకోసం టోల్‌ప్లాజా వద్ద వాహనదారులు విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేకంగా గదుల నిర్మాణాలు చేపట్టాలి. వీటితోపాటు టోల్‌ప్లాజా వద్ద భద్రత ఉండాలి. అయితే అమకతాడు టోల్‌ప్లాజా వద్ద ఎలాంటి విశ్రాంత గదుల నిర్మాణాలు చేయకపోవడంతో వాహనదారులు రోడ్డు పక్కనే వాహనాలను నిలిపి వాహనంలోనే సేద తీరుతున్నారు.

● మరుగుదొడ్ల నిర్వహణ లేకపోవడంతో వాటిని వినియోగించడం ఇబ్బందిగా మారింది. ఈ కారణంగా వాహనదారులు ఆరు బయటకు వెళ్తున్నారు. వాహనాలు నిలిపేందుకు ప్రత్యేకంగా రహదారి లేకుండాపోయింది. వాహన చోదకులకు కనీస తాగునీటి వసతి లేకపోయింది.

కొరవడిన భద్రత

టోల్ వసూలుపైనే శ్రద్ధ చూపుతున్న టోల్ నిర్వాహకులు భద్రతను గాలికొదిలేశారు. టోల్‌ప్లాజా ప్రాంతంలో విద్యుత్తు దీపాలు అరకొరగా ఉండటంతో రాత్రివేళ చీకట్లు అలముకుంటున్నాయి.

దీంతో ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకున్న కొందరు దారి దోపిడీలకు పాల్పడుతున్నారు.

వృథాగా విశ్రాంతి భవనం

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: కడప-కర్నూలు మధ్య 200 కి.మీ. పొడవునా జాతీయ రహదారి వెళ్తుంది. ఈ రహదారిపై శిరివెళ్ల మండలం యర్రగుంట్ల, వైఎస్సార్ కడప జిల్లాలో దువ్వూరు వద్ద విశ్రాంతి భవనాలు ఉన్నాయి. ఇక్కడ వాహనదారులు విశ్రాంతి తీసుకోవడంతో పాటు, నిద్రకు కూడా ఉపక్రమించవచ్చు. ఇందులోనే డార్మెటరీ గదులు, సొంతంగా భోజనం వండుకునే గది, వాహనాల క్లీనింగ్, మరమ్మతు దుకాణాలు, హోటల్, స్నానపు గదులు, మరుగుదొడ్ల సౌకర్యం వంటివన్నీ అందుబాటులో ఉండాలి. యర్రగుంట్ల వద్ద దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో ఎనిమిదేళ్ల క్రితం నిర్మించిన రెస్ట్ ఏరియా వాహనదారులకు ఉపయోగపడటం లేదు.

నైపుణ్య శిక్షణను సద్వినియోగం చేసుకోండి

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీ యువతకు వృత్తి నైపుణ్యాలు పెంచి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్రం పీఎం వికాస్ పథకాన్ని ప్రారంభించిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. శనివారం స్థానిక నేషనల్ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. నేషనల్ విద్యా సంస్థల అధినేత డా.ఎస్.ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. వేర్‌హౌజ్ సూపర్‌వైజర్, డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని.. నెలకు రూ.2 వేల పారితోషికాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్, రాష్ట్ర క్రిస్టియన్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మనియార్ ఖలీల్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిణి సాబీహా పర్వీన్, తెదేపా క్రిస్టియన్ సెల్ నాయకులు జోసెఫ్, నేషనల్ విద్యా సంస్థల కార్యదర్శి రఫీ అహ్మద్, ప్రిన్సిపల్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల
(అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 99899 97628
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 13479

పల్లె ప్రజల కష్టం తీరుస్తారా

☛ నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం

కర్నూలు జడ్పీ, న్యూస్‌టుడే : ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజల సమస్యలపై సమగ్రంగా చర్చించి పరిష్కారం చూపేందుకు దోహదపడాల్సిన జడ్పీ సర్వసభ్య సమావేశాలు మొక్కుబడిగా మారాయి. సమావేశాల్లో సభ్యులు లేవనెత్తిన సమస్యలేవీ పరిష్కారమైన దాఖలాల్లేవు. ఈ నేపథ్యంలో ఆదివారం మరోసారి జడ్పీ సమావేశం జరుగనుంది. ఈసారైనా నిర్మాణాత్మక చర్చ జరగాలని.. గ్రామీణుల కష్టాలపై సభ్యులు గళం విప్పాలని.. వేసవిలో పల్లెల్లో తలెత్తనున్న తాగునీటి ఎద్దడిపై సమగ్రంగా చర్చించి.. పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని జనం కోరుతున్నారు.

● కర్నూలు జిల్లా పరిషత్ 15వ సర్వసభ్య సమావేశం మార్చి 1న ఉదయం 11 గంటలకు ఛైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన ప్రారంభమవుతుంది. తాగునీరు, విద్య, ప్రజా పంపిణీ వ్యవస్థ, 2026- 27 జడ్పీ, మండల పరిషత్ బడ్జెట్ అంశాలను అజెండాలో చేర్చారు. ఉమ్మడి జిల్లాకు చెందిన కలెక్టర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హాజరు కానున్నారు.

రూ.848 లక్షలతో ప్రతిపాదనలు

వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు రూ.848 లక్షల నిధులు అవసరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కర్నూలు జిల్లాలో 80 గ్రామాల్లో తీవ్ర నీటిఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం రూ.614 లక్షలు కావాలని కోరారు. నంద్యాల జిల్లాలోని 37 గ్రామాల్లో ఎదురయ్యే మంచినీటి సమస్య పరిష్కారానికి రూ.81 లక్షలు ఇవ్వాలని నివేదించారు.

జల్ జీవన్ పనులు పూర్తిచేస్తారా..

కోడుమూరు, వెల్దుర్తి, ప్యాపిలి మేజర్ పంచాయతీల్లో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడితో సతమతం అవుతున్నారు. ఏటా వేసవిలో ఎదురయ్యే ఈ సమస్యకు శాశ్వత పరిష్కార దిశగా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. సమీపంలోనే హంద్రీ నది ఉన్నప్పటికీ కోడుమూరు పట్టణ ప్రజలు నీటి సమస్య ఎదుర్కోవాల్సి వస్తోంది. జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన పనులు పూర్తవ్వకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొంది.

నిధుల వ్యయంపై లోపించిన జవాబుదారీతనం

గతేడాది వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణకు జడ్పీ సాధారణ నిధుల నుంచి రూ.189 లక్షలు ఆర్‌డబ్ల్యూఎస్‌కు కేటాయించారు. ఈ నిధులతో 36 పనులే పూర్తిచేశారు. రూ.69 లక్షల విలువైన పనులు వదిలేశారు. కర్నూలు 2, ఆదోని 2, నంద్యాల డివిజన్‌లో 16 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై జడ్పీ అధికారులు కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో గతేడాది మహిళా శిశు సంక్షేమశాఖకు కేటాయించిన రూ.250 లక్షల నిధులు వృథా అయినా జడ్పీ పట్టించుకోలేదు.

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా...

పద్మశాలి అవివాహితులకు సువర్ణావకాశం

నేడు పద్మశాలి అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' పద్మశాలి అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని రాజ్‌విహార్ సెంటర్‌లో రాజ్ థియేటర్ ఎదురుగా ఉన్న ఈనాడు కార్యాలయం వేదికగా నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (ఆదివారం, మార్చి 01న) ఉదయం 9 గం॥ నుంచి సాయంత్రం 5.30 గం॥ వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ★ వధూవరుల బయోడేటా & ఫొటోలను క్రింద తెలిపిన వాట్సాప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్‌లో యాప్ ద్వారా కూడా చూసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు **91543 66099 & 91547 72006**

ఎర్ర తివాచీ కాదు.. ఎండు మిర్చి

బనగానపల్లి మండలంలో దాదాపుగా 230 హెక్టార్లలో రైతులు మిరప సాగు చేశారు. గత మూడేళ్లుగా మిరప పంటకు సరైన ధర లేక పోవడంతో సాగు తగ్గింది. ఈ ఏడాది మిరప ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రస్తుతం కిలో ఎండు మిరప రూ.220 నుంచి రూ.230 ఉంది. ఎకరానికి క్వింటా దిగుబడి రావడం లేదని రైతులు చెబుతున్నారు. ధర బాగుంటే దిగుబడి ఉండదు. దిగుబడి బాగుంటే ధర ఉండదని వాపోతున్నారు. ఈ సారి అధిక వర్షాలు పడటం కూడా దిగుబడులు తగ్గడానికి ఓ కారణంగా చెబుతున్నారు.
– న్యూస్‌టుడే, బనగానపల్లి గ్రామీణం

అహోబిలానికి 40 ప్రత్యేక బస్సులు

అహోబిలం(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: అహోబిలం లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలకు 40 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు డిపో అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు. ఆళ్లగడ్డ నుంచి టికెట్ ధరలు ఎప్పటిలాగే ఎగువ అహోబిలానికి రూ.50, దిగువ అహోబిలానికి రూ.40 టికెట్ ధర ఉంటుందన్నారు. మహిళలకు స్త్రీ శక్తి పథకం కింద ఉచిత ప్రయాణం ఉందన్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. మార్చి 4వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పరీక్షల భయాన్ని తరిమికొట్టేయండి..!

పదో తరగతి విద్యార్థుల కోసం ఉచిత వెబినార్ 1న

ఈనాడు ప్రతిభ | శ్రీ చైతన్య విద్యాసంస్థలు

ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో కీలకం. చదువుల్లో విద్యార్థి సామర్థ్యానికి టెన్త్ క్లాస్ ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. అందుకే పదో తరగతి వార్షిక పరీక్షలనగానే విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. అధిక మార్కులు సాధించాలనే లక్ష్యంతోపాటు తమపై తల్లిదండ్రులకు ఉండే అంచనాలను అందుకోవాలనే తపన ఆందోళనను పెంచేస్తుంది. పరీక్ష తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ కొందరిలో భయం పెరిగి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంటుంది. ఇలాంటి అనవసర భయాలను, ఆందోళనలను పోగొట్టి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు, 'ఈనాడు-ప్రతిభ' సంయుక్తంగా ఉచిత వెబినార్ నిర్వహిస్తున్నాయి. పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో వివరిస్తూ, అత్యుత్తమ మార్కులు సాధించడానికి ఈ వెబినార్ మార్గదర్శనం చేస్తుంది. ప్రముఖ సబ్జెక్టు నిపుణులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తక్కువ సమయంలో సిలబస్‌ను ఏ విధంగా రివిజన్ చేయాలో తెలియజేస్తారు. పరీక్షల భయాన్ని పోగొట్టి, మానసిక స్థితిని స్థిరపరిచేందుకు సైకాలజిస్టులు సూచనలు చేస్తారు. గత ఏడాది టాపర్లుగా నిలిచిన విద్యార్థులు తమ అనుభవాలను వివరించి స్ఫూర్తిని నింపుతారు. టెన్త్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకూ ఈ వెబినార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇదిగో ఈ అంశాలపైనే సూచనలు

- యాక్టివ్ రీకాల్, మైండ్ మ్యాపింగ్ ద్వారా క్లిష్టమైన అంశాలను ఎలా గుర్తుంచుకోవాలి?
- గణితం, సైన్స్‌లో స్కోరింగ్ పాయింట్లు, ప్రజెంటేషన్ టిప్స్.
- ఏకాగ్రతను పెంచే చిన్న చిన్న వ్యాయామాలు.
- పరీక్ష గదిలో టైం మేనేజ్‌మెంట్.
- ఆరోగ్యం, ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
- విద్యార్థులు అడిగే సందేహాలకు నిపుణుల సమాధానాలు.

జూమ్ మీటింగ్, యూట్యూబ్ లైవ్, ఈనాడు.నెట్ ద్వారా వెబినార్‌లో జాయిన్ కావచ్చు

వెబినార్ తేదీ:	మార్చి 1, 2026 (ఆదివారం)
సమయం:	ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు

జూమ్ మీటింగ్ కోసం... | యూట్యూబ్ లైవ్ కోసం...

Join from PC, Mac, iPad, or Android:

Zoom - https://hov.to/b2c7ec22
Youtube Live - https://hov.to/d4ce0f1a

Zoom ID - 953 5694 9081 **Passcode:** 115422

మర్చిపోయినా దొరుకుతుంది

☛ ఆర్టీసీ బస్సుల్లో లగేజీ తిరిగి పొందేలా చర్యలు

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే:

☛ డోన్ నుంచి బేతంచెర్లకు వెళ్లే బస్సులో ప్రయాణికురాలు తన పర్సును మర్చిపోయారు. అందులో 7 తులాల బంగారు నగలు ఉన్నాయి. చివరి స్టాప్‌లో నిలిపిన తర్వాత కండక్టరు బస్సును పరిశీలిస్తే పర్సు దొరికింది. డిపోలో అప్పగించారు. బాధితులు పర్సు పోయిన విషయాన్ని డిపో అధికారులకు తెలియజేశారు. 'లాస్ట్ ప్రాపర్టీ హ్యాండోవర్' విధానం ద్వారా బాధితులు పోగొట్టుకున్న పర్సును ఆర్టీసీ అధికారులు అందజేశారు.

సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే సమయంలో హడావుడిగా బస్సు దిగే సందర్భంలో లగేజీని మర్చిపోతుంటారు. అందులో విలువైన వస్తువులు, ధ్రువ పత్రాలు వంటివి పోగొట్టుకుంటే ఆశలు వదులుకుంటారు. ఏం చేయాలో అర్థం కాక లగేజీ పోయిందని బాధపడుతుంటారు. ప్రయాణికులు మర్చిపోయిన లగేజీని తిరిగి అందించేందుకు 'లాస్ట్ ప్రాపర్టీ హ్యాండోవర్' అనే విధానాన్ని ఆర్టీసీ అమలు చేస్తోంది. దీని వల్ల బస్సులో మర్చిపోయిన లగేజీని తిరిగి పొందవచ్చని అధికారులు చెబుతున్నారు.. అది ఎలాగో తెలుసుకుందాం.

పూర్తి సమాచారం అందజేసి..

ఆర్టీసీ బస్సులో లగేజీని మర్చిపోయి దిగిన వెంటనే 0866-2670005 లేదా 149 అనే ఆర్టీసీ హెల్ప్ డెస్క్ టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలి. ఈ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. మనం ఏ బస్సు ఎక్కామో బస్సు ఎక్కడ దిగామో.. ఏ లగేజీని మర్చిపోయామో? తదితర వివరాలు చెప్పాలి. వెంటనే వారు సంబంధిత ఆర్టీసీ డిపో అధికారులకు సమాచారం ఇస్తారు. టికెట్‌పై ఉన్న కండక్టర్, డ్రైవర్ చరవాణి లేదా ఐడీ నంబర్లను నోట్ చేసుకోవాలి. ఫోన్ నంబర్లు ఉంటే వారికి ఫోన్ చేయాలి. వెంటనే సంబంధిత ఆర్టీసీ అధికారులను కలిసి ప్రయాణ వివరాలు స్పష్టంగా చెప్పి టికెట్ చూపించాలి. మనం మర్చిపోయిన లగేజీని సురక్షితంగా అందజేస్తారు. టికెట్ లేకపోతే డిపోనకు వెళ్లి సమాచారం ఇవ్వాలి. తగిన ఆధారాలు చూపించాలి. సెక్యూరిటీ సిబ్బంది లగేజీని చెక్ చేస్తారు. రికార్డు ప్రకారం లగేజీని తిరిగి ఇస్తారు.

రామోజీ ఫిల్మ్‌సిటీలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు

ఈ నెల 31 వరకు అవకాశం

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: రంగమేదైనా తమకు సాటి లేదని మహిళామణులు చాటిచెబుతున్నారు. వారి స్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకొనే వేళ రామోజీ ఫిల్మ్‌సిటీ మార్చి నెలను అతివలకు అంకితం చేస్తూ మాసోత్సవాలను నిర్వహిస్తోంది. నేటి నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక ఆఫర్లతో మహిళలు ఫిల్మ్‌సిటీని సందర్శించేందుకు వీలు కల్పించింది. వివిధ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని వయసుల మహిళలు సినీ ప్రపంచంలో వినోదం, విహారం, సినిమాటిక్ వైభవాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. రామోజీ స్టూడియో టూర్‌లో అద్వితీయ సినిమా సెట్ల వీక్షణం, లైవ్ షోలు, రైడ్స్, సాహసాల నెలవు సాహస్ సందర్శన, అలరించే పక్షుల పార్కు, సీతాకోకచిలుకల గార్డెన్, మోషన్ క్యాప్చర్, వర్చువల్ షూట్, మాయాలోక్ ఇలా ఎన్నో ఆకర్షణలను తిలకించవచ్చు.

సద్వినియోగం చేసుకోండి..

రామోజీ ఫిల్మ్‌సిటీ మహిళా దినోత్సవ ఆఫర్‌లో భాగంగా అన్ని వయసుల మహిళలకు ఒకరికి రూ.1111 + జీఎస్టీ, కనీసం 11 మంది బృందంగా వస్తే ఒక్కొక్కరికి రూ.999 + జీఎస్టీతో ప్రవేశ రుసుం ఉంటుంది. బృందాలుగా వచ్చి వేడుకలు మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి ఇదే మంచి తరుణం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళా మాసోత్సవాల్లో పాల్గొని మరిచిపోలేని మధురానుభూతి పొందండి.

మరిన్ని వివరాలకు..
www.ramojifilmcity.comలో లాగిన్ అవ్వండి. లేదా **76598 76598**కు కాల్ చేయండి.

మహానంది దేవస్థానానికి రూ.30 లక్షల విరాళం

దాతను సత్కరించిన దేవస్థానం అధికారులు

మహానంది, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్య క్షేత్రం మహానందిలోని ప్రధాన ఆలయానికి విజయవాడకు చెందిన దాత వైభవ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ బొప్పన ఝాన్సీ లక్ష్మీబాయి రూ.80 లక్షలు విరాళంగా ఇవ్వడానికి అంగీకరించారు. ముందస్తుగా శనివారం రూ.30 లక్షలను దేవస్థానం ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి, ఏఈవో ఎర్రమల మధుకు అందజేశారు. మహానందికి దైవ దర్శనార్థం వచ్చారు. గంగా కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామివార్లకు అభిషేకాలు, కుంకుమార్చనలు, నామార్చనలు చేసుకున్నారు. విరాళంతో ఆలయంలో ఇత్తడి గేట్లు, గ్రిల్స్ ఏర్పాటు చేయించడానికి నిపుణులను రప్పించి పనులను ప్రారంభించారు.

సంగమేశ్వర శిఖర దర్శనం

కొత్తపల్లి, న్యూస్‌టుడే: శ్రీశైలం జలాశయం వెనుక జలాలు తగ్గుముఖం పట్టడంతో సంగమేశ్వర గర్భాలయం క్రమంగా బయటపడుతోంది. గత సంవత్సరం జూన్ 27న గర్భాలయం పూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి చేరింది. శనివారం శ్రీశైల జలాశయ నీటిమట్టం 859.3 అడుగులకు తగ్గడంతో శిఖర భాగం ఐదు అడుగుల మేర బయటపడింది. మరో 22 అడుగుల నీళ్ల తగ్గితే గర్భాలయం బయటపడుతుంది. సుమారు 20 రోజుల సమయం పట్టొచ్చని ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ తెలిపారు.

బయటపడుతున్న ఆలయ శిఖరం

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే లక్ష్యం

నమూనాలను పరిశీలిస్తున్న మంత్రి ఫరూక్

నంద్యాల విద్య, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే లక్ష్యమని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణం టెక్కే పురపాలక పాఠశాలను శనివారం పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలడిగి తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ.. పదో తరగతిలో 580పైన మార్కులు సాధించిన విద్యార్థులకు మూడు గ్రాముల బంగారం బహుమతిగా అందజేస్తామన్నారు. ల్యాబ్ సౌకర్యం, వసతులు కల్పించాలని విద్యార్థులు కోరడంతో త్వరలో ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. ఆర్డీవో విశ్వనాథ్, పురపాలక కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంఈఓ గురప్ప యాదవ్, ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ ఖాదర్, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

ఐటీడీఏ నూతన పీవో బాధ్యతల స్వీకరణ

సున్నిపెంట సర్కిల్ : శ్రీశైలం ఐటీడీఏ పీవోగా వెంకటస్వామి నాయుడు శనివారం బాధ్యతలు స్వీకరించారు. సున్నిపెంటలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన్ను పలువురు కలిసి అభినందనలు తెలిపారు.

గృహ నిర్మాణాలు వేగంగా పూర్తి చేయండి

చాగలమర్రి, న్యూస్‌టుడే: గృహ నిర్మాణాల లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని హౌసింగ్ పీడీ హరిగోపాల్ తెలియజేశారు. చాగలమర్రి పట్టణంలోని ఎస్టీ కాలనీలోని ఇళ్ల నిర్మాణాలపై లబ్ధిదారులకు శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహాలు మంజూరైన లబ్ధిదారులు మార్చి లోపు పూర్తి చేసుకోవాలని, బిల్లులు సకాలంలో జమ అవుతాయని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో డీఈ విజయ్‌బాబు, ఏఈ నవీన్, ఎంపీడీవో తాహీర్‌హుసేన్, జీఎస్‌డబ్ల్యూఎస్ డిప్యూటీ ఎంపీడీవో తారకేశ్వరి, తెదేపా మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్సర్‌బాషా పాల్గొన్నారు.

లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్న హౌసింగ్ పీడీ హరిగోపాల్

3న ఆలయాల మూసివేత

యాగంటి (బనగానపల్లి గ్రామీణం), న్యూస్‌టుడే: బనగానపల్లి మండలంలోని ప్రముఖ ఆలయాలైన యాగంటి ఉమామహేశ్వరస్వామి ఆలయం, నందవరం చౌడేశ్వరీదేవి ఆలయాలు చంద్రగ్రహణం సందర్భంగా మార్చి 3వ తేదీన మూసివేస్తున్నట్లు ఆలయాధికారులు శనివారం తెలిపారు. తిరిగి 4వ తేదీ ఉదయం సంప్రోక్షణ అనంతరం ఆలయాలు తెరవనున్నట్లు చెప్పారు. భక్తులు గమనించాలని కోరారు.

గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యం

అయ్యలూరు (నంద్యాల గ్రామీణం), న్యూస్‌టుడే: మండలంలోని అయ్యలూరు గ్రామంలోని చెరువులో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభించింది. శనివారం గ్రామ శివారులోని చిన్న చెరువులో యువకుడి మృతదేహం ఉందని గ్రామస్థులు సమాచారం ఇచ్చారని గ్రామీణ సీఐ ఈశ్వరయ్య తెలిపారు. చెరువు వద్దకు వెళ్లి మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించగా అతని ఎడమ చేయిపై రమేశ్, సిద్దమ్మ, సిద్దయ్య అనే పేర్లతో పచ్చబొట్లు తెలిపారు. ఏఎస్పీ మంద జావళి గ్రామానికి చేరుకుని పరిశీలించారు. మృతుని వివరాలు తెలిసిన వారు 91211 01092, 99858 65553 చరవాణికి తెలపాలన్నారు.

పగడివాగు గట్టుపై..

చిలకలూరు(రుద్రవరం), న్యూస్‌టుడే: మండలంలోని చిలకలూరు గ్రామ సమీపంలోని పగడివాగు గట్టుపై గుర్తుతెలియని మహిళ మృతదేహం గుర్తించినట్లు ఎస్సై జయప్ప తెలిపారు. ఆయన వివరాల మేరకు శనివారం ఉదయం మహిళ మృతదేహాన్ని గుర్తించామన్నారు. మహిళ ఆచూకీ గురించి ఎవరికైనా తెలిస్తే పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

సంజామల, బనగానపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ కొలువు రాలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంజామల మండలంలోని కానాల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కానాల గ్రామానికి చెందిన అబ్దుల్‌సుభాన్, రమిజాబీ దంపతుల కుమారుడు సర్దార్ హుశేన్(30) డీఈడీ పూర్తి చేసి డీఎస్సీ పరీక్ష రాశారు. ఈ క్రమంలో ఉద్యోగం సాధించలేకపోయారు. దీంతో మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమణయ్య తెలిపారు.

వివాహిత బలవన్మరణం

అప్పనపల్లె(రుద్రవరం), న్యూస్‌టుడే: మండలంలోని అప్పనపల్లె గ్రామానికి చెందిన వివాహిత శివలక్ష్మి(30) ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై జయప్ప తెలిపారు. ఆయన వివరాల మేరకు.. కొంత కాలంగా శివలక్ష్మి భర్త మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. భర్తకు ఎన్నిసార్లు చెప్పినా మారడం లేదని మనస్తాపం చెంది శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని మృతి చెందారన్నారు. మృతురాలి తండ్రి నరసింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

సాధన చేసి.. పోటీల్లో మెరిసి

◆ ఫుట్‌బాల్‌లో రాణిస్తున్న క్రీడాకారిణులు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ఫుట్‌బాల్‌లో బాలికలు ప్రతిభ చాటుతున్నారు. అవసరమైన మెలకువలు నేర్చుకుని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రశంసలు అందుకుంటున్నారు. జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. వారే ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన క్రీడాకారిణులు..

ఇందు.. విజయాల్లో ముందు

ఎమ్మిగనూరులోని ఓ కళాశాలలో ఇందు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె గత ఎనిమిదేళ్లగా ఫుట్‌బాల్‌లో సాధన చేస్తూ ప్రతిభ చాటుతోంది. నిత్యం మైదానంలో మూడు గంటలపాటు సాధన చేస్తోంది. 2023లో బిహార్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో అండర్-17 విభాగంలో రాష్ట్రం తరఫున ఆడి పతకం సాధించింది. ఈ ఏడాది జనవరిలో ఇంఫాల్‌లో జరిగిన పోటీల్లో అండర్-19 విభాగంలో రాష్ట్రం తరఫున ఆడి ఉత్తమ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. రాష్ట్రస్థాయిలో కమలాపురం, వైజాగ్‌లో జరిగిన పోటీల్లో రాణించి భళా అనిపించింది. జాతీయ స్థాయి పోటీల్లో రాణించడమే తన లక్ష్యమని ఇందు పేర్కొంది.

ఉమామహేశ్వరి.. ప్రతిభ చాటి

పట్టణానికి చెందిన ఉమామహేశ్వరి ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆమె గత తొమ్మిదేళ్లుగా ఫుట్‌బాల్‌లో రాణిస్తోంది. 2024లో గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటింది. అనంతపురం, చిత్తూరు, విశాఖ జట్లతో తలపడి ఉత్తమ క్రీడాకారిణిగా ప్రతిభ చూపింది. అండర్-14 విభాగంలో కర్నూలులో జరిగిన పోటీల్లో గోల్‌కీపర్‌గా ఎంపికై రాణించింది. గతేడాది తూర్పు గోదావరిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని పతకం అందుకుంది. వైజాగ్, అనంతపురం, కడప జట్లతో తలపడి గోల్స్ పడకుండా అడ్డుకుంది. జాతీయ స్థాయి జట్టుకు ఎంపికై ఈ ఏడాది జనవరిలో అండర్-19 విభాగంలో మణిపుర్‌లో జరిగిన పోటీల్లో సత్తా చాటింది. ఉత్తమ గోల్‌కీపర్‌గా అవార్డు అందుకోవడం విశేషం. ఈ సందర్భంగా ఉమామహేశ్వరి మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీలే లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు తెలిపింది.

హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి రోడ్డు ప్రమాదాల నివారణకు తోడ్పడాలని ఎస్పీ సునీల్ షొరాణ్ అన్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఆయన విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా పట్టణంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వాహనాలను తనిఖీ చేస్తూ ఆర్టీసీ బస్టాండ్, పట్టణ శివారు ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ నేర నియంత్రణకు, ప్రభుత్వ నిషేధిత వస్తువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు, రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలన్నారు. ఆయనతో పాటు ఏఎస్పీ మంద జావళి ఆల్ఫోన్స్, సీఐ సుధాకర్‌రెడ్డి, ఈశ్వరయ్య, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

పట్టణ శివారులో పోలీసు అధికారులతో మాట్లాడుతున్న ఎస్పీ సునీల్ షొరాణ్

EENADU eClassifieds

AUTO

VEHICLES FOR SALE

EICHER TIPPERS FLEET for Sale Pro 6028T (500 CFT) 8Nos & Pro 2055T (100 CFT) 6Nos Good Condition. Ph: 9704699042.

అశోక్ లేల్యాండ్ Ecomet 1215-2023, AP39VD7866 & Ecomet 1915-2023 AP39VD5721 మోడల్ వెహికల్స్ అమ్మకానికి కలదు. సుందరం ఫైనాన్స్ Ltd. నంద్యాల: 94409 09742.

BUSINESS SERVICES

BUSINESS OFFER

బంగారం,వెండి, డైమండ్స్ బ్యాంక్, ఫైనాన్స్‌లో తాకట్టులో ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొనబడును. (రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్) గోల్డెన్‌ట్రేడింగ్ కంపెని ✆ 73821 14647.

బుక్ డిస్ట్రిబ్యూటర్స్ కొరకు మీ ప్రాంతములో ప్రైవేట్ స్కూల్స్ పరిచయం ఉండి అనుభవమున్న వారికి ప్రాధాన్యత. ఉమా పబ్లిషర్స్, గుంటూరు @ 98493 70729.

స్త్రీ/పు 2,50,000 పెట్టుబడితో మీ ఆఫీసు/ ఇంటివద్దే Dr.Tea/ Dr.Coffee/ Dr.Cool Drink యొక్క ఫ్రాంచైజీ నిర్వహిస్తూ, ప్రతినెల 25,000/- ఫిక్స్‌డ్ అలెవెన్సు + అన్‌లిమిటెడ్ వీక్లీ ఆదాయం కలదు. ✆ 78420 02046/ 63095 72064.

FOR SALE

కర్నూలు బిర్లా కాంపౌండ్ నందు గల ఫేమస్ రన్నింగ్ బ్యూటీ పార్లర్ ఉమెన్స్ లేదా మెన్స్ with equipment తో అమ్మకమునకు కలదు. Urgent సంప్ర: 73311 22304, 99596 77990. వెల 5L.

BUILDING CONSTRUCTION

TDR AP & TELANGANA BONDS BUY & SALE KAMESH 92 92 15 15 15

EDUCATION

విద్యార్థులకు వారి కెరీర్ విద్యా ప్రవేశాల గురించి సలహాలు సూచనలు చేయడానికి టీచర్స్, రిటైర్డ్ టీచర్స్, ప్రిన్సిపల్స్‌ను ఖాళీ సమయంలో ఫ్రీలాన్స్ - జాబ్ పద్ధతిన చేయడానికి ఆహ్వానం ట్రైనింగ్ ఇవ్వబడును. కర్నూలు. ✆ 72077 70916, 89777 97830.

PEOPLE CARE

OLD AGE HOME

శివకేశవ హోమ్‌కేర్ సర్వీసెస్ ఇంటిపని, వంటపని, బేబీకేర్, మంచాన వున్న వృద్ధులకు 24 గం|| మీ ఇంటి వద్దనే ఉండి సేవచేయుటకు పంపించబడును. విజయవాడ. ✆ 96760 38666.

REAL ESTATE

గుంటూరు సిటీలో, గోరంట్ల, లాం, JKC రోడ్డు, ఇన్నర్‌రింగ్ రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు,తాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మబడలనివారు సంప్ర: 93999 55545.

కర్నూలులో 40 సం|| రాలుగా నెల కంతుల పద్ధతిలో ఇంటి ప్లాట్లను అందించిన శ్రీ వినాయక ఎస్టేట్ ట్రేడర్స్ వారి ఆధ్వర్యంలో ప్రస్తుతం ఓర్వకల్ లో ఎయిర్ పోర్ట్ ఎదురుగా "KUDA" అప్రూవల్ తో " మెగా వెంచర్" అందిస్తున్నాం. రూ. వేల కోట్లు పెట్టుబడులతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఓర్వకల్ లో B.T. రోడ్డు, డ్రైనేజీ, కరెంట్, వాటర్ ట్యాంక్ చుట్టూ ఫెన్సింగ్ తో రూపొందుతున్న వెంచర్ లో EMI తో ప్లాట్లను అందిస్తున్నాం. బ్రోచర్ కోసం సంప్ర: 93900 21451, 63011 07746, 93921 34287.

HOUSE FOR SALE

కర్నూలు సిటీలో పెద్దమార్కెట్ దగ్గర ఖండేరి వీధిలో ఇల్లు అమ్మకానికి గలదు సంప్ర: 70138 30072, 99667 91677.

LAND FOR SALE

Farm Land 3.2 Acres, 180 Feet NH Road facing, Near Panyam for Sale. Suitable for Commercial Purposes. Cont: 90141 82888.

Urgent Sale 2 cents Prime land in near TV Station Allagadda @ Rs. 15,00,000/- For more details Call: 99088 64080.

In B-Thandrapadu 24 cent's site for sale HWY 1st bit suitable for Apartment, Hospital etc, 16 Lakh per cent ✆98856 89351.

సూరప్ప గూడెం, భీమడోలు, ఏలూరు జిల్లా - 15 ఎకరాల కొబ్బరి తోట, 2 బోర్లు, డ్రిప్, NH-16 కి దగ్గరలో, ప్లాట్స్ /రియల్ ఎస్టేట్‌కి అనుకూలం. సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్: 97043 22999, 73372 28262.

PLOT FOR SALE

కల్లూర్ రుక్మిణీనగర్ సూర్యదేవాలయం రోడ్డులో 220గ|| స్థలం ★ కల్లూర్ నిజాం స్కూల్ దగ్గర లలిత గ్రీన్ సిటీలో 800 గ|| స్థలం అమ్మబడును. ✆ 98484 16864.

ఓర్వకల్ ఇండస్ట్రీయల్ ఏరియాలో ఎయిర్ పోర్ట్ దగ్గరలో తక్కువ ధరలో ప్లాట్లు కలవు&కర్నూలు టౌన్ నందు డ్యూప్లెక్స్‌లు,విల్లాస్‌లు,హౌస్‌లు,ప్లాట్లు కలవు. సంప్ర: 80999 09366.

LEASE

COMMERCIAL Space for Lease Kurnool NH-44 Opp: Hangout Restaurant New Building 4 Floors (12000 Sft) + 3000 Sft Parking Total 15000 Sft Ideal for Banks, Corporate Offices (or) Institutions ✆ 9391951557, 9441196942.

LEASE/ RENT

1st & 2nd Floors-1200 Sft each, 3rd Floor-2400 Sft, Opp: Govt. General Hospital, Kurnool. ✆ 88857 33571. For Bank's, Office's, Institute's, Hospital's etc.

DhanunjayaVarma Complex 120 Ft, Bellary Main Road, Facing-5 Shops W-60 Ft X L-57 Ft = 3420Sft Lease/ Rent best for Banks, Show Rooms, Commercial Office Space etc. Cont:93938 66399, 94404 57679.

నంద్యాల గాంధీచౌక్ దగ్గరలో (ఓల్డ్ నెరవాటి హస్పిటల్) 9000 Sft గల G+2 కమర్షియల్ స్పేస్ & పార్కింగ్ సౌకర్యంతో లీజ్‌కు కలదు. ✆98660 26821

JOBS

KUN United Hyundai Kurnool. Wanted Accountants/ Service Advisors/ Sales Executives/ Team Leaders. Attractive Salary, Incentives. Contact: 98858 21222, 70936 85777, 97030 76555, 98855 37222, 91333 14336, 91601 14474. Experienced will be Preferred.

Mani Tyres, Sampath Nagar, Chowrasta, Kurnool. Wanted One Vacancy for Accountancy + Tally. Quali.+ Supervising ✆ 94901 30514.

Wanted Male Marketing Staff, Male Admin Incharges and Female Telecallers (Must be Married) Qual: Any Degree, Age Limit: 25 to 45 years, Salary: 10000/- to 20000/-.Working Location: Master Minds College. Kurnool, Contact: 92487 33342.

కర్నూలు పరిసర ప్రాంతాలలో పనిచేయుటకు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. జీతం: 25000+ (పెట్రోలు అలెవెన్స్ + ఇన్సెంటివ్స్) కలదు. ✆ 99662 71155, 92467 88755.

ఏపీలో ప్రముఖ మద్యం పంపిణీ సంస్థకు జిల్లా వారీగా అనుభవజ్ఞులైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అవసరం. జీతం: 30 వేలు, TA/DAతో సహా ✆ 92463 63624, jobsimfl@gmail.com

ప్రముఖ కోచింగ్ సెంటర్ కర్నూలులో మహిళా టెలీకాలర్స్ కావలెను. అర్హత, అనుభవాన్ని బట్టి జీతం గలదు. ✆ 88864 44720, 79818 86828.

కర్నూలు నంద్యాల చెక్ పోస్ట్ లో మల్లికార్జున ఫర్నిచర్ నందు పనిచేయుటకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. అర్హత: డిగ్రీ. సంప్ర॥ Cell: 98493 50328.

ఫీల్డ్ మేనేజర్స్, Gold వాల్యూయర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీస్టార్ గోల్డ్ కంపెనీకి కావలెను. ఏజ్: 22 to 35, ఫ్రెషర్స్ కూడా ✆ 62810 37879/ 90353 37879

ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థకు 10th/ ఇంటర్/ డిగ్రీ చదివిన (M/F) టార్గెట్ తో పని చేయగల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. కష్టపడే అభ్యర్థులు తమ బయోడేటాను వాట్సాప్ చేయండి. ✆ 93912 96125.

WE ARE HIRING
- SERVICE ADVISER 5 years experience
- Sr TECHNICIANS 3 years experience
- HELPER EXPERIENCE PERSONS

NAVATA AUTOMOTIVES NH-7, Near Venkanna Baavi, Dinnedevarapadu Village, Kurnool. ✆ 9246494959

అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే.
కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే.
ప్రకటనలపై 5% GST వర్తించును.
వివరాలకు: 99899 97628

ఆరోగ్యమే మహాభాగ్యం

HEALTH & CARE

DIABETES

డా॥బి. శ్రీదివ్యరెడ్డి, MD, DM., ఎండోక్రైనాలజిస్ట్, షుగర్, థైరాయిడ్, హార్మోన్ స్పెషలిస్ట్. Add: విజయా డయగ్నోస్టిక్ సెంటర్‌లైన్, గాయత్రి ఎస్టేట్స్, కర్నూలు. ✆ 63046 88799.

PHYSICIAN

డా॥ G.కుశల్ ప్రసాద్, M.D., Gen., ఫిజీషియన్ & డయాబెటాలజిస్ట్, సత్యనారాయణ స్వామి గుడి వెనుక, గాయత్రి ఎస్టేట్స్, కర్నూలు. ✆99669 25324.

డా॥ కె.చంద్రమౌళి రెడ్డి, Gen. Med., IDCCM, జనరల్ ఫిజిషియన్, ఫెలో ఇన్ క్రిటికల్ కేర్ యూనిట్, శ్రీసాయి చంద్ర క్లినిక్, విజయదుర్గ కార్డియాక్ లైన్, గాయత్రిఎస్టేట్, కర్నూలు. ✆8897 087874.

GYNAECOLOGY

డా॥ కె.అరవింద, MBBS, DNB, OBG గర్భిణి మరియు స్త్రీ వ్యాధి నిపుణురాలు, 2PM to 5PM & 5PM-9PM, శ్రీ సాయిచంద్ర క్లినిక్, గాయత్రి ఎస్టేట్, కర్నూలు. ✆ 88970 87874.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

నంద్యాల

•నంద్యాల • నందికొట్కూరు • శ్రీశైలం • పాణ్యం

లబ్ధిదారుల ఆనందమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో లబ్ధిదారుల కళ్లలో ఆనందం కనిపించడం ప్రభుత్వానికి గొప్ప సంతృప్తినిస్తుందని మంత్రి ఎన్ఎండీ.ఫరూక్ పేర్కొన్నారు. శనివారం స్థానిక సుద్దులపేట, బుడగ జంగాల వీధిలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారితో పాటు ఆయన పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2.16 లక్షల మంది లబ్ధిదారులకు రూ.92 కోట్ల మొత్తాన్ని అందజేస్తున్నామని వెల్లడించారు. అనంతరం కలెక్టర్ బుడగజంగాల కాలనీలో పర్యటించి ఇళ్ల స్థలాల ఆరా తీశారు. త్వరలోనే వార్డు సభ నిర్వహించి ప్రజల నివాస స్థలాల ప్రత్యక్షంగా తెలుసుకుంటా నని హామీ ఇచ్చారు.

తెదేపాతోనే నంద్యాల అభివృద్ధి

నంద్యాల పురపాలకం, న్యూస్‌టుడే: తెదేపాతోనే నంద్యాల అభివృద్ధి సాధ్యమని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాల పురపాలక కార్యాలయంలో నూతన ట్రాక్టర్లను శనివారం ప్రారంభించారు. అనంతరం టిడ్కో గృహాల లబ్ధిదారులకు ఆన్‌లైన్ ద్వారా గృహాలను కేటాయించారు. కార్యక్రమంలో పురపాలక ఛైర్‌పర్సన్ మాబున్నీసా, వైస్‌ఛైర్మన్ శ్రీధర్ పాల్గొన్నారు.

పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సున్నిపెంట సర్కిల్, న్యూస్‌టుడే: సున్నిపెంటలో ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి శనివారం పంపిణీ చేశారు. కాలనీలో పలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేశారు. అనంతరం కాలనీలో జరుగుతున్న రూ.8 కోట్ల అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పంచాయతీ కార్యదర్శి బాల నాయక్, ఏఈ శ్రీనివాసులు, నేతలు యుగంధర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, నాగేశ్వర్ సురేష్, సుభాన్, ఉమామహేశ్వరరావు, మల్లేష్, చిన్నబాబు, నాగసాయి, తదితరులు పాల్గొన్నారు.

పింఛను అందజేస్తున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి

139 మంది గైర్హాజరు

నంద్యాల విద్య, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా 55 కేంద్రాల్లో ఇంటర్ పరీక్ష నిర్వహించగా శనివారం 5,268 మంది విద్యార్థులు హాజరైనట్లు, 139 మంది గైర్హాజరైనట్లు డీఐఈవో శంకర్‌నాయక్ తెలిపారు.

3న మహానంది ఆలయం మూసివేత

మహానంది, న్యూస్‌టుడే: చంద్రగ్రహణం సందర్భంగా మహానందిలోని అన్ని ఆలయాలను మార్చి 3న ఉదయం 8 గంటల నుంచి మూసివేయనున్నట్లు ఈవో నల్లకాల్వ శ్రీనివాస రెడ్డి, వేదపండితులు రవిశంకరఅవధాని తెలిపారు. సంప్రోక్షణ తర్వాత రాత్రి 7.30 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించడం జరుగుతుందని వివరించారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
నందికొట్కూరు : 94403 61729
ఆత్మకూరు : 90149 09024
నంద్యాల : 98853 28120

నంద్యాల పురపాలకం, న్యూస్‌టుడే: ?: పట్టణంలోని నీలిపేట, రోజాకుంట వీధిలో కోతుల బెడద అధికమైంది. - రజని, స్వర్ణలత, స్థానికులు ?: గాంధీనగర్‌లో, సాదిక్ నగర్‌లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంది. - అల్తాఫ్, సురేష్, స్థానికులు. ?: పట్టణంలోని బుడగజంగాల కాలనీలో, టెక్కెలో కల్వర్టు శుభ్రం చేయడం లేదు. - సుమంత్, వాసు, స్థానికులు ✓: త్వరలోనే కోతులను, కుక్కలను పట్టించి సమస్యను పరిష్కరిస్తాం. సిబ్బందితో కల్వర్టు శుభ్రం చేయిస్తాం. - లక్ష్మీనారాయణశర్మ, శానిటరీ ఇన్‌స్పెక్టర్

ఇంటికి సౌర వెలుగులు

★ పీఎం సూర్య ఘర్‌తో విద్యుత్తు బిల్లు ఆదా

రాయితీపై అందజేస్తూ..

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: పేద, మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు కేంద్రం 'పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ' పథకాన్ని తీసుకొచ్చింది. వేసవి కాలంలో విద్యుత్తు బిల్లుల మోత మోగుతుంది. సామాన్యులకు విద్యుత్తు బిల్లులు భారంగా మారుతున్నాయి. ఈ పథకం ద్వారా ప్రజలు బిల్లుల నుంచి ఉపశమనం లభించనుంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే విద్యుత్తు బిల్లుల సొమ్ము ఆదా చేసుకోవచ్చు. పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా రాయితీపై సోలార్ యూనిట్లు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నంద్యాల జిల్లాలో ప్రజలు ఎలాంటి వోల్టేజీ సమస్య లేకుండా వీటిని అమర్చుకుంటున్నారు. వీటివల్ల మంచి ఫలితాలు వస్తున్నట్లు విద్యుత్తు శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలకు ఈ పథకం గురించి పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

నంద్యాలలో ఓ ఇంటిపై అమర్చిన సౌర ఫలకాలు

నెలకు రూ.3 వేలు విద్యుత్తు బిల్లులు వచ్చే వినియోగదారులు 3 కేవీ సామర్థ్యం ఉన్న సౌర యూనిట్‌ను ఏర్పాటు చేసుకుంటే విద్యుత్తు బిల్లులు కట్టవలసిన అవసరం లేదని విద్యుత్తు అధికారులు సూచిస్తున్నారు. సోలార్ యూనిట్ల వాడకం పెరగాలని వాటి ద్వారా ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి జరగాలని రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీలకు సొంత ఇల్లు ఉన్న వారికి 2 కిలోవాట్ల పూర్తి రాయితీతో ఉచితంగా సోలార్ యూనిట్లు అమర్చుతున్నారు. గృహ సామర్థ్యానికి అనుగుణంగా సోలార్ యూనిట్లు అమర్చడం ద్వారా నెలవారీ బిల్లుల చెల్లింపు భారం తప్పుతోంది. మిగతా గృహ వినియోగదారులకు కూడా సామర్థ్యాన్ని బట్టి రాయితీలు ఇస్తున్నారు. రాయితీ పోను మిగతా మొత్తాన్ని చెల్లిస్తే వారికి సోలార్ యూనిట్లు అమర్చుతున్నారు. వీటిని ఒకసారి ఏర్పాటు చేసుకుంటే 25 ఏళ్లపాటు విద్యుత్తు బిల్లులు కట్టాల్సిన అవసరంలేదని అధికారులు సూచిస్తున్నారు.

యూనిట్ వివరాలు

కేవీ	మొత్తం ఖర్చు(రూ)	ప్రభుత్వ రాయితీ(రూ)
1	70,000	30,000
2	1,40,000	60,000
3	2,10,000	78,000

మిగులు యూనిట్లకు చెల్లింపులు

నంద్యాల జిల్లాలో సౌర విద్యుత్తు ఫలకాలు అమర్చుకోవడానికి వినియోగదారుల నుంచి 11 వేల దరఖాస్తులు రాగా ఇప్పటివరకు 2,947 సోలార్ యూనిట్లు అమర్చారు. నంద్యాల పట్టణంలో 2,200 దరఖాస్తులు రాగా 598 గృహాలకు సౌర ఫలకాలు అమర్చారు. వీటిని ఏర్పాటు చేసేందుకు 20 వరకు సోలార్ యూనిట్ సంస్థలు ఉన్నాయి. ప్రజలు నచ్చిన వాటిని ఎంపిక చేసుకొని అమర్చుకోవచ్చు. ఇంటి అవసరాలకు 100 యూనిట్లు అవసరం ఉంటే.. సోలార్ యూనిట్ ద్వారా 120 యూనిట్లు విద్యుత్తు ఉత్పత్తి అయితే మిగిలిన 20 యూనిట్లకు.. యూనిట్‌కు రూ.2.9 పైసల చొప్పున ప్రభుత్వం వినియోగదారులకు చెల్లిస్తుందని విద్యుత్తు శాఖ ఎస్ఈ సుధాకర్ కుమార్ తెలిపారు.

వైభవంగా లక్ష్మీనారసింహుని కళ్యాణం

నంద్యాల గాంధీచౌక్, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణంలో లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం శనివారం వైభవంగా నిర్వహించారు. అహోబిలం బ్రహ్మోత్సవాల సందర్భంగా గిరినాథ్ సెంటర్‌లో హిందూ ఆస్థాన నిర్వాహకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణాన్ని తిలకించారు.


లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం చేస్తున్న అర్చకులు

నంద్యాల గాంధీచౌక్, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణంలో నవలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. బాలాజీ కాంప్లెక్స్‌లోని మహా జ్వాల సుదర్శన లక్ష్మీనరసింహ ధర్మ పీఠం నిర్వాహకులు నరసింహస్వామి ఆధ్వర్యంలో లక్ష్మీనరసింహ స్వామికి కళ్యాణాన్ని జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీలక్ష్మీ చెన్నకేశవ ఆలయ వార్షికోత్సవం

పగిడ్యాల, న్యూస్‌టుడే: మండల పరిధిలోని లక్ష్మాపురం గ్రామంలో ఉన్న శ్రీలక్ష్మీచెన్నకేశవ ఆంజనేయస్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవం శనివారం వైభవంగా నిర్వహించారు. ఉదయం వేదపండితులు అనిల్ శర్మ ఆధ్వర్యంలో పురోహితులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు కమ్మరి గోవిందు, మద్దిలేటిగౌడ, నరసింహులు, బోయరాముడు, జంగాల స్వాములు, నాగభూషణం గౌడ, రాజశేఖర్‌గౌడ, తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన శిక్షణ తరగతులు

నంద్యాల విద్య, న్యూస్‌టుడే: పట్టణంలోని రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో నాంది ఫౌండేషన్, మహీంద్రా ప్రైడ్ క్లాస్ రూమ్స్ ఆధ్వర్యంలో సాఫ్ట్ స్కిల్స్‌పై విద్యార్థులకు నిర్వహించిన ఉచిత శిక్షణ తరగతులు శనివారం ముగిసినట్లు రామకృష్ణ విద్యాసంస్థల అధినేత రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యాలను పెంపొందించుకొని, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ హేమంత్‌రెడ్డి, అధ్యాపకులు కుమార్, ఇంతియాజ్ అహమ్మద్ పాల్గొన్నారు.

భూసార పరీక్ష కేంద్రం తనిఖీ

భూసార వివరాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి

నంద్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే: రైతులకు భూసార పరీక్ష కేంద్రాల ద్వారా సమగ్ర సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు. శనివారం నంద్యాల నూనెపల్లె మార్కెట్ యార్డులో ఉన్న భూసార పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. మార్చి నెలాఖరులోగా అన్ని మట్టి నమూనాల పరీక్షలను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు.

జనసేన పార్టీ బలోపేతానికి కృషి

ఆత్మకూరు, మహానంది, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఆ పార్టీ నంద్యాల జిల్లా పార్లమెంట్ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య, పార్టీ ఉమ్మడి జిల్లా సమన్వయకర్త సురేష్‌బాబు అన్నారు. ఆత్మకూరు పట్టణంలో శనివారం నియోజకవర్గ స్థాయి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. సభ్యత్వ నమోదులో నంద్యాల జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఉమ్మడి జిల్లా ప్రచార కమిటీ సమన్వయకర్త శ్రీరాములు, శేషుకుమార్, హరికృష్ణ, మారెడ్డి రామయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహానంది పుణ్యక్షేత్రంలో గంగా కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వర స్వామివార్లకు రోశయ్య విశేష పూజలు చేసుకున్నారు. బుక్కాపురం గ్రామంలో సభ్యత్వ నమోదుపై ఆరా తీశారు.

సమావేశంలో మాట్లాడుతున్న కిలారి రోశయ్య

రైతులను ఆదుకునేందుకే కొనుగోలు కేంద్రాలు

మిడుతూరు, న్యూస్‌టుడే: పంట ఉత్పత్తులను రైతులు తక్కువ ధరకే విపణిలో అమ్ముకుని నష్టపోకుండా ఉండేందుకే ప్రభుత్వం కంది, శనగల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. మండల కేంద్రం మిడుతూరులో ఏర్పాటు చేసిన కంది, శనగల కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే, నందికొట్కూరు విపణి కేంద్రం అధ్యక్షుడు ప్రసాదరెడ్డి, మార్క్‌ఫెడ్ డీఎం హరినాథరెడ్డిలతో కలిసి శనివారం ప్రారంభించారు. తలముడిపి గ్రామంలో సైతం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షుడు కాతా రమేష్ రెడ్డి, సహకార సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, నాయకులు శివరామిరెడ్డి, స్వామిరెడ్డి, సర్వోత్తమరెడ్డి, ఇద్రుస్, గౌడ్, మనోహరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రంలో తూకం వేస్తున్న ఎమ్మెల్యే జయసూర్య, నాయకులు

శ్రీగిరిలో రుద్ర ఉపాసన

శ్రీశైలం, న్యూస్‌టుడే: శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం రుద్ర ఉపాసన కార్యక్రమం జరగనుంది. శ్రీసత్యసాయి బాబా 100 సంవత్సరాల జయంతిని పురస్కరించుకొని సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 4వేల మందికి ఆదివారం రుద్ర ఉపాసన చేయనున్నట్లు శనివారం తెలిపారు. వందలాది మంది సేవకులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

వైద్యులు పరిజ్ఞానాన్ని మెరుగుపర్చుకోవాలి

నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే: వైద్యులు తమ పరిజ్ఞానాన్ని నిరంతరం మెరుగుపర్చుకుంటూ, కొత్త ఆవిష్కరించిన ఆధునిక వైద్య విధానాలపై అవగాహన పెంచుకొని ప్రజలకు మెరుగైన చికిత్సలు అందించాలని ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డా.రవికృష్ణ అన్నారు. నంద్యాల ఐఎంఏ, కర్నూలు కిమ్స్ ఆసుపత్రి సహకారంతో స్థానిక మధుమణి సమావేశ భవనంలో వైద్య సదస్సు నిర్వహించారు. న్యూరో సర్జరీ వైద్యనిపుణులు డా.సుమంత్‌కుమార్, మెదడు, వెన్నెముక శస్త్రచికిత్సల్లో నూతన విధానాలపై ప్రసంగించారు. పల్మనాలజిస్టు డా.యశోవర్ధన్, డా.చిరంజీవిరెడ్డి, ఐఎంఏ నంద్యాల అధ్యక్ష, కార్యదర్శులు డా.శ్రీనివాసరావు, డా.మహమ్మద్ రఫీ, సభ్యులు డా.పనిల్‌కుమార్, డా.మధుసూదనరావు, డా.విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంక్షిప్త సమాచారం

ఆత్మకూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వం పీఆర్సీ కమిషన్‌ను వెంటనే ప్రకటించాలని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివయ్య డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంలో భాగంగా కొత్తపల్లి మండల కార్యదర్శి హేస్సేన్ అధ్యక్షతన ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం ధర్నా నిర్వహించారు.

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: దిల్లీలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టు దుర్మార్గమని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుధీర్, ఎంఆర్ నాయక్ అన్నారు.

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైలంలోని గురు సదన్‌లో శనివారం స్వల్ప విద్యుదాఘాతం చోటు చేసుకుంది.

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 6వ తేదీన ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించనున్నట్లు దేవస్థానం ఛైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు, ఈవో ఎం.శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

వెలుగోడు, న్యూస్‌టుడే: మండల పరిధిలోని పంట పొలాల్లో రైతుల విద్యుత్ వైర్లు అపహరించుకెళ్లిన పాములపాడు గ్రామానికి చెందిన సురేంద్రను అరెస్ట్ చేసినట్లు ఎస్సై సురేష్ తెలిపారు.

నంద్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యార్థినులు ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటే తక్షణం 112 నంబరుకు కాల్ చేయాలని శక్తి బృందం హెడ్‌కానిస్టేబుల్ ప్రసాద్ పేర్కొన్నారు.

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: నూతన ఉపాధి హామీ పథకంపై ప్రజల్లో అవగాహన పెంచాలని ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ అన్నారు.

నంద్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే: నంద్యాల విజయ పాల డెయిరీలో పనిచేసిన డిప్యూటీ డైరెక్టర్ వలి పదవి విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యార్థులకు చదువుతో పాటు ఆలోచన శక్తిని పెంచాలని ఎంఈవోలు కోటయ్య, సుబ్రహ్మణ్యం అన్నారు.

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రతిభ చూపుతున్నారని శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం అన్నారు.

ఆత్మకూరు, న్యూస్‌టుడే: విద్యార్థులు శాస్త్రీయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని కొత్తపల్లి మండల విద్యాధికారి నాగరాజు అన్నారు.

గడివేముల, న్యూస్‌టుడే: గడివేములలో విద్యార్థులు నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకుంది.

గోపవరం, (మహానంది), న్యూస్‌టుడే: మహానంది మండలం గోపవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో సైన్స్ డే కార్యక్రమాన్ని మండల విద్యాశాఖాధికారులు రామసుబ్బయ్య, విజయ్ కుమార్‌లు, ప్రధానోపాధ్యాయురాలు హైమావతి ఆధ్వర్యంలో నిర్వహించారు.

మిడుతూరు, న్యూస్‌టుడే: మిడుతూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు సాయి తిమ్మయ్య ఆధ్వర్యంలో జాతీయ సైన్సు దినోత్సవాన్ని నిర్వహించారు.

స్తంభం ఒరిగింది.. భయం పెరిగింది

నంద్యాల శివారులోని చాబోలు నుంచి అయ్యలూరి మెట్ట వెళ్లే దారిలో విద్యుత్తు స్తంభం ప్రమాదకరంగా ఒరిగింది. ఇది ఎప్పుడు కూలి ఏ ప్రమాదం జరుగుతుందోనని ఈ దారిన వెళ్లేవారు భయపడుతున్నారు. అధికారులు చర్యలు చేపట్టి ఒరిగిన స్తంభాన్ని బాగు చేయాలని కోరుతున్నారు. –న్యూస్‌టుడే, నంద్యాల రైతునగరం

పడితే ప్రమాదమే..

మహానంది, నంద్యాల మండలాల గ్రామాల నుంచి నంద్యాల పట్టణంలోకి వచ్చేవారు ఫరూక్ నగర్ మీదుగా దిగే చోట కొద్ది దూరం వరకు హెచ్చుతగ్గులు, బండరాళ్లు తేలి ప్రమాదకరంగా మారింది. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పట్టణంలోకి రావడానికి దగ్గరి దారి కావడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. ద్విచక్ర వాహనదారులు ఎదురెదురుగా వచ్చినప్పుడు వాహనదారులు అదుపు తప్పి కిందపడి గాయపడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు వేయించాలని ప్రజలు కోరుకుంటున్నారు. –న్యూస్‌టుడే, నంద్యాల బొమ్మలసత్రం

చెట్టు కిందికి చేరిన విద్యార్థులు

గడివేములలోని ఉర్దూ పాఠశాల వద్ద పందుల బెడద అధికంగా ఉండటంతో విద్యార్థుల సంఖ్య తగ్గింది. దీంతో 2024లో ప్రాథమిక పాఠశాలలోకి మార్చారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో ఉర్దూ పాఠశాల నిర్వహణకు గదులు లేనందున ఖాళీ చేసి వెళ్లిపోవాలని ప్రధానోపాధ్యాయుడు చెప్పారని.. దీంతో పిల్లలను చెట్టు కింద కూర్చోబెట్టుకుంటున్నానని ఉర్దూ ఉపాధ్యాయురాలు ఫర్జనా తెలిపారు. ఉర్దూ పాఠశాలను ప్రాథమిక పాఠశాలలో నిర్వహించుకోవాలని జిల్లా విద్యాధికారి ఉత్తర్వులు ఇచ్చినా బయటకు పంపించారని వాపోయారు. – న్యూస్‌టుడే, గడివేముల

అదుపు తప్పితే ఆపదే..

మండలంలోని పెద్దకొట్టాల గ్రామం నుంచి అయ్యలూరి మెట్టకు వెళ్లే రహదారి రైల్వే వంతెన సమీపంలో గత ఐదేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు రోడ్డు భారీగా కోతకు గురైంది. కోతకు గురైన రహదారిని మాత్రమే బాగు చేశారు. సిమెంటు రోడ్డు పక్కన ఉన్న గ్రావెల్ రోడ్డు వాన నీటికి 5 అడుగుల మేర కోతకు గురైంది. కోతకు గురైన దాన్ని అలాగే వదిలేశారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డులో రాత్రి వేళ వీధి దీపాలు లేకపోవడంతో వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు అదుపు తప్పి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. – న్యూస్‌టుడే, పెద్దకొట్టాల (నంద్యాల గ్రామీణం)

పేద విద్యార్థుల విద్యాభివృద్ధే ధ్యేయం

వెలుగోడు, న్యూస్‌టుడే: పేద విద్యార్థుల విద్యాభివృద్ధే ఫౌజియా కరీ ఫౌండేషన్ లక్ష్యమని ఆ ఫౌండేషన్ ఛైర్మన్ అబ్దుల్ కరీ అన్నారు. శనివారం వెలుగోడు పట్టణంలోని ఉర్దూ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. గత 15 సంవత్సరాల నుంచి ఏటా ఉపాధ్యాయులకు గౌరవ వేతనం, విద్యార్థులకు ఉపకార వేతనాలు కలిపి రూ.15 లక్షలు అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నసురుల్లాఖాన్, హిదాయత్ అలీఖాన్, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఉపకారవేతనాలు అందుకున్న విద్యార్థులతో ఫౌండేషన్ ఛైర్మన్ అబ్దుల్ కరీం

స్వచ్ఛ రథాన్ని సద్వినియోగం చేసుకోండి

తిమ్మాపురం, (మహానంది), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పాటు చేయించిన స్వచ్ఛ రథాన్ని సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల కేసీ కెనాల్ ప్రాజెక్టు ఛైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి విజ్ఞప్తి చేశారు. మహానంది మండల కేంద్రం ఎం.తిమ్మాపురంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద మండలాధ్యక్షురాలు బుడ్డారెడ్డి యశస్వినీ అధ్యక్షతన ఎంపీడీవో మహబూబ్‌దౌల ఆధ్వర్యంలో స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. ఆయన వెంట నంద్యాల తెదేపా పార్లమెంట్ ఉపాధ్యక్షులు శ్యామల జనార్దన్‌రెడ్డి, నేతలు బసిరెడ్డి నాగభూపాల్‌రెడ్డి, కంచెర్ల శివశంకరచౌదరి, నూలు వెంకటరంగయ్య, భూపాల్‌రెడ్డి, అచ్చయ్య, రమణగౌడు పాల్గొన్నారు.

వెలుగోడు: స్వచ్ఛ రథం వాహనాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెదేపా నియోజకవర్గ సమన్వయకర్త అన్నారపు శేషిరెడ్డి, ఎంపీడీవో మధుసుదన్‌రెడ్డి అన్నారు. వెలుగోడు పట్టణంలో శనివారం స్వచ్ఛరథం వాహనాన్ని ప్రారంభించారు. తహసీల్దారు శ్రీనివాసగౌడు, డిప్యూటీ ఎంపీడీవో మురారి, ఈవో నరేంద్రగౌడు పాల్గొన్నారు.

పీఆర్సీ కమిషన్‌ను వెంటనే ప్రకటించాలి

నంద్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: పీఆర్సీ కమిషన్‌ను వెంటనే ప్రకటించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాకీర్‌హుసేన్ డిమాండ్ చేశారు. శనివారం తహసీల్దారు కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా రివర్స్ పీఆర్సీతో ఉద్యోగులను, ఉపాధ్యాయులను మోసం చేసిందన్నారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా వంచన చేస్తుందన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దారుకు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు నవనీశ్వర్‌రెడ్డి, శ్రీనివాసులు, శ్రీరాములు, వెంకటరమణ, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

నంద్యాల గాంధీచౌక్, న్యూస్‌టుడే: విద్యార్థులు శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత ఎన్ కేశవరెడ్డి అన్నారు. పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్‌లో కేశవరెడ్డి పాఠశాలలో శనివారం సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు వివిధ అంశాలను ప్రదర్శించారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, చైతన్య పాఠశాలతో పాటు పలు పాఠశాలల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలు

పగిడ్యాల, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి విజ్ఞానాన్ని అందించడం కోసమే వైజ్ఞానిక వేడుకలు నిర్వహించినట్లు మండల విద్యాధికారులు ఎంఈవో సూబాన్, మురళీమోహన్ రెడ్డి తెలిపారు. లక్ష్మాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సైన్సు ఎగ్జిబిషన్ నిర్వహించారు.

దోపిడీ అరికట్టాలి

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లాలో మందుల దుకాణాలు, ఫార్మా కంపెనీల దోపిడీని అరికట్టాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబాఫక్రుద్దీన్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాముడు డిమాండు చేశారు. నంద్యాల జిల్లా డీఎంహెచ్‌వో వెంకటరమణకు శనివారం వినతి పత్రం అందజేశారు.

మహారాజశ్రీ కర్నూలు ప్రిన్సిపల్ జిల్లా జడ్జి కోర్టు, కర్నూలు
G.O.P. No: 12/2026
గోరంట్ల రామసుందర్ రెడ్డి ...అర్జీదారు
-Vs-
నిల్ ...రెస్పాండెంటు
జనరల్ నోటీసు
నంద్యాల జిల్లా, జూపాడుబంగ్లా మండలం, పారుమంచాల గ్రామ ప్రజలకు తెలియజేయడమేమనగా పై నెంబర్ G.O.P.లో గోరంట్ల హర్షవర్దన్ రెడ్డి మైనర్‌గా ఉన్నాడని మైనర్ గార్డియన్‌గా, గోరంట్ల రామసుందర్ రెడ్డి S/o. గోరంట్ల పెద్దారెడ్డిగారి నాగిరెడ్డి, H.No. 4-25B, తరిగోపుల గ్రామము, జూపాడుబంగ్లా (మం), నంద్యాల జిల్లా అనుసతడు తనను మైనర్‌కు గార్డియన్‌గా నియమించమని, మరియు మైనర్ పేర ఉన్న షెడ్యూలు ఆస్తిని మైనర్ సంరక్షణ కొరకు విక్రయించి మైనర్ పేర బ్యాంకులో డిపాజిట్ చేయుటకు పర్మిషన్ ఇప్పించమని కోరుతూ అర్జీ దాఖలు చేసినాడు.
ఇందుపైన ఎవరికైనా ఆక్షేపణ ఉన్న 16-03-2026 తేదీన పగలు 10-30 గం॥లకు పై కోర్టులో హాజరై తెలుపుకొనవలెను. లేనియెడల పరోక్షమున విచారించి తీర్మానింపబడును.
షెడ్యూలు: నంద్యాల జిల్లా, జూపాడుబంగ్లా మం॥, పారుమంచాల గ్రామపంచాయతీ, పారుమంచాల గ్రామము, సర్వే నెం: 1540/A, విస్తీర్ణం: AC 1.35 సెంట్లు (0.546 HC) 2) సర్వే నెం: 1540/B విస్తీర్ణం: AC 1.49 సెంట్లు (0.603 HC).
తూర్పు: తిమ్మారెడ్డిగారి శేషిరెడ్డి భూమి, పడమర: వెంకటేశ్వర్లు భూమి, ఉత్తరం: జనార్దన్ రెడ్డి భూమి, దక్షిణం: నారాయణ రెడ్డి భూమి మిగిలినవారు.
కోర్టు వారి ఉత్తర్వు మేరకు
M.వెంకట్ రెడ్డి, T.రాజశేఖర్
అర్జీదారుపరం అడ్వకేట్లు, కర్నూలు
Cell: 93993 33737.

పండించి.. పారబోసి

★ ధర లేక నష్టపోతున్న టమాట రైతులు

నందికొట్కూరు గ్రామీణం, నంద్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే: టమాట ధర పతనం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌లో సాగు చేసిన టమాట తోటలకు వర్షకాలం, చలికాలం ఆరంభ దశలో వచ్చిన తుపాను తీవ్రతకు పూత రాలిపోయి, అంతంత మాత్రమే కాపు కాసింది. డిసెంబర్ నుంచి వాతావరణం అనుకూలించడంతో టమాట కాపు ఆశాజనకంగా ఉందనుకున్న లోపే ధర పతనం అయ్యిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

30 కిలోలకు రూ.40 చెల్లింపు

నంద్యాల జిల్లాలో 7170 ఎకరాల్లో టమాట సాగు చేశారు. అత్యధికంగా డోన్ 1807, ప్యాపిలి 4239, బేతంచేర్ల 608 ఎకరాల్లో టమాట తోటలు సాగు చేశారు. ధర లేక పొలాల్లోనే వదిలేశారు. డిసెంబర్ వరకు 30 కిలోల టమాట బాక్స్ ధర రూ.500 పలికేది. జనవరిలో రూ.270, ఫిబ్రవరి ప్రారంభంలో రూ.150 ధర పలికిందని.. ప్రస్తుతం బాక్స్ ధర రూ.40లకు పతనం అయ్యిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోత ఖర్చులు కూడా రాకపోవడంతో పొలాల్లోనే వదిలేస్తున్నారు. కొంత మంది రైతులు గట్ల వెంట పారబోస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని టమాట రైతులు కోరుతున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి - గుర్రాల సుబ్బారెడ్డి, నందికొట్కూరు

మంచి ధర ఉంటుందనే ఆశతో మూడు నెలల క్రితం రెండు ఎకరాల్లో రూ.2.20 లక్షల పెట్టుబడి పెట్టి టమాట సాగు చేశాను. రెండు ఎకరాలు రూ.60 వేలకు కౌలుకు తీసుకున్నాను. జనవరి రెండో వారం నుంచి కోతలు ప్రారంభమయ్యాయి. మొదట్లో 30 కిలోల బాక్స్ ధర రూ.270 పలికేది. అప్పటి నుంచి క్రమంగా పతనం అవుతూ రూ.40కి చేరింది. ప్రస్తుతం పొలంలో కాయలు బాగా ఉన్నాయి. కానీ 30 కిలోల బాక్స్ రూ.40లకే అడుగుతున్నారు. కర్నూలు మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్ముకోవాలంటే రవాణా ఖర్చులు మరింత భారం అవుతుందని భయంగా ఉంది. దీంతో పొలంలోనే వదిలేశాం. రెండు రోజుల క్రితం కోసిన 20 బాక్సుల కాయలు అమ్ముడుపోక పారబోశాను. టమాట రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.

టమాటలు పారబోస్తున్న రైతు గుర్రాల సుబ్బారెడ్డి

అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం

ఆత్మకూరు, న్యూస్‌టుడే: ఆత్మకూరు పట్టణంలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానం శాశ్వత అన్నదాన పథకానికి కీ.శే. ఇల్లూరి క్రిష్ణయ్య, వెంకటసుబ్బమ్మల జ్ఞాపకార్థం కుమారుడు ఆదినారాయణశెట్టి, కోడలు లీలావతి దంపతులు రూ.లక్ష విరాళం ఇచ్చినట్లు ఆలయ కమిటీ గౌరవాధ్యక్షులు వంగాల శివరామిరెడ్డి, అన్నదాన, ఆలయ కమిటీ అధ్యక్షులు రామయ్య, కోశాధికారి జక్కా మురళి తెలిపారు.

ఒప్పందంతో దేశ రైతులకు నష్టం

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: అమెరికాతో భారత దేశం చేసుకున్న ఒప్పందాల వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రుడు అన్నారు. పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో శనివారం వారు మాట్లాడారు. వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు రద్దుచేసి, ఎగుమతులపై సుంకం విధించేలా ఒప్పందం చేసుకోవడాన్ని రైతు సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు.

(c) eenadu

పేదల సంక్షేమానికి ప్రాధాన్యం

బనగానపల్లి, న్యూస్‌టుడే: పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని బీసీ కాలనీలో ఇంటింటికి

వృద్ధుడికి పింఛను అందిస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

తిరిగి లబ్ధిదారులకు సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. ఆయా కాలనీల్లో పేద కుటుంబాల యోగక్షేమాలను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఒకటో తేదీ ఆదివారం వస్తే ఒక రోజు ముందే పింఛన్లు ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని కొనియాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. వైకాపా నాయకులు ఎన్ని అడ్డంకులు తీసుకురావాలని చూసినా కూటమి ప్రభుత్వం ముందుకే వెళుతుందని మంత్రి అన్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు.

పరిశుభ్రత పాటిస్తేనే ఆరోగ్యం

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: ఆళ్లగడ్డ పట్టణంలోని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలసదన్‌ను డీఈవో జనార్దన్‌రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి సౌకర్యాలను, ఆహార వస్తువులను పరిశీలించారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణ, బోధనా తీరును పరిశీలించారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ.. బాలసదన్‌లో ఆహార నాణ్యత లోపాలుండకూడదన్నారు. శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని వసతి గృహ బాధ్యులకు సూచించారు. కార్యక్రమంలో ఎంఈవోలు శోభావివేకవతి, గంగాధర్, ఎంఐఎస్ ప్రణాళిక సమన్వయకర్త జగన్‌మోహన్‌రెడ్డి, ప్రసన్నకుమార్, ఐసీడీఎస్ నోడల్ అధికారిణి ఉమా మహేశ్వరమ్మ పాల్గొన్నారు.

బాలసదన్ విద్యార్థినులతో డీఈవో జనార్దన్‌రెడ్డి

ప్రథమ చికిత్సపై అవగాహన అవసరం

హుస్సేనాపురం (ప్యాపిలి), న్యూస్‌టుడే: గొర్రెలు, మేకలు, పశువులకు సంబంధించి ప్రథమ చికిత్స చేయడంపై ప్రతి ఒక్కరూ అవగాహన పొందాల్సిన అవసరం ఉందని గొర్రెల పెంపకందారుల శిక్షణ కేంద్రం ఉప సంచాలకులు డాక్టర్ వెంకటరెడ్డి మహిళలకు సూచించారు. మండలంలోని హుస్సేనాపురం గ్రామంలో గొర్రెల పెంపకందారుల శిక్షణ కేంద్రంలో రెండు రోజుల పాటు 20 మంది మహిళలకు ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించారు. ఐటీసీ సంస్థ తరపున ప్రథమ చికిత్స కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సహాయ ఉప సంచాలకులు డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ రామసుబ్బారెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి, హుస్సేన్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

ఆళ్లగడ్డ

• ఆళ్లగడ్డ • బనగానపల్లి • డోన్

వసుధ ఫౌండేషన్ సేవలు అభినందనీయం

బనగానపల్లి, న్యూస్‌టుడే: సమాజానికి వసుధ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని తెదేపా వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు బంగుటూరి శ్రీనయ్య పేర్కొన్నారు. శనివారం బనగానపల్లిలో అనారోగ్య బాధితులకు రూ.25 వేల చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ గడిచిన పదేళ్లలో ఎంతో మందికి ఆర్థిక సహాయం చేసిన ఘనత ఫౌండేషన్‌కు ఉందని తెలిపారు.

శిథిలావస్థలో చెరువులు

● కట్టలు బలహీనం.. మరమ్మతులు శూన్యం

డోన్, న్యూస్‌టుడే: చెరువుల కట్టలు చిట్టడవులు తలపించేలా తయారయ్యాయి. కట్ట వెంట పెద్దఎత్తున కంపచెట్లు పెరిగి కాలు మోపలేని పరిస్థితి నెలకొంది. ఓ వైపు చెరువుకు ఆనుకుని పెద్దపెద్ద వృక్షాలు పెరిగి, కంపచెట్ల వేర్లు చెరువులోకి దూసుకెళ్తున్నాయి. వీటి నిర్వహణ మాత్రం పట్టించుకోవటంలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు ఏళ్ల గడుస్తున్న చెరువులకు సంబంధించిన తూముల నిర్వహణ పట్టించుకోకపోవటంతో దెబ్బతింటున్నాయి. దీని వల్ల నీరు వృథాగా పోతున్నాయి. తూముల మరమ్మతు పనులు చేపట్టి వదిలేస్తున్నారు.

అబ్బిరెడ్డిపల్లె చెరువు కట్టపై పెరిగిన కంపచెట్లు

నిర్వహణలో యంత్రాంగం విఫలం

డోన్, ప్యాపిలి మండలాల పరిధిలో మొత్తం 36 చెరువులు ఉన్నాయి. వీటిలో అబ్బిరెడ్డిపల్లె, ఉడుములపాడు, జగదుర్తి, వెంకటాపురం, యాపదిన్నె తదితర చెరువుల కింద వేల ఎకరాల్లో ఆయకట్టు సాగవుతోంది. ఇందులో గత దశాబ్దాల క్రితం నిర్మించిన చెరువులకు తూములు దెబ్బతిన్నాయి. ఈ పనుల కోసం ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కావడం లేదు. మిగతా చెరువుల పరిస్థితి ఆధ్వాన్నంగా ఉంది. చెరువుల పూడికతీత పనులు కొంతమేర చేపట్టినా కట్ట పటిష్ఠత పనులు, కాల్వల నిర్వహణ, తూముల మరమ్మతు వంటి పనులు చేపట్టాలని పలువురు రైతులు కోరుతున్నారు.

అధ్వానంగా తూములు

డోన్ మండలంలో అబ్బిరెడ్డిపల్లె, ఉడుములపాడు చెరువులు పెద్దవి. దాదాపు మూడు వేల ఎకరాల వరకు ఆయకట్టు ఉన్న అబ్బిరెడ్డిపల్లె చెరువు కట్టపైనా పెద్దఎత్తున కంపచెట్లు ఏపుగా పెరిగిపోయాయి. మూడేళ్ల క్రితమే ఈ చెరువుకు కట్ట ఎత్తు పెంచి నీటినిల్వ సామర్థ్యం పెంపు పనులు చేపట్టారు. అయినా కట్టపై ప్రస్తుతం కంపచెట్లు, పెద్దపెద్ద వృక్షాలు వాటి వేర్లు చొచ్చుకు పోయి కట్టబలహీన పడే అవకాశం ఉంది. ఈ చెరువుకు ఉన్న రెండు తూములు మరమ్మతులు అంతంతమాత్రంగానే చేపడుతున్నారు. ఇటీవల ఓ తూము నుంచి నీరు వృథాగా పోతుండటంతో అత్యవసరం కింద తాత్కాలిక పనులు మాత్రమే చేపట్టి వదిలేశారని రైతులు వాపోతున్నారు. ఏళ్లతరబడి వాటికి కనీసం గ్రీజు పూసే పరిస్థితి లేదని ఆరోపిస్తున్నారు. ఉడుములపాడు చెరువు కట్ట పరిస్థితి అదేవిధంగానే ఉంది.

అవసరమైన చర్యలు చేపడతాం

–హరీష్‌కుమార్, నీటి పారుదల శాఖ ఏఈ

అబ్బిరెడ్డిపల్లె చెరువు తూముకు అత్యవసర పనుల కింద మరమ్మతులు చేపట్టాం. సంబంధించిన నిధులకు ప్రతిపాదనలు పంపాం. చెరువుల మరమ్మతులకు నిధులు వస్తే పనులు చేయిస్తాం. మరోసారి పరిశీలించి అవసరమైన చర్యలు చేపడతాం.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఆళ్లగడ్డ: 8008 574316
డోన్ పట్టణం: 94408 57790
బనగానపల్లె: 80085 73763

నల్లగట్ల(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: ?: ఆళ్లగడ్డ మండలంలోని నల్లగట్ల గ్రామంలో ఎస్సీ కాలనీలో దోమల బెడద అధికంగా ఉంది. -పసు, నల్లగట్ల. ✔: దోమల మందు పిచికారీ చేయిస్తాం. -సూర్యహాన్, ఎంపీడీవో.

కొలిమిగుండ్ల, న్యూస్‌టుడే: ?: చెన్నకేశవస్వామి దేవాలయం సమీపంలో మురుగు కాలువను శుభ్రం చేయాలి. - బాలుడు, కాలనీవాసి. ✔: కాల్వకంతో కాల్వను శుభ్రం చేయిస్తాం. - చంద్రశేఖర్‌గౌడ్, డిప్యూటీ ఎంపీడీవో.

బనగానపల్లి (గ్రామీణం, న్యూస్‌టుడే: ?: టంగుటూరు గ్రామ శివారులో మలుపు వద్ద నియంత్రిక, సూచికలు ఏర్పాటు చేయాలి. - గణేష్, టంగుటూరు. ✔: సమస్యను గుర్తించి చర్యలు తీసుకుంటాం. -హుసేన్, ఆర్‌అండ్‌బీ అధికారి.

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: ?: కొత్త ఇందిరానగర్‌లో కాల్వలోని పూడికను తీసి కాల్వ పక్కనే వేశారు. దీన్ని తొలగించాలి. -శంకర్, కొత్త ఇందిరానగర్. ✔: పూడికను సిబ్బందితో తొలగిస్తాం. -రంగన్న, ఇన్‌ఛార్జ్ శానిటరీ అధికారి.

?: కేవీఎస్ కాలనీలో ప్రభుత్వ పాఠశాల వద్ద చేతి పంపు నిరుపయోగంగా మారింది. - సుంకన్న, కేవీఎస్ కాలనీ. ✔: మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకువస్తాం. - సురేష్, మున్సిపల్ ఏఈ.

ముగిసిన సామాజిక తనిఖీ ప్రజా వేదిక

బహిరంగ సభలో దస్త్రాలు పరిశీలిస్తున్న అధికారులు

డోన్, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పనులపై చేపట్టిన సామాజిక తనిఖీ ప్రజా వేదిక మండల బహిరంగ సభ శనివారం ముగిసింది. ... 2024- 25లో చేపట్టిన పనులకు సంబంధించి పలు అవకతవకలు జరిగినట్లు తనిఖీలో వెల్లడైంది. సభకు తనకు ఎందుకు పిలవలేదని ఎంపీపీ రాజశేఖర్‌రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మట్టి తరలింపుపై చర్యలు తీసుకోవాలి

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: కుందూనది ఒడ్డున మట్టి తరలింపుపై అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకుడు సుధాకర్ అన్నారు. కోవెలకుంట్లలోని కుందూనది ఒడ్డున ప్రజాసంఘాల నాయకులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కుందూనది ఒడ్డులో భాగాన తవ్విన గ్రావెల్‌ను అక్రమార్కులు తరలించుకెళ్లారన్నారు. ఈ కార్యక్రమంలో కరీంబాషా, ఓబులేసు, నవీన్, రామసుబ్బయ్య, రమేష్, సుబ్బారెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు.

సాంకేతిక లోపంతో నిలిచిన గూడ్స్ రైలు

బేతంచెర్ల మండలంలోని ఆర్ఎస్ రంగాపురం రైల్వే గేటు వద్ద గూడ్స్ రైలు ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో నిలిచి పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తరచూ రైల్వే గేట్లు పడటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం కావడంతో మద్దిలేటి స్వామి ఆలయానికి వెళ్లే భక్తులు గంటకుపైగా రైల్వే గేట్ పడటంతో ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంట తర్వాత వేరే ఇంజిన్ వచ్చి గూడ్స్ రైలును తీసుకెళ్లడంతో గేట్లు తెరిచారు. దీంతో వాహనాల రాకపోకలు సాగాయి.
– న్యూస్‌టుడే, ఆర్ఎస్ రంగాపురం(బేతంచెర్ల)

ట్యాంకు అధ్వానం.. చర్యలు శూన్యం

డోన్ పట్టణంలోని కొండపేటలో ప్రజల సౌకర్యార్థం ఏళ్ల క్రితం 5 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న జీఎల్ఎస్ఆర్ ట్యాంకును నిర్మించారు. నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకుంది. ట్యాంకు పైభాగంలో చుట్టూ నిర్మించిన నిర్మాణం శిథిలమవుతోంది. అక్కడక్కడ నిర్మాణం దెబ్బతిని పెచ్చులు ఊడిపోతున్నాయి. మున్సిపల్ అధికారులు మాత్రం ట్యాంకు మరమ్మతులు చేపట్టడం మరిచారు. పూర్తిగా దెబ్బతినక ముందే అధికారులు ట్యాంకునకు మరమ్మతులు చేపట్టాలని పుర ప్రజలు కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, డోన్ పట్టణం

అరకొర వసతులతో అవస్థలు

రుద్రవరంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే అరకొర వసతుల మధ్య విద్యార్థులు పరీక్ష రాయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ కేంద్రంలో 200 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పాఠశాలలో కేవలం 150 బెంచీలు ఉన్నాయి. వీటిలో సగానికిపైగా మూలకు చేరగా కొన్ని విరిగిపోయాయి. కొన్ని గదుల్లో పంకాలు తిరగడం లేదు. శుద్ధ జల కేంద్రం మరమ్మతులకు గురికావడంతో కుళాయి నీటినే విద్యార్థులు తాగాల్సి వస్తోంది. – న్యూస్‌టుడే, రుద్రవరం

సిబ్బంది నిర్లక్ష్యం.. సేవలు గగనం

ప్రభుత్వాసుపత్రుల్లో రోగుల సేవలకు కేటాయించిన పరికరాలు ఇతర పనులకు వినియోగిస్తున్నారు. రోగులకు అందించాల్సిన ఔషధాలు ఆసుపత్రికి ఇటీవల వచ్చాయి. డోన్ ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సేవలకు ఉపయోగించాల్సిన స్ట్రెచర్‌పై ఔషధాలు తరలించేందుకు వినియోగిస్తున్నారు. స్టోర్ రూంలో ఉంచాల్సిన మందులను వినియోగించని ఓ శౌచాలయంలో నిల్వ ఉంచడం విడ్డూరం. దీనిపై ఆసుపత్రి అధికారులు స్పందించాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, డోన్

సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

కార్యక్రమంలో మాట్లాడుతున్న శాంతాసిన్హా

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: సమాజంలో మార్పు రావాలంటే ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ శాంతాసిన్హా పేర్కొన్నారు. ఎంవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2002- 2007 విద్యా సంవత్సరాల మధ్య చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని అరుణకుమారి, విజయ్‌భాస్కర్‌ల అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శాంతాసిన్హా మాట్లాడుతూ.. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఎంవీ ఫౌండేషన్ కృషి చేస్తోందని తెలిపారు. విద్య బాలల హక్కు అని, ప్రతి విద్యార్థి తన స్వప్నాలను నెరవేర్చుకునేలా విద్యా వ్యవస్థ బలోపేతం కావాలని ఆమె ఆకాంక్షించారు.

సొదరదిన్నెలో యువకుడి ఆత్మహత్య

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: మండలంలోని సొదరదిన్నె గ్రామానికి చెందిన యువకుడు శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామానికి చెందిన హిమవంతరెడ్డి కుమారుడు సుదర్శన్‌రెడ్డి(29) మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ నాగన్న తెలిపారు.

కూటమి ప్రభుత్వంతోనే సుపరిపాలన

బేతంచెర్ల, డోన్ పట్టణం, న్యూస్‌టుడే: అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను చేరవేయడమే తెదేపా ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని ఎంబాయి గ్రామంలో ఎంపీడీవో ఫజుల్

పింఛను అందిస్తున్న ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి

రహిమాన్, తెదేపా మండల కన్వీనర్ ఉన్నం ఎల్ల నాగయ్య ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కోట్ల మాట్లాడుతూ.. ఎంబాయి గ్రామంలో రూ. 55 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అన్ని సమస్యలను పరిష్కరిస్తామని, చెరువులను నింపి భూగర్భ జలాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

డోన్ పట్టణం, కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: స్థానిక 14, 15, 16 వార్డుల్లో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను తెదేపా రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర వాల్మీకి బోయ కార్పొరేషన్ డైరెక్టర్ వలసల రామకృష్ణ, తెదేపా పట్టణ శాఖ అధ్యక్షుడు టీఈ రాఘవేంద్రగౌడ్‌లు పంపిణీ చేశారు. కోవెలకుంట్లలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి గడ్డం రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రహదారి పనులు ప్రారంభం

మహదేవపురం (శిరివెళ్ల), న్యూస్‌టుడే: ప్రజల సహకారంతోనే గ్రామాలు అభివృద్ధి పథంలో నడుస్తాయని తెదేపా నాయకులు, బోయలకుంట్ల సహకార సంఘం డైరెక్టర్ మహేష్ పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. రూ.15 లక్షల ఉపాధిహామీ నిధులతో మహదేవపురం గ్రామంలో సీసీ రహదారుల నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు.

ఆరోపణలు చేయడం తగదు

డబ్ల్యూగోవిందిన్నె (దొర్నిపాడు), న్యూస్‌టుడే: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైకాపా నేతలు ఆరోపణలు చేయడం తగదని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విమర్శించారు. మండలంలోని డబ్ల్యూగోవిందిన్నె గ్రామంలో శనివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా

మహిళకు పింఛను అందిస్తున్న ఎమ్మెల్యే అఖిలప్రియ

ఆమె మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి చేస్తుంటే వైకాపా నేతలు అనవసరంగా మాట్లాడుతున్నారన్నారు. అలాగే అర్హులైన వారు త్వరలోనే కొత్త పింఛన్లు దరఖాస్తుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేస్తుందన్నారు. అనంతరం గ్రామంలో సీసీ రహదారులకు భూమి పూజ చేశారు. తెదేపా నాయకులు సత్యం, అంజి, నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ద్వాదశి పాదుకారాధన

ఆళ్లగడ్డ గ్రామీణం, శిరివెళ్ల, న్యూస్‌టుడే: ఆళ్లగడ్డ మండలంలోని దిగువ అహోబిలం మఠంలో పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ద్వాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. మఠంలోని సకల దేవతామూర్తుల విగ్రహాలతో పాటు స్వర్ణ నృసింహస్వామికి ప్రత్యేకంగా ఆరాధించి మంగళహారతి అందించారు. పూర్వ పీఠాధిపతుల పాదుకలను అభిషేకించి భక్తులను ఆశీర్వదించారు.

నాట్యం చేస్తున్న కళాకారిణులు

బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఎగువ అహోబిలంలో ఉచిత సామాన్లు, లగేజి భద్రపరిచే గదిని ఏర్పాటు చేశారు. దిగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కళారాధన కార్యక్రమం ఆకట్టుకుంది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు సర్వ నరసింహస్వామి ఆలయంలో అర్చకులు రంగనాయకులు, పవన్‌కుమార్ శర్మ ఆధ్వర్యంలో మూలవిరాట్‌కు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పూజలు చేస్తున్న పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్

వేణుగోపాలస్వామి అలంకారంలో స్వామి, అమ్మవార్లు

సంక్షిప్త సమాచారం

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: ఆళ్లగడ్డ పట్టణంలోని బీఆర్ అంబేడ్కర్ ఎస్సీ గురుకులంలో ఆదివారం 5వ తరగతి, ఇంటర్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎస్.ఫిర్‌దౌస్ తెలిపారు.

డోన్‌పట్టణం, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికుల సౌకర్యార్థం వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటిని అందిస్తున్నట్లు డిపో మేనేజర్ ఎం.వి.చలపతి పేర్కొన్నారు.

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: కోవెలకుంట్లలోని శాఖా గ్రంథాలయ ఆవరణలో గాడిచర్ల హరిసర్వోత్తమరావు వర్ధంతిని శనివారం నిర్వహించారు.

రుద్రవరం, న్యూస్‌టుడే: నంద్యాలలోని ఎస్వీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో రుద్రవరం ఆదర్శ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టు ప్రథమ స్థానం సాధించినట్లు ప్రిన్సిపల్ నాగేశ్వర్‌రావు తెలిపారు.

డోన్, న్యూస్‌టుడే: జాతీయ రహదారిలోని జగదుర్తి సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తల్లి, ఇద్దరు చిన్నారుల మృతదేహాలను ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి శనివారం పరిశీలించి నివాళి అర్పించారు.

బనగానపల్లి, డోన్, న్యూస్‌టుడే: బనగానపల్లిలోని నిబంధనలు పాటించని ఔషధ దుకాణాలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని బనగానపల్లి, డోన్ పట్టణాల్లో సీపీఐ నాయకులు కోరారు. వారు స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రుల్లోని పర్యవేక్షకులకు వినతి పత్రం అందించారు.

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: కోవెలకుంట్లలోని పలు పాఠశాలల్లోని పోలింగ్ కేంద్రాలను నియోజకవర్గ ఎన్నికల ఉప తహసీల్దారు మంజుల శనివారం పరిశీలించారు.

రుద్రవరం, న్యూస్‌టుడే: ఎంపీడీవో కార్యాలయంలో శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. ప్రజా సమస్యలపై ఎవరూ ప్రశ్నించకపోవడంతో సభను ముగించేశారు.

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: కోవెలకుంట్లలోని ముదిగేడు రోడ్డులో శనివారం ప్రమాదవశాత్తు నిప్పంటుకొని పశుగ్రాసం దగ్ధమైంది.

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: పట్టణంలో శనివారం ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని సుభాష్‌సింగ్ గాయాలపాలయ్యాడు.

ఉయ్యాలవాడ, న్యూస్‌టుడే: పెద్దయమ్మనూరు- సుద్దపల్లె గ్రామాల మధ్య కర్నూలు మండలం గొందిపర్ల గ్రామానికి చెందిన దాసరి కృష్ణ(50) అనే వ్యక్తి వడదెబ్బతో మృతి చెందారు.

డోన్, న్యూస్‌టుడే: టైలర్స్‌డే సందర్భంగా శనివారం తెదేపా క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిని టైలర్స్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

బేతంచెర్ల, న్యూస్‌టుడే: బేతంచెర్ల మండలం హెచ్‌కొట్టాల గ్రామానికి చెందిన రామమద్దయ్య (53) అనే వ్యక్తి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ఏఎస్సై తెలిపిన వివరాల మేరకు బేతంచెర్ల నుంచి డోన్ వైపు వెళ్లే రోడ్డులో పెట్రోల్ బంకు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామమద్దయ్య తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.

శాస్త్రీయ దృక్పథం.. భవిష్యత్తుకు సోపానం

డోన్, బనగానపల్లి, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లోని పలు కళాశాలలు, పాఠశాలల్లో శనివారం జాతీయ వైజ్ఞానిక దినోత్సవం సందర్భంగా సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. విద్యార్థులు సైన్స్ నమూనాలు తయారు చేసి ప్రదర్శించారు. అధ్యాపకులు, ఉపాధ్యాయులను వాటిని తిలకించారు. – న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ, ఆళ్లగడ్డ గ్రామీణం, కోవెలకుంట్ల, కోవెలకుంట్ల గ్రామీణం, బనగానపల్లి, బనగానపల్లి గ్రామీణం, సంజామల, అవుకు, చాగలమర్రి, డోన్ పట్టణం, కొలిమిగుండ్ల.

ఆళ్లగడ్డ: బీఆర్ అంబేడ్కర్ గురుకులంలో..

డోన్ పట్టణం బాలికల ఉన్నత పాఠశాలలో..

కోవెలకుంట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో..

ఐకమత్యంగా ఉంటేనే ప్రగతి

కోవెలకుంట్ల, బనగానపల్లి, న్యూస్‌టుడే: దర్జీలు ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ అన్నారు. కోవెలకుంట్లలో న్యూ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ డే కార్యక్రమాన్ని శనివారం

వేదికపై కేకు కోస్తున్న బీసీ ఇందిరమ్మ

ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గడ్డం రామకృష్ణారెడ్డి, గడ్డం అమర్‌నాథరెడ్డి, పేరా శ్రీధర్‌రెడ్డి, టైలర్ల సంఘం అధ్యక్షుడు అహ్మద్ హుస్సేన్, రసూల్, సుబ్బారెడ్డి, హుస్సేన్ పీరా, షఫీ తదితరులు పాల్గొన్నారు.

రహదారి నిబంధనలు పాటించండి

బేతంచెర్ల,న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాలను చిదిమేస్తున్నాయని, వాటి నివారణలో ఆటో డ్రైవర్లు నిబంధనలు తప్పక పాటించాలని సీఐ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం పోలీసు స్టేషన్‌లో ఎస్సై రమేష్‌బాబుతో కలిసి ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాల నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. వాహనదారులు చూపే చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు కారణం అవుతోందన్నారు.

పూర్వ విద్యార్థుల ఆర్థికసాయం

రుద్రవరం, న్యూస్‌టుడే: పూర్వ విద్యార్థులు తమ తోటి విద్యార్థినికి నగదును అందజేసి అండగా నిలిచారు. రుద్రవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-07 వరకు తమతో పాటు చదువుకున్న విద్యార్థిని లక్ష్మి కుమారుడు ఇటీవల ప్రమాదంలో గాయపడ్డారు. శస్త్ర చికిత్స నిమిత్తం మిత్ర బృందం స్పందించి రూ. 20,500 నగదును అందజేశారు.

సారొస్తే చదువు.. లేకుంటే సెలవు

◆ ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అవస్థలు

చాగలమర్రి, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచి వాటిని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగానే వేసవి సెలవుల్లో ప్రత్యేక కార్యాచరణతో అధికారులు, ఉపాధ్యాయులు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలను వివరించి ప్రవేశాలను పెంచేందుకు కృషి చేస్తున్నారు. అయినప్పటికి సర్కారు బడుల్లో చదివేవారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. మరోవైపు ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక విద్యాలయంలో విద్యార్థుల సంఖ్య పెరిగితే అదనపు ఉపాధ్యాయుడిని నియమించాలి. కానీ

చాగలమర్రి మండలం జి.కొత్తపల్లెలోని ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధిస్తున్న ఉపాధ్యాయిని

నిబంధనను పాటించకపోవడంతో ప్రస్తుతం కొనసాగుతున్న వారిపై పనిభారం పెరుగుతోంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఏకోపాధ్యాయ పాఠశాలలపై కథనం.

బడులు మూతపడే అవకాశం

☛ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు పని భారంతో సతమతమవుతున్నారు. ఉదయం పాఠశాల తెరవగానే ముందుగా విద్యార్థులకు హాజరు వేయాలి. అనంతరం పాఠశాల పరిశుభ్రత పర్యవేక్షించి వివరాలు పొందుపరచాలి. గురువు ఒక్కరే కావడంతో నాణ్యమైన బోధన అందడం లేదు.

☛ మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వివరాలను సంబంధిత యాప్‌లో నమోదు చేయాలి. ఇలాంటి సమయంలో కొన్ని ప్రాంతాల్లో చరవాణి సిగ్నళ్లు సరిగ్గా అందక, వివరాలు నమోదు ప్రక్రియలో ఉపాధ్యాయులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

మండలం	మొత్తం పాఠశాలలు	ఏకోపాధ్యాయ పాఠశాలలు
చాగలమర్రి	47	19
దొర్నిపాడు	23	15
శిరివెళ్ల	41	28
రుద్రవరం	54	13
ఆళ్లగడ్డ	58	6

☛ ఏకోపాధ్యాయ పాఠశాల మారుమూల గ్రామంలో ఉంటే అక్కడ పని చేసే ఉపాధ్యాయుడు అత్యవసర పరిస్థితుల్లో సెలవు పెట్టాల్సి వస్తే సమీప పాఠశాలల్లోని ఉపాధ్యాయులను తాత్కాలికంగా డిప్యుటేషన్ వేసి విధులను నిర్వహిస్తారు. అయితే సమీప పాఠశాల్లో ఉపాధ్యాయుల తక్కువగా ఉంటే అప్పటికప్పుడు ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోతే పాఠశాల మూతపడే ప్రమాదం ఏర్పడింది.

ఉన్నతాధికారులకు నివేదించాం – శేషశయనారెడ్డి, ఎంఈవో, చాగలమర్రి

ఉపాధ్యాయుల కొరతపై ఉన్నతాధికారులకు నివేదించాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 20 మందికి మించితే అదనపు ఉపాధ్యాయుడిని నియమిస్తారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడం ద్వారా అదనంగా ఉపాధ్యాయుడి ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నాం.

(c) eenadu

ఈనాడు ఒడిశా

పన్ను వసూళ్లలో వేగం పెంచండి

● కలెక్టర్లకు సర్కారు దిశానిర్దేశం

అరవింద పాఢి

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో భూమి శిస్తు, నీటిపన్ను వసూళ్లలో వేగం పెంచాలని సర్కారు ఆదేశించింది. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) ముగియనున్న క్రమంలో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈమేరకు రెవెన్యూ, విపత్తు నివారణశాఖల అదనపు కార్యదర్శి అరవింద పాఢి అన్ని జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. 2025-26లో శిస్తు ద్వారా రూ.980 కోట్లు, నీటి పన్ను రూపేణా మరో రూ.25.32 కోట్లు వసూలుకు ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. దీంతో లక్ష్యాన్ని అందిపుచ్చుకునేందుకు ఆ దిశగా కలెక్టర్లు నిఘా పెంచాలని పాఢి సూచించారు. వసూళ్ల పురోగతి పర్యవేక్షించేందుకు రెవెన్యూ డివిజనల్ కమిషనర్లు వారాంతపు సమీక్షలు నిర్వహించాలని ఆయన సూచించారు.

నిధులు సద్వినియోగం చేయండి

భువనేశ్వర్, న్యూస్‌టుడే: జిల్లాల ఖనిజ సంపద నిధులు (డీఎంఎఫ్) సద్వినియోగమయ్యేలా ప్రజాప్రతినిధులు బాధ్యత వహించాలని, మౌలిక సౌకర్యాలకు వినియోగమయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. శనివారం అనుగుల్ జడ్పీ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి మాట్లాడుతూ డీఎంఎఫ్ ప్రతి రూపాయీ అభివృద్ధి పనులు, ప్రజల అవసరాలకు వినియోగించాలన్న నియమం అమలుపర్చాలన్నారు. కార్యక్రమంలో ఢెంకనాల్ ఎంపీ రుద్రనారాయణ, ఎమ్మెల్యేలు, జడ్పీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర, ఎంపీ రుద్రనారాయణ తదితరులు

హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం గొప్పది

● ముఖ్యమంత్రి మాఝి

వైద్యసిబ్బందికి ధ్రువీకరణపత్రం అందజేస్తున్న సీఎం. పక్కన మంత్రి మహాలింగ

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ప్రధాని నరేంద్రమోదీ శనివారం రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ప్రారంభించిన హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం గొప్పదని ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి పేర్కొన్నారు. భువనేశ్వర్‌లోని కృషిభవన్ నుంచి ప్రధాని చేపట్టిన కార్యక్రమాన్ని సీఎం, ఆరోగ్యశాఖ మంత్రి ముఖేష్ మహాలింగ, వైద్యులు, ఇతర ప్రముఖులు ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో 14-15 ఏళ్ల బాలికలందరికీ హెచ్‌పీవీ టీకాలు వేయిస్తామని వివరించారు. కార్యక్రమంలో క్యాపిటల్ ఆసుపత్రికి చెందిన వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సేవలందించినవారికి సీఎం ధ్రువీకరణపత్రాలు అందజేశారు.

అందరికీ ఆరోగ్యం మా ధ్యేయం.. మోహన్

అంబులెన్స్‌లకు జెండా ఊపి ప్రారంభిస్తున్న సీఎం మోహన్

భువనేశ్వర్, న్యూస్‌టుడే: అందరికీ ఆరోగ్యం ధ్యేయంగా 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఆరోగ్యశాఖకు పెద్దపీట వేసి పెద్దమొత్తాలు కేటాయించినట్లు ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి చెప్పారు. శనివారం భువనేశ్వర్‌లోని కృషిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో 28 అంబులెన్స్‌లకు సీఎం జెండా ఊపి శుభారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని జిల్లా కేంద్రాల్లో వైద్య కళాశాల ఆసుపత్రుల ఏర్పాటు ధ్యేయంగా పెట్టుకున్న ప్రభుత్వం, ఎంబీబీఎస్ స్థానాల సంఖ్య పెంచి వైద్యుల కొరత తీరుస్తుందని చెప్పారు. మారుమూల గ్రామాలు, కొండకోనల్లో ఉంటున్నవారి ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని, అన్ని ప్రాంతాలకు అంబులెన్స్ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి ముఖేష్ మహాలింగ, ఏకామ్ర ఎమ్మెల్యే బాబూసింగ్, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అశ్విథి.ఎస్ తదితర అధికారులు పాల్గొన్నారు.

న్యాయ వ్యవస్థ రక్షా కవచం

● మంత్రి హరిచందన్

శిక్షణ శిబిరం ప్రారంభ కార్యక్రమంలో మంత్రి హరిచందన్, ఇతర అధికారులు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: న్యాయ వ్యవస్థ జాతి మనుగడకు రక్షా కవచమని, న్యాయ శాస్త్రంలోని చట్టాలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అవగాహన పెంచుకుని సమాన న్యాయం, జన హితానికి కట్టుబడి విధులు నిర్వహించాలని న్యాయ, ప్రజాపనుల శాఖల మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ కోరారు. భువనేశ్వర్‌లోని న్యాయశాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో రెండు రోజుల పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (పీపీ) శిక్షణ సదస్సు శుక్రవారం రాత్రి ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ పీపీలు న్యాయపాలిక, చట్టాల పట్ల అవగాహన పెంచుకుని ప్రజలకు న్యాయం జరిగేలా బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో న్యాయశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పవిత్రమోహన్ సామల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) చట్టాలకు సంబంధించి పీపీలకు సమగ్ర అవగాహన, కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా చేపట్టాల్సిన అంశాలపై శిక్షణ ధ్యేయంగా న్యాయశాఖ ఈ సదస్సు చేపట్టింది. తొలిదశలో కటక్, గంజాం, సంబల్‌పూర్, బాలేశ్వర్, పూరీ, కొరాపుట్, అనుగుల్ జిల్లాల పాలనాధికారులు, ఎస్పీలు, పీపీలు పాల్గొన్నారు.

బిజద రాజ్యసభ అభ్యర్థిగా సంతృప్త

● నాలుగో స్థానానికి డాక్టర్ దత్తేశ్వర్

అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తున్న నవీన్

భువనేశ్వర్, న్యూస్‌టుడే: బిజద అధినేత, విపక్షనేత నవీన్‌పట్నాయక్ గడిచిన రెండు రోజులుగా పార్టీ రాజకీయ వ్యవహారాల సంఘం (పీఏసీ) సభ్యులు, ఎమ్మెల్యేలతో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి భువనేశ్వర్‌లోని నవీన్ నివాస్‌లో గోప్యమంతనాలు నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం అభ్యర్థుల వివరాలు విలేకరులకు తెలిపారు.

విధేయతకు ప్రాధాన్యం

పారిశ్రామిక రంగంలో సీఈఓగా విధులు నిర్వహించి 2029లో బిజదలో చేరిన డాక్టర్ సంతృప్త మిశ్రను రాజ్యసభ అభ్యర్థిగా నవీన్ ప్రకటించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కటక్ లోక్‌సభ స్థానానికి బిజద అభ్యర్థిగా పోటీచేసి పరాజయం పాలైన సంతృప్త ఆ తర్వాత నవీన్‌కు మరింత దగ్గరయ్యారు. విపక్షనేత వ్యవహారాల కార్యదర్శిగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. విధేయతకు మరోపేరుగా ఉంటున్న ఆయనకు రాజ్యసభలో బెర్తు ఖాయం చేశారు. అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం చూస్తే ఒక సీటు బిజద ఖాతాలోకి వస్తుంది. దాన్ని సంతృప్తకు సొంతం చేసుకున్నారని చెప్పొచ్చు.

కామన్ మ్యాన్‌కు అవకాశం

రాజ్యసభలో నాలుగో స్థానానికి పోటీ చేసే అభ్యర్థి పేరునూ నవీన్ ప్రకటించి అందరికీ విస్మయానికి గురి చేశారు. కటక్ ఎస్సీబీ వైద్యకళాశాల ప్రిన్సిపల్‌గా, డీన్‌గా విధులు నిర్వహించిన డాక్టర్ దత్తేశ్వర్ హోతా ఈ స్థానానికి పోటీ చేస్తారని చెప్పారు. హోతా మూత్రపిండాల శస్త్రచికిత్సలో ప్రముఖునిగా గుర్తింపు పొందారు. 2023లో ఆయన భువనేశ్వర్‌లోని ఆరోగ్య వర్సిటీ ఉపకులపతిగా నియమితులయ్యారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ సలహాదారుగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు.

గౌరవం పెంచుతారు

వైద్యరంగానికి నాలుగు దశాబ్దాలుగా సేవలందిస్తున్న దత్తేశ్వర్ విలువలకు కట్టుబడిన ఉత్తమ వ్యక్తి అని, ఆయన రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయనున్న నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు మద్దతివ్వాలని నవీన్ కోరారు. ఆయన ఎన్నికైతే రాష్ట్ర గౌరవం పెంచుతారని పేర్కొన్నారు.

డాక్టర్ సంతృప్త మిశ్ర

కృతజ్ఞతలు తెలిపిన ఇరువురు నేతలు

డా. దత్తేశ్వర్ హోతా

అభ్యర్థుల పేర్లు ప్రకటించిన తర్వాత సంతృప్త మిశ్ర విలేకరులతో మాట్లాడుతూ నవీన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి రాజ్యసభ అభ్యర్థిగా చేసిన అధినేత ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యసభలో రాష్ట్ర హితం కోసం కృషి చేస్తానన్నారు. డాక్టర్ దత్తేశ్వర్ మాట్లాడుతూ తన గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, సేవాభావానికి కట్టుబడిన తనకు అన్ని పార్టీలు అండగా నిలుస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

దత్తేశ్వర్‌కు కాంగ్రెస్ మద్దతు: భక్తచరణ్

డాక్టర్ దత్తేశ్వర్ హోతాకు రాజ్యసభకు కామన్ అభ్యర్థిగా ప్రకటించిన బిజద అధినేత నవీన్‌పట్నాయక్‌ను పీసీసీ అధ్యక్షులు భక్తచరణదాస్ శనివారం సాయంత్రం కృతజ్ఞతలు తెలిపారు. భువనేశ్వర్‌లో దాస్ విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ హోతాకు మద్దతిస్తుందని, పార్టీ ఎమ్మెల్యేలంతా వెంట ఉంటారన్నారు. ఆయనను కామన్ అభ్యర్థిగా ప్రకటించాలని తాము నవీన్‌కు సోమవారం తెలియజేశామన్నారు.

శ్రీక్షేత్రంలో సేవలు ఆలస్యం

గోపాల్‌పూర్, న్యూస్‌టుడే: పూరీ శ్రీక్షేత్రంలో గోవింద ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం భక్తుల రద్దీ పెరిగింది. మరోవైపు స్వామిసేవలు ఆలస్యమయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు ఒబడా నైవేద్యం సమర్పించకపోవడంతో అందరూ వేచి చూసే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం ఉదయం శ్రీక్షేత్ర కమాండర్లు కొంతమంది ప్రముఖులను (వీఐపీలు) అడ్డగోలుగా స్వామి దర్శనం చేయించారు. వీఐపీల దర్శనానికి పాలనాధికారి అనుమతి ఉండాలన్న నిబంధనకు తరచూ తూట్లు పొడుస్తున్నారు. దీన్ని ఖుంటియా సేవాయత్‌లు వ్యతిరేకించారు. కమాండర్లను నిలదీశారు. దీంతో కొంతసేపు సేవలు ప్రభావితం కాగా, వంటలు చేసే సువార్ సేవాయత్‌లూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల్లోగా అర్పణ కావాల్సిన మహాప్రసాదం 5 గంటలకు నైవేద్యం చేశారు.

కానిస్టేబుల్‌పై దాడి

రోడ్డుపై పోలీసు కానిస్టేబుల్‌ను తంతున్న యువకుడు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: సాధారణ దుస్తుల్లో ఉన్న కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగిన ఇద్దరు యువకులు ఆయనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన కంధమాల్ జిల్లా కేంద్రం ఫుల్బాణిలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఫుల్బాణీ ఆదర్శ పోలీసు స్టేషన్ పరిధిలో సాయి మందిరం సమీపాన మెయిన్ రోడ్డులో ఉదయం పదకొండు గంటల సమయంలో ఇద్దరు యువకులు మనోరంజన్ సాబత్ అనే కానిస్టేబుల్‌తో ఏదో విషయమై వాగ్వాదానికి దిగారు. ఇది క్రమంగా తీవ్రం కావడంతో వారిద్దరూ ఆయనను కింద పడేసి కాలితో ఛాతీ, ముఖం, మెడ తదితర చోట్ల తంతూ గాయపరిచారు. ఆ మార్గం రాకపోకలు సాగించేవారెవరూ వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. సమీపంలో ఉన్న కొందరు విలేకరులు పోలీసులకు తెలియజేయడంతో వచ్చారు. సాబత్‌ను కాపాడి పట్టణంలోని జిల్లా వైద్య కేంద్రానికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

శాంతిభద్రతలకు పెద్దపీట: డీజీపీ ఖురానియా

పోలీసు అధికారులతో డీజీపీ సమీక్షా సమావేశం

భువనేశ్వర్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారని, రాష్ట్రవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేయాలని, శాంతిభద్రతలకు పెద్దపీట వేయాలని డీజీపీ యోగేశ్ బహదూర్ ఖురానియా ఆదేశించారు. శుక్రవారం రాత్రి కటక్‌లోని పోలీసుశాఖ ప్రధాన కార్యాలయంలో డీజీపీ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. మార్చి 3న డోలా పౌర్ణమి, 4న హోలీ వేడుకలు ఏర్పాటు కానున్నాయి. 21న రంజాన్, 27న శ్రీరామ నవమి, ఏప్రిల్ 14న మహాబిషువ సంక్రాంతి (ఒడియా ఉగాది), హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తగిన చర్యలు తీసుకోవాలని అందరు ఎస్పీలకు ఉత్తర్వులు జారీ చేశారు. పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, ట్రాఫిక్, శబ్దకాలుష్యం నియంత్రణ, ఊరేగింపులపై గట్టి నిఘా ఉంచాలన్నారు. ఆయాచోట్ల శాంతి కమిటీలు ఏర్పాటు చేయించాలని, నిఘా శాఖ సూచనల మేరకు బందోబస్తు చేయాలని ఖురానియా ఆదేశించారు. సమావేశంలో శాంతిభద్రతల ఏడీజీ సంజయ్‌కుమార్, ఏడీజీ సౌమ్యేంద్ర ప్రియదర్శి (నిఘా), ఐజీ ఎస్.ప్రవీణ్‌కుమార్, తదితర ఉన్నతాధికారులు, వీసీ ద్వారా ఎస్పీలు పాల్గొన్నారు.

ఫెర్రోక్రోం కర్మాగారం పనులు పూర్తి

భువనేశ్వర్, న్యూస్‌టుడే: జాజ్‌పూర్ జిల్లాలోని కళింగనగర్‌లో ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రో అల్లోయిస్ లిమిటెడ్ (ఐఎంఎఫ్‌ఏ) నిర్మాణ పనులు పూర్తయినట్లు అధికారవర్గాలు తెలిపాయి. టాటా స్టీల్ ఆధ్వర్యంలో రూ.707.26 కోట్లు ఐఎంఎఫ్‌ఏ నిర్మాణానికి వినియోగించారు. 1961లో 115 ఎకరాల్లో ఏడాదికి ఒక లక్ష టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల కర్మాగారం ఏర్పాటైంది. దీని సామర్థ్యం ఇప్పుడు 1.5 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచినట్లు మేనేజింగ్ డైరెక్టర్ శుభ్రకాంత్ పండా తెలిపారు. ఫెర్రోక్రోం ఉత్పత్తుల్లో ఐఎంఎఫ్‌ఏ ప్రస్తుతం అగ్రగామిగా ఉందని చెప్పారు.

కాలి నడకన ఎస్పీ పెట్రోలింగ్

స్థానిక వ్యాపారులతో మాట్లాడుతున్న ఎస్పీ

నవరంగపూర్, న్యూస్‌టుడే: నవరంగపూర్ పట్టణంలో సాయంత్రం వాహనాల రాకపోకల కారణంగా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. స్వయంగా పరిస్థితిని పరిశీలించటానికి శుక్రవారం రాత్రి ఎస్పీ మఢ్కర్ సందీప్ సంపత్ కాలి నడకన తనిఖీలు నిర్వహించారు. ఆయనతో పాటు ఎస్‌డీపీవో కృష్ణచంద్ర బత్రో, ఐఐసీ సంబిత్‌కుమార్, కానిస్టేబుళ్లు ఉన్నారు. రహదారిపై ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఖాళీ చేయాలని, తమ సొంత స్థలాల్లో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వద్ద ఆహార తయారీని పరిశీలించారు. నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు.

రాష్ట్రంలో అతిపెద్ద ఓడరేవుగా అవతరించనున్న సున్నాపురం

ప్రతిపాదిత ఓడరేవు గురించి వివరిస్తున్న కీర్తివాసన్. చిత్రంలో జెనా, ధ్యాన్ సామంత్రాయ్, రాజ్‌పుత్ తదితరులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా చికిటి సమితిలో సున్నాపురం సమీపాన బాహుదా నది ముఖద్వారం వద్ద ప్రతిపాదిత ఓడరేవు రాష్ట్రంలో అతి పెద్దదిగా నిలుస్తుందని వాణిజ్య, రవాణా శాఖల మంత్రి బిభూతి భూషణ్ జెనా అన్నారు. శనివారం మంత్రి జెనా, చికిటి ఎమ్మెల్యే మనోరంజన్ ధ్యాన్ సామంత్రాయ్, వాణిజ్య, రవాణా శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శి ఎన్.బి.ఎస్.రాజ్‌పుత్ తదితరులు సున్నాపురంలో ప్రతిపాదిత ఓడరేవు ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గంజాం పాలనాధికారి వి.కీర్తివాసన్ వారికి నిర్మాణం గురించి వివరించారు. రూ.21,500 కోట్ల వ్యయంతో ప్రైవేటు పబ్లిక్ పార్టనర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో నిర్మాణం కానున్న ఈ ఓడరేవులో ఏడాదికి సుమారు 150 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో రవాణా సామర్థ్యముంటుంది. దీని నిర్మాణానికి గతేడాది సెప్టెంబరు 19న పరదీప్ పోర్ట్ లిమిటెడ్, సాగరమాలా ఫైనాన్స్ లిమిటెడ్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగిన సంగతి గమనార్హం. ఓడరేవు కోసం ఇప్పటికే 5 వేల ఎకరాల ఉప్పు గల్లీల భూముల్ని ప్రభుత్వం పోర్ట్, షిపింగ్ విభాగానికి అందజేయగా ఆంధ్రా పరిధిలోని మరో 1,741 ఎకరాలు ఓడరేవు నిర్మాణంలో వినియోగానికి చర్యలు తీసుకుంటారు. నిర్మాణాలకు అవసరమైన ప్రాథమిక సర్వే పూర్తయిందని, సాంకేతిక నివేదిక లభించిందని, త్వరలో సమగ్ర నివేదిక (డీపీఆర్) సిద్ధం చేసి, పనులు ప్రారంభిస్తామని మంత్రి జెనా విలేకరులకు చెప్పారు. మత్స్యకారుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని, ఓడరేవు నిర్మాణం జరుగుతుందని ఆయన అన్నారు. బాహుదా ముఖద్వారం వద్ద ఓడరేవు నిర్మాణంతో గంజాం జిల్లా అభివృద్ధితోపాటు ప్రజల జీవనంలో పెను మార్పులు వస్తాయని పేర్కొన్న చికిటి ఎమ్మెల్యే ధ్యాన్ సామంత్రాయ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు.

రేపు సీఎం వినతుల స్వీకరణ లేదు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి సోమవారం (2న) ప్రభుత్వ కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉంటారు. దీంతో సీఎం గ్రీవెన్స్ (వినతుల స్వీకరణ) సాధ్యం కాదని, తదుపరి ఎప్పుడు చేపట్టేది తెలియపరుస్తామని సీఎం కార్యాలయం అధికార వర్గాలు శనివారం ఒక ప్రకటనలో తెలిపాయి.

దంపతుల ఆత్మహత్య

గుణుపురం, న్యూస్‌టుడే: ఉపాధి కోసం పక్క రాష్ట్రానికి వెళ్లిన ఓ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గజపతి జిల్లా అడబా గ్రామానికి చెందిన దీపక్ సబర, గుణుపురం సమితి పుటాసింగికి చెందిన మంజులా (22)లు వివాహం చేసుకుని కర్ణాటక వెళ్లిపోయారు. దీంతో మంజులా తండ్రి గత అక్టోబరులో తన కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 25న దీపక్ లేచేసరికి మంజులా విగత జీవిగా పడి ఉండటం చూసి వెంటనే ఆయన తన చావుకు ఎవరూ కారణం కాదని ఓ వీడియో సామాజిక మాధ్యమంలో విడుదల చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వీడియో సందేశం ద్వారా సమాచారం తెలుసుకున్న మంజుల తండ్రి తన కుమార్తె మృతదేహాన్ని గ్రామానికి తీసుకురావాలని అధికారుల్ని విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

స్టాక్ మార్కెట్ పేరిట రూ. 1.55 కోట్ల సైబర్ మోసం

అనుగుల్‌లో దంపతుల అరెస్టు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: ఆన్‌లైన్‌లో స్టాక్ మార్కెట్ పేరుతో రూ.1.55 కోట్ల మేర మోసానికి పాల్పడిన దంపతులను సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు అనుగుల్ జిల్లా రాజ్‌కిశోర్‌పొడ ప్రాంతానికి చెందిన హిమాన్ను ప్రసాద్ కర్ణ, ఆయన భార్య శైలేంద్రి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. వీరిద్దరూ స్టాక్‌మార్కెట్ ప్రతినిధులుగా పలువురు బాధితుల నుంచి రూ.ట1.55 కోట్లు కాజేశారు. పెట్టుబడులతో అధిక లాభాలు పొందవచ్చని సామాజిక మాధ్యమాల్లో బాధితులను నమ్మించారు. ఈ విధంగా కాజేసిన నగదును నిందితులు వేరే ఏడు ఖాతాలకు బదిలీ చేశారు. ఇన్‌స్పెక్టర్ నమిత కుమార్ సాహు నేతృత్వంలో పోలీసు బృందం నిందితులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి చెక్కు పుస్తకాలు, బ్యాంకు పాస్ పుస్తకాలు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.

హిమాన్ను ప్రసాద్

శైలేంద్రి

నిందితుడి అరెస్టు

ప్రిన్స్‌రాజ్

ఆన్‌లైన్ పెట్టుబడుల పేరిట రూ. 2.06 కోట్లు కాజేసిన సైబర్ మోసగాడిని ఒడిశా క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడ్ని బీహార్‌లో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు నకిలీ ట్రేడింగ్ యాప్ ద్వారా బాధితుడిని మోసగించాడు. వాట్సాప్ గ్రూప్‌లో స్టాక్ మార్కెట్‌కు సంబంధించి ఉచిత సలహాలు, సాంకేతిక విశ్లేషణ అందజేస్తామని నమ్మబలికాడు. దీంతో బాధితుడు డిసెంబరు 23, 2024 నుంచి మార్చి 24, 2025 మధ్య 54 లావాదేవీలతో రూ. 2.06 కోట్లను జమ చేశాడు. ఆ తరవాత మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బిహార్‌లోని బెగుసరాయి జిల్లా రతన్‌పూర్ ప్రాంతం 21వ వార్డుకు చెందిన ప్రిన్స్‌రాజ్(31)ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు.

చారిత్రక కట్టడం... వీడని నిర్లక్ష్యం

కోట లోపలి భాగంలో పెంకులు విరిగిపోయి ఉన్న దృశ్యం

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ప్రధాన చారిత్రక కట్టడాల్లో ఒకటైన 'పర్లా ప్యాలెస్' నేడు నిర్లక్ష్యానికి గురైంది. నిర్వహణ లేకపోవడం వల్ల అద్భుతమైన ప్యాలెస్ శిథిలావస్థకు చేరుకోబోతోంది. 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దీని పరిస్థితి దీనంగా ఉంది. గజపతి జిల్లా ప్రజలు ఈ ప్యాలెస్‌ను పునరుద్ధరించి జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలని పలుమార్లు డిమాండ్ చేస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం కొంచెం కూడా దృష్టిపెట్టకపోవడం బాధకరం.

యూరిపియన్ ఆర్కిటెక్ట్ హస్తం

కొన్నాళ్ల కిందట ఇద్దరు సాంస్కృతిక మంత్రులు రాజుగారి కోటను జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా ప్రారంభించలేదు. రాష్ట్ర అందాన్ని పెంపొందించడానికి గజపతి పాలకుడు జగన్నాథ్ గజపతి నారాయణ్ దేవ్(మూడోవాడు) ఈ ప్యాలెస్‌ను నిర్మించారు. 1885లో దీని కోసం దాదాపు రూ.6 లక్షల ఖర్చు చేశారని చరిత్రకారులు, పరిశోధకులు చెబుతున్నారు. చెషోల్మ్ అనే యూరోపియన్ ఆర్కిటెక్ట్ దీనిని రూపొందించాడని చెబుతున్నారు. భవన నిర్మాణంలో స్థానిక కళాకారులు, కార్మికులు పనిచేశారు.

బకింగ్‌హామ్ ప్యాలెస్ శైలి

బకింగ్‌హామ్ ప్యాలెస్ శైలిలో నిర్మించిన ఏకైక ప్యాలెస్ ఇది. ఇలాంటి శైలిలో నిర్మించిన ప్యాలెస్ చెన్నైలో ఉంది. బంగారం రంగుతో అలంకరించిన గోడలు, పెద్ద చెక్కపై శిల్పాలు ప్యాలెస్ అందాన్ని మరింత పెంచుతాయి. ప్యాలెస్ మధ్యలో దర్బార్ హాల్ ఉంది. ప్యాలెస్‌ను రాజ మహల్, రాణిమహల్ అని రెండు భాగాలుగా విభజించారు. స్వతంత్ర ఉత్కల్ ప్రదేశ్‌ను సృష్టించే ఉద్యమానికి ఇక్కడి నుంచే పునాది వేశారు. 1914 నుంచి 1936 వరకు 22 సంవత్సరాలు, ఒడియా ప్రజల సమష్టి ప్రయోజనాలను సాధించడానికి అన్ని ప్రయత్నాలు ఇక్కడ నుంచే జరిగాయి. మహారాజా కృష్ణచంద్ర గజపతి నారాయణ్ దేవ్ ఇక్కడే జన్మించారని చరిత్ర చెబుతుంది.

> కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోటపై దృష్టి సారించాలి. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులు కోటను చూస్తున్నారు. ఎలాంటి మార్పులు చేయడం లేదు. రాణిమహల్ పైభాగం కూలిపోతోంది. ఈ వారసత్వాన్ని కాపాడుకోవడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
>
> -పూర్ణచంద్ర మహాపాత్ర, విశ్రాంత తహసీల్దారు

ప్రభుత్వ పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

ఏడో తరగతి విద్యార్థులను మోకాళ్లపై నిలబెట్టిన తొమ్మిదో తరగతి విద్యార్థులు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: ఇన్నాళ్లు కళాశాలకు మాత్రమే పరిమితమైన ర్యాగింగ్ భూతం పాఠశాల స్థాయికి విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. మయూర్‌భంజ్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఏడోతరగతి విద్యార్థులపై తొమ్మిదో తరగతి విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఖుంటాలోని పీఎంశ్రీ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలకు చెందిన ముగ్గురు ఏడోతరగతి విద్యార్థులు వసతిగృహం వెనుక ఆటలాడుకోవడాన్ని చూసిన తొమ్మిదో తరగతి విద్యార్థులు వారిని పిలిపించారు. అనంతరం బాధిత విద్యార్థులను మోకాళ్లపై నిలబెట్టి దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. దీనిని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ఆరా తీయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. నిత్యం జూనియర్ విద్యార్థులను ఇలాగే వేధిస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులతో చెప్పినట్లు సమాచారం.

(c) eenadu

కొనసాగుతున్న పెద్దమ్మ మందిరం అభివృద్ధి పనులు

బ్రహ్మపుర వాసుల ఆరాధ్య దైవం మా బుడి శాంతాణి అమ్మవారు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపురవాసుల ఆరాధ్య దైవం మా బుడి శాంతాణి ఠకురాణి (పెద్దమ్మవారు) మందిరం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. నిర్మాణాలు పూర్తి చేయడానికి గడువు మరింత పెరుగుతూ వస్తోంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే బ్రహ్మపుర పెద్దమ్మవారు సంబరాలు ప్రసిద్ధిగాంచిన సంగతి తెలిసిందే. గంజాం జిల్లాతోపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ వాసులు తల్లిని దర్శించుకునేందుకు వస్తుంటారు. దీంతో శతాబ్దాల పురాతనమైన ఈ మందిరం అభివృద్ధికి ప్రభుత్వం గతంలో రూ.17.59 కోట్ల వ్యయంతో పనులు చేపట్టింది.

సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు....

బ్రహ్మపుర పెద్దమ్మవారు మందిరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే పనులు మొదలయ్యాయి. ప్రధాన మందిరం అభివృద్ధితోపాటు అదనపు హంగులు సమకూర్చే పనుల్ని రోడ్లు, భవనాల శాఖ చేపట్టింది. కొత్తగా యజ్ఞ మండపం, ప్రధాన ప్రవేశ మార్గం, బహుళ వినియోగ భవనం, పార్శ్వ దేవతల మందిరాలు, వంటశాల, కార్యాలయం తదితర నిర్మాణాలు చేపట్టింది. నిరుడు జూన్‌తో ఆయా పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా అది నెరవేరలేదు. మళ్లీ గత ఏడాది డిసెంబరు నాటికి గడువు విధించినా అదీ నెరవేరలేదు. తాజాగా రానున్న ఏప్రిల్‌లోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రోడ్లు, భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీరు (ఎస్ఈ) సోమనాథ త్రిపాఠి 'న్యూస్‌టుడే'కు చెప్పారు.

ఘనంగా స్వామి కల్యాణోత్సవం

కల్యాణం జరిపిస్తున్న వేద పండితులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపురలోని పురాతన సత్యనారాయణ స్వామి దేవస్థానంలో తిరుకల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి మందిరం ఆవరణలోని మండపంలో నిర్వహించిన స్వామివారి కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. అంతకు ముందు రథంపై ఉత్సవమూర్తులను ఊరేగించారు. దేవస్థానం అర్చకులు, వేద పండితులు ఆయా కార్యక్రమాల్ని నిర్వహించారు. పలువురు భక్తులు హాజరయ్యారు. దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త పాకనాటి వెంకటకృష్ణ సందీప్ కుటుంబ సభ్యులు కార్యక్రమాల్ని పర్యవేక్షించారు.

యోగా కేంద్ర భవనం ప్రారంభం

పూజల్లో పాల్గొన్న బ్రహ్మపుర ఎమ్మెల్యే అనిల్ కుమార్, బీఈఎంసీ మేయరు దొళాయి తదితరులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపురలోని అస్కారోడ్డు మొదటి గేటు సమీపాన ఓంనగర్‌లో బ్రహ్మపుర ఎమ్మెల్యే నిధులతో కొత్తగా నిర్మాణమైన జయ సీతారామ్ యోగా కేంద్ర భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు. బ్రహ్మపుర ఎమ్మెల్యే కె.అనిల్‌కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని భవనాన్ని ప్రారంభించి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బ్రహ్మపుర పురపాలక సంఘం (బీఈఎంసీ) మేయరు సంఘమిత్ర దొళాయి తదితరులు పాల్గొన్నారు. ఇదే ప్రాంతంలో 132 కేవీ లైన్ రోడ్డులోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో బ్రహ్మపుర నియోజకవర్గ అభివృద్ధి నిధులతో వివిధ పనులు జరిగాయి. ఆ పనుల్ని శనివారం ఎమ్మెల్యే అనిల్ ప్రారంభించారు.

విద్యార్థులకు వక్తృత్వ పోటీలు

విజేతలతో నిర్వాహకులు, అతిథులు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: సాయిప్రియ లేడీస్ వాకర్స్ క్లబ్ సభ్యులు శనివారం స్థానిక పాఠశాల విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. వివిధ అంశాలపై నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. క్లబ్ అధ్యక్షురాలు పి.రమాదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎల్.ఎన్.సాహు సత్యబాది పోతి అతిథులుగా పాల్గొన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

సిమిలిగుడ, న్యూస్‌టుడే: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పాలనాధికారి మనోజ్ సత్యవాన్ మహాజన్ అన్నారు. నందపూర్ సమితి కేంద్రంలో శనివారం మిషన్‌శక్తి ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందజేసే కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాలనాధికారి మనోజ్ సత్యవాన్ మహాజన్ పాల్గొన్నారు. రూ.8.69 కోట్ల రుణాలను అందజేశారు.

మహిళా సంఘ సభ్యులకు రుణాలు అందజేస్తున్న కలెక్టర్

మాతృభాషను మరువొద్దు

వేదికపై మాట్లాడుతున్న కళాశాల ప్రధానోపాధ్యాయురాలు రీనా సాహు. చిత్రంలో అతిథులు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: పట్టణంలోని గ్రామీణ ఉపాధి శిక్షణ భవనంలో శనివారం శ్రీకృష్ణచంద్ర గజపతి మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఒడియా భాషపై యువతీయువకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రధానోపాధ్యాయురాలు రీనా సాహు అధ్యక్షతన కార్యక్రమానికి అతిథులుగా బ్రహ్మపురానికి చెందిన కవి డాక్టర్ లంబోధర్ పాణిగ్రాహి, శ్రీకాకుళం జిల్లా బారువా ప్రభుత్వ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ రామారావు తదితరులు పాల్గొన్నారు.

ఆధునిక వసతులు కల్పిస్తాం

జయపురం, న్యూస్‌టుడే: పట్టణంలో పంచాయతీ సమితి సమావేశం శనివారం నిర్వహించారు. సమితి సమావేశం మందిరంలో కార్యక్రమంలో ఎమ్మెల్యే తారాప్రసాద్ వాహినిపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 10-15 ఎకరాల్లో ఆధునిక మైదానం నిర్మాణం, ఎకో టూరిజం అభివృద్ధి, సమితిలో తాగునీరు, విద్యుత్తు సరఫరా సమస్యలు ఇక ఉండవని, రహదారులు నిర్మాణం గ్రామీణ అభివృద్ధి శాఖకు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు.

సమావేశంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు

కార్చిచ్చుపై అవగాహన

అవగాహన రథం ప్రారంభిస్తున్న అధికారులు

బరగడ్, న్యూస్‌టుడే: పద్మపూర్ అడవుల్లో కార్చిచ్చు (అడవి మంటలు) రాకుండా నిరోధించేందుకు పద్మపూర్ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అవగాహన రథం ద్వారా జిల్లాలో తిరుగుతూ ప్రజలకు అడవుల ప్రాముఖ్యతను వివరించారు.

సీఎస్‌ను కలిసిన డీజీ

సీఐఎస్ఎఫ్ డీజీకి మొక్క అందజేస్తున్న సీఎస్ అనుగార్గ్

భువనేశ్వర్, న్యూస్‌టుడే: భువనేశ్వర్ వచ్చిన పారిశ్రామిక భద్రతా శాఖ డీజీ ప్రవీర్‌రంజన్ శుక్రవారం రాత్రి లోక్‌సేవా భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అనుగార్గ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకొని కొద్దిసేపు మాట్లాడారు. సీఎస్ అనుగార్గ్ ఆయనకు మొక్కను అందజేశారు.

బిజద నేత ప్రభాత్ సస్పెన్షన్

భువనేశ్వర్, న్యూస్‌టుడే: బిజద మాజీ ఎమ్మెల్యే కటక్‌కు చెందిన సీనియర్ నేత ప్రభాత్‌రంజన్ బిశ్వాల్‌ను శనివారం రాత్రి పార్టీ అధినేత నవీన్ పట్నాయక్ సస్పెండ్ చేశారు. సంస్థపై విశ్వాసం రాజ్యసభ అభ్యర్థిగా బిజద ప్రకటించడంతో బిశ్వాల్ వ్యతిరేకించడంతో ఈ చర్యలు తీసుకున్నారు.

దోలా యాత్ర ప్రారంభించిన ధర్మేంద్ర

భువనేశ్వర్, న్యూస్‌టుడే: అనుగుల్ జిల్లాలోని కోశలనగర్‌లో చారిత్రక దోలా యాత్రను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో సాంస్కృతిక సంబరాలు ఏర్పాటు చేశారు.

పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వండి

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: పట్టణంలోని ప్రధాన రోడ్లు చెత్తతో నిండి దుర్గంధం వెదజల్లుతున్నాయని ఆమరా వామపంథి సంస్థ కార్యదర్శి అనిల్‌దాస్ పేర్కొన్నారు. చెత్తాచెదారాన్ని తొలగించి రోడ్లు పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. పురపాలక సంఘం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

మీ పిల్లల్ని బడులకు పంపండి

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: చదువుల మధ్యలో మానేసిన విద్యార్థుల ఇంటింటికి వెళ్లి పాఠశాలకు పిల్లలను పంపించాలని పట్టణ ఆంధ్రా ఉన్నత మాధ్యమిక పాఠశాల ఉపాధ్యాయుల బృందం ప్రచారం చేసింది. ఈ ప్రచారం ఫిబ్రవరి 25వ తేదీ ఐఐటీ సోంపేట బస్తీతో మొదలైందని పాఠశాల టీచర్ ఇన్‌చార్జ్ డాక్టర్ కర్రి తారకేశ్వరరావు తెలిపారు.

హుక్కా బార్‌పై పోలీసుల దాడి

స్వాధీనం చేసుకున్న సామగ్రితో పోలీసులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: స్థానిక టౌన్ ఠాణా పరిధిలోని ఓ రోడ్డులోని అక్రమ హుక్కా బార్‌పై పోలీసులు దాడి చేశారు. ఒకర్ని అరెస్టు చేసి శుక్రవారం న్యాయస్థానానికి తరలించారు. నాలుగు హుక్కా కుండలు, ఓ ఎల్ పిల్లర్, 10 పిల్లర్లు, మూడు పైపులు, మూడు పొగాకు ప్యాకెట్లు తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు బ్రహ్మపుర ఎస్పీ శరవణ వివేక్ ఎం. రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

నలుగురు కార్మికులకు గాయాలు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా కళ్లికోట పోలీసు స్టేషన్ పరిధిలో 16వ నెంబరు జాతీయ రహదారిపై గురుపల్లి టోల్ ప్లాజా సమీపాన కందిగాం గ్రామంలో శుక్రవారం రాత్రి ఓ ఇంట్లో వంట చేస్తున్న సమయంలో వంటగ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. ఇందులో నలుగురు కార్మికులు చిక్కుకొని, గ్రామస్థులు వారిని కాపాడి కళ్లికోటలోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అనంతరం తీవ్ర కాలిన గాయాలైన ముగ్గురు కార్మికుల్ని స్థానిక ఎమ్మెస్సీబీ ఆసుపత్రికి తరలించారు. బాధితులు బంగపూర్ (పశ్చిమబెంగాల్)కు చెందినవారని తెలిసింది. 16వ నెంబరు జాతీయ రహదారి విస్తరణ పనులు చేస్తున్న ఓ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆరోగ్య కేంద్రం, సంఘటన జరిగిన ఇంటి వద్దకు వెళ్లి దర్యాప్తు చేపట్టారు.

కుసుమగుడలో ఎక్సైజ్ దాడులు

సిమిలిగుడ, న్యూస్‌టుడే: కొరాపుట్ సబ్ డివిజన్ పరిధిలోని దశమంతపూర్ సమితి కుసుమగుడలో శనివారం ఎక్సైజ్ దాడులు జరిగాయి. ఎస్సై అరుణ్‌కుమార్ పాత్ర ఆదేశాల మేరకు లక్ష్మీపూర్ ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది సమితిలో వివిధ ప్రాంతాల్లో దాడులు జరిపి భారీ ఎత్తున ఉటసారాను ధ్వంసం చేశారు. కుసుమగుడలోని పూజారి గెడ్డ సమీపంలో సారా బట్టీని ధ్వంసం చేసి సారా తయారీ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

దొంగతనం ఘటనలో ఇద్దరి అరెస్టు

బరగడ్, న్యూస్‌టుడే: బరగడ్ జిల్లా అగల్పూర్‌లోని నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఏఎన్ఎం భవనం నుంచి తలుపులు, కిటికీలు దొంగిలించిన కేసులో బరగడ్ పోలీసులు 12 గంటల వ్యవధిలోనే ఇద్దరు నిందితులను (గజేంద్ర మల్లిక్, నూరా చంద్ర బెహర)లను అరెస్ట్ చేశారు. వీరు ప్రభుత్వ నూతన భవనాల్లో దొంగతనాలు చేస్తూ తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులున్నట్లు తెలిపారు.

చోరీ ద్విచక్ర వాహనాలు స్వాధీనం

స్థానిక పెద్దబజారు ఠాణా పరిధిలోని అస్కా రోడ్డులో వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులు అనుమానంతో ఓ ద్విచక్ర వాహన చోదకుడ్ని ఆపి వాహన పత్రాల కోసం ప్రశ్నించడంతో అది చోరీ వాహనంగా తేలింది. దీంతో వాహనం నడుపుతున్న రాహుల్ ఖెత్రి (21) అనే యువకుడితోపాటు వెనుక కూర్చున్న 17 ఏళ్ల బాలుడ్ని పట్టుకుని పోలీసులు విచారించారు. వారి నుంచి మూడు చోరీ ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఖెత్రిని అరెస్టు చేసి శుక్రవారం న్యాయస్థానానికి తరలించినట్లు బ్రహ్మపుర ఎస్పీ శరవణ వివేక్ ఎం. రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. బాలుడ్ని జువెనైల్ జస్టిస్ బోర్డు (జేజేబీ)లో హాజరుపరిచి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ద్రవ గంజాయి తయారీ ముఠా అరెస్టు

అరెస్టయిన నిందితులతో డీఐజీ సింగ్, ఎస్పీ రోహిత్‌వర్మ

సిమిలిగుడ, కొరాపుట్, న్యూస్‌టుడే: కొరాపుట్ జిల్లాలో నందపూర్ సమితి జ్వాలాపుట్ జలాశయం సమీపం ఐలాండ్‌లో ద్రవ గంజాయి(హ్యాష్ ఆయిల్) తయారీ కర్మాగారాన్ని పోలీసులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. కర్మాగారాన్ని ఏర్పాటు చేసి కార్యకలాపాలు సాగిస్తున్న ఏడుగురి స్మగ్లర్లను జిల్లా పోలీసులు అరెస్టు చేసి శనివారం కోర్టుకు తరలించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఐజీ కన్వర్ విశాల్‌సింగ్, ఎస్పీ రోహిత్ వర్మలు వివరాలను వెల్లడించారు. నిఘావర్గాల సమాచారం మేరకు ఐలాండ్‌లో రహస్యంగా నడుపుతున్న ద్రవ గంజాయి కర్మాగారాన్ని ధ్వంసం చేసి ద్రవ గంజాయి, గంజాయిని స్వాధీనం చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఘనంగా ప్రపంచ టైలర్స్ డే

మహారాజు విగ్రహం వద్ద అసోసియేషన్ సభ్యులు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: పట్టణంలో ప్రపంచ టైలర్స్(దర్జీ) దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గజపతి టైలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని బజారు కూడలి ప్రాంతంలో ఉన్న శ్రీకృష్ణ చంద్ర గజపతి మహారాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

వీర్ సురేంద్రసాయి అమరజీవి

సురేంద్రసాయి విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తున్న సభాపతి సురమాపాఢి, తదితర ప్రముఖులు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: రాజ వంశంలో పుట్టిన వీర్ సురేంద్రసాయి భరతమాత దాస్య శృంఖలాలు తెంచి స్వాతంత్ర్యం సాధించాలన్న ఆశయంతో పోరుబాట పట్టి బ్రిటిష్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టి అమరుడయ్యారని, చరిత్ర పుటల్లో నిలిచిన ధన్యజీవిగా నిలిచారని శాసన సభాపతి సురమాపాఢి ప్రస్తుతించారు. శనివారం సురేంద్రసాయి వర్ధంతిని పురస్కరించుకొని అసెంబ్లీ ఆవరణలోని ఆయన విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. భాజపా చీఫ్‌విప్ సరోజ్ ప్రధాన్, కాంగ్రెస్ సభాపక్షం నేత రామచంద్రకదం, శాసనసభ కార్యదర్శి సత్యబ్రతరౌత్ తదితర ప్రముఖులంతా పాల్గొన్నారు.

బ్రహ్మపురలో భాజపా శిక్షణ శిబిరం

శిబిరంలో పాల్గొన్న మంత్రి బిభూతి జెనా. చిత్రంలో ఎమ్మెల్యేలు అనిల్ కుమార్, కృష్ణచంద్ర నాయక్, జిల్లా అధ్యక్షుడు సాబత్

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: భాజపా గంజాం జిల్లా ఆధ్వర్యంలో 'పండిత దీనదయాల్ ఉపాధ్యాయ శిక్షణ మహా అభియాన్-2026'ను విజయవంతం చేసేందుకు శుక్రవారం ఓ శిక్షణ శిబిరం జరిగింది. నగర శివారున అంబపువాలోని కృషి భవన్‌లో నిర్వహించిన దీనికి పార్టీ గంజాం జిల్లా అధ్యక్షుడు సరోజ్ సాబత్ అధ్యక్షత వహించారు. రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా, బ్రహ్మపుర ఎమ్మెల్యే కె.అనిల్ కుమార్, ఛత్రపురం ఎమ్మెల్యే కృష్ణచంద్ర నాయక్, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శారదా ప్రసాద్ శత్పథి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ మహా అభియాన్ లక్ష్యాలు, శిక్షణా కార్యక్రమాలు క్రమశిక్షణగా, విజయంతంగా ఎలా నిర్వహించాలి తదితరాలపై శిబిరంలో వారు పలు సూచనలు చేశారు.

స్థలాల కొరత ఎదురవకూడదు • మంత్రి స్వయిన్

ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న మంత్రి సంపద్

భువనేశ్వర్, న్యూస్‌టుడే: జగత్సింగ్‌పూర్ జిల్లాలోని పరదీప్ ఓడరేవు కేంద్రం పారిశ్రామికవాడగా విస్తరిస్తున్న నేపథ్యంలో నిర్మాణాలకు స్థలాల కొరత ఉండకూడదని, జిల్లా యంత్రాంగం, ఇడ్కో సంయుక్తంగా ల్యాండ్ బ్యాంక్ సిద్ధం చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి సంపద్ స్వయిన్ ఆదేశించారు. శనివారం జగత్సింగ్‌పూర్ కలెక్టరేట్‌లో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓడరేవు విస్తరణ, కొత్తగా పరిశ్రమలకు ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో స్థలసేకరణ పనులు ముమ్మరం చేయాలని, వివాదాలకు తావులేకుండా ప్రైవేటు స్థలాలు కొనుగోలు చేయాలని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి జె.సోఫల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రవాణా సౌకర్యాల మెరుగుకు కృషి

సిమిలిగుడ, న్యూస్‌టుడే: జిల్లాలో రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు యంత్రాంగం కృషి చేస్తోందని పాలనాధికారి మనోజ్ సత్యవాన్ మహాజన్ అన్నారు. స్థానిక కొత్త బస్టాండులో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓఎస్ ఆర్టీసీకి చెందిన ఐదు కొత్త బస్సులను ఆయన ప్రారంభించారు.

మాదక ద్రవ్యాలు... శాంతిభద్రతలకు విఘాతాలు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: మాదకద్రవ్యాల వినియోగంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని వక్తలు అన్నారు. జిల్లా సామాజిక భద్రత, దివ్యాంగుల సాధికారిత శాఖ మాదక ద్రవ్యాలు-వాటి వినియోగం అనే అంశంపై విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించింది.

ఉగాది ఉత్సవాలకు నేడు ముహూర్తపు రాట

మాట్లాడుతున్న కొండబాబు

రాయగడ పట్టణం న్యూస్‌టుడే: జిల్లా ఉత్కళ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో జరగనున్న ఉగాది ఉత్సవాలకు సంబంధించి ఆదివారం ముహూర్తపు రాట జరగనుందని సమాఖ్య అధ్యక్షుడు ఎల్లా వెంకటేశ్వరరావు(కొండబాబు) అన్నారు. శనివారం సాయంత్రం రింగురోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.

సహజ రంగులతో హోలీ

స్టాల్‌ను ప్రారంభిస్తున్న పాలనాధికారి మనోజ్ సత్యవాన్

కొరాపుట్, జయపురం, న్యూస్‌టుడే: కొరాపుట్ ఐటీడీఏ కార్యాలయం ప్రాంగణంలో తులసి స్వయం సహాయక సంఘం తరఫున సహజ సిద్ధ(హెర్బల్) రంగుల కేంద్రం అదివారం ప్రారంభమైంది. హోలీని దృష్టిలో పెట్టుకొని కూరగాయలతో రంగులు తయారు చేసినట్టు సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ మనోజ్ సత్యవాన్ హాజరయ్యారు.

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

EICHER TIPPERS FLEET for Sale Pro 6028T (500 CFT) 8Nos & Pro 2055T (100 CFT) 6Nos Good Condition. Ph: 9704699042.

LAND FOR SALE

సూరప్పగూడెం, భీమడోలు, ఏలూరు జిల్లా - 15 ఎకరాల కొబ్బరి తోట, 2 బోర్లు, డ్రిప్, NH-16 కి దగ్గరలో, ప్లాట్స్ /రియల్ ఎస్టేట్‌కి అనుకూలం. సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్: 9704322999, 7337228262.

భూమాతవారి బొబ్బిలిలో BUDA అనుమతులు కల్గి క్లబ్‌హౌస్, స్విమ్మింగ్‌పూల్ వంటి ఆధునిక వసతులతో నిర్మించిన శ్రీగంధం ప్లాంటేషన్స్ వెంచర్ & విశాఖనగరంలో అద్భుతమైన వుడా వెంచర్స్‌ను ప్రమోట్ చేయుటకు అభ్యర్థులు M/F కావలెను. అద్భుతమైన ఆఫర్స్. Ct: 9885438399.

ఫీల్డ్ మేనేజర్స్, Gold వాల్యూయర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీస్టార్ గోల్డ్ కంపెనీకి కావలెను. ఏజ్: 22 to 35, ఫ్రెషర్స్ కూడా ✆ 62810 37879/ 90353 37879

BUSINESS SERVICES

JOBS

BUSINESS OFFER

స్త్రీ/పు 2,50,000 పెట్టుబడితో మీ ఆఫీసు/ ఇంటివద్దే Dr.Tea/ Dr.Coffee/Dr.Cool Drink యొక్క ఫ్రాంచైజీ నిర్వహిస్తూ, ప్రతినెల 25,000/- ఫిక్స్‌డ్ అలవెన్సు - అన్‌లిమిటెడ్ వీక్లీ ఆదాయం కలదు. ✆ 7842002046/6309572064

ఏపీలో ప్రముఖ మద్యం పంపిణీ సంస్థకు జిల్లా వారీగా అనుభవజ్ఞులైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అవసరం. జీతం:30వేలు, TA/DAతో సహా ✆92463 63624, jobsmfl@gmail.com

SECURITY GUARDS

రాయగడ రైల్వేలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేయుటకు ఎక్స్‌సర్వీస్‌మెన్ కావలెను. ✆ 9010839284, 9032456763.

REAL ESTATE

గుంటూరుసిటీలో, గోరంట్లలాం, JKCరోడ్డు, ఇన్నర్‌రింగ్‌రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్ముదలచినవారు సంప్ర: 9399955545.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే
సంప్రదించండి: 8008597609

ట్రాఫిక్ కష్టాలు

ఎస్‌బీఆర్ మహిళా కళాశాల రోడ్డులో మధ్యాహ్నం ట్రాఫిక్ ఇక్కట్లు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపురలోని కళ్లికోట వర్సిటీ కూడలి, ఎస్‌బీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాల రోడ్డులో శనివారం మధ్యాహ్నం ట్రాఫిక్ నిలిచిపోవడంతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. ఆయా విద్యా సంస్థల్లోని కేంద్రాల్లో ప్లస్‌టు పరీక్షలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు పరీక్ష ముగిసిన అనంతరం ఒక్కసారిగా వందలాది మంది విద్యార్థులు బయటకు వచ్చారు. వారిని తీసుకెళ్లేందుకు వచ్చిన వారి కుటుంబ సభ్యుల ద్విచక్ర వాహనాలు, వివిధ విద్యాసంస్థలకు చెందిన బస్సులు అక్కడికి సమీపంలో నిలిపి ఉంచడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ పెరిగి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఆయాచోట్ల వాహనచోదకులు సుమారు అరగంట పాటు ముందుకు కదల్లేక నానా కష్టాలు పడ్డారు.

ఆప్ కార్యకర్తల ర్యాలీ

బరగడ్, న్యూస్‌టుడే: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలను కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ క్లీన్ చిట్ ఇవ్వడంతో సంబల్‌పూర్‌లో ఆప్ నాయకులు భారీ విజయ ర్యాలీ నిర్వహించారు. శనివారం కలెక్టర్ కార్యాలయం నుంచి గోల్‌బజార్ వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

బస్కల్ నదిపై వంతెన నిర్మించాలి

నదిని దాటుకుంటూ వెళ్తున్న కలెక్టర్

సిమిలిగుడ, న్యూస్‌టుడే: నందపూర్ సమితికి చెందిన రాయ్‌సింగ్ పంచాయతీలో పాలనాధికారి మనోజ్ సత్యవాన్ మహాజన్ శనివారం సందర్శించారు. కొండలు, వాగులు దాటుకుంటూ అతికష్టం మీద ఆ ప్రాంతానికి చేరుకోవడం చర్చనీయాంశమైంది. బస్కల్ నదిని దాటుకుంటూ దేబో సొండిగుడ గ్రామాన్ని చేరుకున్నారు. అక్కడ గ్రామస్థుల సమస్యలు అడిగి, ప్రభుత్వ పథకాలపై ఆరా తీశారు. బస్కల్ నదిపై వంతెన నిర్మించాలని ఆ ప్రాంతీయులు డిమాండ్ చేయగా దానిపై దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు.

కుళ్లిన మాంసం తిని అతిసారం • ఐదుగురికి అస్వస్థత

రాయగడ గ్రామీణం, న్యూస్‌టుడే: రాయగడ జిల్లా కల్యాణసింగ్‌పూర్ సమితి పరసాలి పంచాయతీలో అతిసారం వల్ల ఐదుగురు ఆసుపత్రి పాలయ్యారు. వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. సమితికి చెందిన సీహెచ్‌సీ వారు ఇచ్చిన సమాచారం మేరకు... పరసాలి పంచాయతీ పరిధి పరసాలికి చెందిన నలుగురు మహిళలు పొడ కద్రక(28), కుడింజ కద్రక (50), పయిలి కద్రక (35), మాల కద్రక (32)లు వాళ్ల బంధువు పంకేరి గ్రామానికి చెందిన కచేడి హికకా(42)లు గురువారం భోజనం చేశారు. అనంతరం వారికి వాంతులు అయ్యాయి. వెంటనే ఆసుపత్రిలో చేరారు. మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కుళ్లిన కోడి మాంసం తినడం వల్ల ఇలా జరిగిందని వైద్యులు చెబుతున్నారు.

జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలు

జయపురం, న్యూస్‌టుడే: పట్టణంలోని పూల బాడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలు శనివారం జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే తారా ప్రసాద్ వాహినిపతి మాట్లాడుతూ దివ్యాంగులు సమాజానికి స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు. వివిధ సమితులకు చెందిన 140 మంది దివ్యాంగులు పాల్గొన్నారు.

వీల్ చైర్ పోటీల్లో పాల్గొన్న దివ్యాంగులు

పారిశ్రామిక భద్రతపై చర్చలు

సీఐఎస్ఎఫ్ డీజీకి జ్ఞాపిక అందజేస్తున్న డీజీపీ ఖురానియా. పక్కన వినయతోష్ మిశ్ర

భువనేశ్వర్, న్యూస్‌టుడే: కటక్‌లోని పోలీసు శాఖ ప్రధాన కార్యాలయంలో డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా, పారిశ్రామిక భద్రతా శాఖ (సీఐఎస్ఎఫ్) డీజీ ప్రవీర్‌రంజన్ శుక్రవారం రాత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామికరంగం విస్తరిస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ఇద్దరు ఉన్నతాధికారులు కూలంకషంగా చర్చించారు. కార్యక్రమంలో క్రైంబ్రాంచ్ ఏడీజీ వినయతోష్ మిశ్ర పాల్గొన్నారు.

సిమిలిగుడలో సామూహిక వివాహాలు

కార్యక్రమంలో నవవధూవరులు

సిమిలిగుడ, న్యూస్‌టుడే: సిమిలిగుడకు చెందిన బీర్ సేవా చర్చ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి సామూహిక వివాహాలు చేశారు. సామాజిక ఐక్యతను చాటి చూపే ఉద్దేశంతో చర్చ్ నిర్వాహకులు ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో 53 జంటలకు ఉచితంగా వివాహాలు చేశారు. ముఖ్య అతిథిగా సునాబెడ పురపాలక సంస్థ అధ్యక్షుడు రాజేంద్రకుమార్ పాత్ర్ పాల్గొన్నారు. బీర్ సేవా సంస్థ అధ్యక్షుడు సజ్జీ వర్గీస్, ఉపాధ్యక్షుడు దౌలత్, ఇశ్రాయెల్ కోసల, పాస్టర్ సంఘం అధ్యక్షుడు డేనియల్ కోరా తదితరులు హాజరయ్యారు.

సెల్యూట్ తిరంగా కార్యక్రమం

మాట్లాడుతున్న సజల్‌రాయ్

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: పట్టణ మలంచా ప్రాంతంలో ఉన్న ప్రేమ్ హరి భవన్‌లో సెల్యూట్ తిరంగా కార్యక్రమం జరిగింది. ఇందులో సంస్థ జిల్లా అధ్యక్షుడు సజల్‌రాయ్ మాట్లాడుతూ ఇది రాజకీయ సంస్థ కాదని సామాజిక సంస్థని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షురాలు మాలా ఆచార్య ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

కోలాహలంగా బహబంగా వేడుకలు

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: పట్టణంలో షేర్వా స్టేడియం వద్ద ఉన్న సంతాలీల ఆలయంలో సంప్రదాయ వేడుకలు శుక్రవారం రాత్రి కోలాహలంగా జరిగాయి. ఇది వీరి నూతన సంవత్సరం. రోజంతా వీరు తమ సంప్రదాయ నృత్యాలు, గానాలతో అలరించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో సంతాలీలు హాజరయ్యారు.

నైపుణ్యం వెలికితీయడానికి సైన్స్ ప్రదర్శనలు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: యువతలో దాగివున్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి, వారిలో విజ్ఞానాన్ని పెంపొందించడానికి సైన్స్ ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదపడతాయని శ్రీకృష్ణ చంద్రగజపతి స్వయం ప్రతిపత్తి కళాశాల ప్రిన్సిపాల్ రాధాకాంత్ బుయాన్ అన్నారు.

(c) eenadu

ఒడియా రచయిత మనోజ్‌దాస్ జయంతి

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: ఒడిశా సంస్కృతిని చాటిచెప్పిన మహనీయుడు రచయిత మనోజ్‌దాస్ అని ఇచ్ఛాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యుడు కె.శ్రీనివాసరావు అన్నారు. ఒడియా డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన మనోజ్‌దాస్ 92వ జయంతి కార్యక్రమంలో నివాళులర్పించారు. ఆయన రచనలు, వాటి విలువలను ఒడియా అధ్యాపకుడు రాజేంద్ర త్రిపాఠి విద్యార్థులకు వివరించారు.

డోలోత్సవ ఏర్పాట్ల పరిశీలన

మెళియాపుట్టి, న్యూస్‌టుడే: మెళియాపుట్టిలోని శ్రీరాధాకాంత గోవింద స్వామి ఆలయంలో జరగనున్న డోలోత్సవాల ఏర్పాట్లను శుక్రవారం ఎస్సై మహ్మద్ అమీర్ అలీ పరిశీలించారు. క్యూల తాకిడి, తదితర అంశాలపై కమిటీ సభ్యులతో చర్చించారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

శ్రీముఖలింగం క్షేత్ర అభివృద్ధికి సహకరించండి

ఆర్కియాలజిస్ట్ దేవేంద్రనాథ్ బోయికి వినతిపత్రం అందిస్తున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

జలుమూరు, న్యూస్‌టుడే: శ్రీముఖలింగేశ్వర స్వామి క్షేత్రం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర పురావస్తుశాఖ సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్కియాలజిస్ట్ దేవేంద్రనాథ్ బోయిని విజయవాడలోని ఆయన కార్యాలయంలో గురువారం రాత్రి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కలిసి వినతిపత్రం అందజేశారు. కేంద్ర పురావస్తు శాఖ ద్వారా అవసరమైన సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. శాశ్వత క్యూలైన్లు, మరుగుదొడ్ల నిర్మాణం, విశ్రాంతి భవనం వంటి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

చంద్రశేఖర్ ఆజాద్‌కు నివాళి

పెద్ద యర్రగోవిందపుట్టుగ పాఠశాలలో ఆజాద్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న విద్యార్థులు

చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి సందర్భంగా ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లోని పలు విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యార్థులు, సిబ్బంది ఆయన చిత్రపటాలకు నివాళులర్పించారు. పెద్ద యర్రగోవింద ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు దేవదాసు ఆజాద్ దేశానికి చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. బొడ్డపాడులో ప్రజా సంఘాల నాయకులు ఆజాద్ పోరాటాలను కొనియాడారు.
– న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం, పలాస గ్రామీణం, ఇచ్ఛాపురం

ఉపాధ్యాయులపై యాప్‌ల భారం తగ్గించాలి

మాట్లాడుతున్న ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ సుభాష్‌బాబు

కాశీబుగ్గ, సోంపేట, న్యూస్‌టుడే: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ బి.సుభాష్‌బాబు, ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్.చాణక్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో పలాస, సోంపేట తహసీల్దార్ కార్యాలయాల వద్ద శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించాలని, అంతవరకు 30శాతం ఐఆర్ ప్రకటించాలన్నారు. ఉపాధ్యాయులపై యాప్‌ల భారం తొలగించాలని కోరారు. అనంతరం పలాస తహసీల్దార్ కల్యాణచక్రవర్తికి వినతిపత్రం అందజేశారు.

రామోజీ ఫిల్మ్‌సిటీలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు

ఈ నెల 31 వరకు అవకాశం

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: రంగమేదైనా తమకు సాటి లేదని మహిళామణులు చాటిచెబుతున్నారు. వారి స్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకొనే వేళ రామోజీ ఫిల్మ్‌సిటీ మార్చి నెలను అతివలకు అంకితం చేస్తూ మాసోత్సవాలను నిర్వహిస్తోంది. నేటి నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక ఆఫర్లతో మహిళలు ఫిల్మ్‌సిటీని సందర్శించేందుకు వీలు కల్పించింది. వివిధ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని వయసుల మహిళలు సినీ ప్రపంచంలో వినోదం, విహారం, సినిమాటిక్ వైభవాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. రామోజీ స్టూడియో టూర్‌లో అద్వితీయ సినిమా సెట్ల వీక్షణం, లైవ్ షోలు, రైడ్స్, సాహసాల నెలవు సాహస్ సందర్శన, అలరించే పక్షుల పార్కు, సీతాకోకచిలుకల గార్డెన్, మోషన్ క్యాప్చర్, వర్చువల్ షూట్, మాయాలోక్ ఇలా ఎన్నో ఆకర్షణలను తిలకించవచ్చు.

సద్వినియోగం చేసుకోండి..

రామోజీ ఫిల్మ్‌సిటీ మహిళా దినోత్సవ ఆఫర్‌లో భాగంగా అన్ని వయసుల మహిళలకు ఒక్కరికి రూ.1111 + జీఎస్టీ, కనీసం 11 మంది బృందంగా వస్తే ఒక్కొక్కరికి రూ.999 + జీఎస్టీతో ప్రవేశ రుసుం ఉంటుంది. బృందాలుగా వచ్చి వేడుకలు మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి ఇదే మంచి తరుణం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళా మాసోత్సవాల్లో పాల్గొని మరిచిపోలేని మధురానుభూతి పొందండి.

మరిన్ని వివరాలకు..
www.ramojifilmcity.comలో లాగిన్ అవ్వండి. లేదా 76598 76598కు కాల్ చేయండి.

అత్యవసర సమయంలో అండగా ఎస్‌వోఎస్..

– న్యూస్‌టుడే, కంచిలి, ఇచ్ఛాపురం గ్రామీణం

జాతీయ రహదారిపై నిత్యం వాహనాలు అతి వేగంతో రాకపోకలు సాగిస్తుంటాయి. యువత మరింత వేగంగా ప్రయాణించి కోరి ప్రమాదాలు తెచ్చుకోవడంతోపాటు ఎదుటి వారిని కష్టాల్లోకి నెడుతున్నారు. ఇలాంటి సమయాల్లో జాతీయ రహదారిపై ప్రమాదాలను నివారించేందుకు అధికారులు భద్రత పరికరాలు ఏర్పాటు చేశారు. వీటిపై సరైన అవగాహన లేకపోవడంతో బాధితులు సకాలంలో సేవలందక ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు.

❖ ఎన్‌హెచ్ పొడవునా రోజూ ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అదే సమయంలో వారికి చికిత్స అందకపోవడంతో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. జిల్లాలో జాతీయ రహదారి పొడవునా రూ.కోట్లు వెచ్చించి రెండు కిలోమీటర్లకు ఒకటి చొప్పున సేవ్ అవర్ సోల్స్(ఎస్‌వోఎస్) పరికరాలు ఏర్పాటు చేశారు. ఇవి విద్యుత్తు సరఫరాతో సంబంధం లేకుండా సౌరశక్తితో నిరంతరం పనిచేస్తాయి. చాలా చోట్ల ఇవి ముళ్ల పొదల్లో, కొన్ని చోట్ల విరిగిపోయి దర్శనమిస్తున్నాయి. కొన్ని సక్రమంగా పనిచేయడం లేదు. వీటి పనితీరుపై నిర్వహణ సిబ్బంది దృష్టి సారించాలని వాహనదారులు కోరుతున్నారు.

ప్రయోజనాలు ఇలా

1. రహదారిపై ప్రమాదం జరిగితే ఎస్‌వోఎస్ పరికరం బయట ఉన్న బటన్ కాసేపు నొక్కి పెట్టి ఉంచితే అది పని చేయడం ప్రారంభిస్తుంది.
2. పెట్టెపై భాగంలో ఉన్న వాయిస్ రిసీవర్ (మైక్)లో బాధితులు సమస్యలు చెబితే ఆ సమాచారం సమీపంలోని కంట్రోల్ కేంద్రానికి, టోల్ ప్లాజాకు చేరుతుంది. వెంటనే భద్రత సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపడతారు.
3. రహదారిపై ప్రమాదాలే కాకుండా, వాహనాలు మొరాయించినా, ప్రయాణంలో ఉన్నవారు అస్వస్థతకు గురైనా, ఎవరైనా రహదారిపై పడి ప్రమాద స్థితిలో ఉన్నా, ట్రాఫిక్ స్తంభించినా, దోపిడీలు జరిగినా దీని ద్వారా తెలియజేయొచ్చు.

సద్వినియోగం చేసుకోవాలి

జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే సమయంలో అత్యవసరంగా ఉపయోగించుకొనేందుకు ఎస్‌వోఎస్ పరికరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బాధితులతోపాటు ఇతరులు గాయపడినా వారి వివరాలను ఈ పరికరం ద్వారా తెలియజేస్తే వారి ప్రాణాలను కాపాడొచ్చు. – మంగరాజు, సీఐ, సోంపేట

నియోజకవర్గాలు: పలాస, ఇచ్ఛాపురం మండలాలు: 7 జాతీయరహదారి విస్తీర్ణం: 60కి.మీ రాకపోకలు సాగిస్తున్న వాహనాలు: సుమారు 10 వేలు(రోజుకు)

ఆదివాసీల భూములకు రక్షణ కల్పించండి

మందస, న్యూస్‌టుడే: గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ఆదివాసీల సాగులో ఉన్న భూములకు పట్టాలిచ్చి రక్షణ కల్పించాలని ఆదివాసీ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.గురునాథం, రైతు సంఘం నాయకులు కె.మోహనరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మందస తహసీల్దారు ఎం.శ్రీకాంత్‌కు వినతిపత్రం అందజేశారు. కొండలోగాం రెవెన్యూ పరిధిలో 120 మంది గిరిజనుల స్వాధీనంలో ఉన్న 90 ఎకరాలకు పట్టాలివ్వాలన్నారు. మాణిక్యపట్నంలో తాగునీటి బోరు, విద్యుత్తు స్తంభాలు వేయాలని, బుడంబో కూడలి నుంచి భావనాపురం వరకు రహదారి అభివృద్ధి చేయాలని కోరారు. సింగుపురం, భావనాపురంలో రుద్ర భూముల ఆక్రమణలు తొలగించాలన్నారు. గిరిజన గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు ఇరుకు పాకల్లో నడుస్తున్నాయని, పక్కా భవనాలు మంజూరు చేయాలని విన్నవించారు. ఎస్.గణపతి, ఎం.ధర్మారావు పాల్గొన్నారు.

ముగిసిన ఇన్నోవేషన్ సమ్మిట్


పోటీలో గెలిచిన జట్లకు బహుమతులు అందజేస్తున్న అతిథులు

డెంకాడ, న్యూస్‌టుడే: ఏపీలోని విజయనగరం జిల్లా డెంకాడ మండలం జొన్నాడ వద్ద ఉన్న లెండి ఇంజినీరింగ్ కళాశాలలో మూడురోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి ఇన్నోవేషన్ సమ్మిట్-2కె26 శనివారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి చాట్‌ఎడ్ సీఈవో సతేంద్ర, ఇన్ఫోసిస్ ప్రతినిధి జగదీష్, టీసీఎస్ ప్రతినిధి రామరాజు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. ఐటీ రంగంలో ఆవిష్కరణలకు కమ్యూనికేషన్ కీలకమన్నారు. హ్యాకథాన్ 2.0 పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన ఎన్ఎస్ఆర్ఐటీ ఇన్నోజెనిక్స్ (విశాఖ)జట్టుకు రూ.లక్ష, ద్వితీయంలో నిలిచిన లెండి కళాశాల ఓజెస్‌విక్స్ జట్టుకు రూ.50 వేలు, తృతీయ సాధించిన ఒడిశాలోని గంజాం జిల్లా బ్రహ్మపుర నెక్సస్‌క్రూ జట్టుకు రూ.25 వేలు అందజేశారు. అతిథులను సత్కరించారు. అనంతరం విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రామారెడ్డి, వైస్ ఛైర్మన్ శ్రీనివాసరావు, కార్యదర్శి శివరామకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ హరిబాబు, అంజిరెడ్డి, కన్వీనర్లు జి.ప్రకాష్‌బాబు, వసంత్, విభాగాధిపతులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న విద్యార్థిని నృత్య ప్రదర్శన

ప్రణాళికతోనే పంచాయతీల అభివృద్ధి: కవిటి గ్రామీణం, పలాస గ్రామీణం: చక్కటి ప్రణాళికతోనే పంచాయతీల అభివృద్ధి సాధ్యమని కవిటి, పలాస ఎంపీడీవోలు ఎల్.త్రినాథ్, వసంత కుమార్ అన్నారు. శుక్రవారం ఆయా ఎంపీడీవో కార్యాలయాల వద్ద సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ ఎంపీడీవోలు వరప్రసాద్, వైకుంఠరావు, ఉమాపతి, ఏవో శ్రీనివాస్ రెడ్డి, ఎంజీవో బీవీఎస్ రెడ్డి, ఎంవోటీ జీవన్ పాల్గొన్నారు.

పరీక్ష.. ఓ శిక్ష..!

న్యూస్‌టుడే, పలాస

మందస పరిధి బుడంబో గిరిజన గ్రామంలో ఇటీవల క్షయ కేసు బయటపడింది. మండలంలోని బాలిగాం, పెద్దనారాయణపురం, చిన్నకేశుపురం, వి.వి.ఆర్.పురం తదితర గ్రామాల్లోనూ అనుమానిత పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. మందసలో క్షయ నిర్ధారణ కేంద్రం ఏడాదిన్నరగా మూతపడటంతో పరీక్షల కోసం వచ్చే వారికి పాట్లు తప్పడం లేదు. వేరే దారి లేక పలాసకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. వ్యయప్రయాసలతో ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

గిరిజన గ్రామాల్లోనే సమస్య

పలాస నియోజకవర్గంలో 2025 సంవత్సరంలో 335 పాజిటివ్ కేసులు బయట పడగా.. వీటిలో పలాసలో 134, మందస 112, వజ్రపుకొత్తూరు మండలానికి సంబంధించి 89 కేసులున్నాయి. జిల్లా కేంద్రంలో సీబీనాట్ యంత్రంతో మిగిలిన కేంద్రాల్లో ట్రూనాట్ యంత్రం ద్వారా క్షయ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల నుంచి నమూనాలు సేకరించి పంపిస్తుండటంతో శ్రీకాకుళం తరలించి నిర్ధారణ పరీక్షలు చేయాల్సి వస్తోందని సిబ్బంది చెబుతున్నారు.

మందసలో ఏడాదిన్నరగా నిరుపయోగంగా క్షయ పరీక్ష కేంద్రం

పలాస నియోజకవర్గ వివరాలు (2025 సంవత్సరం)

కేంద్రం		క్షయ పరీక్షలు	నమోదైన కేసులు
పలాస సామాజిక ఆసుపత్రి		3,396	324
వజ్రపుకొత్తూరు పీహెచ్‌సీ		456	01
గోవిందపురం	〃	1,704	10
మందస	〃	-	-

కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం

సమస్యలను ఇప్పటికే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. క్షయ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరలోనే పూర్తిస్థాయిలో సేవలందించేలా చర్యలు తీసుకుంటాం.
- శ్రీకాంత్, జిల్లా క్షయ నివారణాధికారి

వేధిస్తున్న సిబ్బంది కొరత

● పలాస నియోజకవర్గానికి సంబంధించి పలాస, వజ్రపుకొత్తూరు, గోవిందపురం, మందస ప్రాంతాల్లో నాలుగు క్షయ వ్యాధి నిర్ధారణ యూనిట్లు ఉన్నాయి. రోజూ ఆశా కార్యకర్తలు, ఇతర సిబ్బంది గ్రామాల్లో పర్యటించి అనుమానిత రోగుల నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు. సమీపంలో ఉండే కేంద్రాల్లో పరీక్షలు జరిపి పాజిటివ్‌గా తేలితే మరుసటి రోజు నుంచే సంబంధిత రోగులకు మందులు అందజేసి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది.

● వజ్రపుకొత్తూరు, మందసలో ల్యాబ్ టెక్నీషియన్లు లేకపోవడంతో పరీక్షలకు అవరోధం ఎదురవుతోంది. వజ్రపుకొత్తూరులో రోగులకు ఇబ్బంది లేకుండా ఇతర సిబ్బందితో రోగ నిర్ధారణ చేస్తున్నారు. మందసలో 2024 నుంచి పనిచేస్తున్న దాఖలాలు లేవు. ప్రత్యామ్నాయంగా అక్కడి రోగులను పలాస సామాజిక ఆసుపత్రికి రావాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పలువురు వెనుకంజ వేస్తున్నారు. ఈ కారణం వల్ల క్షయ రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోగుల నుంచి నమూనాలు సేకరించి పలాస తీసుకెళ్లి, రావడానికి ఉద్యోగులు సైతం అనాసక్తి చూపుతున్నారు. క్షేత్రస్థాయికి వెళ్లడానికి సమయం సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు.

స్వశక్తితో రాణిస్తున్నారు..

బ్యాంకు రుణాలు పొంది వ్యాపారాలు సాగిస్తున్న మహిళలు

– న్యూస్‌టుడే, సారవకోట

ఒకప్పుడు వంట గదికే పరిమితమయ్యే గృహిణులు నేడు స్వశక్తితో రాణిస్తున్నారు. మహిళా సంఘాల ఏర్పాటుతో లక్ష్యంగా ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ రకాల రుణ సదుపాయాలను అందిపుచ్చుకొని ఆర్థికాభ్యున్నతి సాధిస్తున్నారు. మగవారికి తీసిపోని విధంగా అడుగులు ముందుకు వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నరసన్నపేట నియోజకవర్గంలో అతివలపై ప్రత్యేక కథనం.

నరసన్నపేట నియోజకవర్గ వివరాలు

మండలం	సంఘాలు
సారవకోట	1,330
నరసన్నపేట	1,960
జలుమూరు	1,558
పోలాకి	1,717

రూ.20 వేలు ఆదాయం వస్తోంది..

దుర్గమ్మతల్లి సంఘంలో సభ్యురాలిగా చేరాను. బ్యాంకు లింకేజీ రూపంలో రూ.లక్ష రుణం పొంది కిరాణా దుకాణం ఏర్పాటు చేశా. నెలకు రూ.20 వేలు ఆదాయం వస్తోంది. గ్రామంలోనే ఉంటూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నా. తీసుకున్న రుణాన్ని తీర్చుకొని వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నా. **- తంగుడు ఉషారాణి, అలుదు**

రుణంతోనే ఉపాధి..

శాంతామణి సంఘంలో సభ్యురాలిని. ముద్ర రుణం రూ.2 లక్షలు తీసుకుని లేడీస్ కార్నర్ ఏర్పాటు చేశా. ఏడాది పాటు వ్యాపారం జరుగుతోంది. సకాలంలో రుణం చెల్లిస్తున్నాను. నెలకు రూ.30 వేలు ఆదాయం వస్తోంది. **- యండ త్రివేణి, చీడిపూడి**

ప్రతి ఇంట్లో వ్యాపారవేత్త..

ప్రతి ఇంట్లో ఒకరు వ్యాపారవేత్తగా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వం అందిస్తున్న శ్రీనిధి, సీఐఎఫ్, ముద్ర, బ్యాంకు లింకేజీల రుణ సౌకర్యాన్ని పొందుతూ వ్యాపారాలు చేస్తూ ఆర్థికాభ్యున్నతి సాధిస్తున్నారు. సకాలంలో చెల్లించి తిరిగి రుణాలు పొందుతున్నారు.
- ఏపీఎంలు శ్రీనివాసబాబా, అప్పల రామయ్య, హేమసుందరరావు, సుశీల

కుటుంబానికి ఆసరాగా నిలిచా..

భాగ్యలక్ష్మి స్వయంశక్తి సంఘంలో సభ్యురాలిగా ఉంటూ బ్యాంకు లింకేజీ రూపంలో రూ.1.50 లక్షలు రుణం తీసుకున్నా. మ్యాచింగ్ సెంటర్ ఏర్పాటు చేశాను. వచ్చిన ఆదాయంతో సకాలంలో వాయిదాలు చెల్లిస్తున్నా. నెలకు రూ.20 వేల సంపాదనతో కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్న. **- యడ్ల పుష్పలత, బుడితి**

మురుగు కదలదు.. చెత్త తొలగదు

కేదారిపురంలో కాలువలు అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. పలు వీధుల్లో కాలువలు మురుగు, వ్యర్థాలతో దోమలకు నిలయాలుగా మారాయి. దుర్వాసనతో అవస్థలు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మురుగు తొలగించాలని కోరుతున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి వికాస్‌ను వివరణ కోరగా పారిశుద్ధ్య పనులు చేపడతామన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం

ప్రహరీ లేక పాట్లు

చీపిలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలకు సగానికి పైగా ప్రహరీ లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. పొలం పనులకు వెళ్లేవారు, ఆకతాయిలు పాఠశాల భవనాల మధ్యలోంచి రాకపోకలు సాగిస్తుండటంతో అసౌకర్యానికి గురవుతున్నామని వాపోతున్నారు. మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు శునకాలు ఇబ్బంది కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదనలున్నాయని, నిధులు రాగానే పనులు చేపడతామని ఐటీడీఏ జేఈ ఇబ్రహీం తెలిపారు. – న్యూస్‌టుడే, మందస



గుంతలతో చింత

మకరాంపురం ప్రధాన వీధి వద్ద ఆర్‌అండ్‌బీ రహదారిపై పెద్ద గుంతలు ఏర్పడటంతో గతంలో స్థానికులు మరమ్మతులు చేశారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఏర్పడ్డాయి. వాటిని తప్పించే క్రమంలో ఎదురుగా వాహనాలు వస్తే ప్రమాదాలు సంభవిస్తున్నాయని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని ఏఈ విక్రమ్ వద్ద ప్రస్తావించగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
– న్యూస్‌టుడే, కంచిలి గ్రామీణం

బోరు.. ఇదేం తీరు?

ఇచ్ఛాపురం పట్టణం గొల్లవీధిలో మంచినీటి బోరు శిథిలమైంది. ముఖ్యంగా నీరు బయటకు వచ్చే గొట్టానికి పై భాగంలో రంధ్రం ఏర్పడటంతో, నీరు రెండు వైపుల నుంచి బయటకు వస్తోంది. రంధ్రం నుంచి వచ్చే నీరు వృథాగా పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గొట్టాన్ని మార్పు చేయాలని కోరుతున్నారు. బోరును పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని పుర ఏఈ కిశోర్ తెలిపారు.
– న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

సత్యదేవుని దర్శించుకున్న ఒడిశా గవర్నర్

అన్నవరం, న్యూస్‌టుడే: ఏపీలోని కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, విశ్వహిందూ పరిషత్ జాతీయ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ విశాఖపట్నం వెళ్తూ కొండ దిగువన తొలి పావంచాల వద్ద శనివారం దర్శించుకున్నారు. అర్చకులు సత్యదేవుని ప్రసాదం అందించారు.

గవర్నర్‌కు ప్రసాదం అందిస్తున్న అర్చకులు

పనిచేయని యంత్రం.. పట్టించుకోని యంత్రాంగం

న్యూస్‌టుడే, పాతపట్నం, మెళియాపుట్టి

విద్యార్థులకు శుద్ధ జలం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసింది. నిర్వహణ లోపంతో రూ.లక్షల నిధులు వెచ్చించి సమకూర్చిన యంత్రాలు పలుచోట్ల నిరుపయోగంగా మారాయి. దీంతో పిల్లలతో పాటు సిబ్బంది గుక్కెడు నీటికి ఇబ్బందులు పడుతున్నారు.

శుద్ధజలం ప్రశ్నార్థకం..!

❖ ఏపీఈడబ్ల్యూఐసీ, సమగ్ర శిక్షా, పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖల ద్వారా వందల సంఖ్యలో తాగునీటి యంత్రాలను పాఠశాలలు, వసతిగృహాల్లో ఏర్పాటు చేశారు. లక్ష్యం మంచిదైనప్పటికీ నిర్వహణ భారమైంది. కొన్ని రోజులు మాత్రమే సాంకేతిక సిబ్బంది పర్యవేక్షించారు. అనంతరం పట్టించుకునే వారే లేకపోవడంతో మరమ్మతులకు గురయ్యాయి. దీంతో విద్యార్థులు ప్రత్యామ్నాయ వనరుల ద్వారా, ఇంటి వద్ద నుంచి తాగునీటిని తెచ్చుకుని వినియోగిస్తున్నారు. ఇటీవల కాలంలో జిల్లాలో అతిసారం ప్రబలిన నేపథ్యంలో పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చాపర కేజీబీవీలో మరమ్మతులకు గురైన ఆర్వో ప్లాంట్

❖ ఉదాహరణకు పాతపట్నం మండలానికి సంబంధించి 30 ఆర్వోప్లాంట్లు మంజూరు చేయగా పది వరకు మరమ్మతులకు గురయ్యాయి. హిరమండలం మండలంలో 20 వరకు మంజూరు చేయగా కిట్టాలపాడు, అంబావల్లి, పి.వి.కాలనీ, బి.ఆర్.పురంలో పనిచేయడం లేదు. మెళియాపుట్టి మండలంలో 30 పథకాలకు 16 మూలకు చేరాయి. వేసవి సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

జిల్లాలో వివరాలు ఇలా..

మంజూరు చేసిన శాఖ	అందించిన యంత్రాలు	మండలాలు
ఏపీఈడబ్ల్యూఐసీ	269	10
సమగ్ర శిక్షా	415	13
పంచాయతీరాజ్	275	9
గిరిజన సంక్షేమ	184	6

ప్రతిపాదనలు పంపిస్తాం

జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల ఆధ్వర్యంలోని పాఠశాలల ఆర్వో ప్లాంట్ల పరిస్థితిపై ఆరా తీస్తున్నాం. మరమ్మతులకు గురైన యూనిట్లు బాగు చేయిస్తాం. ఏజెన్సీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతాం. వీటికి అవసరమైన ప్రతిపాదనలు పంపిస్తాం.
– రవికుమార్, జిల్లా విద్యాశాఖాధికారి

విద్యతోనే సమాజంలో గౌరవం

పలాసలో అక్షరాంధ్ర తరగతుల నిర్వహణను పరిశీలిస్తున్న డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణ

పలాస, కంచిలి గ్రామీణం, న్యూస్‌టుడే: డ్వాక్రా సంఘాల్లోని మహిళలు విద్యావంతులుగా తయారవ్వాలని వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ ఎం.వెంకటరమణ అన్నారు. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం, కంచిలి మండలం అంపురంలో అక్షరాంధ్ర శిక్షణ తరగతుల నిర్వహణను శుక్రవారం పరిశీలించారు. మహిళలకు పలు సూచనలు చేశారు. ఏడీ సోమేశ్వరరావు, మెప్మా సీఎంఎం మోహన్, ఎంపీడీవో తిరుమలరావు, వాలంటీర్లు కోమలి, రాజేశ్వరి పాల్గొన్నారు.

సాగు మెలకువలు పాటించండి

పాతపట్నం, న్యూస్‌టుడే: రబీ సాగులో మెలకువలు పాటించాలని వ్యవసాయాధికారి కె.సింహాచలం అన్నారు. శుక్రవారం పాతపట్నం మండలం బోరుభద్రలో జిల్లా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ సౌజన్యంతో రబీ పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సర్పంచి శ్రీదేవి, రైతులు శ్రీనివాసరావు, భుజంగరావు, బాస్కరరావు పాల్గొన్నారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు
ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
80085 97609

ఈనాడు పల్నాడు
ఆదివారం మార్చి 1, 2026 5

వేగంగా పరిశ్రమల స్థాపనకు చర్యలు

నరసరావుపేట అర్బన్: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేయాలని కలెక్టర్ కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీక్షణ ద్వారా శనివారం సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ భాగస్వామ్య సదస్సులో ఎంవోయూ చేసుకున్న కృష్ణ ఆగ్రో ఫ్యూయల్స్, మైహోం, ఇంధన ఎనర్జీస్ ప్రైవేటు లిమిటెడ్ వంటి సంస్థలకు పరిశ్రమల స్థాపనకు ఉన్న సమస్యలు పరిష్కరించాలన్నారు.

రంజాన్ వేళలు
ఇఫ్తార్: (ఆదివారం) సాయంత్రం: 6.22
సహరి: (సోమవారం) ఉదయం: 5.11

చూసిన కనులదే భాగ్యం

దేవరంపాడు నేతి వేంకన్న కల్యాణం శనివారం వైభవంగా జరిగింది. వేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవిలను పెండ్లి కుమారునిగా, పెండ్లి కుమార్తెలుగా అలంకరించి వేడుక నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను పల్లకిపై మాడవీధుల్లో ఊరేగించారు. - న్యూస్‌టుడే, రాజుపాలెం

వేడుక అనంతరం ఉత్సవమూర్తుల ఊరేగింపు

పరీక్షల భయాన్ని తరిమికొట్టేయండి..!

పదో తరగతి విద్యార్థుల కోసం ఉచిత వెబినార్ 1న

ఈనాడు ప్రతిభ | శ్రీచైతన్య విద్యాసంస్థలు

ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో కీలకం. చదువుల్లో విద్యార్థి సామర్థ్యానికి టెన్త్ క్లాస్ ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. అందుకే పదో తరగతి వార్షిక పరీక్షలనగానే విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. అధిక మార్కులు సాధించాలనే లక్ష్యంతోపాటు తమపై తల్లిదండ్రులకు ఉండే అంచనాలను అందుకోవాలనే తపన ఆందోళనను పెంచేస్తుంది. పరీక్ష తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ కొందరిలో భయం పెరిగి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంటుంది. ఇలాంటి అనవసర భయాలను, ఆందోళనలను పోగొట్టి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు, 'ఈనాడు-ప్రతిభ' సంయుక్తంగా ఉచిత వెబినార్ నిర్వహిస్తున్నాయి. పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో వివరిస్తూ, అత్యుత్తమ మార్కులు సాధించడానికి ఈ వెబినార్ మార్గదర్శనం చేస్తుంది. ప్రముఖ సబ్జెక్టు నిపుణులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తక్కువ సమయంలో సిలబస్‌ను ఏ విధంగా రివిజన్ చేయాలో తెలియజేస్తారు. పరీక్షల భయాన్ని పోగొట్టి, మానసిక స్థితిని స్థిరపరిచేందుకు సైకాలజిస్టులు సూచనలు చేస్తారు. గత ఏడాది టాపర్లుగా నిలిచిన విద్యార్థులు తమ అనుభవాలను వివరించి స్ఫూర్తిని నింపుతారు. టెన్త్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకూ ఈ వెబినార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇదిగో ఈ అంశాలపైనే సూచనలు

- యాక్టివ్ రీకాల్, మైండ్ మ్యాపింగ్ ద్వారా క్లిష్టమైన అంశాలను ఎలా గుర్తుంచుకోవాలి?
- గణితం, సైన్స్‌లో స్కోరింగ్ పాయింట్లు, ప్రజెంటేషన్ టిప్స్.
- ఏకాగ్రతను పెంచే చిన్న చిన్న వ్యాయామాలు.
- పరీక్ష గదిలో టైం మేనేజ్‌మెంట్.
- ఆరోగ్యం, ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
- విద్యార్థులు అడిగే సందేహాలకు నిపుణుల సమాధానాలు.

జూమ్ మీటింగ్, యూట్యూబ్ లైవ్, ఈనాడు.నెట్ ద్వారా వెబినార్‌లో జాయిన్ కావచ్చు

వెబినార్ తేదీ:	మార్చి 1, 2026 (ఆదివారం)
సమయం:	ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు

జూమ్ మీటింగ్ కోసం... | యూట్యూబ్ లైవ్ కోసం...

Join from PC, Mac, iPad, or Android:
Zoom - https://hov.to/b2c7ec22
Youtube Live - https://hov.to/d4ce0f1a
Zoom ID - 953 5694 9081 Passcode: 115422

అత్యవసర వైద్యమా... ఇటు రాకండి!

● ఉమ్మడి జిల్లా ఆసుపత్రుల్లో రోగుల అవస్థలు ● రాత్రిపూట మరీ తీసికట్టు

నెలన్నర క్రితం
క్రోసూరు మండలం నల్లమోతువారిపాలెం వద్ద 216ఏ జాతీయరహదారిపై లారీ బైక్‌ను ఢీకొన్న ఘటనలో ద్విచక్రవాహనదారుడి తలకు తీవ్ర గాయమైంది. బాపట్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి వైద్యులకు సమాచారం ఇచ్చి రెఫర్ చేసినా వేవేరికి చాలా ఆలస్యమైంది. తాత్కాలికంగా కట్టు వేసి జీజీహెచ్‌కు రెఫర్ చేశారు. పొన్నూరు సమీపంలోకి వచ్చేసరికి ఆ యువక ఊపిరి ఆగిపోయింది. బాపట్ల ఆసుపత్రిలోనే న్యూరో అత్యవసర వైద్యసేవలు అంది ఉంటే అతని ప్రాణాలు నిలిచేవి.

నెల క్రితం
పల్నాడు జిల్లా వెంటిక వద్ద ఓ యువకుడు ద్విచక్రవాహనంపై వెళ్తూ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. నరసరావుపేట జిల్లా ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు సరిగా లేక.. యుద్ధప్రాతిపదికన జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. ఇక్కడ వైద్యులు అందుబాటులో లేక.. నర్సులు, సిబ్బంది ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. ఇద్దరు పీజీలు తాత్కాలిక వైద్యం అందించారు.

ఈనాడు – అమరావతి, న్యూస్‌టుడే – బాపట్ల

ప్రమాదం జరిగిందంటే చాలు.. ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోంది. ప్రాథమిక వైద్యసేవలు అంతంతమాత్రంగానే అందుతుండగా.. అత్యవసర వైద్యం కలగా మారుతోంది. అటు ఒంగోలు సరిహద్దులోని చినగంజాం, మార్టూరు నుంచి ఇటు కృష్ణా సరిహద్దులోని రేపల్లె, తెనాలి వరకు ఇదే పరిస్థితి. బాపట్ల, చీరాల ప్రాంతీయ వైద్యశాలలు సహా రేపల్లె, వేమూరు, పర్చూరు, మార్టూరు సీహెచ్‌సీల్లో అత్యవసర వైద్యం అందని పరిస్థితి. బాపట్ల, చీరాలలో ఐసీయూ ఉన్నా వైద్య నిపుణులు లేకపోవడం సమస్యగా ఉంది. చీరాలలో రూ.23 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ ఎప్పటికి పూర్తవుతుందో తెలియడం లేదు. వైద్యుల ఖాళీలను భర్తీ చేయకపోవడం మరో సమస్య. రాత్రిపూట ఈ ఆసుపత్రులకు క్షతగాత్రులను తరలించడానికి వెనుకాడుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

గుంటూరు జీజీహెచ్‌లో రాత్రిపూట వైద్యం కోసం కష్టాలు

గుంటూరు జిల్లాలోనూ దైన్యం..
★ పొన్నూరు, ప్రత్తిపాడు సీహెచ్‌సీల్లో సాయంత్రమైతే ఎవరూ కనిపించరు. ★ తెనాలి జిల్లా ఆసుపత్రిలోనూ ఇదే పరిస్థితి. ★ చిన్నపాటి గాయాలైనా జీజీహెచ్‌కు పంపిస్తున్నారు. ★ అత్యవసర సమయాల్లో ఈ నిర్ణయం క్షతగాత్రుల ప్రాణాలమీదకు తెస్తోంది. ★ ఆగమేఘాలపై జీజీహెచ్‌కు తీసుకొచ్చినా.. ఇక్కడా అదే పరిస్థితి. ★ హైవే అంబులెన్సులు తక్కువగా ఉండటం, బాపట్లలో ఒక్కటే అందుబాటులో ఉండటం సమస్యగా మారింది.

పీజీలే దిక్కైతే ఎలా?
జీజీహెచ్‌లో రాత్రి 8 గంటలైతే పరిస్థితి మారిపోతుంది. అత్యవసర విభాగంలో వైద్యులు ఉండరు. నర్సులు, ఇతర సిబ్బంది సేవలు కొరవడుతున్నాయి. యుద్ధప్రాతిపదికన వైద్యం అందించడం గగనమవుతోంది. పడకలు సరిపోక స్ట్రెచర్లపైనే చికిత్స చేయాల్సిన పరిస్థితి. వెంటిలేటర్లు, ఆక్సిజన్ బెడ్లు దొరకడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకే ఆర్‌ఎంవో పర్యవేక్షణ ఉంటుండగా.. రాత్రిపూట కొరవడుతోంది. ఆ బాధ్యతలు పీజీ విద్యార్థులకే అప్పగిస్తున్నారు. వెంటనే శస్త్రచికిత్స చేయాల్సిన కేసులకు అనస్తీషియా వైద్యులు అందుబాటులో ఉండడం లేదు.

వినుకొండకు డయాలసిస్ కేంద్రం మంజూరు

వినుకొండ రూరల్, న్యూస్‌టుడే: వినుకొండ సామాజిక ఆరోగ్య కేంద్రానికి మంచి రోజులు వచ్చాయి. నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడే కీలకమైన డయాలసిస్ కేంద్రం మంజూరైంది. ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం (పీఎం ఎన్‌డీపీ) పథకం కింద 5 డయాలసిస్ యంత్రాలు, 5 బెడ్లతో కేంద్రాన్ని మంజూరు చేస్తూ నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) నుంచి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్‌హెచ్)కు ఉత్తర్వులు అందాయి. గతనెల 21న వినుకొండ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు వైద్యశాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగులు గుంటూరు, ఒంగోలు వెళ్లాల్సి వస్తోందని, వినుకొండకు సెంటర్ మంజూరు చేయాలని, దీంతో పాటు ట్రామాకేర్, 100 పడకల వైద్యశాల మంజూరు చేయాలని కోరారు. కచ్చితంగా చేస్తానని సీఎం చెప్పిన వారంలోనే డయాలసిస్ కేంద్రం మంజూరు కావడంతో వినుకొండ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వినుకొండ పరిధిలో 25 మంది కిడ్నీ బాధితులు ఉన్నారు. వారికి ఇబ్బందులు తప్పనున్నాయి. పరికరాలు రావాల్సి ఉందని, త్వరలో అవసరమైన మౌలిక సదుపాయాలు వైద్యశాలలో కల్పిస్తామని సూపరింటెండెంట్ దయానిధి తెలిపారు.

సత్తెనపల్లిలో ఇంటర్ పరీక్షల మూల్యాంకనం

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల మూల్యాంకనం ఈ ఏడాది సత్తెనపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరగనుంది. జిల్లాల పునర్విభజన తర్వాత వరుసగా రెండేళ్లు నరసరావుపేటలోని కొత్త రఘురామయ్య కళాశాలలో నిర్వహించారు. నిరుడు 1.24 లక్షలు, అంతకుముందు ఏడాది 1.37 లక్షల పేపర్లు మూల్యాంకనం చేశారు. ప్రైవేట్ కళాశాల కావడంతో అద్దె చెల్లించాలని యాజమాన్యం కోరడంతో శాశ్వత ప్రాతిపదికన సత్తెనపల్లి కళాశాలలో మూల్యాంకనానికి ఏర్పాట్లు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఇక్కడి భవనాలు సరిపోకపోవడంతో పైఅంతస్తులో షెడ్డు నిర్మాణానికి ఇంటర్ బోర్డు రూ.12 లక్షలు మంజూరు చేసింది. దీంతో వేగంగా షెడ్డు నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఈ నెల 2వ తేదీ నుంచి మూల్యాంకనం జరగనుంది. 500 నుంచి 700 మంది వరకు అధ్యాపకులు మూల్యాంకన విధుల్లో పాల్గొననున్నారు. పాత ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంలో స్ట్రాంగ్‌రూం ఏర్పాటు చేశారు. ఇక్కడ సాయుధ బలగాల భద్రత ఉంటుంది. ఫిబ్రవరి 26 నుంచి మూల్యాంకన విధులు కేటాయించిన అధికారులు (స్ట్రాంగ్‌రూం, చీఫ్ కోడింగ్, కోడింగ్ అధికారులు, జడ్‌వన్‌లు) రిపోర్టు చేశారు. మార్చి 24తో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ముగియనున్నాయి. దీనికి ముందుగానే వివిధ జిల్లాల పేపర్లు మూల్యాంకన కేంద్రానికి చేరుతున్నాయి. ఇప్పటికే సంస్కృతం పేపర్లు కళాశాలకు చేరడంతో కోడింగ్ జరుగుతోంది. మూల్యాంకన క్యాంపు అధికారిగా ఇంటర్ బోర్డు జిల్లా పర్యవేక్షణ అధికారిగా నీలావతిదేవి వ్యవహరించనున్నారు. మూల్యాంకనం పకడ్బందీగా జరిగేలా ముందస్తు ఏర్పాట్లు చేశారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతన షెడ్డు నిర్మాణం

ANDHRA LOYOLA INSTITUTE OF ENGINEERING AND TECHNOLOGY
(Approved by AICTE, Recognized by Govt of A.P., Affiliated to JNTU, Kakinada)
GOVT.POLYTECHNIC POST, VIJAYAWADA-520008, PH:0866-2476161

WANTED FACULTY

Applications are invited for the post of
- Asst. Prof / Assoc.Prof - CIVIL, MECH, EEE, ECE, CSE. Qualification - M.Tech
- Asst. Prof / Assoc. Prof - MBA. Qualification : MBA
- Lab Technicians - Qulifications : Diploma/B.Tech
- Attenders/Gardeners

Eligible candidates may submit their application along with a detailed resume, two passport-size photographs and photocopies of certificates so as to reach the under signed by 10.3.2026

Date : 1.3.2026 Sd/- SECRETARY

మధుర జ్ఞాపకం.. మది పరవశం

వారాంతాల్లో విహారయాత్రలు ... ఇదీ నేటి యువత అభిరుచి

న్యూస్‌టుడే, బాపట్ల

సెలవు రోజులు.. వారాంతం వస్తున్నాయంటే జిల్లాలో విద్యార్థులు, యువత చదువు, ఉద్యోగం, వ్యాపారానికి విరామం ఇస్తున్నారు. అభిరుచికి తగినట్లుగా సహచరులు, స్నేహితులతో కలిసి ఉల్లాసంగా గడుపుతున్నారు. విహారయాత్రలకు వెళ్లి పర్వతారోహణ (ట్రెక్కింగ్) చేస్తూ ప్రకృతి అందాల మధ్య గడుపుతున్నారు. బుల్లెట్‌లపై దూరప్రాంతాల సందర్శనకు వెళ్తున్నారు. సాహసయాత్రలు చేస్తూ వాతావరణ పరిస్థితులు.. అక్కడి సంస్కృతి.. సంప్రదాయాలను తెలుసుకుంటున్నారు. నదీ, సముద్ర తీరాలు, అటవీ ప్రాంతాలకు వెళ్లి ప్రకృతి రమణీయ దృశ్యాలను కెమెరాల్లో బంధిస్తున్నారు.

తుంగనాథ్ దర్శనానికి..

ఎన్టీఆర్ ఆహార విజ్ఞాన సాంకేతిక కళాశాలలో ఫుడ్‌సైన్స్ టెక్నాలజీ బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి **రిషబ్ పటేల్‌కు** పర్వతారోహణ చేయటం ఆనందాన్ని ఇస్తుంది. సెమిస్టర్ సెలవుల్లో ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ జిల్లాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం తుంగనాథ్ దర్శనానికి వెళ్లాడు. చోప్తా అనే ప్రాంతం నుంచి మూడు కి.మీ. ట్రెక్కింగ్ చేసి ఆలయానికి చేరుకుని పూజలు చేశాడు. యాత్ర ద్వారా ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతి లభించటంతో పాటు ప్రకృతి అందాలు తిలకించినట్లు విద్యార్థి చెప్పాడు.

ట్రెక్కింగ్‌కు ప్రత్యేక శిక్షణ

బాపట్ల పట్టణానికి చెందిన యువకుడు **యంపరాల సందీప్** ప్రైవేటు ఉద్యోగి. పర్వతారోహణ అంటే ఇష్టం. సెలవు రోజుల్లో స్నేహితులతో కలిసి కొండ ప్రాంతాలకు వెళ్లి ట్రెక్కింగ్ చేస్తున్నారు. ఊటీ, కొడైకెనాల్, మున్నార్, సిమ్లా, కులుమనాలి, ముస్సోరి తదితర ప్రాంతాలకు విహార యాత్రలకు వెళ్తున్నారు. ఇటీవల స్నేహితులతో కలిసి చిక్‌బళ్లాపూర్ సమీపంలోని నందినిహిల్స్‌ను సందర్శించారు. ట్రెక్కింగ్ చేస్తూ పచ్చని కొండలు, సెలయేర్లు, జలపాతాలు, మంచు అందాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు తిలకించారు. తలకోన, హార్సిలీహిల్స్, అరకు లోయను సందర్శించి పర్వతారోహణ చేశారు. ట్రెక్కింగ్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.

బుల్లెట్‌పై రయ్.. రయ్

కాకుమానుకు చెందిన **శ్రీకాంత్** ఇంజినీరింగ్ చదివి బాపట్లలో వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. స్నేహితులతో కలిసి బుల్లెట్ క్లబ్‌లో సభ్యుడిగా చేరాడు. వీకెండ్, సెలవు రోజుల్లో క్లబ్ సభ్యులు, స్నేహితులతో కలిసి దూరప్రాంతాలకు బుల్లెట్లపై రయ్‌రయ్ అంటూ వెళ్తున్నారు. రహదారి భద్రత నిబంధనలు పాటిస్తూ ప్రత్యేక దుస్తులు ధరించి బుల్లెట్‌పై వెళ్తూ గండికోట, మున్నార్, కూర్గ్, ఊటీ, కొడైకెనాల్, రామేశ్వరం, కన్యాకుమారి, గుజరాత్, లేహ్ తదితర ప్రాంతాలు సందర్శిస్తున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్ రుషికేష్‌కు బుల్లెట్ రైడ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. క్లిష్టమైన ఘాట్ రోడ్లలో ఇష్టంగా ప్రయాణిస్తున్నారు. బుల్లెట్‌లపై వెళ్లి కొత్త ప్రాంతాలను సందర్శించి మధురానుభూతి పొందుతున్నట్లు చెబుతున్నారు.

అసిస్టెంట్ సేల్స్‌మెన్ కావలెను

బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, పిడుగురాళ్ళ, మాచర్లలో ఈనాడు దినపత్రిక కొరకు ప్రకటనలు సేకరించుటకు చురుకైన, చొరవ కలిగిన యువకులు కావలెను.
జీతము రూ. 20,000/- (అన్ని అలవెన్సులు కలిపి) మరియు ఆకర్షణీయమైన ఇన్సెంటీవ్స్ ఇవ్వబడును.
అనుభవం ఉన్నవారికి అర్హతను బట్టి వేతనం ఉంటుంది.

అర్హతలు: వయస్సు: 19 సం॥ - 30 సం॥ మధ్య
* 10th or ఇంటర్ పాస్
* తెలుగు, ఇంగ్లీషు చదవడం, రాయడం వచ్చియుండాలి.

ఆసక్తిగల అభ్యర్థులు తమ పూర్తి బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికేట్స్, 4 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో తేది. 02-03-2026 సోమవారం ఉదయం 10 గం॥ల నుండి 4 గం॥ల లోపు స్వయంగా సంప్రదించండి.

CIEL HR inspired by science
C/o. ఈనాడు ఆఫీస్, 9వ లైను, అరండల్‌పేట, గుంటూరు
Ph: 800085 10541
Email: gnt_hr@eenadu.net

గుంటూరుకు రెండుగంటలా!

నాన్‌స్టాప్ సర్వీసులూ ఆలస్యమే

గుంటూరు వెళ్లే నాన్‌స్టాప్ సర్వీసులూ పల్లె వెలుగులతో పోటీపడుతున్నాయి. డబ్బులు ఎక్కువ చెల్లించినా నెమ్మదిగా నడుస్తుండటంతో త్వరగా గమ్యం చేరుకోలేకపోతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేట-గుంటూరు సర్వీసులు చాలావరకు కాలం చెల్లినవే కావడమే అందుకు ప్రధాన కారణం.

ఈనాడు, నరసరావుపేట

ఉమ్మడి జిల్లా కేంద్రం కావడం.. ఆసుపత్రులు, విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు అధికంగా ఉండటంతో పల్నాడు వాసులు గుంటూరుకు నిత్యం అధికంగా రాకపోకలు సాగిస్తుంటారు. నరసరావుపేట నుంచి గుంటూరుకు ప్రతి 15 నిమిషాలకు ఒక నాన్‌స్టాప్ సర్వీసు నడుస్తోంది. వినుకొండ, యర్రగొండపాలెం, మార్కాపురం ఇలా పైనుంచి విజయవాడకు వయా గుంటూరు మీదుగా చాలా ఎక్స్‌ప్రెస్ సర్వీసులున్నా నాన్‌స్టాప్‌లకే ప్రయాణికులు ప్రాధాన్యమిస్తుంటారు. అన్ని సర్వీసులు వందశాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి.

నరసరావుపేట నుంచి గుంటూరు 48 కిలోమీటర్ల దూరం. ఆర్టీసీ నాన్‌స్టాప్ మధ్యలో ఎక్కడా ఆగదు కాబట్టి గంట పదిహేను నిమిషాల్లోపు చేరుకోవాలి. కానీ శివారు చుట్టుగుంట చౌరస్తా చేరుకునేసరికే గంటన్నర పడుతోంది. ఇక అక్కడ నుంచి ట్రాఫిక్‌లో బస్టాండ్‌కు చేరుకునే సరికి రెండు గంటలు పడుతోంది. సర్వీసుల్లో చాలా పాతవి ఉన్నాయి. దీంతో నెమ్మదిగా వెళ్తున్నాయి. ఒక్కోసారి పల్లెవెలుగుతో పాటు నడుస్తున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. 12 లక్షల కిలోమీటర్ల దూరం తిరిగిన నాన్‌స్టాప్ సర్వీసులు 11 ఉన్నాయని, ఏడాదిన్నర క్రితం ఓ మూడు కొత్తవి వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ధర ఎక్కువ చెల్లించినప్పుడు అందుకుతగ్గ సమయానికి గమ్యస్థానానికి చేర్చాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీనిపై నరసరావుపేట డీఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ భద్రత, ట్రాఫిక్ సమస్య వంటి కారణాలతో నాన్‌స్టాప్ సర్వీసులు సమయానికి చేరుకోలేకపోతున్నాయని చెప్పారు.

నరసరావుపేట-గుంటూరు నాన్‌స్టాప్ సర్వీసు

పేట నుంచి గుంటూరు నాన్‌స్టాప్ సర్వీసులు	17
పాతవి: 14	కొత్తవి: 3
నాన్‌స్టాప్ సర్వీసుల్లో రోజువారీ ప్రయాణికులు:	సుమారు 700

సకల సౌకర్యాలు.. పచ్చందాలు

ప్రతిష్ఠాత్మకంగా న్యాయ అకాడమీ నిర్మాణం ... శంకుస్థాపన నేడు

ఈనాడు, అమరావతి

ప్రజా రాజధాని అమరావతిలో ఏపీ న్యాయ అకాడమీ కార్యాలయ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన జరగనుంది. ఆధునిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని నిర్మించనున్నారు. హైకోర్టు భవనం నుంచి కేవలం 5.7 కిలోమీటర్ల దూరంలోనే ఇది ఏర్పాటవుతోంది. 50 మీటర్ల వెడల్పు రహదారులతో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి అనుసంధానంగా ఉంటుంది. అకాడమీలోని ప్రతి విభాగం స్వతంత్రంగా పని చేసేలా డిజైన్ చేశారు.

ప్రత్యేకతలు.... ❖ పిచ్చుకలపాలెం పరిధిలో 4.83 ఎకరాల్లో నిర్మిస్తారు. ❖ అకడమిక్ బ్లాక్ బేస్‌మెంట్‌తోపాటు జీ+3 తరహాలో ఉంటుంది. ❖ హాస్టల్ భవనం బ్లాక్ జీ+8 ❖ ఇండోర్ స్పోర్ట్స్, అతిథుల బ్లాక్ జీ+3లో నిర్మిస్తారు. ❖ ఒకేసారి 120 మంది న్యాయమూర్తులకు శిక్షణతోపాటు 60 మంది ఫ్యాకల్టీ, ఇతర సిబ్బందికి వసతులు. ❖ విస్తీర్ణంలో 31% భవనాలకు, 69% పచ్చదనానికి కేటాయించారు. ❖ నిర్మాణ బాధ్యత సీఆర్డీఏదే.

పచ్చదనానికి పెద్దపీట.. ★ న్యాయమూర్తుల కోసం ఆధునిక సౌకర్యాలతో ప్రత్యేక అతిథి గృహం, క్లబ్ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. ★ హైకోర్టుకు సమీపంలో సెంట్రల్ పార్కు పక్కన సుమారు 6,300 చదరపు గజాల విస్తీర్ణంలో రూ.69 కోట్లతో నిర్మిస్తున్నారు. ★ భవనాలకు 20%, పచ్చదనానికి 80% విస్తీర్ణం కేటాయించారు. ★ జీ+3 తరహాలో భవనం ఉంటుంది. ★ గ్రౌండ్ ఫ్లోర్‌లో సూపర్ మార్కెట్, ఈతకొలను, పురుషులు, మహిళలకు ప్రత్యేక స్పా సదుపాయాలు, లాంజ్, కిచెన్ ★ మొదటి అంతస్తులో జిమ్, యోగా, ఏరోబిక్స్ హాల్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు, ప్రీ-ఫంక్షన్ హాల్ ★ రెండో అంతస్థులో 6 ప్రీమియం సూట్ గదులు, 2 డీలక్స్ గదులు, మూడో అంతస్థులో 4 ప్రీమియం సూట్ గదులు, 1 ప్రెసిడెన్షియల్ సూట్, 1 డీలక్స్ గది. ★ 150 మంది సామర్థ్యంతో మల్టీపర్పస్ హాల్, ఇండోర్ గేమ్స్.

ఏమేం ఉంటాయంటే.... ★ అకడమిక్ బ్లాక్‌లో 500 సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియం. ★ సెమినార్ హాల్, తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, ఫోరెన్సిక్ ల్యాబ్, గ్రంథాలయం, రీడింగ్ రూమ్ ★ న్యాయమూర్తులకు విశాలమైన లాంజ్ ★ డైరెక్టర్, పరిపాలన కార్యాలయాలు ★ చర్చలకు వీలుపడేలా ఛాంబర్స్ ★ బోధన సిబ్బందికి ప్రత్యేక గదులు ★ హెల్త్ యూనిట్, శిశువులకు క్రెచ్ సదుపాయం ★ 3 మీటర్ల వెడల్పుతో కారిడార్లు ★ సెంట్రలైజ్డ్ లిఫ్ట్ లాబీలు

హాస్టల్ బ్లాక్‌లో.... ★ న్యాయాధికారులు, శిక్షణ న్యాయమూర్తులు, శిక్షణార్థులకు నిర్మిస్తున్నారు. ★ ప్రతీ అంతస్తులో లాంజ్, విశ్రాంతి ప్రదేశాలు, ప్యాంట్రీ.

ఇండోర్ స్పోర్ట్స్, రిక్రియేషన్ బ్లాక్‌లో... ✤ డైనింగ్ హాల్, వీఐపీ డైనింగ్ హాల్, వంటశాల, స్క్వాష్ కోర్టు, జిమ్, ధ్యానం, యోగా హాల్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ కోర్టు, మల్టీపర్పస్ హాల్, స్విమ్మింగ్ పూల్.

నేటి నుంచి భవన నిర్మాణ కార్మిక పథకాల పునరుద్ధరణ

గుంటూరు: భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన పలు పథకాలను పునరుద్ధరిస్తూ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి నిర్ణయించిందని కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎ.గాయత్రీదేవి శనివారం తెలిపారు. మార్చి 1వ తేదీ నుంచి భవన నిర్మాణ కార్మికులకు వివాహ కానుక, ప్రసూతి సహాయం(కాన్పు), సహజమరణం, అంత్యక్రియలు వంటి పథకాలను తిరిగి ప్రారంభించిందని తెలిపారు. కార్మికులు తప్పనిసరిగా కార్మికశాఖ గుర్తింపు కార్డు పొందాలని, ఇప్పటికే కార్డు పొందిన వారు వాటిని నవీకరించుకోవాలన్నారు.

(c) eenadu

జగన్ నిధులివ్వకనే పనులు నిలిచాయి

మాట్లాడుతున్న మున్సిపల్ ఛైర్మన్ దస్తగిరి

వినుకొండ: గత వైకాపా ప్రభుత్వంలో జగన్ వైఖరి వల్లనే పట్టణ తాగునీటి పథకం పనులు నిలిచిపోయాయని మున్సిపల్ ఛైర్మన్ షేక్ దస్తగిరి అన్నారు. శనివారం కౌన్సిల్ సమావేశం జరిగింది. వైకాపా కౌన్సిల్ ఎంఎస్ఎం బాషా ఏఐఐబీ నిధులతో చేపట్టిన మంచి నీటి పథకం పైపులైను పనులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. దీనిపై ఛైర్మన్ మాట్లాడుతూ వైకాపా పాలనలో నిధులు విడుదల చేయకపోవడం, గుత్తేదారులకు బిల్లులు రాకపోవడంతో పనులు వదిలేశారన్నారు. వైకాపా కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో గందరగోళం నెలకొంది. కమిషనర్ శివరామప్రసాద్ జోక్యం చేసుకొని నాడు అన్ని మున్సిపాలిటీల్లో నిధులు విడుదల కానందున పనులు నిలిచిపోయిన మాట వాస్తవమేనన్నారు. రంజాన్‌కు నమాజ్‌కుంట ఈద్గాలో ప్రార్థనల కోసం ఏర్పాట్లు, ముస్లిం శ్మశాన వాటికలో కంపచెట్ల తొలిగింపును ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగిస్తూ తీర్మానించారు. మున్సిపాలిటీలో పొరుగు సేవల సిబ్బంది నియామకం, వేతనాల పెంపులో జరిగిన అక్రమాలపై 'ఈనాడు'లో ప్రచురితమైన వరుస కథనాలను ఛైర్మన్ దస్తగిరి కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించారు. సమావేశంలో ఇన్‌చార్జ్ డీఈఈ రమేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

మున్సిపల్ బడ్జెట్ ఆమోదం: వినుకొండ పురపాలక సంఘం బడ్జెట్‌ను కౌన్సిల్ సమావేశంలో అమోదించారు. 2026-27 అంచనా బడ్జెట్‌లో ఆదాయం రూ.16.92 కోట్లు, వ్యయం రూ.15.39 కోట్లుగా చూపారు.

ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి చర్యలు

నరసరావుపేట అర్బన్: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కృతికాశుక్లా తెలిపారు. కలెక్టరేట్‌లో శనివారం ప్రత్యేక ప్రజాఫిర్యాదుల పరిష్కారవేదిక నిర్వహించారు. ఈసందర్భంగా డీఆర్వో నారదముని సమస్యలకు సంబంధించిన అర్జీలు స్వీకరించారు. 35 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. డీఆర్వో మాట్లాడుతూ అర్జీలు ఆయా శాఖలకు పంపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు, ఎస్సీ, ఎస్టీ, విభిన్న ప్రతిభావంతులకు ప్రతి నెల నాలుగో శనివారం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.

సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై రగడ

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై పురపాలక సంఘ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో రసాభాస జరిగింది. తాలుకా సెంటర్‌లోని మున్సిపల్ స్థలంలో ఏర్పాటు చేసిన దుకాణాల నుంచి డబ్బుల వసూలుపై తాను విధానపరంగా పోస్టు పెడితే జనసేన కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్‌కుమార్ అనుచిత పోస్టు పెట్టారని కోఆప్షన్ సభ్యురాలు(వైకాపా) స్వాతి ఆరోపించారు. 'మీ ఇంట్లో ఆడవాళ్లపై అలా మాట్లాడతారా' అని ప్రశ్నించారు. జనసేన కౌన్సిలర్ క్షమాపణ చెప్పాలని వైకాపా మహిళా కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యురాలు డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలు, అన్యాయాలు జరిగాయని వాటిపైనే తాను మాట్లాడతానని క్షమాపణ చెప్పేదిలేదని సుమన్‌కుమార్ తెలిపారు. దీంతో కాసేపు గందరగోళం నెలకొంది. తాలుకా సెంటర్‌లోని తాత్కాలిక దుకాణాల సంగతి ఏంటని కోఆప్షన్ సభ్యురాలు ప్రశ్నించగా ఇంకా వాటిని ప్రారంభించలేదని డీఈ మధుసూదనరావు తెలిపారు. వార్డు సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించట్లేదని, ప్రజలకు అందుబాటులో ఉండట్లేదని ఫ్లోర్‌లీడర్(తెదేపా) తురకా మేరిగ్రేస్ చెప్పారు. అజెండాలోని ఎనిమిదో అంశాన్ని (ఎస్‌బీజీ కళాశాల వైపునకు సీసీ రోడ్డు నిర్మాణం) వాయిదా వేస్తూ సమావేశంలో తీర్మానం చేశారు. మిగిలిన అంశాలన్నింటిని ఆమోదించారు.

ఏపీఆర్‌డీసీ సెట్ బ్రోచర్ ఆవిష్కరణ

విజయపురిసౌత్: నాగార్జునసాగర్‌లో ఏపీఆర్‌డీసీ సెట్-2026 బ్రోచర్‌ను కళాశాల ప్రిన్సిపల్ నయీమ్ బాను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఏపీఆర్‌డీసీ కృషి చేస్తుందన్నారు. ఏపీఆర్‌డీసీ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 24న జరుగుతుందన్నారు. దరఖాస్తుకు మార్చి 31 వరకు అవకాశం ఉందన్నారు.

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

EICHER TIPPERS FLEET for Sale Pro 6028T (500 CFT) 8Nos & Pro 2055T (100 CFT) 6Nos Good Condition. Ph: 9704699042.

2020మోడల్ Ertiga VXI, పెట్రోల్, 56,000 kms తిరిగి మంచి కండిషన్‌లో ఉన్నది. 8.50 Lakh. నో బ్రోకర్స్. 99631 33466.

BUSINESS SERVICES

BUSINESS OFFER

Wanted Investors in Guntur for India's Fastest Growing Education Institutions. Contact: 9542513426

బుక్ డిస్ట్రిబ్యూటర్స్ కొరకు మీ ప్రాంతములో ప్రైవేట్ స్కూల్స్ పరిచయం ఉండి అనుభవమున్న వారికి ప్రాధాన్యత. ఉమా పబ్లిషర్స్, గుంటూరు @ 98493 70729.

స్త్రీ/పు 2,50,000 పెట్టుబడితో మీ ఆఫీసు/ ఇంటివద్దే Dr.Tea/ Dr.Coffee/Dr.Cool Drink యొక్క ఫ్రాంఛైజీ నిర్వహిస్తూ, ప్రతినెల 25,000/- ఫిక్స్‌డ్ అలవెన్సు + అన్‌లిమిటెడ్ వీక్లీ ఆదాయం కలదు. ✆ 78420 02046 / 63095 72064

నో పెట్టుబడి. మీ పని/ ఉద్యోగం చేసుకుంటూ ఖాళీ సమయంలో మా వెంచర్స్‌లో ప్లాట్స్ సేల్స్ చేయుచూ లక్షల్లో సంపాదించుకునే గొప్ప అవకాశం. ✆ 83175 28192

FOR SALE

గుంటూరులో వున్న మా కోళ్ళ ఫారం నందు గల కోళ్ళ ఎరువు, గోతాలు అమ్మబడును. గుంటూరు-7. ఫోన్: 9346227777.

BUILDING CONSTRUCTION

TDR
AP & TELANGANA
BONDS
BUY & SALE
KAMESH
92 92 15 15 15

కోటి పాత బిల్డింగ్స్, పెంకుటిల్లు, రేకులషెడ్లు పగలకొట్టి నేలమట్టం చేయబడును. పాత దర్వాజాలు, కిటికీలు, కలప, ఐరన్ కొనబడును. సెల్లార్ తీయబడును. 9949760367.

WATER PROOFING

బాత్‌రూమ్ లీకేజీ గోడలపై చెమ్మ,శ్లాబ్‌లీక్, సంప్‌లీక్, శ్లాబ్‌క్రాక్స్, వాల్‌క్రాక్స్, ఏలీకేజైనా గ్యారంటీతో కెమికలింగ్ చేయగలము. 80961 13137, 96424 58892.

BOREWELLS

నాగార్జున బోర్‌వెల్స్: బోర్‌వెల్స్ వేయబడును. గ్రౌండ్ వాటర్ సర్వేచేయబడును. సంప్రదించండి. దేవినేని ప్రసాద్: గుంటూరు 94901 14326.

EDUCATION

SSC Stenos Target Mains Skill Classes Raman Babu Short hand in 40 Days. Govt. Certificate. Gnt & Vij. 77990 61986.

HEALTH & CARE

మద్యపానం మానేయడం ఎలా? బరువు పెరుగుటకు, జాయింట్ పెయిన్స్‌కు, గుంటూరు- మాధవిగ్రాండ్ లాడ్జి, ఆర్.టి.సి. బస్టాండ్ ఎదురుగా ప్రతినెల 1, 15 తేదీల్లో మందులు.

HOME NEEDS

PEST CONTROL

చెద పురుగుల నివారణ 10సంవత్సరాల గ్యారంటీ ISO సంస్థ యూనివర్సల్ పెస్ట్‌కంట్రోల్ ITCదగ్గర, గుంటూరు. ✆ : 90305 09880, 77021 27789.

MARRIAGE SERVICES

FUNCTION HALLS

ఈవెంట్స్ ఆర్గనైజర్‌కు అధిక ఆదాయం పొందటానికి శుభవార్త. తాడేపల్లి, సులకపేట సెంటర్‌లో 5,700 గ||లో ఉన్న SSSV AC & గార్డెన్ కళ్యాణ మండపము. అతిథుల కొరకు 15 AC రూమ్స్, 100 కార్ల పార్కింగ్ స్థలం, ఈవెంట్స్ ఆర్గనైజర్స్‌కు ప్రత్యేక తగ్గింపు. ✆ 94935 02289, 99499 11302

REAL ESTATE

GENERAL

గుంటూరుసిటీలో, గోరంట్లలాం, JKC రోడ్డు, ఇన్నర్‌రింగ్‌రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు సంప్ర: 93999 55545.

గుంటూరు - భ్రమరాంబకాలనీ పెదకాకాని, వెనిగండ్ల, G.P.R. పెదకాకాని ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు అమ్మాలన్నా, కొనాలన్నా - 93466 47202. Retd టీచర్.

అమరావతి రాజధానిలో గల ల్యాండ్ పూలింగ్ ప్లాట్లు, పొలాలు విజయవాడ - గుంటూరు మధ్య అన్నివెంచర్లలో ప్లాట్లు అమ్మదలచిన, కొనదలచిన Ph: 77949 12324.

గుంటూరు సిటీ, గోరంట్ల, రెడ్డిపాలెం, లాం, అగతవరప్పాడు, వెనిగండ్ల, నంబూరు, పెదకాకాని, కొప్పురావూరు, కంతేరు, కాజాలలో ప్లాట్లు అమ్మాలన్నా / కొనాలన్నా ✆: 7382396677.

గుంటూరు టౌన్‌కు అత్యంత సమీపములో ఉన్న ప్రీమియం లొకేషన్‌లో సైట్ మరియు కన్‌స్ట్రక్షన్ నిర్మాణంపై సుమారు 2కోట్ల 50లక్షలపెట్టుబడి సంవత్సరానికి 50లక్షల వరకు రెంటల్ ఆదాయం 35సం|| వరకు పొందవచ్చును. 65% వరకు బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. ✆: 93937 63666, 83670 33399.

FLAT FOR SALE

TADEPALLI

తాడేపల్లి: CSR కళ్యాణ మండపం & ఆశ్రమం రోడ్డులో 2 BHK (1233 S.Ft.) ఫ్లాట్ అమ్మకం. 100% వాస్తు, Car పార్కింగ్. ✆ 90000 64949.

BRODIPET

గుంటూరు, 6/18 బ్రాడీపేట, భవ్య ఓరియన్ అపార్ట్‌మెంట్ నార్త్‌ఫేస్ 100%వాస్తు ప్రతి ఫ్లోర్ 2000 Sft ఫుల్లీ ఫర్నిచర్డ్ 1st & 5th ఫ్లోర్స్ అమ్మబడును. ✆:93962 72999; 92487 13999.

GORANTLA

గుంటూరులో 2BHK 1225 Sft E/F ఫుల్ ఫినిషింగ్ ఫ్లాట్అమ్మబడును. 1stFloor. వెంకటాద్రి నిలయం, సొసైటీ ఆఫీస్‌రోడ్ గోరంట్ల, GNT. ✆: 94940 62831, 98850 55180.

INNER RING ROAD

గుంటూరు, ఇన్నర్ రింగ్‌రోడ్, ఈస్ట్ ఫేసింగ్, 2300 Sft అపార్ట్‌మెంట్‌లో డూప్లెక్స్ అమ్మకానికి కలదు. సంప్ర: 94909 60449.

VIDYANAGAR

విష్ణునగర్ 3 వలైన్ 3B/R 2300Sft. తూర్పు, 2B/R 1225Sft. పడమర. 4 & 5 Flrs. సూపర్ డీలక్స్ రెడీ టు మూవ్ 98857 00115, 97041 39333.

గుంటూరు నవభారత్‌నగర్ 4వ లైన్, అపార్ట్‌మెంట్ నందు 4BHK, 3150Sft నార్త్‌ఫేస్, కార్ పార్కింగ్ గల ఫ్లాట్ అమ్మకమునకు కలదు. 98481 10230.

GENERAL

2BHK E/F Flat for sale: 403, 4th floor Sri Sai Teja Towers, 5/3 Lane, Chandramouli Nagar, Guntur. No Car Parking. Contact ✆ 94929 33474.

గుంటూరులోని విద్యానగర్ 1 లైనులోని నిర్మలనివాస్ అపార్టుమెంట్ ఫ్లాట్‌నెం: 302, 1200 చ||అ|| గల పడమర ఫేస్ ఫ్లాట్ అమ్మకం. Ph: 8374550999.

గుంటూరు, గుంటగ్రౌండ్స్ ప్రక్కన, సూర్యహనుమా అపార్ట్మెంట్ లోపల, వీర నరసింహ, G-1, 2B/R, 42 చ||గ||, E/F ఫ్లాట్ అమ్మకం. నోబ్రోకర్స్. 97031 17969.

Ready to occupy flat. గుంటూరు సాయిబాబారోడ్డు 2nd క్రాస్ వద్ద GVRSకాలేజీ రోడ్డు & కొరిటిపాడు వినాయకగుడిరోడ్డు రెండు వైపుల రోడ్లు గల అపార్ట్‌మెంట్‌లో 1st ఫ్లోర్ E/F 2910 Sft ఫ్లాట్ అమ్మబడును. 5 ఫ్లోర్లు 5 ఫ్యామిలీస్. ✆: 9177955344.

HOUSE FOR SALE

AMARAVATHI ROAD

గుంటూరు అమరావతిరోడ్, ద్వారకానగర్ 6వలైన్, 200చ||గ|| G+2, ఒక్కొక్క ఫ్లోర్ 1600 చ||అ|| GF-1B/R, 1st & 2nd ఫ్లోర్ విశాలమైన 2B/R, లిఫ్ట్, సోలార్, కారు పార్కింగ్ గల హౌస్ అమ్మకం. 9441423239.

గుంటూరు సిటీ, గోరంట్ల కొత్తగా నిర్మించిన ఇండిపెండెంట్ గృహము 215 చ.గ. సిద్ధముగా ఉన్నది. వాటర్, బ్యాంక్‌లోన్, 2కార్ల పార్కింగ్. ✆ 98495 10021.

BRODIPET

గుంటూరు, బ్రాడీపేట 6/19, D.No: 5-62-9 ప్రక్కన సందులో 60 చ||గ|| N/F డాబా ఇల్లు (5 రూమ్స్) అమ్మకము. ✆ 98663 27255 & 80741 32048.

KORITEPADU

గుంటూరు కొరిటపాడులో 190 చ||గ||లలో నూతనంగా నిర్మించిన నెలకు 25 వేలు అద్దె వచ్చు పడమర ఇల్లు అమ్మబడును. ✆ 94405 42667.

PATTABHIPURAM

గుంటూరు పట్టాభిపురం ఆర్మీ ECHS హాస్పిటల్ ఎదురు ఇండిపెండెంట్ 208 చ.గ. సౌత్‌ఫేస్ ఇల్లు అమ్మకమునకు కలదు. 95738 93789.

గుంటూరు, కృష్ణనగర్ 7వ లైను ఫారెస్ట్ ఆఫీసర్స్ కాలనీలో 340చ||గ||లో నిర్మించిన తూర్పు ఫేసింగ్ డాబా ఇల్లు అమ్మబడును. డైరెక్ట్ పార్టీస్ ✆ 9866127490.

PONNURU

పొన్నూరు టౌన్, నిడుబ్రోలులో 2BHK 360 చ||గ|| గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకం కలదు. ✆ 97037 06498.

TENALI

Independent House. South facing 250 Sq. Yards, Near Muthabavi, Gandhi Nagar, Nandulapeta, TENALI. Contact: 8790667557.

తెనాలి సెంటర్, నాజరుపేటలో 500 చ||గ||లో పడమర ఫేసింగ్ 2 అంతస్తుల డాబా యిల్లు అమ్మబడును. ✆: 79957 59851.

GENERAL

HURRY * Hurry 95 sq.y. House Sale. Only Rs.40Lakhs.(Negotiate) - 14 Ward. Narasaraopet (Money Required) ✆ 99498 58727.

2 Floors 4 Portions House for Sale 160 Sq.Yards North Facing, Monthly 20K rental income at Sitaram Nagar 4th Lane, Guntur. Contact: 99483 44759, 94403 03820.

గుంటూరు గోరంట్ల, నెక్స్‌జెన్ స్కూల్‌వెనుక, సాయిచరణ్ కాలనీలో నార్త్‌ఫేస్ (నార్త్/వెస్ట్ రోడ్స్) 100 చ.గ.లలో న్యూ 2BHK ఇండిపెండెంట్ హౌస్ అమ్మకమునకు కలదు. ✆ 91778 32679.

గుంటూరు నగరం వారాహి వెంచర్ దగ్గర GV పాలెంలో 347 గ||ల్లో తూర్పుఫేసింగ్ గల RCC డాబా రీజనబుల్‌కే అమ్మకము. సంప్ర: 99086 99742.

HOUSE FOR SALE
గుంటూరులోని Premium Locality సిద్ధార్థనగర్, 3వ అడ్డరోడ్డు (KLP School Road) 4BHK ఇల్లు 293 చ.గజాల్లో అమ్మకానికి కలదు.
9440555657
9440944133

గుంటూరు-పొన్నూరు రోడ్ కరెంట్ ఆఫీసు, బొమ్మరిల్లు అపార్ట్మెంట్ ప్రక్కన 109గ|| పాత 2BHK గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్ అమ్మబడును. బ్యాంకులోన్ సౌకర్యం. 97040 49199.

LAND FOR SALE

CHILAKALURIPETA

భూమి అమ్మకము
చిలకలూరిపేట బైపాస్ నుండి 3 కి.మీ., బొప్పూడి గ్రామం 2 కి.మీ. నుండి కోటప్పకొండకు వెళ్లే రోడ్డు ఫేస్ రాజపేట శివారు రెవెన్యూ నందు 20 ఎకరాలు దీనికి ఉత్తరంగా 1/2 కి.మీ దూరంలో మరో 15 ఎకరాలు భూమి పారిశ్రామిక లేదా వ్యవసాయ అవసరాలకు అనువైన పొలం అమ్మకానికి కలదు.
98493 75181

OLD GUNTUR

Guntur - Chowdavaram, NH Road, SBI Backside, Nr.RVR Engg. College Opp. 2.05 Acers W/F for urgent Sale ✆ 8309494629, 9885180930

GENERAL

సూరప్పగూడెం, భీమడోలు, ఏలూరు జిల్లా - 15 ఎకరాల కొబ్బరి తోట, 2 బోర్లు, డ్రిప్, NH-16 కి దగ్గరలో, ప్లాట్స్ /రియల్ ఎస్టేట్‌కి అనుకూలం. సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్: 97043 22999, 73372 28262.

పేరేచర్ల అమీనాబాద్ గ్రామం, కొండవీడు రోడ్డు, మంచినీటి బోరు, ఫెన్సింగ్‌తో 2 ఎకరాలు అమ్మకం. 60అ" రోడ్డు (ప్రకృతి వనం దగ్గర). ✆ 73309 16499.

బాపట్ల, కంకటపాలెం రోడ్డు దగ్గర, అమ్మకానికి 50 సెంట్ల భూమి. ✆ 9553322081, 9553322091.

బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం, అమర్తలూరు గ్రామంలో 7.5 ఎకరాల మాగాణి భూమి అమ్మబడును. ✆ 82473 35468.

విజయవాడ -అమరావతి ప్రాంతాలలో పొలాలు, ప్లాట్లు, విజయవాడ హైవే పరిటాల, కంచికచర్ల, నందిగామలలో 10, 20 ఎకరాల పొలాలు, బిట్లు కలవు. 8121714569.

రాఘవనగర్-గుంటూరులో 292 చ.గజాలు (ఉ), గుంటూరు- చిలకలూరిపేట NH16హైవే 4.6 ఎకరాలు అమ్మకానికి కలవు. NEXTGEN Infra 78930 05559.

గుంటూరు మార్కెట్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో పొత్తూరులో నేషనల్ హైవే దగ్గరలో 360 గజాలు, 7 1/2 సెంట్లు స్థలం అమ్మబడును. ✆ 95504 98827.

గుంటూరునగరంలో గుజ్జనగుండ్ల ఏరియాలో ఉత్తరం ఫేసింగ్ 112 చ.గ స్థలం రెసిడెన్షియల్ ఏరియాలో అమ్మకానికి కలదు. 96523 69676, 81259 06036.

ఫ్లాట్స్ అమ్మకానికి కలవు నల్లపాడులో చ.గ. 14,000/ కొప్పురావూరు రోడ్డులో 17000 డైరెక్ట్ పార్టీ. సంప్ర. ✆ 93478 15466.

AP CRDA పరిధిలో అమరావతి నుండి అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే ఫేసింగ్‌తో ఓపెన్ ప్లాట్స్ అమ్మబడును. చదరపు గజం కేవలం 9000/- మాత్రమే. స్పాట్ రిజిస్ట్రేషన్. 73962 46599, 91826 68447.

తెనాలి-GNTరోడ్ రత్నకన్వెన్షన్ ఏరియా పినపాడురోడ్‌లో E/F గల 202గ|| రెడీ టు కన్‌స్ట్రక్షన్ ప్లాట్ గ||17వేలకే సేల్ ✆99663 24977/ 95427 56666

గోల్డెన్ సాండ్స్ బాపట్ల బీచ్ రిసార్ట్స్ నందు గల ప్లాట్ నెం.44 క్లబ్ హౌస్ దగ్గర 444.4 చ.గ.ల ప్లాట్ అమ్మకమునకు కలదు. సంప్ర: 98851 88899.

NH-16 (బాపట్ల జిల్లా) కనగాల బైపాస్ దాటాక గూడవల్లి మొదట్లో 707చ||గ|| (14.5 సెంట్లు) కమర్షియల్ ప్లాటు అమ్మకానికి కలదు. గజం రూ.11,000/- మాత్రమే. సంప్ర: 70133 78115.

గుంటూరు-నరసరావుపేటరోడ్, పేరేచర్ల వద్ద 30 ఎకరాల CRDA & RERA అప్రూవ్ వెంచర్‌లో ప్లాట్లు. స్పాట్ రిజిస్ట్రేషన్‌తో. లోన్ సౌకర్యం. ✆ 9849886249.

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో 33 అ|| R&B రోడ్ పడమర ఫేసింగ్‌తో 19సెంట్ల స్థలము అమ్మకం. సంప్ర ✆ 82475 88099.

గుంటూరు, నెహ్రూనగర్ 4వ లైనులో (20x66) కొలతలు కల్గిన 147 చ||గ|| స్థలం అమ్మకమునకు కలదు. వివరాలకు సంప్ర: ✆ 99859 33630.

చిలకలూరిపేట DTCP అప్రూవ్ లేఔట్ నందు ఓపెన్ ప్లాట్లు. బ్యాంకు లోన్/EMI సౌకర్యం కలదు. స్పాట్ రిజిస్ట్రేషన్. 280 ప్లాట్లు, 20 ఎకరాలు. 89859 66069.

స్థలములు అమ్మబడును
తెనాలి-నాజరుపేట, పులిపాకవారి వీధిలో దక్షిణం ఫేసింగ్‌తో చ.గ. 83.1లు & చ.గ. 220.0లు మరియు తెనాలి టు బుర్రిపాలెం మెయిన్ రోడ్డునకు దగ్గరలో తూర్పు ఫేసింగ్‌తో చ.గ. 192.4లు స్థలములు అమ్మబడును.
సెల్: 83091 85345

PLOT FOR SALE

CHILAKALURIPETA

చిలకలూరిపేటసెంటర్ నుండి నరసరావుపేటరోడ్డులో 5.కి కావూరు దగ్గర 50ఎ|| వెంచర్ ప్రక్కన రోడ్డుకి 2ఎ|| తర్వాత 4ఎ|| వెంచర్‌లో 33అ||రోడ్డులో 100గ||, 200గ|| ప్లాట్లు గ|| 6వేలు&తూర్పు 600గ||, 1200గ|| అపార్ట్‌మెంట్స్‌కు. ✆ 9908685888.

INNER RING ROAD

ఇన్నర్ రింగ్‌రోడ్డు ఫేజ్-1 అతిదగ్గరలో సాయినాథ్ కాలనీ 2వలైన్ నార్త్‌ఫేస్ 30" రోడ్డు గల 277చ.గ. ఖాళీస్థలము కలదు. చ.గ. 54,000. ✆ 9849351256.

612 చ.గ, ఇన్నర్ రింగ్ రోడ్ బాష్యం స్కూల్స్ దగ్గర, అపార్ట్మెంట్ కట్టుకోటానికి అనుకూలమైన స్థలం అమ్మకానికి. 91820 05184.

VIDYANAGAR

గుంటూరు, నవభారత్ నగర్‌లో 1000 గజాల నివాస స్థలం జెట్‌రేట్‌కి అమ్మకానికి కలదు. బిల్డర్స్/ కొనుగోలుదారులు సంప్రదించండి: ✆ 9704894583.

GENERAL

గుంటూరు, శుభమ్ కళ్యాణ మండపం ఎదురు లైన్, ప్రైమ్ ఏరియా, సిద్దార్థ నగర్, క్లియర్ టైటిల్, 41'x62' = 280 గ||, నార్త్ ఫేస్, రూ: 1.10 లక్ష/గ||. 94402 08170

మంగళగిరి మం నవులూరు గ్రా 280Y క్లియర్ టైటిల్ ప్లాట్ అమ్మకానికి కలదు. @ కాంటాక్ట్: 9920063735

హైవే సర్వీస్ రోడ్‌కి 200 అడుగుల దూరం నడింపాలెం రోడ్ ఆనుకొని ఉన్న200 గజాల పంచాయతీ ప్లాట్ అమ్మకమునకు కలదు. ఫోన్: 7032916689

COMMERCIAL SPACE FOR SALE

GENERAL

గుంటూరు బస్‌స్టాండ్ దగ్గర మంగళగిరి రోడ్డులో పద్మజ పెట్రోల్ బంకు ఎదురుగా అన్నపూర్ణ హోల్‌సేల్ క్లాత్ మార్కెట్‌లో 148వ నెంబర్ షాపు అమ్మబడును. ✆ 82475 88099.

LEASE

GENERAL

Tadikonda "X" Roads, Ponnekallu Near Amaravati Highway Road. Prime Commercial Land for Lease. 3,000 Sq.yds with Water Facility, 3 Phase Power, Generator Backup for Warehouse, Godown, Shed Etc. Rent 50,000 PM. Contact: 83097 82405, 99716 60494.

గుంటూరు విజయవాడ National హైవే పక్కన సర్వీస్ రోడ్‌లో కాకాని గుడి దగ్గర ఎండోమెంట్స్ office పక్కన అర ఎకరం కార్ showrooms మరియు కంపెనీ గోడౌన్ కొరకు కలదు కాంటాక్ట్ నెంబర్: 9849827022

LEASE
సత్తెనపల్లి నడిబొడ్డున మెయిన్ రోడ్‌లో రన్నింగ్ ఉన్న సినిమా థియేటర్ శ్రీనివాసమహల్. పొడవు 120అ, వెడల్పు 125అ ఉన్నది ఉన్నట్టుగా థియేటర్ బిజినెస్ వారికి గాని, కమర్షియల్ షాపింగ్ మాల్స్, కార్పొరేట్ సెక్టార్ ఆఫీసులకు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు అనువైనది, లీజు పద్ధతిపై అద్దెకు ఇవ్వబడును. ఆసక్తిగల వారు వివరములకు సంప్రదించండి
PH. 9491148225
9440134008

FOR LEASE
గుంటూరు జిల్లా, యడ్లపాడు హైవే ఆనుకొని కరెంట్, వాటర్ మరియు ఆఫీస్ స్పేస్ సౌకర్యములతో గల 36000 చ||అ||ల విస్తీర్ణం గల వేర్‌హౌస్ (గోడౌన్) 6500 చ||అ||ల షెడ్డుతో పాటు లీజుకు ఇవ్వబడును.
✆ 80082 45858
98487 06678

TO LET

గుంటూరు, శ్యామలనగర్ 3వ లైన్, బాలకుటీర్ స్కూల్ ప్రక్కన సందులో సింగల్ బెడ్‌రూమ్ హౌస్ అద్దెకు ఇవ్వబడును. 92473 36433.

అమరావతి రోడ్డు ప్రక్క 4200 చ||గ||ల స్థలములో భవనము నిర్మించి అద్దెకు ఇవ్వబడును. ✆: 9949827656, 9177959529.

COMMERCIAL

OFFICE Premises is available in Sailok Complex, 1st Floor at 6/1 Arundelpet, Guntur. With fecilities of AC, Lift & Bath Room, Contact Cell 92484 94407.

Commercial space in Brodipet 4th line centre, Tolet 1stfloor 1500Sq feet Office&finance office 94418 48757, 98483 34551.

గుంటూరు అరండల్‌పేట 10వలైన్ స్వగృహ ఫుడ్స్ ప్రక్కన 1st ఫ్లోర్ 1400 sft ఆఫీసులకు అద్దెకు కలదు. ✆ 96665 57718, 79894 29984.

బ్రాడీపేట 4/18వ లైను 3 ఫ్లోర్స్ బిల్డింగ్ సెల్లార్ పార్కింగ్‌తో each ఫ్లోర్ 2300sft ఎడ్యుకేషన్, జిమ్, సూపర్‌మార్కెట్, ఆఫీసులకు అనువైన బిల్డింగ్ అద్దెకు గలదు. Ph 87907 77111, 63003 66306.

గుంటూరు, బృందావన్‌గార్డెన్స్ 7వలైన్, (శృతి హాస్పిటల్) పూర్తి పరికరాలతో సర్జరీ చేయుటకు అనుకూలమైన హాస్పిటల్ / కమర్షియల్ అద్దెకు కలదు. 98482 29948.

AP సెక్రటేరియట్‌కి 1/2 KM మండడంలో ఫుల్లీ ఫర్నిష్డ్ 1800 Sft. Plug & Play కార్పొరేట్ ఆఫీసులకు అద్దెకు ఇవ్వబడును. ✆ 90591 90929

3000 చ||అ||ల కమర్షియల్ స్పేస్ బ్యాంకులకు/ హాస్పిటల్స్‌కు అద్దెకు ఇవ్వబడును. రిషీ వాల్యు హోమ్స్, జి.టి. రోడ్, ✆: 93941 01244, 93908 27957.

గుంటూరు లక్ష్మీపురం 3వలైనులో కమర్షియల్ బిల్డింగ్ 2ఫ్లోర్స్ ఈచ్ ఫ్లోర్ 1740sft. బ్యాంక్స్/సాఫ్ట్‌వేర్, కార్పొరేట్ ఆఫీసు/షోరూంలకు అద్దెకు. ✆ 9849900303.

JOBS

Urgent recruitment Collection Field Executives for Banking recovery Collection fixed salary + Allowance + Incentive, Guntur Town, Chilakaluripeta. ✆ 89780 42035.

Wanted Tally Data Entry Operators-2 & Marketing Executives-4 Min 2year's Experience Send Resumes to wtsup 9139233333. vkaoffice555@gmail.com

Field Assistants (Male) for Banking work. Only Guntur local Persons Contact: 63095 33476.

Wanted an employee with : Excel, Power Point, Video Editing Freshers & Exp with Good Salary, More Benefits ✆ 98499 89951.

Wanted Incharge, PROs, with Good Communication at Surekha Educational Services, Lakshmipuram, Guntur. 9391575078.

Wanted Teachers Qual: B.Sc, B.A, Hindi, B.Ed, D.Ed, Sal 10k to 15k NTR U.R Vidya Mission, Guntur. 99859 96591, 96423 94248.

Wanted Female MBA Graduate to work as Mktg Manager in a reputed real estate company for their site office in Lam, Guntur. Age below: 30 Yrs & exp. ✆ 95531 55743.

URGENTLY Required "Computer Operators" (M/F) to work in Advocate Office in Guntur. ✆ 98663 04725, 94942 55324.

Wanted Accountant for Gold Show Room at Guntur. Should have experience at least 3 years. ✆ 72074 32943.

Micro Lab, Guntur is hiring experienced Microbiology Technician and Sample Collection Boy. Salary: 35k / 18k. Cont:9441356804.

WANTED Proof Readers. Qua: Any Degree with Eng. Medium, Maxmuller Publication, Gorantla, Guntur. ✆ 94941 61313.

Wanted Operators. Qul: Diploma Civil / Inter / Degree. Pass / Fail for DGPS Survey works at Guntur Dist 70322 81628, 73965 74652.

Wanted Male JLs best salary, Food & Accommodation. S.B.PU College (J.P. Academy) Kalwara, Karnataka. ✆ 94821 31501, 92467 57595.

Wanted Faculty Fulltime with Good Teaching Skills in MS-Office, Con: Motive Computer Education. Guntur. ✆ 99122 74446.

Wanted local Civil Engineer 5 to 10 years exp. Chandrakala Infra Structures, Opp. Nagarjuna University, Guntur. Contact ✆ 94401 90574.

Wanted Jr.Accountant, Q:B.Com, Exp: 2Yrs with Tally Prime and GST working knowledge, SBA & Co, 98480 18386.

PROs, Marketing Managers Required. Salary: 27,500/- NTR Circle, Vijayawada ✆ 63043 28479

Wanted Sales Executive (M/F) Pomplets Distribution Boys for Coaching Centre Contact: 98481 28173, 63034 97656.

నిరుద్యోగ యువతకి సువర్ణావకాశం. డా.రెడ్డీస్ ఫౌండేషన్ వారిచే కమ్యూనికేషన్ ఇంటర్వ్యూ, స్కిల్స్, కంప్యూటర్ కోర్స్‌లో 60రోజుల ఉచిత శిక్షణ, ఉద్యోగం కల్పించబడును. వ: 18-28, 9063817157

TATA కంపెనీలో లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ మరియు టీమ్‌లీడర్లు కావలెను. మీ శ్రమకు తగిన ఆదాయం + ఫారిన్ ట్రిప్స్ కలవు. ✆ 9908985109.

గుంటూరు నగరంలో ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పనిచేయుటకు MBA మార్కెటింగ్ అభ్యర్థి, సివిల్ టెక్నికల్ సూపర్వైజర్, సివిల్ నాన్‌టెక్నికల్ సూపర్వైజర్స్ మరియు ఆఫీస్ బాయ్ కావలెను. గుంటూరు లోకల్ వారు సొంత బైక్ తప్పనిసరి. 7386333589.

గుంటూరు లోకల్ హోల్‌సేల్ మెడికల్ షాప్ నందు పని చేయుటకు అనుభవం గల బాయ్స్ స్టాఫ్ 2 వీలర్ తప్పనిసరి. జీతం: 13,500 టైమింగ్స్: 9:30am టు 8:30pm అర్హత: టెన్త్ / ఇంటర్ గుంటూరు లోకల్ వారికి ప్రాధాన్యత. 81421 04680.

గాయత్రి హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలు చేయుటకు Exp. స్త్రీ / నర్సులు / పురుషులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- వరకు ఇవ్వబడును ✆ 7569103916.

పట్టాభిపురంలో శ్రీ గిరిజ శంకర్ సెలక్షన్ షాపు నందు పని చేయుటకు M/F స్టాఫ్ కావలెను. Q: 10th క్లాస్. జీతం: 8-15K. @ 98481 13734.

ఆఫీస్ స్టాఫ్, నర్సెస్(MPHW) కావలెను. కొత్తవారికి కూడా ప్రాధాన్యత. అహల్యా నర్సింగ్ హోమ్, శివాలయం వెనుక, కొత్తపేట, గుంటూరు. ✆ 92464 27459.

గుంటూరు టౌన్‌లో కోడి గ్రుడ్ల షాపు నందు క్యాషియర్, కోళ్ళఫారం నందు ఎలక్ట్రీషియన్, వ్యాన్ డ్రైవర్, సూపర్ వైజర్స్ కావలెను. నెం: 38, NTR స్టేడియం, బృందావన్ గార్డెన్స్, గుంటూరు-7. సం: 93462 27777.

పల్లపాడు, బెజాత్‌పురం, రావెల, పొన్నెకల్లు, జొన్నలగడ్డ, మల్లాది, అమరావతి, కర్లపూడి, మోతడక, నిడుముక్కల, తుళ్ళూరు, బడేపురం, తాడికొండ, నంబూరు, కంతేరు, కొప్పురావూరు, వెనిగండ్ల, దొండపాడు, అనంతవరప్పాడు, నెక్కల్లు మరియు పరిమి గ్రామాలలో ప్రముఖ విద్యాసంస్థ కోసం పని చేయుటకు టీమ్ లీడర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. ఆకర్షణీయమైన జీతం + ఇన్సెంటివ్. సంప్ర: 8712618882, గుంటూరు.

ఏపీలో ప్రముఖ మద్యం పంపిణీ సంస్థకు జిల్లా వారీగా అనుభవజ్ఞులైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అవసరం. జీతం: 30వేలు, TA/DAతో సహా ✆92463 63624, jobsimfl@gmail.com

MS Office, Excel, టైపింగ్‌లో అనుభవం గల కంప్యూటర్ ఆపరేటర్స్ (M) కావలెను. ✆ 8977254736, 9490157852 ఆటోనగర్, తెనాలి.

గుంటూరు ఆయుర్వేదిక్ హాస్పటల్లో పనిచేయుటకు రిసెప్షనిస్ట్, స్టాఫ్ (స్త్రీలు, పురుషులు) కావలెను. 10th పాస్, జీతం: 15000 వరకు + బోనస్. ✆ 94408 70099.

రాజధాని రాయల్ భూమి డెవలపర్స్ నందు మార్కెటింగ్ చేయుటకు మార్కెటింగ్ ఎంప్లాయీస్ కావలెను. 10th పాస్ / ఫెయిల్, జీతం: 13000 to 60000 & ఇన్సెంటివ్. ✆ 70137 05436.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు వార్డెన్స్ మరియు క్లాస్ ఇన్‌చార్జ్‌లుగా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతం: 12000 నుండి 14000 వరకు ఇవ్వబడును. (నాన్‌లోకల్ వారికి ఉచిత భోజన వసతి కల్పించబడును) విద్యార్హతలు: ఇంటర్ నుండి డిగ్రీ వరకు, వయస్సు: 22సం||రాల నుండి 40 సం||రాలు ఉండవలెను. వివరాలకు సంప్ర. ఫోన్: 9248733320.

గుంటూరు మాస్టర్‌మైండ్స్ కాలేజీలో ఉద్యోగ ఖాళీలు: సీనియర్ బ్యాచ్ ఇన్‌ఛార్జీలు, లింగం: పురుషులు మాత్రమే, విద్యార్హతలు: ఇంటర్ నుండి డిగ్రీ వరకు, వయస్సు: 25 సం||ల నుండి 45 సం||రాల మధ్య ఉండవలెను. నెలకు జీతం: 16000 వరకు ఇవ్వబడును. వివరాలకు సంప్రదించగలరు. ఫోన్: 9248722246.

కెమెరామెన్ & లేడీయాంకర్ You Tube Channel నందు ఫుల్‌టైమ్ పనిచేయుటకు గుంటూరుటౌన్ వారు కావలెను. ఆకర్షణీయమైన జీతం. ✆ 8978928817

సీసీటీవీ కెమెరా ఫిట్టింగ్‌కి ఫ్రెషర్స్ కావలెను (ఫీల్డ్ వర్క్) శాలరీ 15000/ & etc- ఆఫీస్ (గుంటూరు & హైదరాబాద్). ✆ 9731722666, 9731567105

గుంటూరు, బ్రాడీపేటలో ఇమిటేషన్ జ్యువలరీ షాప్‌నందు Tally + GST + MS ఆఫీస్ నందు 1 సం|| అనుభవమున్న అకౌంటెంట్ (ఫీమేల్) కావలెను. 9701486105.

WANTED
◆ Telecallers-10
◆ Counselors-4
◆ Process Associates-10
◆ Marketing Associates-6
OUR GLOBAL OVERSEAS
6/13, Brodipet, Guntur
✆ 7675005008

గుంటూరులో కొత్తపేట ప్రొఫెషనల్ కొరియర్ నందు పని చేయుటకు లేడీ రిసెప్షనిస్ట్, పికప్ & డెలివరీ కొరకు బాయ్స్ కావలెను. 8885511214, 9912979579.

కమ్మ 70 సం|| ఒంటరి మనిషికి ఇంట్లో ఉండి వంట చేయుటకు & ఇల్లు చూసుకొనుటకు చదువుకొన్న O.C స్త్రీమూర్తి (50 సం||) కావలెను. ✆ 98852 79349.

గుంటూరు రెడ్‌క్రాస్ బ్లడ్ సెంటర్ నందు పని చేయుటకు డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన కారు డ్రైవర్ కావలెను. సంప్ర: 91008 19588.
redcrossguntur@yahoo.co.in

గుంటూరు మాస్టర్‌మైండ్స్ కాలేజి నందు వార్డెన్స్, హాస్టల్ ఇన్‌చార్జ్‌గా పనిచేయుటకు స్త్రీలు కావలెను. జీతము: 10000/- నుండి 13000/- వరకు ఇవ్వబడును. ఉచిత భోజనము వసతి కల్పించబడును. విద్యార్హతలు: ఇంటర్ మరియు డిగ్రీ, వయస్సు: 22 సం||లపైన ఉండవలెను. వివరములకు సంప్ర: 92487 33329.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేయుటకు స్త్రీలు మరియు పురుషులు కావలెను. జీతము: 13000/- నుండి 15000/- వరకు ఇవ్వబడును. విద్యార్హతలు: ఇంటర్ మరియు డిగ్రీ, వయస్సు: 22 సం||లపైన ఉండవలెను. వివరములకు సంప్రదించగలరు. ఫోన్ నెంబర్: 9154693478.

NABLలో ల్యాబ్‌లో పని చేయుటకు కంప్యూటర్ నాలెడ్జి గల B.Sc కెమిస్ట్రీ /B.Sc ఫిజిక్స్ చదివిన అభ్యర్థులు కావలెను. ✆ 94901 57852, తెనాలి.

గుంటూరు మాస్టర్‌మైండ్స్ కాలేజి నందు క్లాస్ ఇన్‌ఛార్జ్ మరియు క్యాంపస్ ఇన్‌ఛార్జ్‌గా పని చేయుటకు పురుషులు కావలెను. జీతము: 14000/- నుండి 21000/- వరకు ఇవ్వబడును, వయస్సు: 22 సంవత్సరాలు నుండి 45 సం||ల వరకు ఉండవలెను. గుంటూరు లోకల్ వ్యక్తి అయ్యి ఉండాలి. వివరములకు సంప్ర: ✆ 89784 80429.

గుంటూరు పరిధిలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో పని చేయుటకు Degree చదివిన DTP cum Clerk (Male) కావలెను. Ph: 93944 47117, 92477 45046.

ప్రముఖ T.V.షాపు నందు పనిచేయుటకు లేడీ కంప్యూటర్ ఆపరేటర్, సేల్స్‌గర్ల్స్ మరియు Male T.V.టెక్నీషియన్ కావలెను. మంచి జీతం: 80740 63144.

గుంటూరు మెడికల్ హోల్‌సేల్ షాపుకు గూడ్స్ డెలివరీకు బాయ్స్ కావలెను. ఫుల్ టైం/పార్ట్ టైం. టైమింగ్స్ (10AM-3PM) (4PM-8PM) సంప్ర. 7675805858.

హైదరాబాద్‌లోని టిఫిన్ సెంటర్‌లో పని చేయుటకు స్టాల్‌బాయ్స్, క్లీనింగ్ స్టాఫ్ (జీ.18K. 12గం|| రూం + భోజనం. వర్కర్స్‌ను సప్లయ్ చేసే ఏజెంట్స్ కావలెను. మంచి కమీషన్ ఇవ్వబడును. 9666934949 / 9573446770

అంజన్న హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలు చేయుటకు Exp స్త్రీ / పు / నర్సులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- Hydలో 9966568882 / 9963489661

ఫీల్డ్ మేనేజర్స్, Gold వాల్యూయర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీస్టార్ గోల్డ్ కంపెనీకి కావలెను. ఏజ్: 22 to 35, ఫ్రెషర్స్ కూడా ✆ 62810 37879/ 90353 37879

సేల్స్ మరియు సర్వీస్ కొరకు ఇంజినీర్స్ మరియు ఎగ్జిక్యూటివ్స్ ప్రముఖ ఎయిర్ కంప్రెషర్స్ కంపెనీ వారికి కావలెను. అర్హత: ఏదైనా ఇంజనీరింగ్‌లో డిగ్రీ / డిప్లొమా లేదా ITI సంప్ర ✆ 98481 13083, Mail: coastguru@gmail.com

గుంటూరు, కొత్తపేటలో అపార్ట్మెంట్ నందు పని చేయుటానికి వాచ్‌మెన్ ఫ్యామిలీ (భార్య, భర్త) కావలెను. శాలరీ 10,000/-. 92464 80963.

గుంటూరు, కొత్తపేట, మెడికల్ హోల్‌సేల్ షాప్‌లో ప్యాకింగ్ మరియు డెలివరీ చేయుట కొరకు బాయ్స్ / గర్ల్స్ కావలెను. 8000/- to 10000/- వర్క్ టైమ్: 10 AM-9.30 PM. లంచ్ టైమ్: 2 PM-3 PM. 9848126760.

సోలార్ కంపెనీలో పనిచేయుటకు, విజయవాడ, గుంటూరు పరిధిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టెక్నీషియన్స్ కావలెను. మంచి జీతం + ఇన్సెంటివ్ + అలవెన్స్. ✆ 77939 33878, 2వీలర్ తప్పనిసరి.

గుంటూరు టౌన్ & ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో కృషి డైరికు చెందిన పాలు, పెరుగు, నెయ్యి, పచ్చళ్ళు డోర్ టు సేల్స్ కోసం 5-10 సం|| అనుభవం గల సేల్స్ ప్రమోటర్స్ కావలెను. ఫీల్డ్ సేల్స్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత, అలాగే 5-10 సం||ల అనుభవం గల షిఫ్ట్ ఆపరేటర్స్ కావలెను. ఆకర్షణీయమైన జీతం + ఇన్సెంటివ్. వాట్సప్: 9177045044.

అకౌంట్స్ మేనేజర్ కావలెను. బీకాం, 5 సం||లు అకౌంట్స్‌పై అనుభవం, ఇన్‌కంటాక్స్, GST రిటన్స్ వేయగలిగిన వారు kamathamjob@gmail.comకు పంపగలరు.

గుంటూరు సిటీలో ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలో పనిచేయుటకు అనుభవం కలిగిన టెలికాలర్స్ (F) కావలెను. కొరిటపాడు, గుంటూరు. 90323 79333.

G-B Bottlers వారి మంజీర & హైరిచ్ మినరల్ వాటర్ కంపెనీలో జోనల్ మేనేజర్ & డిస్ట్రిబ్యూటర్స్‌గా అనుభవం కలవారు కావలెను. ✆ 92473 57279

విజన్ ఆటోమొబైల్స్ అపె ఆటో షోరూం కృష్ణా జిల్లాలో విజయవాడ, నందిగామ, నూజివీడు, కైకలూరు, మచిలీపట్నం, గుడివాడ, తిరువూరు, మైలవరం. గుంటూరు జిల్లాలో గుంటూరు సిటీ, పిడుగురాళ్ళ, మంగళగిరి, తెనాలి, నరసరావుపేట, బాపట్ల నందు పని చేయుటకు 3 వీలర్ మార్కెట్ నందు కనీసము 5సం|| అనుభవం ఉన్న ★ సేల్స్ మేనేజరు-5 ★ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ -18 ★ అకౌంటెంట్లు-2 (విజయవాడ సిటీ) ★ మెకానిక్‌లు - 10 అనుభవమును బట్టి జీతం. ✆ 77999 09045, 77999 09050. Email: visionauto.jobs@gmail.com

కంతేరులో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను 12 Hrs Duty ఆసక్తి గలవారు సంప్రదించగలరు. శ్రీనివాస్: 8830536175, రవి: 8099941234

సంపత్‌నగర్ కొబ్బరి తోటల్లో E/F 216 గ|| 2 స్థలాలు & అయ్యప్ప స్వామి గుడి రోడ్డు 230 గ|| 3 స్టేర్ బిల్డింగ్ అమ్మబడును. 99496 46419.

గుంటూరు లక్ష్మీపురం LG సర్వీస్ సెంటర్ నందు పనిచేయుటకు CCO's కావలెను. 90597 38104, 79812 16947.

కావలెను
గుంటూరు జిల్లా సోలార్ ప్రాజెక్ట్ నందు పని చేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, సోలార్ టెక్నీషియన్స్ కావలెను.
7997704999
9912421539

ACCOUNTING

Learn GST, TDS, EPF, ESI returns in 9 sundays with live examples (online zoom classes). ✆ 9292959527, 9640054074

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం.. ఈనాడులో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి: 8008510541

నరసరావుపేట

• నరసరావుపేట • వినుకొండ • చిలకలూరిపేట

గిరిజన మహిళల జీవనోపాధికి కృషి

తోపుడు బండ్లు అందజేస్తున్న జేసీ సంజనాసింహా

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: గిరిజన మహిళ జీవనోపాధికి దళిత బహుజన రిసోర్స్ సెంటర్ కృషి చేయడం ప్రశంసనీయమని జాయింట్ కలెక్టర్ సంజనాసింహా అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం చెత్త, వ్యర్థాలు సేకరించి జీవనోపాధి పొందే మహిళలకు తోపుడు బండ్లు, రిక్షాలు అందజేశారు. జేసీ మాట్లాడుతూ మహిళలు ఆర్థిక వృద్ధి సాధించినప్పుడే స్వేచ్ఛగా జీవించేందుకు వీలు కలుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఆర్వో నారదముని, ఏవో శ్రీనివాసరావు, జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మల్లెల చిన్నప్ప ఉన్నారు.

నూరుశాతం అక్షరాస్యతకు కృషి

నూజండ్ల, న్యూస్‌టుడే: అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా నూరుశాతం అక్షరాస్యత సాధిస్తామని ఉమ్మడి గుంటూరు జిల్లా వయోజన విద్య ఉప సంచాలకులు ఆంజనేయులు అన్నారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా వయోజనులకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించారు. 15 ఏళ్ల నుంచి 59 సంవత్సరాల వారు ఈ పరీక్షలు రాశారు. ఆయన మాట్లాడుతూ బాధ్యతగా అందరూ పని చేయాలని, చదువు ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారని తెలిపారు. వయోజనులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నూజండ్ల మండలంలో 4,152 మంది పరీక్షలు రాసినట్లు వయోజన విద్యా సూపర్ వైజర్ కన్నెబోయిన వెంకటేశ్వర్లు తెలిపారు. కోఆర్డినేటర్ బండి ఏడుకొండలు, ఎంపీడీవో ఉమాదేవి, ఏపీవో ఆంజనేయరాజు, ఏపీఎం ఇందిర తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నరసరావుపేట అర్బన్ : 80085 73156

యడ్లపాడు : 8008145652 వినుకొండ గ్రామీణ : 9440009293

? నరసరావుపేట పట్టణం బరంపేటలోని ఏపీజె అబ్దుల్ కలాం పార్కు పక్కనున్న డ్రైనేజీ కాలువలో చెత్త, వ్యర్థాలు పడేస్తున్నారు. మురుగు పారడం లేదు. - **మల్లి, స్థానికుడు**

✔ సిబ్బందికి చెప్పి కాలువలో వ్యర్థాలు పడేయకుండా చర్యలు తీసుకుంటాం. - **రమాదేవి, పారిశుద్ధ్య అధికారి**

– న్యూస్‌టుడే, మల్లమ్మ సెంటర్(నరసరావుపేట)

? చిలకలూరిపేట పట్టణం ఆర్‌వీఎస్‌సీవీఎస్ ఉన్నత పాఠశాల బజారులో పైపులైన్ మరమ్మతులు చేసి మట్టితో పూడ్చి వదిలేశారు. ఆ ప్రాంతం కుంగి గుంతలు ఏర్పడ్డాయి. రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. - **కిరణ్** ✔ గుంతలు పూడ్చివేసి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేస్తాం. - **మణికుమార్, పురపాలకసంఘ ఏఈ.** – న్యూస్‌టుడే, చిలకలూరిపేట పట్టణం

ఖోఖో విజేత కృష్ణవేణి డిగ్రీ కళాశాల జట్టు

క్రీడాకారులకు కప్పు అందజేస్తున్న అతిథులు, నిర్వాహకులు

నరసరావుపేట క్రీడలు, న్యూస్‌టుడే: క్రీడలు యువత భవిష్యత్తును తీర్చిదిద్దడానికి, శారీరక, మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు అన్నారు. స్థానిక వాగ్దేవి డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ఏఎన్‌యూ అంతర్ కళాశాలల ఖోఖో పోటీలు శనివారం ముగిశాయి. ఉదయం ఖోఖో పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఈ పోటీల విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ కె.రాజేంద్రప్రసాద్ క్రీడాకారులను అభినందించారు. కళాశాల కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు, మెర్సిన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఏఎన్‌యూ అంతర్ కళాశాల ఖోఖో పోటీలో నరసరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాల విజేతగా నిలవగా, 2వ స్థానాన్ని నరసరావుపేట విక్టరీ డిగ్రీ కళాశాల, 3వ స్థానాన్ని బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల జట్టు సొంతం చేసుకున్నాయి.

అలరించిన నాటిక పోటీలు

నరసరావుపేట వ్యవసాయం, న్యూస్‌టుడే: నరసరావుపేట రంగస్థలి 46వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక భువన చంద్ర టౌన్‌హాల్‌లో నిర్వహించిన తెలుగు నాటిక పోటీలు ప్రేక్షకులను అలరించాయి. రెండో రోజు శనివారం దేవుణ్ని చూశా నాటికలో చిన్నారుల ప్రదర్శన ఆకట్టుకుంది. రంగస్థల నటి, గాయని ఎం.రత్నకుమారికి ప్రతిభా పురస్కారం అందజేశారు. కార్యక్రమంలో నరసరావుపేట రంగస్థలి అధ్యక్షుడు మహబూబ్ సుభాని, వెంకట్రావు, పి. శ్రీనివాసాచార్యులు, మధుకుమార్, బోస్ తదితరులు పాల్గొన్నారు.

సరఫరాలో నాణ్యత.. తీరనున్న చింత

❏ వేగంగా త్రీఫేజ్ పనులు ❏ విద్యుత్తు అంతరాయానికి స్వస్తి

రొంపిచర్ల, న్యూస్‌టుడే

గ్రామీణ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి ప్రతిపాదనలకే పరిమితమైన త్రీఫేజ్ విద్యుత్తు సరఫరా చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆర్డీఎస్ఎస్(రీవ్యాప్ట్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం) కింద పనులకు శ్రీకారం చుట్టింది. గతంలో పట్టణాలకు మాత్రమే ఈ సౌకర్యం ఉంది. గ్రామాల్లో వ్యవసాయానికి ఇస్తున్న తొమ్మిది గంటలు మినహా మిగిలిన సమయమంతా సింగిల్ ఫేజ్‌లోనే సరఫరా అవుతోంది. ఫలితంగా పరిశ్రమల నిర్వహణతోపాటు ఇతర సమస్యలు తలెత్తుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు త్రీఫేజ్ విద్యుత్తు సరఫరాకు అవసరమైన విద్యుత్తు లైను పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పనులు పూర్తి అయితే పల్లెల్లోనూ నిరంతరం విద్యుత్తు సరఫరా అవుతుంది.

వేర్వేరు లైన్ల ఏర్పాటు

ఆర్డీఎస్ఎస్ ఫేజ్-1 అమలుకు కేంద్ర ప్రభుత్వం 2022 లోనే శ్రీకారం చుట్టారు. కేంద్రం నిధులు సమకూర్చగా గత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంతో పది శాతం కూడా పనులు పూర్తికాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలి దశ పనులు పూర్తి చేయటంతోపాటు కొత్త గ్రామాల్లో కూడా పనులు ప్రారంభించింది. అవి పూర్తయితే గ్రామాల్లోని గృహ, వ్యవసాయ, పరిశ్రమలకు నిత్యం త్రీఫేజ్ కరెంటు అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం గృహ, వ్యవసాయానికి ఒకే లైన్‌పై సరఫరా జరుగుతోంది. ఇకపై వీటికి వేర్వేరు లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ◆ వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇస్తున్న నేపథ్యంలో ఎంత మొత్తం వినియోగిస్తున్నారో లెక్క తెలుస్తుంది. అధిక లోడు ఉన్న లైన్లు సైతం రెండుగా విభజిస్తారు. దీనివల్ల లోవోల్టేజీ సమస్య పరిష్కారంతో పాటు సరఫరాలోనూ నాణ్యత పెరుగుతుంది.

రొంపిచర్ల రూరల్ పరిధిలో విద్యుత్తు సర్వీసుల వివరాలు

మండలం	సర్వీసుల సంఖ్య
రొంపిచర్ల	15222
శావల్యాపురం	9897
ఈపూరు	10173

వడ్లమూడివారిపాలెంలో ఏర్పాటు చేస్తున్న విద్యుత్తు స్తంభం

25 గ్రామాల్లో పనులు

పాతికేళ్లు దాటిన స్తంభాలు, కండక్టర్, పరివర్తకాలు పూర్తిగా తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తున్నాం. అన్ని గ్రామాల్లో దశల వారీగా త్రీఫేజ్ సరఫరా అందించేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పనులు పూర్తి చేశాం. రొంపిచర్ల మండలంలో బుచ్చిపాపన్నపాలెం, వడ్లమూడివారిపాలెం, ఆరేపల్లి, కర్లకుంట, గోగులపాడు, కొనకంచివారిపాలెం, ఈపూరు మండలం ముప్పాళ్ల తదితర గ్రామాల్లో పనులు తుది దశకు చేరాయి. రొంపిచర్ల రూరల్ డివిజన్ పరిధిలో 25 గ్రామాల్లో పనులు చేస్తున్నాం. మిగిలిన చోట్ల త్వరలో పనులు చేపడతాం. - **వెంకటేశ్వర్‌రెడ్డి, డీఈ**

రైతులకు అండగా ప్రభుత్వం

శనగలు పరిశీలించి తూకం వేయిస్తున్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, హరిబాబునాయుడు

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: కష్టకాలంలో రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. చిలకలూరిపేట మార్కెట్‌యార్డులో మార్క్‌ఫెడ్, నాఫెడ్, జీడీసీఎంఎస్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని జీడీసీఎంఎస్ జిల్లా ఛైర్మన్ వడ్రాణం హరిబాబునాయుడుతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి జగ్గారావు, మార్క్‌ఫెడ్ డీఎం నరసింహారెడ్డి, బిజినెస్ మేనేజర్ హరగోపాల్, జనసేన ఇన్‌ఛార్జి తోట రాజారమేష్, యార్డు ఛైర్మన్ షేక్ కరీముల్లా, పురపాలక ఛైర్మన్ షేక్ రఫాని తదితరులు పాల్గొన్నారు. ◆ నియోజకవర్గంలోని అన్ని ప్రధాన, ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్మాణం, విస్తరణ, మరమ్మతులు, ఇతర పనులు ప్రాధాన్య క్రమంలో పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెం మీదుగా కమ్మవారిపాలెం వరకు, సాతులూరు నుంచి దింతెనపాడు వరకు రూ.8.40 కోట్లతో చేపడుతున్న పనులకు శనివారం శంకుస్థాపన చేసి శిలాఫలకం ఆవిష్కరించారు.

అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా పాలన

నగదు అందజేస్తున్న అరవిందబాబు

నరసరావుపేటసెంట్రల్, న్యూస్‌టుడే: అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అరవిందబాబు అన్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి వృద్ధులకు నగదు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటి వద్దకు వెళ్లి నగదు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ కోటేశ్వరరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో భాగంగా పట్టణంలోని 6, 7, వార్డుల్లో, కట్టుబడివారిపాలెం, సాతులూరు గ్రామాల్లో పింఛన్లు పంపిణీ చేశారు.

నూజండ్ల, న్యూస్‌టుడే: పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మార్కెట్ యార్డు ఛైర్మన్ [illegible] అన్నారు. [illegible] శనివారం పింఛన్ నగదు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ వీరాచారి, కంటా కోటిరెడ్డి, ఏసురత్నం, అచ్చిరెడ్డి, గురవారెడ్డి తదితరులున్నారు.

సేవలతో సమాజంలో గుర్తింపు

నరసరావుపేటసెంట్రల్, న్యూస్‌టుడే: సేవలతో సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని రెడ్‌క్రాస్ జిల్లా ఛైర్మన్ మేదరమెట్ల శేషగిరిరావు అన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ పల్నాడు శాఖ ఆధ్వర్యంలో కోటప్పకొండ కాకతీయసేవా సత్రంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి రెడ్‌క్రాస్ శిక్షణా శిబిరం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా శేషగిరిరావు మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచి సేవాభావం అలవర్చుకోవాలన్నారు. రెడ్‌క్రాస్ వాలంటీర్లు విపత్కర పరిస్థితుల్లో తమ శక్తి వంచన లేకుండా సేవలందించాలన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో [illegible], కేబీ, తెనాలి మధుబాబు, అన్నమయ్య, వెంకటేశ్వర్లు, హరికృష్ణ, యశ్వంత్, రెడ్‌క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.

గిరి ప్రదక్షిణకు అనువుగా మట్టి రోడ్డు

పనులు ప్రారంభిస్తున్న జీవీ ఆంజనేయులు

వినుకొండ, న్యూస్‌టుడే: [illegible] ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. [illegible] గిరి ప్రదక్షిణకు అనువుగా మట్టిరోడ్డు పనులను శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. [illegible] రూ.4 కోట్లు మంజూరయ్యాయని, మరో రూ.12కోట్లు కావాలని తెలిపారు. [illegible]

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే: చిలకలూరిపేటలోని సుభానినగర్‌లో మున్సిపల్ ఛైర్మన్ ఎస్‌కే రఫాని ఆధ్వర్యంలో జరుగుతున్న ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శనివారం రాత్రి పాల్గొన్నారు. ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లిం సోదరులకు స్వయంగా ఆహారం వడ్డించారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

స్వాధీనం చేసుకున్న వాహనాలు

మల్లమ్మ సెంటర్ (నరసరావుపేట), న్యూస్‌టుడే: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హనుమంతరావు హెచ్చరించారు. నరసరావుపేట పట్టణంలోని [illegible] శనివారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. 80 మంది పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి ఎటువంటి పత్రాలు లేని 31 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలు, కత్తి, గొడ్డలి స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ మాట్లాడుతూ రాబోయే పురపాలక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. యువకులు మత్తుకు బానిసై విచ్చలవిడిగా తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సీఐలు ఫిరోజ్, రమేష్, ప్రభాకర్, బ్రహ్మయ్య, ఎస్సైలు పాల్గొన్నారు.

ఎప్పుడు కూలుతుందో..!

యడ్లపాడు-లింగారావుపాలెం రోడ్డులో లింగారావుపాలెం సమీపంలో కల్వర్టు ధ్వంసమైంది. దశాబ్దాల కిత్రం నిర్మించిన కల్వర్టు కింది భాగంలో రాళ్లు ఊడి [illegible] దీనిపై ప్రయాణించే వాహనచోదకులు ఎప్పుడు కూలుతుందో అని భయపడుతున్నారు. [illegible] పట్టుకుంది. ఇటీవల బీటీ రోడ్డు నిర్మించిన అధికారులు నూతన కల్వర్టు నిర్మించటం మరిచారు. ఈ మార్గంలో నాదెండ్ల, ఫిరంగిపురం వైపు నుంచి గ్రానైట్, కంకర తదితర భారీ లోడు లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రమాదం జరగక ముందే నూతన కల్వర్టు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. - **న్యూస్‌టుడే, యడ్లపాడు**

కంకర ధూళి కళ్లల్లో పడుతోంది..!



వంకాయలపాడు వద్ద జాతీయ రహదారి సర్వీసు రోడ్డులో ఉన్న కంకర ధూళి కళ్లల్లో పడుతుండటంతో వాహనచోదకులు అవస్థలు పడుతున్నారు. ఉప్పరపాలెం వద్ద కంకర క్వారీలు అధికంగా ఉన్నాయి. టిప్పర్లు పరిమితికి మించి అధికంగా కంకర, డస్టు లోడు చేసుకుని వెళ్లే క్రమంలో కంకర, డస్టు సర్వీసు రోడ్డుపై పడుతోంది. [illegible] సర్వీసు రోడ్డులో రాకపోకలకు ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి ప్రమాదాల బారిన పడుతున్నాయి. సర్వీసు రోడ్డులో పడ్డ కంకర తొలగించడంతో పాటు అధికలోడు టిప్పర్లు రాకపోకలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై హైవే సూపర్‌వైజర్ ఆరిఫ్‌ను వివరణ కోరగా సర్వీసురోడ్డులో పడ్డ కంకర తొలగిస్తామన్నారు. - **న్యూస్‌టుడే, బోయపాలెం (యడ్లపాడు)**

చేతి పంపు బాగు చేయరూ!

చిలకలూరిపేట పట్టణంలో శారదా పాఠశాల ఎదురు బజారు నుంచి పాటిమీదకు వెళ్లే దారిలో చేతి పంపు హెడ్ లేకుండా దర్శనమిస్తుంది. గతంలో ఈ చేతి పంపు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని, రానున్న వేసవి దృష్ట్యా పాడైన చేతి పంపు బాగు చేయిస్తే చుట్టు పక్కల వారికి నీటికి సమస్య ఉండదని స్థానికులు చెబుతున్నారు. సమస్యను పురపాలక సంఘ ఏఈ అన్సర్ దృష్టికి తీసుకెళ్లగా చేతి పంపును బాగు చేయించి నీరందేలా చేస్తామన్నారు.

- **న్యూస్‌టుడే, చిలకలూరిపేట పట్టణం**

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

సైకిల్ ర్యాలీలో ఎస్సైలు, సిబ్బంది, విద్యార్థినులు

మల్లమ్మ సెంటర్ (నరసరావుపేట), న్యూస్‌టుడే: మహిళలు అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగి రాణించాలని ఒకటో పట్టణ ఎస్సై అరుణ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నరసరావుపేట పట్టణంలో మహిళా పోలీసులు శనివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో మహిళల పట్ల వివక్ష విడనాడాలన్నారు. రెండో పట్టణ ఎస్సై యశ్నా మాట్లాడుతూ మహిళలను గౌరవించిన చోటే మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు. ర్యాలీలో సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ఎన్టీఏ అధ్యక్షుడిగా శ్రీనివాసరావు

శావల్యాపురం, న్యూస్‌టుడే : ఎన్టీఏ మండల శాఖ నూతన కార్యవర్గ ఎన్నిక శనివారం మండల కేంద్రమైన శావల్యాపురం జడ్పీ పాఠశాలలో నిర్వహించారని ఎన్టీఏ రాష్ట్ర అదనపు కార్యదర్శి బీవీ నాగేశ్వరరావు తెలిపారు. మండల శాఖ అధ్యక్షుడిగా మురకొండ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా కంచర్ల శ్రీనివాసరావు, కోశాధికారిగా ఎండ్లూరి శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షుడిగా బోడెపూడి శ్రీనివాసరావు, ఆడిట్ కమిటీ సభ్యునిగా ఆరేటి వసంతరావును ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.

సీపీఐ నేతల ధర్నా

నిరసన తెలుపుతున్న నాయకులు

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: ఔషధ నియంత్రణ అధికారుల అవినీతి, కార్పొరేట్ ఆసుపత్రులు, మెడికల్ మాఫియా కారణంగా ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని సీపీఐ జిల్లా కార్యదర్శి మారుతీవరప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ అవసరం లేకున్నా స్కానింగ్‌లు, శస్త్రచికిత్సలు చేస్తున్నారన్నారు. జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, జిల్లా కార్యవర్గసభ్యులు తాళ్లూరి బాబూరావు, సత్యనారాయణరాజు, నిర్మల రైతు సంఘం నేత ఉలవలపూడి రాము తదితరులు ఉన్నారు.

బరువు ఎక్కువున్నా సాధారణ కాన్పులు

వినుకొండ రూరల్, న్యూస్‌టుడే: వినుకొండ ప్రభుత్వ వైద్యశాల్లో ముగ్గురు మహిళలు సాధారణ కాన్పులో 3.6, 3.5, 3.0 కిలోల బరువున్న శిశువులకు జన్మనిచ్చారు. సూపరింటెండెంట్ దయానిధి శనివారం వివరాలు తెలిపారు. బాపట్ల జిల్లా హనుమంతనగర్‌కు చెందిన యేసుబాబు భార్య మరియమ్మ గత నెల 27న నొప్పులు రావడంతో సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. సాధారణ కాన్పులో 3.6 కిలోల బరువుతో మగ శిశువు జన్మించిందని తెలిపారు. వినుకొండ మండలం ఉప్పరపాలెంకు చెందిన శివమణి భార్య కీర్తన సాధారణ కాన్పులో 3.5 కిలోల మగ శిశువు జన్మించగా, ప్రకాశం జిల్లా కామేపల్లికి చెందిన మహిళ 3.0 కిలోల బరువున్న మగ శిశువుకు జన్మనిచ్చిందని తెలిపారు. ముగ్గురు మహిళలకు సాధారణ కాన్పు చేసిన వైద్యులు, సిబ్బందిని ఆయన అభినందించారు.

2 నుంచి వాహన ఫిట్‌నెస్ పరీక్షలు

మల్లమ్మ సెంటర్ (నరసరావుపేట), న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా అన్నవరపాడు వద్ద ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్(ఏటీసీ)లో మార్చి 2 నుంచి వాహన ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రవాణాశాఖాధికారి సంజీవకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. సామర్థ్య పత్రాలు పొందవలసిన అన్ని రవాణా వాహనాల యాజమానులు పరీక్షల నిమిత్తం స్లాట్ బుక్ చేసుకుని హాజరు కావాలని కోరారు. రవాణాశాఖ నియమాల ప్రకారం పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు.

సృజన భళా..

పాఠశాలల్లో ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శనలు

వినుకొండ: ప్రాజెక్టులతో గీతాంజలి విద్యార్థులు

యడ్లపాడు: ఎంఈవో నాగరత్నం పరిశీలన

న్యూస్‌టుడే, బృందం

ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు

చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గాల్లోని పాఠశాలల్లో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల తయారు చేసిన ప్రాజెక్టులను ఉత్సాహంగా ప్రదర్శించారు. చిన్నారులు రూపొందించిన పలు ప్రాజెక్టులు అధికారులు, ఉపాధ్యాయులను ఆశ్చర్య పరిచాయి. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల్లో పాల్గొన్న అధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సైన్సును జీవన విధానంగా మలుచుకోవాలన్నారు. విద్య పరంగా అభివృద్ధి సాధించడమే కాకుండా రుజువుల ఆధారంగా నమ్మటం, ప్రశ్నలు ఆధారంగా పరిశీలించడం, పరీక్షించడం, విజ్ఞాన శాస్త్రానికి మూలమని పేర్కొన్నారు. ప్రదర్శనలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. ◆ వినుకొండ తిమ్మాయిపాలెం రోడ్‌లోని భాష్యం స్కూలులో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రాజెక్టులు పరిశీలించి విద్యార్థులను అభినందించారు. గీతాంజలి విద్యార్థులు వివిధ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ◆ యడ్లపాడు మండలంలోని లింగారావుపాలెం ఎంఈవో నాగరత్నం, హెచ్‌ఎం కేవీ రామిరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు తోకల వీరరాఘవయ్య ప్రదర్శనలను తిలకించారు. ◆ చిలకలూరిపేటలో ఏఎంజీ పాఠశాల, వేద పాఠశాల, మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయలో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ◆ నూజండ్లలో ఎంపీడీవో ఉమాదేవి, వైద్యాధికారి దీపికా మంజూష ప్రదర్శనలను తిలకించారు. మూఢనమ్మకాలపై విద్యార్థులు ప్రదర్శించిన నాటిక ప్రదర్శన ఆకట్టుకుంది. ◆ రొంపిచర్లలో ప్రదర్శనలను తిలకించిన వక్తలు మాట్లాడుతూ సైన్స్ తెలియకపోతే ఏఐ టెక్నాలజీని విద్యార్థులు అందిపుచ్చుకోలేరన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

రొంపిచర్ల: ప్రాజెక్టులు చూపుతున్న విద్యార్థులు

నూజండ్ల: వివరాలు తెలుసుకుంటున్న వైద్యాధికారి దీపిక

చిలకలూరిపేట: ఏఎంజీ పాఠశాలలో..

మాస్టర్ ప్లాన్ ప్రణాళిక పరిశీలన

చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే : చిలకలూరిపేట పురపాలకసంఘ పరిధిలోని మాస్టర్ ప్లాన్‌ను పట్టణ ప్రణాళిక విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారి సుబ్బారెడ్డిలు శనివారం పరిశీలించారు. పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపం రహదారి, చౌత్రా సెంటర్ నుంచి పోలీసుస్టేషన్ బజారులో పర్యటించారు. మ్యాప్‌ను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. వీరి వెంట టీపీఎస్ వెంకటేశ్వరారావు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు పాల్గొన్నారు.

వైకాపా నాయకుడిపై చీటింగ్ కేసు

తలుపుల, న్యూస్‌టుడే: రైస్‌పుల్లింగ్ పేరుతో మోసాలకు పాల్పడి కటకటాల్లోకి వెళ్లిన శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండల వైకాపా కన్వీనర్ కృష్ణారెడ్డి అలియాస్ డిక్కీబాబుపై మరో చీటింగ్ కేసు నమోదైంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఫణికృష్ణ నుంచి రూ.80 లక్షలు తీసుకొని మోసం చేశాడని, బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు కదిరి గ్రామీణ సీఐ నాగేంద్ర, ఎస్సై చెన్నయ్య తెలిపారు.

క్షతగాత్రుడికి విద్యుత్తు అధికారుల సాయం

యడ్లపాడు: చిలకలూరిపేటకు చేందిన బెజ్జం ధర్మ శనివారం ద్విచక్ర వాహనంపై గుంటూరు వెళుతూ బోయపాలెం వద్ద ప్రమాదానికి గురయ్యాడు. విద్యుత్తు శాఖ చిలకలూరిపేట డీఈఈ ఆర్.అశోక్‌కుమార్, యడ్లపాడు ఏఈ సురేంద్ర గుర్తించారు. క్షతగాత్రుడిని అసుపత్రికి పంపించారు.

చికిత్స పొందుతూ మహిళ మృతి: చిలకలూరిపేట గ్రామీణ: నాదెండ్ల మండలం గణపవరంలో ఇటీవల ఇంటి డాబాపై బట్టలు ఆరేస్తూ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైన షేక్ ఫకీరమ్మ(31) శనివారం మృతి చెందినట్లు నాదెండ్ల ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు.

(c) eenadu

సత్తెనపల్లి
• సత్తెనపల్లి • పెదకూరపాడు • మాచర్ల • గురజాల

విద్యతోనే ఉన్నత శిఖరాలు

మాట్లాడుతున్న మున్సిపల్ చైర్మన్ మదార్ సాహెబ్

మాచర్ల పట్టణం, న్యూస్‌టుడే: విద్యతోనే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని మాచర్ల మున్సిపల్ చైర్మన్ మదార్ సాహెబ్ అన్నారు. శనివారం స్థానిక పీఎంశ్రీ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల వార్షికోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి బాగా చదివి మెరుగైన ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఎంఈవో సురేష్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదవాలన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఆరోగ్యవిస్తరణాధికారికి అవార్డు

భారత్ ఎక్సలెన్సీ అవార్డు అందుకుంటున్న శ్యామసన్

క్రోసూరు(అచ్చంపేట), న్యూస్‌టుడే: ఆశ్రయ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో భారత్ ఎక్సలెన్సీ అవార్డును క్రోసూరు పీహెచ్‌సీ ఆరోగ్య విస్తరణాధికారి శ్యామసన్‌కు అందజేశారు. మిస్ ఇండియా అమూల్య ప్రియదర్శిని చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. 36 ఏళ్లుగా జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణకు గాను అవార్డు దక్కింది.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
సత్తెనపల్లి: 80085 73171 పెదకూరపాడు: 80088 31888
కారంపూడి: 80085 73185 గురజాల: 80085 7 3176

? పట్టణంలోని నాగార్జున నగర్ మెయిన్, రెండు లైన్లలో జనావాసాల మధ్య ఖాళీ స్థలంలో చెత్త, వ్యర్థాలు పేరుకుపోయాయి. దోమల బెడద ఉంది. - **స్థానికులు** ✔ వ్యర్థాలను తొలగించి పరిసరాలు పరిశుభ్రంగా మారుస్తాం. - **విజయసారథి, శానిటరి ఇన్‌స్పెక్టర్** – న్యూస్‌టుడే, సత్తెనపల్లి

వయోజనులకు పరీక్షలు

దాచేపల్లి: పరీక్ష కేంద్రం పరిశీలిస్తున్న డీఎల్‌డీవో గబ్బూనాయక్

రెంటచింతల: సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం వయోజనులకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పర్యవేక్షకుడు గోవర్ధన్ తెలిపారు. శనివారం అంబేడ్కర్ కాలనీ పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.

దాచేపల్లి: 'అక్షర పల్నాడు'లో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో శనివారం వయోజనులకు ప్రీ-ఫైనల్ పరీక్షలు నిర్వహించారు. పరీక్ష కేంద్రాలను డీఎల్‌డీవో గబ్బూనాయక్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఏపీఎం జయచంద్రరావు పరిశీలించారు.

మాచర్ల పట్టణం: అక్షరాంధ్ర సాధనలో భాగంగా వయోజనులకు పరీక్షలు నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ వేణుబాబు తెలిపారు. మెప్మా కార్యాలయంలో పరీక్షలు నిర్వహించారు.

కారంపూడి: వేపకంపల్లెలో ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వయోజనులకు పరీక్షలు నిర్వహించారు.

సృజన చాటి.. చైతన్యం నింపి

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయి. పుస్తకాల్లో చదివిన సైన్సు అంశాలు ప్రత్యక్ష ప్రయోగాల రూపంలో విద్యార్థులు ప్రాజెక్టులు తయారు చేశారు. శనివారం పట్టణంలోని జగ్గీవన్‌రామ్ ప్రాథమిక పాఠశాల, స్కూల్స్ పాఠశాలలో సైన్సు దినోత్సవం సందర్భంగా వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు అనేక ప్రాజెక్టులు తయారు చేసి ప్రదర్శించారు. సమాజానికి ఉపయోగపడే అంశాలతోపాటు సమస్యలకు పరిష్కారం చూపారు.

బిందు సేద్యంతో నీటి పొదుపు

నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో బిందు సేద్యం ఎంతో మేలు అని, తక్కువ నీటితో పంటలను పండించవచ్చని 5వ తరగతి విద్యార్థి పతకి గౌతమ్ వివరించారు. బిందు సేద్యం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలియజేసే ప్రాజెక్టును రూపొందించారు. ఈ విధానంతో పంటలు సాగుచేస్తే కలుపు తక్కువ ఉంటుంది. ఎరువులు బిందు సేద్యం పైపుల ద్వారా అందించవచ్చు. విద్యుత్తు ఆదా అవుతుందని విద్యార్థి చెప్పారు.

కాలుష్యాన్ని అరికడదాం..

గాలి, నీటి కాలుష్యంతో ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. సున్నపుబట్టీలు, సిమెంట్, ఇతర పరిశ్రమలతో గాలి కలుషితమవుతోంది. వాహనాల నుంచి కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్, ఆక్సైడ్లు గాలిలోకి విడుదలవుతాయి. చెత్త, ప్లాస్టిక్ నిప్పు పెడితే విష వాయువులు విడుదల అవుతాయి. ఇవి ప్రజల ఆరోగ్యానికి చాలా హానికరం. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వాడటం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, విరివిగా మొక్కల పెంపకం చేపట్టి కాలుష్యాన్ని నివారిద్దామని ఎనిమిదో తరగతి విద్యార్థి షేక్ ఖాశింసైదా తెలిపారు.

ఆపరేషన్ సిందూర్‌తో గుణపాఠం నేర్పారు

26 మంది పర్యాటకులను పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు కాల్చి చంపారు. దానికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్‌లోని బాలాకోట్ ప్రాంతంలోని ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేసింది. భారత్ సత్తా ఏమిటో చూపిందని తమ ప్రాజెక్టు ద్వారా విద్యార్థులు ఖాసిం, ప్రదీప్, ప్రతీక్ వివరించారు.

మిద్దె తోటలతో కూరగాయల సాగు

కూరగాయలకు గిరాకీ ఏర్పడినప్పుడు ధరలు ఆకాశాన్ని అంటుతాయి. కుటుంబ బడ్జెట్ పెరుగుతుంది. దీని నుంచి బయటపడాలంటే ఇంటి చుట్టూ ఖాళీ స్థలం, మిద్దె తోటలపై దృష్టి పెట్టాలని విద్యార్థి కోటయ్య తెలిపారు. ఇంటికి సరిపడా కూరగాయలు, ఆకుకూరలు పండించవచ్చని, ఆరోగ్యకర ఉత్పత్తులు పొందవచ్చని తన ప్రాజెక్టు ద్వారా వివరించారు.

జనసేన సభ్యత్వ నమోదు ముమ్మరం

కారంపూడి, న్యూస్‌టుడే: జనసేన సభ్యత్వ నమోదు ఉద్యమంలా చేపట్టాలని కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. శనివారం మాచర్ల నియోజకవర్గ జనసేన నాయకుల ఆధ్వర్యంలో కారంపూడిలో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక సాయి కల్యాణ మండపంలో జనసైనికుల సమావేశం నిర్వహించారు. నానాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.

కార్యకర్త కుటుంబానికి చేయూత

పాటిబండ్ల(పెదకూరపాడు): తెదేపా కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని మండల పార్టీ అధ్యక్షుడు ఏటుకూరి బ్రహ్మయ్య అన్నారు. అనారోగ్యానికి గురై మరణించిన పార్టీ సీనియర్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు. జిల్లా కార్యదర్శి ఆర్మిశెట్టి రమేష్, ఏటుకూరి బ్రహ్మయ్య, మద్దినేని సత్యం రూ.20 వేల ఆర్థిక సాయం సమకూర్చారు. నాయకులు మాజీ సర్పంచ్ పరామర్శించి నగదు అందించారు.

రాష్ట్రంలో అత్యధిక పింఛన్లు ఇస్తున్నాం

స్వచ్ఛరథానికి జెండా ఊపి ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే యరపతినేని

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: దేశంలోనే అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రంగా ఆంధ్ర గుర్తింపు పొందిందని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెప్పారు. శనివారం పట్టణంలోని తెదేపా కార్యాలయంలో 6, 7 వార్డుల్లో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ప్రతి నెల రాష్ట్రంలో రూ.3 వేల కోట్లు పింఛనుదారులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా నాలుగు మండలాలకు స్వచ్ఛరథాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు, మార్కెట్‌యార్డు చైర్మన్ తురకా వీరాస్వామి, కమిషనర్ శ్రీనివాసులు, తహసీల్దార్ మధుబాబు, ఎంపీడీవో నాగచంద్రకుమారి తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా నేతి వెంకన్న కల్యాణం

పట్టు వస్త్రాలు తీసుకొస్తున్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ

దేవరంపాడుగుడి(రాజుపాలెం), న్యూస్‌టుడే: దేవరంపాడు నేతి వెంకన్న కల్యాణం శనివారం వైభవంగా జరిగింది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఉత్సవ మూర్తులకు పట్టువస్త్రాలు సమర్పించారు. వెంకటేశ్వరస్వామిని పెండ్లి కుమారునిగా, శ్రీదేవి, భూదేవిలను పెండ్లి కుమార్తెలుగా అలంకరించి కల్యాణ వేదికపై కొలువుదీర్చి వేడుక నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను పల్లకిపై మాడవీధుల్లో ఊరేగించారు. మహిళలు పొంగళ్లు చేసి వెంకన్నకు సమర్పించారు. రైతులు తమ జోడెద్దులతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, పాడి పంటలు సమృద్ధిగా పండాలని పూజలు చేశారు. ఈవో గణపతి సురేష్, ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామీణ సీఐ కిరణ్ ఆధ్వర్యంలో ఎస్సై మణికృష్ణ, పోలీసులు బందోబస్తు చేపట్టారు.

లక్ష్మీనరసింహ స్వామికి..

మాచవరం: మండలంలోని సింగరాయపాలెం తండా సమీపంలోని సింగరుట్లలో శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి కల్యాణం శనివారం వైభవంగా జరిగింది. పూజారుల మంత్రోచ్ఛరణ నడుమ వేడుక నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు, మహిళల కోలాటం ఆకట్టుకుంది. రాత్రి విద్యుత్తు ప్రభలు, ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు.

సింగరుట్లలో స్వామి కల్యాణం నిర్వహిస్తున్న పండితులు

'పది' విద్యార్థులకు వీడ్కోలు

జ్ఞాపిక, ప్రశంసా పత్రాలు అందుకున్న విద్యార్థులతో ఉపాధ్యాయులు

వెన్నాదేవి(సత్తెనపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: పాఠశాలలో అలవర్చుకున్న క్రమశిక్షణను విడనాడకుండా, ప్రణాళికతో భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పదో తరగతి విద్యార్థులకు అబ్దుల్‌కలాం ఫౌండేషన్ దక్షిణ భారత ఇన్‌ఛార్జి డి.శ్రీనివాసరావు సూచించారు. వెన్నాదేవి జడ్పీ ఉన్నత పాఠశాల వార్షికోత్సవంతోపాటు పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు, వైజ్ఞానిక ప్రదర్శన శనివారం నిర్వహించారు. వైజ్ఞానిక ప్రదర్శనలో ఆలోచింపజేసిన నమూనాలను రూపొందించిన బాలబాలికలకు ఫౌండేషన్ ఇన్‌ఛార్జి బహుమతులు, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. హెచ్‌ఎం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

మహిళలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి

మాచర్ల పట్టణం, న్యూస్‌టుడే: పేదరికాన్ని సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి తెలిపారు. శనివారం మాచర్లలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వినాయకుడిగుట్టలోని 27, 28 వార్డుల్లో లబ్ధిదారులకు నగదు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. 75 ఏళ్ల వయసులోనూ సీఎం చంద్రబాబు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్నారంటే, రాష్ట్ర ప్రజలపై ఆయనకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో రూ. 11.50 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.

కూటమి ప్రభుత్వంలో పేదలకు భరోసా

వృద్ధుడికి నగదు అందజేస్తున్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్

అమరావతి, న్యూస్‌టుడే: పేదలకు భరోసా ఇచ్చేలా కూటమి ప్రభుత్వం పింఛన్లు అందిస్తోందని, ఒకటో తేదీన ఏదైనా అడ్డంకి ఉంటే ముందుగానే ఇస్తూ పేదల పట్ల నిబద్ధత చాటుకుంటున్నామని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. శనివారం నరుకుళ్లపాడులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి అవ్వాతాతల ఆరోగ్యం, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఘనంగా దర్జీల దినోత్సవం

కారంపూడిలో హోవే చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న దర్జీలు

అచ్చంపేట: చేతి వృత్తులకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెదేపా బీసీ నాయకుడు వెంకటేశ్వర్లు, సంఘం గౌరవాధ్యక్షుడు ఆంజనేయులు తెలిపారు. శనివారం అచ్చంపేట ఎస్‌బీఐ కాంప్లెక్స్‌లో జాతీయ కుట్టు వృత్తిదారుల దినోత్సవం ఘనంగా జరిగింది. సంఘం అధ్యక్షుడు గాంధీ, ప్రధాన కార్యదర్శి ఏడుకొండలు జెండాను ఆవిష్కరించారు. మహిళా టైలర్ల ఆధ్వర్యంలో హోవే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీనియర్ టైలర్లను సత్కరించారు.

దాచేపల్లి, న్యూస్‌టుడే: దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని విజయ భాస్కర కల్యాణ మండపంలో శనివారం దర్జీల దినోత్సవం నిర్వహించారు. కుట్టు యంత్ర ఆవిష్కర్త విలియం హోవే చిత్రపటానికి నివాళులర్పించారు. కౌన్సిలర్ షరీఫ్‌ను టైలర్లు సత్కరించారు. యూనియన్ నాయకులు శిలార్, కోబాల్ సుభాని, రామకృష్ణ, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

14న జాతీయ లోక్‌అదాలత్

గురజాల, న్యూస్‌టుడే: మార్చి 14న జరిగే జాతీయ లోక్‌అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని పదో అదనపు జిల్లా జడ్జి ప్రియదర్శిని కోరారు. కోర్టు ఆవరణలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

చెప్పుల స్టాండ్‌గా విశ్రాంతి మందిరం

అమరేశ్వరాలయానికి వచ్చే భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాటు చేసిన మందిరాన్ని ఆలయ అధికారులు చెప్పుల స్టాండ్‌గా మార్చారు. అమరేశ్వర ఘాట్ వైపు నుంచి ఆలయంలోకి ప్రవేశించే మార్గం పక్కన 2016లో వారసత్వ నిధులతో విలువైన జైపూర్ స్టోన్ తెప్పించి విశ్రాంతి మందిరాన్ని నిర్మించారు. కాలక్రమేణా ఆ మందిరాన్ని భక్తులకు అందుబాటులో లేకుండా, చెప్పులు స్టాండ్‌గా మార్చేశారు. **- న్యూస్‌టుడే, అమరావతి**

ట్యాంకు శుభ్రం చేయించరూ

ఓబులేశునపల్లి బీసీ కాలనీలో తాగునీటి ట్యాంకు పాచిపట్టి అధ్వానంగా తయారైంది. నిత్యం ఈ ట్యాంకు నీటినే స్థానికులు తాగుతున్నారు. నీరు కలుషితమై రోగాల బారిన పడుతున్నామని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి ట్యాంకును శుభ్రం చేయించాలని కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, దుర్గి**

ప్రజా పంపిణీ బియ్యం పట్టివేత

ముప్పాళ్ల, న్యూస్‌టుడే: నల్లబజారుకు తరలిస్తున్న ప్రజాపంపిణీ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై అనిల్‌కుమార్ తెలిపారు. నార్నెపాడు నుంచి బేతపూడి వైపు లారీలో బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో శనివారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించి, 10 బస్తాల బియ్యాన్ని పట్టుకున్నట్లు ఆయన చెప్పారు. వాహనాన్ని వదిలి డ్రైవర్‌తోపాటు మరొకరు పారిపోయారన్నారు. కేసు నమోదు చేసి విచారణ చేయనున్నట్లు తెలిపారు.

36వ వర్ధంతి

మరణం: 01.03.1990
కీ॥శే॥శ్రీ బండ్లమూడి సుబ్బయ్య గారు
వ్యవస్థాపక అధ్యక్షులు: RVVN కాలేజి, ధరణికోట, అమరావతి
మీరు మా నుండి దూరమై 36 సంవత్సరములు గడిచినను
మీ మధురస్మృతులు మా మదిలో సదా పదిలం.
మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...
కుటుంబ సభ్యులు

శిలాబింబ ప్రతిష్ఠ

కట్టమూరు(సత్తెనపల్లి గ్రామీణ): కట్టమూరులో అభయాంజనేయస్వామి నూతన శిలాబింబ ప్రతిష్ఠ శనివారం వైభవంగా జరిగింది. విశేష పూజల్లో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. యార్డు ఛైర్మన్ కోమటినేని శోభారాణి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు పున్నారావు పాల్గొన్నారు.

రైతులకు పరిహారం ప్రకటించాలి

అమరావతి, న్యూస్‌టుడే: రాజధాని ఔటర్ రింగు రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులకు స్పష్టమైన నష్టపరిహారం ప్రకటించాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం ధరణికోట, లింగాపురం గ్రామాల్లో ఆయన పర్యటించి, భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడారు.

వీఆర్‌ఏల జీతాలు పెంచాలి

మాచర్ల పట్టణం, న్యూస్‌టుడే: వీఆర్‌ఏల జీతాలు పెంచాలని కోరుతూ మండల వీఆర్‌ఏల సంఘం ఆధ్వర్యంలో శనివారం డిప్యూటీ తహసీల్దార్ వాణికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘ నాయకుడు రామారావు మాట్లాడుతూ గత ఎనిమిదేళ్లుగా జీతాలు పెంచకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. అటెండర్, నైట్ వాచ్‌మెన్ ఉద్యోగోన్నతులు 20 నుంచి 70 శాతానికి పెంచాలని డిమాండు చేశారు.

పది పరీక్షలే కీలకం

రెంటచింతల, న్యూస్‌టుడే: విద్యార్థులకు పది పరీక్షలే కీలకమని స్థానిక ఎస్టీ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ ఫాదర్ గోవింద బాలస్వామి అన్నారు. శనివారం పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత చదువులకు వెళ్లినా, ఉద్యోగాల ఇంటర్వ్యూలకు హాజరైనా పది మార్కులు తప్పనిసరిగా పరిశీలిస్తారన్నారు. అనంతరం బాలబాలికల నృత్యాలు ఆకట్టుకున్నాయి.

మరుగుదొడ్ల శుభ్రతపై దృష్టి

అచ్చంపేట, న్యూస్‌టుడే: స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని శనివారం ఎంపీపీ స్వర్ణమ్మభాయి సందర్శించారు. పీహెచ్‌సీలో మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా లేదని, నిత్యం శుభ్రం చేయించాలని ఆమె కోరారు. వైద్యశాల ఉద్యోగులంతా సమయపాలన పాటించాలన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంచాలని, మొక్కలు నాటాలని కోరారు.

నైపుణ్యాలే విజయ సోపానాలు

విజేతలకు బహుమతులు అందజేస్తున్న సేవాసంస్థ బాధ్యులు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: నైపుణ్యాలే విజయ సోపానాలని.. భాష, భావవ్యక్తీకరణ, శాస్త్ర సాంకేతిక నైపుణ్యాల్ని పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు పెంపొందించుకోవాలని స్వామి వివేకానంద చైతన్య భారతి సేవాసంస్థ అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ అన్నారు. స్థానిక సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ సైన్సు దినోత్సవంతోపాటు ఈనెల 21న మాతృభాషా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రతిభా పోటీల్లో విజేతలకు బహుమతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విజేతలు జాహ్నవి, మేరిప్రసన్న, తరంగిణికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.

చిట్టి బుర్రలు.. గట్టి ఆలోచనలు

దాచేపల్లిలో విద్యార్థుల నమూనాలు పరిశీలిస్తున్న ఉపాధ్యాయులు

జాతీయ సైన్స్ దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు తమ మెదడుకు పదును పెట్టారు. సృజనాత్మకతతో పలు నమూనాలు రూపొందించి ప్రదర్శించారు. సౌరశక్తి వినియోగం, జలచక్రం, వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. **- న్యూస్‌టుడే, బృందం**

75 త్యాళ్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో..

రెంటచింతలలో..

సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లా

క్రోసూరు(అచ్చంపేట): 'వంద రోజులు.. వంద గ్రామాలు' కార్యక్రమంలో భాగంగా గుర్తించిన సమస్యలపై సీఎం చంద్రబాబుకు విన్నవించినట్లు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. శనివారం రాత్రి ఆయన విప్పర్లలో పర్యటించారు. గ్రామస్థులు పలు సమస్యలు ఆయన దృష్టికి తెచ్చారు. గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటంతో సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాహనం ఢీకొని వృద్ధుడి మృతి

దాచేపల్లి: పట్టణ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. మాచర్ల మండలం ముత్యాలంపాడు గ్రామానికి చెందిన బంగారి (65) మాచవరం మండలం వేమగిరిలోని చేపల దుకాణంలో పనిచేస్తున్నాడు. పింఛన్ కోసం స్వగ్రామానికి వెళ్లి వస్తుండగా గుర్తుతెలియని వాహనం అతడు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో మృతి చెందాడు.

పిడుగురాళ్లలో గుర్తుతెలియని వ్యక్తి..

పిడుగురాళ్ల: రోడ్డుపై నడిచి వెళుతున్న గుర్తుతెలియని వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి పట్టణ శివారులోని చంద్రపాలెం సమీపంలో చోటుచేసుకుంది. మృతుడి ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

వేగంగా పాటిబండ్ల వంతెన నిర్మాణం

పెదకూరపాడు, న్యూస్‌టుడే: మొంథా తుపాను దాటికి కొట్టుకుపోయిన పాటిబండ్ల వంతెన నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చొరవ తీసుకుని ఉపాధి హామీ నిధులు రూ.50 లక్షలు మంజూరు చేయించారు. శనివారం పంచాయతీరాజ్ డీఈ వాణినాథ్, ఎంపీడీవో సాయిలీల, పీఆర్ ఏఈ రమేష్ తదితరులు పనులు పరిశీలించారు. నాణ్యత పాటించాలని, మార్చి చివరికి వంతెన అందుబాటులోకి తీసుకురావాలని గుత్తేదారుకు సూచించారు.

రహదారి పనుల పరిశీలన

క్రోసూరు(అచ్చంపేట), న్యూస్‌టుడే: అమరావతి-రాజుపాలెం ఆర్‌అండ్‌బీ రహదారి పనులను శనివారం ఆర్‌అండ్‌బీ నాణ్యత విభాగం చీఫ్ ఇంజినీర్ శేషుకుమార్ తదితరులు పరిశీలించారు. అనంతవరం, ఆవులవారిపాలెం, చంద్రాజుపాలెం, కందిపాడు తదితర గ్రామాల్లో నిర్మించిన సిమెంట్ రోడ్లు, అమరావతి నుంచి మునగోడు వరకు నిర్మించిన తారురోడ్డు పనులు పరిశీలించినట్లు ఆర్‌అండ్‌బీ డీఈఈ కృష్ణారెడ్డి తెలిపారు. ఎస్‌ఈ సత్యనారాయణ, డీఈఈ పున్నారావు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధిలో రాష్ట్రం ముందంజ

కొండమోడు(రాజుపాలెం), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ఓ వైపు ఎన్నికల హామీలు నెరవేరుస్తూనే, మరోవైపు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తోందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. కొండమోడు వీరమ్మ కాలనీలో శనివారం పింఛన్లను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణతో కలిసి పంపిణీ చేశారు. స్వచ్ఛరథాన్ని ప్రారంభించి, కాలనీ వాసుల సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. ఎంపీడీవో శ్రీనివాస్, తెదేపా మండల అధ్యక్షుడు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

నిర్మాణం పూర్తయింది.. ప్రారంభమే మిగిలింది!

మాచర్ల పట్టణం, వెల్దుర్తి, న్యూస్‌టుడే

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జాతీయ రహదారి 167 ఏడీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. నడికుడి నుంచి మాచర్ల రింగ్ రోడ్డు వరకు రెండు ప్రధాన రైల్వే వంతెనలు ఇటీవలే పూర్తయ్యాయి. మాచర్ల బైపాస్, రెంటచింతల మండలం పాల్వాయి గేటు వద్ద వంతెనలు నిర్మించడంతో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. వైకాపా హయాంలో ఈ రోడ్డు పనులు నత్తనడకన సాగాయి. గుంటూరు, నరసరావుపేట నుంచి సాగర్ వెళ్లాలన్నా.. సాగర్ నుంచి వెల్దుర్తి, యర్రగొండపాలెం వెళ్లేందుకు మాచర్ల రావాల్సిందే. పట్టణం మీదుగా భారీ వాహనాలు వెళుతుండటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. జాతీయ రహదారి 167 ఏడీ వచ్చాక మాచర్లకు బైపాస్ మంజూరైంది. తాజాగా బైపాస్ నిర్మాణం చేపట్టడంతో భారీ వాహనాలు మళ్లించనున్నారు.

మాచర్లకు తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

మాచర్ల బైపాస్‌లో పూర్తయిన రైల్వేవంతెన

మొన్నటి వరకు గేటు పడితే కష్టాలే

మొన్నటివరకు మాచర్లలో రైల్వే గేటు పడిందంటే అటుఇటు భారీగా వాహనాలు నిలిచిపోయేవి. సమీపంలోనే బస్టాండు ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్స్‌లు కూడా నిలిచిపోవాల్సిందే. ఇప్పుడు బైపాస్ రావడంతో ఈ సమస్యలన్నీ తొలగినట్లే. పట్టణానికి ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుంది. నడికుడి నుంచి మాచర్ల రింగ్‌రోడ్డు వరకు 40 కి.మీ. దూరం ఎటువంటి ఆటంకాలు లేకుండా వాహనాలు ఇక పరుగులు పెట్టొచ్చు.

వేలం ప్రకటన
మహారాజశ్రీ 2వ అదనపు సివిల్ జడ్జిగారి కోర్టు (జూనియర్ డివిజన్) సత్తెనపల్లి
ఇ.పి నెం.147/2024 ఇన్ ఓ.యస్. నెం.921/2023
బిట్వీన్:–
పోలిశెట్టి లక్ష్మీనారాయణ .. డిక్రీ హోల్డర్
మరియు
కొర్నె బాలరాజు .. జెడ్జిమెంట్ డెటార్
పై నెంబరు ఓ.యస్.లోని డిక్రీ బాకీని రాబట్టుకొనుటకుగాను డి.హెచ్.ఆర్. పై నెంబరు ఇ.పి. దాఖలా జె.డి.ఆర్. యొక్క స్వాధీన అనుభవమునందు గల ఈ దిగువ తెలిపిన షెడ్యూలు దాఖలా స్థిరాస్తిని పై కోర్టు వారి ఎదుట ది.16.03.2026న ఉదయం గం.10.30లకు బహిరంగ వేలము పై కోర్టు వారిచే జరుపబడును. కావలసినవారు పై తేదీన జరుగు వేలం పాటలో పాల్గొని వేలం షరతులకు లోబడి పాట పాడుకొనవచ్చునని యావన్మందికి ఈ ప్రకటన ద్వారా తెలియపరచటమైనది.
షెడ్యూలు
పల్నాడు జిల్లా, నరసరావుపేట రిజిస్ట్రేషన్ జిల్లా - సత్తెనపల్లి సబ్ - రిజిస్ట్రేషన్ జిల్లా - సత్తెనపల్లి రెవెన్యూ మండలం, పణిదం గ్రామం సర్వే నెం.470-ఎ య.0.03 సెంట్లు లేక 145 చ.గ.ముల ఖాళీ స్థలమునకు హద్దులు:- తూర్పు: కొర్నె బాస్కరరావు భూమి, దక్షిణం: నూతక్కి నాగేశ్వరరావు భూమి, పడమర: కొమ్మినేని వెంకటేశ్వర్లు భూమి, ఉత్తరం: జాయింటు బజారు. ఈ హద్దుల మధ్య య.0.03 సెంట్లు లేక 145 చ.గ.ముల ఖాళీ స్థలము.
డి.హెచ్.ఆర్. విలువ : రూ.2,10,000/-లు
అమీనా విలువ : రూ.2,40,000/-లు
ఇ.సి. దాఖలా అన్యాక్రాంతములు లేవు.
వేలం తేది : 16-03-2026
తదుపరి హియరింగ్ తేది: 30-03-2026
(శ్రీ కోర్టువారి ఉత్తర్వుల ప్రకారం)
సత్తెనపల్లి **అనుమోలు జయరామ్,** M.Com, B.L.
తేది:28.02.2026 డి.హెచ్.ఆర్ తరపు అడ్వకేటు

aha@eenadu.in

ఆహా!
.. ఏమి రుచి

విసిరేయడానికా వండింది?
బ్యాచిలర్స్ కిచెన్

నేను హాస్టల్లో ఉండి డిగ్రీ చదువుకుంటున్నాను. ఆ పుడ్డుతో విసిగిపోయి ఫ్రెండ్స్‌తో కలిసి రూమ్ తీసుకోవాలనుకున్నాను. చాలా వెతికాక.. 'టులెట్' కనిపించింది. కానీ పక్కనే తాటికాయంత అక్షరాలతో 'వెజిటేరియన్లకి మాత్రమే' అనుంది. మాకు నచ్చనిదే శాకాహారం. సర్లే 'సీక్రెట్ ఆపరేషన్ చేయొచ్చన్న ధీమాతో లోనికి వెళ్లాం. ఇంటాయన మమ్మల్ని తల నుంచి పాదం వరకూ స్కాన్ చేసి- 'బోర్డు చదివారా?' అనడిగారు. మూకుమ్మడిగా తలలూపాం. 'ఆమ్లెట్ కూడా వేయకూడదు!' అని.. ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్లా మా ముఖాల్ని తెగ పరిశీలిస్తున్నారాయన. అంతలో హోమ్ మినిస్టర్ ఎంట్రీ ఇచ్చి 'నాన్‌వెజ్ కాదుగా?' అంది. మళ్లీ అందరం ఒకేసారి తలూపాం. మర్నాడే మేడ మీదున్న గదిలో చేరిపోయాం. వారంరోజులు ఆకులూ అలాలతో సరిపెట్టుకున్నాం. మా నాలుకలు భయంకరంగా ప్రొటెస్ట్ చేస్తున్నాయి. 'ఇక లాభం లేదు.. సీక్రెట్‌గా చింత చిగురు-ఎండుచేపలు చేద్దాం' అంది తేజస్వి. 'వామ్మో.. దొరికిపోతాం' అన్నాను. మరేం పర్లేదు- అనేశారంతా. కాసేపట్లో అవసరమైనవన్నీ కొని తెచ్చాం. వారం నుంచీ వెజ్‌తో విసిగిపోయి ఉత్సాహంగా రంగంలోకి దిగాం. తలుపులూ కిటికీలూ మూసేశాం. రెండో మూడో కాదు.. అర ప్యాకెట్ అగరొత్తులు వెలిగించాం. కర్రీ చేస్తున్నట్టు లేదు, భయంకరమైన క్రైమ్ ప్లాన్ చేస్తున్నట్టుంది. ఇంత చేసినా.. ఎండుచేపల వాసన వైఫై సిగ్నల్లా గోడలు దాటేసినట్టుంది. 'ఏంటమ్మాయిలూ?!' కింది నుంచి ఓనరాంటీ అరుపు మేడ మీదికి ఎగిరొచ్చింది. ఆమె ముక్కు పోలీస్ డాగ్ కంటే షార్ప్ కాబోలు. 'నాన్‌వెజ్ వండకూడదని చెప్పానుగా' అని ఆవిడ గయ్యిమంటే.. తలుపు తీసి- 'వండలేదు ఆంటీ! ఒక ఫ్రెండ్ తెచ్చిచ్చింది' నసిగింది సన. 'ముందా కూర బయటకు విసిరికొట్టండి' ఆర్డర్ జారీ చేసిందావిడ. 'చాల్లే... ఇన్ని తంటాలుపడి వండింది విసిరేయడానికా?!' అనుకుని.. 'ఎమర్జెన్సీ రీలోకేషన్' ఇచ్చినట్టు కూరను ఇంకో చోటుకు షిఫ్ట్ చేసేశా. ఆవిడేం గిన్నెలోకి తొంగిచూడదు కాబట్టి.. ఉల్లిపాయ తొక్కలు పడేసి వచ్చాం. ఆంటీ గార్షిగా వార్నింగిచ్చేసి వెళ్లిపోయింది. ఓ గంట ఇన్‌స్టాతో కాలక్షేపం చేసి.. వాళ్లు పడుకున్నాక ఎంచక్కా ఎండుచేపల కూరను ఎంజాయ్ చేశాం. ఆ తర్వాత చికెనూ, మటనే తప్ప మమ్మల్ని ఎండగట్టే ఎండుచేపల జోలికి పోలేదు.



– నార్లకంటి రాజశ్రీ, వేములపల్లి, మిర్యాలగూడ

అదిరే ఆరెంజ్ క్యాండీ

అల్లం, ఆమ్లాలతోనే కాదు.. నారింజపండ్లతోనూ క్యాండీ చేయొచ్చు. అది కూడా ఎంతో సులువైన రీతిలో..

కావలసినవి: నారింజ తొనలు, పంచదార - కప్పు చొప్పున, పంచదార పొడి - స్పూన్, నిమ్మరసం - టేబుల్ స్పూన్, నచ్చిన రంగు ఫుడ్ కలర్ - కొద్దిగా, నెయ్యి - అర స్పూన్

తయారీ: నారింజ తొనల్లో గింజలు తీసేయాలి. వాటిల్లో కొన్ని వేడి నీళ్లు పోసి.. రెండు మూడు నిమిషాలు మరిగించి, ఆ నీటిని వడకట్టాలి. తొనలు చల్లారాక గ్రైండ్ చేయాలి. పంచదారలో కప్పు నీళ్లు పోసి తీగపాకం వచ్చే వరకూ వేడిచేయాలి. అందులో నారింజ గుజ్జు, ఫుడ్ కలర్ వేసి కలియతిప్పాలి. సన్న సెగ మీద ఉడికించాలి. పావు గంట తర్వాత సెగ తీసేసి.. నిమ్మరసం జోడించాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన పళ్లెంలో సమంగా సర్దాలి. చల్లారిన తర్వాత నచ్చిన ఆకృతిలో ముక్కలుగా కోసుకోవాలి. వాటి మీద పంచదార పొడి చల్లితే క్యాండీలు ఒకదానికొకటి అంటుకోవు. పూర్తిగా చల్లారాక గాలి చొరబడని సీసాలోకి తీసి.. రిఫ్రిజిరేటర్‌లో భద్రం చేసుకోవాలి. మరింత తీపి కావాలంటే పంచదార ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు.

» వారెవా.. మటన్ దో ప్యాజా! «

చెఫ్ స్పెషల్

మటన్ వెరైటీల్లో 'దో ప్యాజా' ఒకటి. ఇది మరీ మసాలాగానూ ఉండదు. అలాగని చప్పగానూ ఉండదు. మంచి రుచి, చక్కటి ఘుమఘుమలతో అందర్నీ ఆకట్టుకుంటుంది.

కావలసినవి: మటన్ - అర కిలో, ఉల్లిపాయలు - నాలుగు, పెరుగు - అర కప్పు, ఉప్పు - రుచికి తగినంత, పచ్చిమిర్చి - మూడు, టొమాటో ప్యూరీ - రెండు టేబుల్ స్పూన్లు, కశ్మీరీ కారం - స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి - రెండు స్పూన్ల చొప్పున, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా - అర స్పూన్ చొప్పున, నూనె - మూడు టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకులు - రెండు, లవంగాలు - నాలుగు, యాలకులు - మూడు, దాల్చిన చెక్క - అంగుళం ముక్క, కొత్తిమీర తరుగు - పావు కప్పు

తయారీ: మటన్ ముక్కల్లో పెరుగు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి.. అరగంట నానబెట్టాలి. ఉల్లిపాయలను రెండు విధాలుగా కట్ చేయాలి. అంటే.. రెండింటిని సన్నగా, మిగిలిన రెండింటిని పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. ప్యాన్‌లో నూనె వేడిచేసి.. బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేయాలి. మంచి వాసన వస్తుండగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి.. బంగారు రంగులోకి మారే వరకూ వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, సగానికి చీల్చిన పచ్చిమిర్చి, టొమాటో ప్యూరీ చేర్చి.. కలియబెడుతుండాలి. అవి ఉడికాక.. మ్యారినేట్ చేసిన మటన్ జోడించి మధ్యస్థమైన సెగ మీదుంచాలి. ఐదారు నిమిషాల తర్వాత.. ధనియాలు, జీలకర్ర పొడులు, ఉప్పు, తగినన్ని నీళ్లు జతచేసి.. మూత పెట్టి ఉడికించాలి. మటన్ మెత్తబడ్డాక.. పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి రెండు మూడు నిమిషాలు మాత్రమే ఉడికించాలి. ఇవి కాస్త పచ్చిగానే ఉండాలి. అదే 'దో ప్యాజా' ప్రత్యేకత. చివర్లో గరం మసాలా, కొత్తిమీర వేసి సెగ తీసేస్తే సరిపోతుంది. ఈ టేస్టీ కర్రీ రోటీ, నాన్, కుల్చాల్లోకి ఎంతో బాగుంటుంది.

మష్రూమ్.. మ్..!

మాంసాహారం తినని వాళ్లకి పుట్టగొడుగులు మంచి పోషకాహారం. వీటితో వెరైటీ కూరలు చేయొచ్చు. పకోడీ, టిక్కా, టోస్ట్, చాక్లెట్ వంటి తినుబండారాలూ చేయొచ్చు. మీ కోసం మరింత ప్రత్యేకమైన మష్రూమ్ రెసిపీలు..

బిర్యానీ

కావలసినవి: బాస్మతి బియ్యం - రెండు కప్పులు, పుట్టగొడుగులు - అర కిలో, ఉప్పు - రుచికి తగినంత, టొమాటో, ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు చొప్పున, పచ్చిమిర్చి - 4, జీడిపప్పులు - 20, అల్లం వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూన్, పెరుగు - అర కప్పు, పుదీనా, కొత్తిమీర తరుగు, గరం మసాలా - పావు కప్పు చొప్పున, నిమ్మరసం - ఒకటిన్నర స్పూన్లు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర - స్పూన్ చొప్పున, దాల్చినచెక్క - రెండంగుళాల ముక్క, బిర్యానీ ఆకులు - 2, బిర్యానీ పువ్వు - కొద్దిగా, లవంగాలు - 5, యాలకులు - 3, నూనె, నెయ్యి - 2 టేబుల్ స్పూన్ల చొప్పున

తయారీ: బియ్యం కడిగి అరగంట నానబెట్టాలి. కుక్కర్‌లో నూనె వేడిచేసి బిర్యానీ ఆకులు, దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ పువ్వు, జీలకర్రలను వేయించాలి. మంచి వాసన వస్తుండగా.. ఉల్లితరుగు వేసి బంగారురంగులోకి మారే వరకూ వేయించాలి. తర్వాత జీడిపప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, సగానికి కట్ చేసిన పుట్టగొడుగులు, కారం, పసుపు, ధనియాల పొడి జోడించాలి. అవి మెత్తగా అయ్యాక పెరుగు, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యం, తగినన్ని నీళ్లు, నెయ్యి, గరం మసాలా జతచేసి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి. మూత తీశాక.. కొత్తిమీర తరుగు, నిమ్మరసం చల్లాలి. నోరూరించే మష్రూమ్ బిర్యానీకి కీరా రైతా సూపర్ కాంబినేషన్.

కట్లెట్

కావలసినవి: పుట్టగొడుగులు - పావు కిలో, బంగాళ దుంపలు - 3, ఉల్లి తరుగు - పావు కప్పు, ఉప్పు - రుచికి తగినంత, బ్రెడ్ పొడి - ముప్పావు కప్పు, పచ్చిమిర్చి - 2, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర - స్పూన్ చొప్పున, కరివేపాకు - 2 రెబ్బలు, మొక్కజొన్నపిండి, కొత్తిమీర - మూడు టేబుల్ స్పూన్ల చొప్పున, ధనియాల పొడి, గరం మసాలా - అర స్పూన్ చొప్పున, నూనె - వేయించడానికి సరిపడా

తయారీ: బంగాళదుంపలను ఉడికించి పొట్టు తీసి మెదపాలి. ప్యాన్‌లో కొద్దిగా నూనె వేడిచేసి ఉల్లితరుగును వేయించాలి. అందులో పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పచ్చి వాసన పోయాక.. తరిగిన పుట్టగొడుగులు జతచేయాలి. అవి వేగాక.. జీలకర్ర, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు జోడించాలి. చివర్లో కొత్తిమీర చేర్చి సెగ తీసేయాలి. చల్లారాక.. మెదిపిన బంగాళదుంపల ముద్ద వేసి కలపాలి. ఈ మిశ్రమంతో గుండ్రంగా లేదా కోడిగుడ్డు ఆకారంలో కట్లెట్లు చేయాలి. మరో పాత్రలో కొన్ని నీళ్లతో మొక్కజొన్నపిండి కలపాలి. ఇది మరీ గట్టిగా లేదా జారుగా ఉండకూడదు. కట్లెట్లను ఇందులో ముంచి తీసి, బ్రెడ్ పొడిలో దొర్లించి.. కాగుతున్న నూనెలో వేయించాలి. టొమాటో సాస్ లేదా పుదీనా చట్నీతో సర్వ్ చేస్తే వహ్వా అనేస్తారు.

మష్రూమ్ పెప్పర్ ఫ్రై

కావలసినవి: పుట్టగొడుగులు - 300 గ్రాములు, ఉల్లి కాడల తరుగు, కొత్తిమీర - గుప్పెడు చొప్పున, ఉప్పు - రుచికి తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముద్ద - స్పూన్ చొప్పున, కరివేపాకు - రెండు రెబ్బలు, మిరియాలు - ఒకటిన్నర స్పూన్లు, గరం మసాలా, కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర - అర స్పూన్ చొప్పున, నిమ్మరసం - ముప్పావు స్పూన్, నూనె - రెండున్నర టేబుల్ స్పూన్లు

తయారీ: మష్రూమ్స్‌ను కడిగి సగానికి కట్ చేయాలి. ప్యాన్‌లో నూనె వేడయ్యాక.. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లికాడల తరుగు వేయాలి. అవి కాస్త వేగాక.. అల్లం వెల్లుల్లి పేస్ట్, మష్రూమ్స్, పసుపు, ఉప్పు జతచేసి కలియబెడుతుండాలి. ముక్కలు మెత్తగా అయ్యాక.. కారం, కచ్చాపచ్చా దంచిన మిరియాలు జోడించాలి. చివర్లో నిమ్మరసం, కొత్తిమీర చల్లి సెగ తీసేస్తే.. స్పైసీ మష్రూమ్ పెప్పర్ ఫ్రై రెడీ. ఇది అన్నం, రొట్టెల్లోకి సైడ్ డిష్‌గానే కాదు.. టీ టైమ్ స్నాక్‌గానూ బాగుంటుంది.

నోరూరించే చీజీ బ్రోకలీ బైట్స్

బ్రోకలీ.. బోన్సాయ్ చెట్టులా భలే ఉంటుంది కదూ.. ఖరీదు కొంచెం ఎక్కువే అయినా ఆరోగ్యానికెంతో మంచిది. దీంతో కూర, ఫ్రైడ్ రైస్ ఏది చేసినా సూపరే. మరి 'చీజీ బ్రోకలీ బైట్స్' ఎప్పుడైనా తిన్నారా? ఇలా చేసి చూడండి..

కావలసినవి: బ్రోకలీ - ఒకటి, చీజ్ - 100 గ్రాములు, ఒరెగానో - తగినంత, చిల్లీ ఫ్లేక్స్ - ఒకటిన్నర స్పూన్లు, మిరియాల పొడి - అర స్పూన్, వెన్న - 2 స్పూన్లు



పాఠక వంట

తయారీ: చీజ్‌ను తురిమి పక్కనుంచాలి. శుభ్రం చేసిన బ్రోకలీని చిన్న పువ్వులుగా కట్ చేసి.. సన్న సెగ మీద ఉడికించాలి. పది నిమిషాల తర్వాత దించేసి అదనంగా ఉన్న నీటిని వడకట్టాలి. బేకింగ్ పేపర్ మీద కొంత చీజ్ పరిచినట్లు వేసి.. బ్రోకలీ పూలను ఉంచాలి. వాటిపై ఇంకాస్త చీజ్ వేసి.. గిన్నెతో అదిమినట్లు చేయాలి. అప్పుడు బ్రోకలీకి చీజ్ అంటుకుంటుంది. ఇప్పుడు ఒరెగానో, చిల్లీఫ్లేక్స్, మిరియాల పొడి చల్లాలి. చీజ్‌లో సాల్ట్ ఉంటుంది కాబట్టి అదనంగా ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. వీటిని 200 డిగ్రీల వద్ద ప్రీహీట్ చేసిన అవెన్‌లో ఆరు నిమిషాలు బేక్ చేయాలి. స్టవ్వు మీద చేసేట్లయితే.. వెన్న రాసిన ప్యాన్‌లో బ్రోకలీ పూలను సన్న సెగ మీదుంచి, ఐదు నిమిషాల తర్వాత దించేస్తే సరిపోతుంది. ఈ 'చీజీ బ్రోకలీ బైట్స్' పిల్లలకు నచ్చడమే కాదు, వాళ్లకి మంచి పోషకాహారం అందించినట్లవుతుంది.

– సి. సౌమీ, హైదరాబాద్

2,500 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా నగరం

రైతులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్

అమరావతి, న్యూస్‌టుడే: రాజధాని అమరావతి విస్తరణలో భాగంగా వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్లపూడి గ్రామాల పరిధిలో 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడానగరం, స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయనున్నారని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. శనివారం ఆయా గ్రామాల రైతులతో ఆయన సమావేశమై భూసమీకరణపై చర్చించారు. ఈ సందర్భంగా పలు రెవెన్యూ సమస్యలను రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని జేసీ సంజనా సింహాకు ఎమ్మెల్యే ఫోన్‌లో తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మొదటి దశలో 29 గ్రామాల రైతులకు ఎలాంటి ప్రయోజనాలు కలిగాయో. అలాగే రెండో దశలోనూ అందుతాయన్నారు. ఏడు గ్రామాల రైతులకు ఒకే విధమైన ప్యాకేజీ ఉంటుందన్నారు. అపోహలు తొలగించి భూ సమీకరణకు రైతులు ముందుకు వచ్చేలా స్థానిక నాయకులు చొరవచూపాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్యక్షుడు జానీసైదా, పార్టీ మండల అధ్యక్షుడు రాజా, సంగం డెయిరీ డైరెక్టర్ ధర్మారావు, శౌరయ్య పాల్గొన్నారు.

91.9FM Vijayawada 91.9 Mee FM

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్	ఉ. 7 - ఉ. 9
రాశి వాసి	ఉ. 9 - ఉ. 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ. 10 - మ. 2
ఈవారం అతిథి	మ. 2 - సా. 5
టెస్ట్ డ్రైవ్	సా. 5 - రా. 7
#హాష్‌టాగ్	రా. 7 - రా. 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 9 - తె. 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 80080 03297

అమరేశ్వరుని సేవలో ఇస్రో మాజీ ఛైర్మన్

కిరణ్‌కుమార్‌కు ఆశీర్వచనాలు అందజేస్తున్న అర్చకులు

అమరావతి: పంచారామ క్షేత్రం అమరావతి అమరేశ్వరున్ని ఇస్రో మాజీ ఛైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు, పూజారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామికి ప్రత్యేక పూజలు జరిపించారు. అమ్మవారి కుంకుమ పూజలో పాల్గొన్నారు. అర్చకులు వేద ఆశీర్వచనాలు పలికి, స్వామి వారి శేషవస్త్రాలు అందజేశారు.

రూ.3,100 కోట్లతో వరికపూడిశెల పనులు

మాచర్ల పట్టణం: రూ.3,100 కోట్లతో వరికపూడిశెల ప్రాజెక్టు పనులను సీఎం చంద్రబాబు త్వరలో ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ పల్నాటి రైతుల చిరకాల కల వరికపూడిశెల అన్నారు. ప్రాజెక్టు పూర్తయితే మాచర్ల నియోజకవర్గంలోని 4 మండలాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. ప్రతి ఇంటికి కుళాయిలు ఏర్పాటు చేసి, మాచర్ల ప్రజల తాగునీటి కష్టాలు తీరుస్తామన్నారు.

రామోజీ ఫిల్మ్‌సిటీలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు

ఈ నెల 31 వరకు అవకాశం

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: రంగమేదైనా తమకు సాటి లేదని మహిళామణులు చాటిచెబుతున్నారు. వారి స్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకొనే వేళ రామోజీ ఫిల్మ్‌సిటీ మార్చి నెలను అతివలకు అంకితం చేస్తూ మాసోత్సవాలను నిర్వహిస్తోంది. నేటి నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక ఆఫర్లతో మహిళలు ఫిల్మ్‌సిటీని సందర్శించేందుకు వీలు కల్పించింది. వివిధ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని వయసుల మహిళలు సినీ ప్రపంచంలో వినోదం, విహారం, సినిమాటిక్ వైభవాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. రామోజీ స్టూడియో టూర్‌లో అద్వితీయ సినిమా సెట్ల వీక్షణం, లైవ్ షోలు, రైడ్స్, సాహసాల నెలవు సాహస్ సందర్శన, అలరించే పక్షుల పార్కు, సీతాకోకచిలుకల గార్డెన్, మోషన్ క్యాప్చర్, వర్చువల్ షూట్, మాయాలోక్ ఇలా ఎన్నో ఆకర్షణలను తిలకించవచ్చు.

సద్వినియోగం చేసుకోండి..

రామోజీ ఫిల్మ్‌సిటీ మహిళా దినోత్సవ ఆఫర్‌లో భాగంగా అన్ని వయసుల మహిళలకు ఒకరికి రూ.1111 + జీఎస్టీ, కనీసం 11 మంది బృందంగా వస్తే ఒక్కొక్కరికి రూ.999 + జీఎస్టీతో ప్రవేశ రుసుం ఉంటుంది. బృందాలుగా వచ్చి వేడుకలు మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి ఇదే మంచి తరుణం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళా మాసోత్సవాల్లో పాల్గొని మరిచిపోలేని మధురానుభూతి పొందండి.

మరిన్ని వివరాలకు..
www.ramojifilmcity.comలో లాగిన్ అవ్వండి. లేదా 76598 76598కు కాల్ చేయండి.

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా
అన్ని కులాల (డివోర్స్/విడో/విడోవర్) వధూవరులకు సువర్ణావకాశం

నేడు అన్ని కులాల (డివోర్స్/విడో/విడోవర్) వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్



తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, **అన్ని కులాల (డివోర్స్/విడో/విడోవర్)** వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు (1 మార్చి 2026) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు** ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 92475 20500 & 95501 28306 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్లో యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు పైన తెలిపిన ఫోన్ నెంబర్లను సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

చిరునామా: ఈనాడు కార్యాలయం, 9వ లైను, పోలీసుస్టేషన్ ఎదురుగా, అరండల్‌పేట, గుంటూరు

ఆలయ పునర్నిర్మాణానికి విరాళం

కమిటీ నేతల నుంచి రసీదు అందుకుంటున్న దాతలు

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: పులుపులవారి వీధిలో శ్రీవీరాంజనేయ సహిత యోగానంద లక్ష్మీనృసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి భక్తులు విరాళాలు సమర్పిస్తున్నారు. పట్టణానికి చెందిన సీతారామస్వామి ఆలయధర్మకర్తలు మండవ సీతారామంజనేయులు, పూర్ణచంద్రరావు, మధుసూదనరావు, వెంకటరెడ్డి, ఆదినారాయణ, రంజిత్‌లు రూ.3,00,006లు విరాళంగా ఆలయ కమిటీ నేతలకు శనివారం అందజేశారు. ఆలయ కమిటీ నేతలు వనమా సాంబశివరావు, వనమా కృష్ణ, కోవూరి శివశ్రీనుబాబు పాల్గొన్నారు.

గర్వించదగ్గ శాస్త్రవేత్తలుగా ఎదగాలి

వైజ్ఞానిక ప్రదర్శన తిలకిస్తున్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

చిలకలూరిపేట గ్రామీణ: విద్యార్థులు పరిశోధనలవైపు దృష్టి సారించి నూతన ఆవిష్కరణలతో దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తలుగా తయారు కావాలని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావులు అన్నారు. చిలకలూరిపేట జీవీఐటీ పాఠశాలలో సైన్స్ ప్రదర్శనను ఎంపీ, ఎమ్మెల్యేలు శనివారం ఆసక్తిగా తిలకించారు. విద్యార్థుల నుంచి వివరాలు తెలుసుకుని అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. చిన్నతనం నుంచే విద్యార్థులకు పరిశీలన, స్వయంగా ప్రయోగాలు చేయడం అలవాటు చేయాలన్నారు. ఇష్టంగా చదుకుంటే ఫలితాలు అద్భుతంగా ఉంటాయన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఛైర్మన్ పి.ఉదయ్‌కుమార్ ఎంపీ, ఎమ్మెల్యేలకు జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు.

కెనరా బ్యాంక్ Canara Bank భారత ప్రభుత్వ రంగ సంస్థ A Government of India Undertaking

ప్రాంతీయ కార్యాలయం : గుంటూరు
రికవరీ సెక్షన్, జె.కె.సి. కాలేజ్ రోడ్డు, 5వ లైను, విజయపురి, గుంటూరు-6. ఫోన్: 9492758257, 8019308696

స్థిరాస్తుల అమ్మకానికి ఇ-వేలం అమ్మకం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు, 2002 లోని రూలు 8(6) నిబంధనలతో చదవబడు సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్టు 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకానికి ఇ-వేలం అమ్మకం ప్రకటన.

సెక్యూర్డ్ క్రెడిటార్ అయిన కెనరా బ్యాంక్ వారికి దిగువ తెలిపిన ఋణగ్రహీత(లు)/హామీదారు(లు) చెల్లించవలసిన బకాయి మొత్తంను రాబట్టుకొనుటకు కెనరా బ్యాంక్ అధీకృత అధికారిచే నిర్మాణాత్మక/భౌతికంగా స్వాధీనం చేసుకున్న, సెక్యూర్డ్ క్రెడిటార్‌కు తనఖాపెట్టిన/ఛార్జి చేసిన దిగువ వివరించిన స్థిరాస్తులను తేది 27-03-2026 న "ఎక్కడ ఎలా ఉన్నది" "అక్కడ అలా" మరియు "అక్కడ ఏమున్నదో అది" అనే ప్రాతిపదికన విక్రయించబడునని యావన్మంది ప్రజానీకానికి మరియు ముఖ్యంగా దిగువ తెలిపిన ఋణగ్రహీతలు & హామీదారులకు తెలియజేయడమైనది.

ఇ-వేలం తేది: 27-03-2026, మ॥ 02.00 గం.ల నుండి సా॥ 04.00 గం.ల వరకు
(అమ్మకం ముగిసేవరకు ప్రతి 5 నిమిషముల వ్యవధిలో అపరిమిత పొడిగింపుతో)

రిజర్వు ధరలో 10% ధరావత్తు సొమ్మును M/s. పిఎస్‌బి అలియన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (baanknet) పోర్టల్ యొక్క ఇ-వ్యాలెట్‌లో నేరుగా గాని లేదా ఆ పోర్టల్‌లో చలానా జెనరేట్ చేసుకొని చలాన్‌లోని ఖాతా వివరములుకు ధరావత్తును RTGS/NEFT ద్వారా తేది: 27-03-2026, మ॥ 12.00 గం.ల లోపుగా పొందుపరిచి జమచేయాలి.

కెనరా బ్యాంక్, చీరాల-II బ్రాంచ్ (13660), ఫోన్: 94409 05249

1. ఋణగ్రహీత: మెసర్స్ అపూర్వ డెయిరీ ప్రొడక్ట్స్ అండ్ స్వీట్స్ షాపు, ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రొప్రయిటర్: శ్రీమతి. దొగిపర్తి విజయ లక్ష్మి, హామీదారు: శ్రీ సాంబ శివ రావు ముక్కెన.
తేది 31.01.2026 నాటికి బకాయి మొత్తం: రూ. 95,24,759.38/- + తదుపరి వడ్డీ, వ్యయాలు & ఇతర ఛార్జీలు.
బ్యాంకుకు తెలిసిన సమాచారం ప్రకారం ఎటువంటి ఎన్‌కంబ్రెన్స్‌లు లేని స్థిరాస్తి వివరములు:
గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు ఎస్ఆర్‌ఒ, ఉన్నవ గ్రామపంచాయితీ, మర్రిపాలెం గ్రామం, సర్వే నెం.21/2బి నందు సాంబశివరావు ముక్కెన పేరునగల ప్లాట్ నెం.18 లోని 638 చ॥గ॥ లేదా 533.43 చ॥మీ॥ విస్తీర్ణంలోని ఇంటి స్థలం యావత్తు. హద్దులు: తూర్పు: 33 అ॥ వెడల్పు రోడ్డు- 129.5 అ॥, దక్షిణం: 33 అ॥ వెడల్పు రోడ్డు-21.9 అ॥, పడమర: 40 అ॥ వెడల్పు రోడ్డు – 108.10 అ॥, ఉత్తరం: ప్లాట్ నెం. 19 & 34 స్థలం–75.0 అ॥.

రిజర్వుధర రూ. 14,55,000/-	ధరావత్తు సొమ్ము రూ. 1,45,500/-

అమ్మకానికి సంబంధించిన సవివరమైన నియమ నిబంధనల కొరకు కెనరా బ్యాంక్ వెబ్‌సైట్ www.canarabank.com లో ఏర్పాటు చేసిన "ఇ-వేలం" లింక్‌ను రిఫర్ చేయండి లేదా కెనరా బ్యాంక్ సంబంధిత బ్రాంచ్ మేనేజర్ గారిని లేదా కెనరా బ్యాంక్, గుంటూరు ప్రాంతీయ కార్యాలయం, అధీకృత అధికారి గారిని బ్యాంకు పనివేళలలో సంప్రదించగలరు.
ఇ-వేలం విధానం, నియమ నిబంధనల కొరకు సర్వీసు ప్రొవైడర్‌ను సంప్రదించండి: మెస్సర్స్ పిఎస్‌బి అలయన్స్ (baanknet), వెబ్‌పోర్టల్ http://baanknet.com హెల్ప్‌డెస్క్: 8291220220, ఇ-మెయిల్: support.baanknet@psballiance.com

తేది: 26.02.2026, ప్రదేశం: గుంటూరు | సం/- అధీకృత అధికారి, కెనరా బ్యాంక్

భూ కబ్జాలపై నిర్లక్ష్యమెందుకు?

నివేదికలు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

గురజాల, న్యూస్‌టుడే: రెవెన్యూ శాఖ పనితీరుపై ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం విషయంలో జీవితకాలం ఆలస్యమవుతోందన్నారు. స్థానిక చల్లగుండ్ల గార్డెన్స్‌లో నియోజకవర్గ అధికారులతో సమీక్ష సమావేశం శనివారం సాయంత్రం నిర్వహించారు. ఇందులో వివిధ శాఖల అధికారులు తమ నివేదికలు ఇచ్చారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారుల పనితీరుపై సమీక్షించారు. గత వైకాపా ప్రభుత్వంలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఆక్రమణదారుల పేర్లు వెబ్ ల్యాండ్ నుంచి తొలగించాలి. భూములను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ భూమి అని బోర్డులు ఏర్పాటు చేయాలి. కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని పదేపదే చెబుతున్నా ఇంకా నోటీసుల వద్దే ఉంటే ఎలాగని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారుల స్పందన నామమాత్రంగా ఉందన్నారు. తాను అసెంబ్లీలో ప్రస్తావించిన సిమెంటు కర్మాగారాల అంశంపై నివేదిక తయారు చేయాలని కోరారు. ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ, పట్టా భూములు వివరాలు.. ఎప్పుడు కొన్నారు. పరిశ్రమ నిర్మాణం విషయంలో జాప్యం తదితర అంశాలు సేకరించాలన్నారు. నెల రోజుల్లో నివేదిక పూర్తి చేయాలని ఆర్డీవో మురళీకృష్ణకు సూచించారు. వాటర్ గ్రిడ్ ద్వారా రూ.900 కోట్లతో పనులు చేపట్టనున్నామని, దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్.అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని, చెరువులను నింపేందుకు కెనాల్స్ అధికారులు సహకరించాలని సూచించారు. డీఎల్‌డీఓ గబ్రూనాయక్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కమిటీ ఛైర్మన్ కాంతారావు, గురజాల నగర పంచాయతీ ఛైర్మన్ షేక్ బడేజాని పాల్గొన్నారు.

పశు ఔషధ కేంద్రాల ఏర్పాటుపై సమీక్ష

వర్చువల్‌గా సమీక్ష చేస్తున్న కలెక్టర్ కృతికాశుక్లా

నరసరావుపేట వ్యవసాయం, న్యూస్‌టుడే: జిల్లాలో పశు ఔషధాల విక్రయ కేంద్రాలను నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయాలని కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. పశుసంవర్ధకశాఖపై శనివారం వర్చువల్‌గా జిల్లా పశువైద్యశాఖ అధికారి, మండల పశువైద్య అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. పశు సంవర్ధకశాఖ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, చిలకలూరిపేట, వినుకొండ ప్రాంతాల్లో పశు వైద్య కేంద్రాలను పరిశీలించి, పశు ఔషధ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. మూడు నుంచి నాలుగు నెలలు నిండిన గొర్రెలు, మేకలకు పీపీఆర్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు.

బ్రాయిలర్ ధరలు (కిలో కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 150, రిటైల్ ధర - 177, చికెన్ విత్‌స్కిన్ - 257, చికెన్ స్కిన్‌లెస్ - 292.
కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -150 రిటైల్ ధర 177 చికెన్ విత్ స్కిన్ - 257 చికెన్ స్కిన్‌లెస్ - 292.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 167, 176, 187 చికెన్ విత్ స్కిన్ - 324 చికెన్ స్కిన్‌లెస్ - 334.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80085 10541
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 14589

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా

పద్మశాలి అవివాహితులకు సువర్ణావకాశం
నేడు అవివాహితులకు ఈనాడు పెళ్లిపందిరి
ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, పద్మశాలి అవివాహితులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఈనాడు వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (01 మార్చి 2026 ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

★ మరిన్ని వివరాలకు 91549 18858, 80086 21414 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ చేయదలచిన అవివాహితుల బయోడేటా, ఫొటోలు పైన తెలియచేసిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు.

బోద రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం

బలిజిపేట, గ్రామీణం: జిల్లాలో బోద వ్యాధిని నిర్మూలించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. శనివారం పెదపెంకిలో పర్యటించి, వ్యాధిగ్రస్థులతో మాట్లాడారు. సచివాలయంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉద్యోగుల జీతాలను నిలిపివేయాలన్నారు. దోమల నియంత్రణకు లార్వా యూనిట్ కోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా మలేరియా నివారణాధికారిణి మణి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి విజయమోహన్, ఇన్‌ఛార్జి డీఎంవో రామచంద్రరావు, సబ్‌యూనిట్ అధికారి ఈశ్వరరావు, వైద్యాధికారిణి మాధురి పాల్గొన్నారు.

పరిశ్రమలు తెస్తాం.. ఉద్యోగాలిస్తాం

పైలపేట సభలో సీఎం చంద్రబాబు

సీఎం పర్యటన సాగిందిలా..

వ్యాక్సినేషన్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం

పింఛను లబ్ధిదారులతో కలిసి అభివాదం

ఈనాడు- విజయనగరం, న్యూస్‌టుడే, చీపురుపల్లి, గ్రామీణం, గరివిడి

ఉమ్మడి జిల్లాలో ప్రజల జీవన ప్రమాణాలు ఇంకా మెరుగుపడాలని, ఈ మేరకు కొత్త పరిశ్రమలు తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాలిస్తామని, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసానిచ్చారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పైలపేట గ్రామంలో శనివారం జరిగిన ప్రజా వేదికలో మాట్లాడారు. విజయనగరం జిల్లాలో సగటున 4.3 మీటర్లలో భూగర్భ జలం లభ్యమవుతోందని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతుల అవసరం మేరకు వ్యవసాయ బోర్లు వేయిస్తామని, వెంటనే విద్యుత్తు సదుపాయం కల్పిస్తామని చెప్పారు.

ఉదయం 11:31 గంటలకు.. పైలపేట హెలిప్యాడ్ వద్ద దిగారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు.

11:51: రోడ్డు మార్గంలో చీపురుపల్లి ప్రాంతీయాసుపత్రికి చేరుకుని హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం

మధ్యాహ్నం 12:16 పైలపేటలో ప్రజావేదిక వద్దకు రాక. **12:58** నుంచి **1:54** గంటల వరకు ప్రసంగం.

1:56: హెలిప్యాడ్ సమీపంలో ఏర్పాటు చేసిన బస్సులో భోజనం **2:30** నుంచి **2:50:** పైలపేటలో పింఛన్ల పంపిణీ

3.00: తెదేపా నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశానికి హాజరు. **3:43** వరకు: శ్రేణులను ఉద్దేశించి ప్రసంగం

4:47 వరకు: కార్యకర్తలతో ఫొటో సెషన్ **5:13:** హెలికాప్టర్‌లో తిరుగు ప్రయాణం

మూడేళ్లలో పూర్తి..

'ఉత్తరాంధ్ర జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేసి, ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం. వంశధార-నాగావళి, నాగావళి-చంపావతి నదుల అనుసంధాన ప్రక్రియను పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా గోదావరి జలాలను జిల్లాకు తీసుకొస్తాం. తోటపల్లి ప్రాజెక్టును ప్రారంభించి, పూర్తి చేసి నీళ్లిస్తాం' అని సీఎం పేర్కొన్నారు.

పీజీఆర్ఎస్ నిర్వహించి, వినతుల స్వీకరణ

హెలిప్యాడ్ దగ్గర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు కిమిడి కళావెంకటరావు, కోండ్రు మురళీమోహన్, కోళ్ల లలితకుమారి, లోకం మాధవి, ఎన్.ఈశ్వరరావు, అదితి గజపతిరాజు, తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు తదితరులు సీఎంకు స్వాగతం పలికారు.

ప్రజావేదికకు హాజరైన జనం

ప్రభుత్వ ఆసుపత్రులన్నీ ఇలా తీర్చిదిద్దండి

చీపురుపల్లి ప్రాంతీయాసుపత్రి పరిశుభ్రంగా ఉందని ముఖ్యమంత్రి వైద్యులు, సిబ్బందిని అభినందించారు. దీన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు సూచించారు.

విమానాశ్రయంతో మారనున్న రూపు

భోగాపురంలో ప్రారంభించనున్న అంతర్జాతీయ విమానాశ్రయం విజయనగరం జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చనుంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయి. పలు ఐటీ సంస్థలు విశాఖకు వస్తున్నాయి. ఆర్థిక అసమానతలు తగ్గించి పేదరికం లేని సమాజాన్ని స్థాపించడమే లక్ష్యం' అని చంద్రబాబు పేర్కొన్నారు.

విద్యార్థినులతో మాటామంతి..

వ్యాక్సినేషన్‌కు వచ్చిన విద్యార్థినిని ఆప్యాయంగా పలకరిస్తున్న ముఖ్యమంత్రి

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభించిన అనంతరం సీఎం బాలికలతో ముచ్చటించారు. 'ఏం చదువుతున్నారు.. క్యాన్సర్ పట్ల అవగాహన ఉందా..' అని ప్రశ్నించారు. సర్వైకల్ క్యాన్సర్‌తో ముందు తరాల వారిని పోగొట్టుకున్నామని, భవిష్యత్తులో ఆ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని వివరించారు. సీఎం ఆటోగ్రాఫ్ కావాలని అడిగిన బాలికకు నవ్వుతూ సంతకం చేసి ఇచ్చారు. ★ ఆసుపత్రి మొదటి అంతస్తు నుంచి కిందకు వచ్చే క్రమంలో ఓ మూలలో కొద్దిపాటి వస్తువులు బయట ఉండడాన్ని గమనించిన సీఎం దాన్ని స్టోర్ రూమ్‌గా మార్చాలని ఆదేశించారు.

ప్రతి నెలా పేదల ఇంటికి పండగ

సాలూరు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతి నెలా పేదల ఇంటికి పండగొస్తోందని, ఒకటో తేదీ సెలవు అయితే ముందు రోజే నగదు అందిస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శనివారం సాలూరు పట్టణంలోని 28వ వార్డులో పింఛన్లు పంపిణీ చేశారు. పేదల జీవన ప్రమాణాల మెరుగే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. తెదేపా పట్టణ, మండలాధ్యక్షుడు చిట్టి, పరమేశు, యుగంధర్, తదితరులు పాల్గొన్నారు.

బలిజిపేట, గ్రామీణం, న్యూస్‌టుడే: పింఛను నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కలిగిస్తోందని కలెక్టర్ ప్రభాకరరెడ్డి అన్నారు. బలిజిపేట మండలంలోని పెదపెంకి గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సబ్ కలెక్టరు వైశాలి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకురాలు సుధారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

బలిజిపేట: పెదపెంకిలో వృద్ధురాలికి పింఛను అందజేస్తున్న కలెక్టర్ ప్రభాకరరెడ్డి

సాలూరులో దివ్యాంగుడికి పింఛను సొమ్ము ఇస్తున్న మంత్రి సంధ్యారాణి

ఇంకెన్నాళ్లు ఈ కష్టాలు మోయాలో?

గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదు. జొన్నాడ గూడకు రహదారి సౌకర్యం లేదు. గ్రామానికి చెందిన వి.భవానీ కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. శుక్రవారం తీవ్రం కావడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబీకులు ఇలా అవస్థలు పడ్డారు. రాళ్లూరప్పలు.. ముళ్లపొదలు దాటుకుంటూ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎగువపాల్చికోటకు డోలీలో తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఆటో సాయంతో శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని సీహెచ్‌సీకి తరలించారు. ఈమెకు టైఫాయిడ్ అని వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పారు. – న్యూస్‌టుడే, భామిని

కూటమితోనే రహదారుల నిర్మాణం

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: గిరిశిఖర గ్రామాలకు సైతం రోడ్డు నిర్మాణాలు చేపట్టడం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని విప్ జగదీశ్వరి అన్నారు. శనివారం మండలంలోని ఒంద్రుబంగికి రూ.3.4 కోట్లతో మంజూరైన రహదారి నిర్మాణానికి భూమిపూజ చేశారు. పనులు సకాలంలో పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. గతంలో వైకాపా గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టిసారించలేదని, ఇకపై ఆ కష్టాలు తీరనున్నాయని తెలిపారు. నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

EXPANDING REAL ESTATE GROUP
REQUIRED
❖Sr. LAND AGENTS
❖MARKETING TEAMS / ASSCOCIATES
Attractive Commissions + Growth Opportunity. Experienced / Aggressive Freshers Welcome
7997996785
VIZAG / VIJAYANAGARAM / SRIKAKULAM

అగ్రికల్చరల్ ల్యాండ్ లీజు కొరకు కావలెను
రైతులకు ఫిక్స్‌డ్ ఆదాయ అవకాశం
వ్యవసాయ భూమి 15 సంవత్సరాల లీజు కొరకు కావలెను.
విస్తీర్ణం : 1000 ఎకరాలు
ఏరియా : విజయనగరం జిల్లా & పరిసర ప్రాంతాలు
మండలాలు : గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ, దత్తి రాజేరు, మెరకముడిదాం, పాచిపెంట, మక్కువ, సీతానగరం, బలిజిపేట, రామభద్రపురం, మానాపురం, బాడంగి, తెర్లాం, సాలూరు, పార్వతీపురం.
1. గజపతినగరానికి 30 కి.మీ సమీపంలో
2. లోడ్ మోసే ట్రక్కులకు రోడ్డు యాక్సెస్ అవసరం
3. ఆసక్తిగల రైతులు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మరిన్ని వివరాల కొరకు సంప్రదించగలరు.
63091 25656
72079 04289

న్యూస్‌టుడే, పార్వతీపురం, కురుపాం గ్రామీణం

అంతా బాగుంటే ఎందుకీ గోప్యం?

- కురుపాం గురుకుల పాఠశాల తీరుపై సందేహం
- విద్యాలయాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్ జగదీశ్వరి

విద్యార్థినులతో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ జగదీశ్వరి

కురుపాం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శనివారం సందర్శించి బాలికలను పరామర్శించారు. ఎమ్మెల్యే, ఆమె వెంట నాయకులు మినహా మిగతావారిని లోపలకు అనుమతించలేదు. విద్యార్థినులంతా ఆరోగ్యంగా ఉంటే ఎందుకు గోప్యత పాటిస్తున్నారోనని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. గత నెల 21 నుంచి విరేచనాలతో ఒకరి తర్వాత మరొకరు ఆసుపత్రి పాలు కావడం అనుమానాలకు తావిస్తోంది.

పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే.. విద్యార్థినులు అస్వస్థతకు గురవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సిక్ రూంలో జ్వరంతో బాధపడుతున్న బాలిక ఆరోగ్యంపై ఆరా తీశారు. పాఠశాల పరిస్థితులపై ఐటీడీఏ ఏపీవో మురళీధర్‌తో చర్చించారు. మెరుగైన వసతులు కల్పించాలని, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రతి వారం పాఠశాలలో వైద్య పరీక్షలు చేపడతామన్నారు. అనంతరం తరగతి గదులు, వసతులు, పరిసరాలను పరిశీలించారు. పిల్లల ఆరోగ్యం బాగానే ఉందని చెప్పుకొచ్చారు. మండల కన్వీనర్ కొండయ్య, పీఏసీఎస్ ఛైర్మన్ కిషోర్, రమణమూర్తి పాల్గొన్నారు.

విద్యార్థుల ప్రాణాలతో ఆటలొద్దు..

ఈ ఘటనపై సీపీఎం జిల్లా కార్యదర్శి కె.గంగునాయుడు మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడొద్దని, వాస్తవాలను వెల్లడించాలన్నారు. ప్రజలకు నిజాలు తెలియకుండా మీడియాను అడ్డుకోవడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలన్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అన్ని వసతులు కల్పించాం..

పాఠశాలలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించినట్లు ఐటీడీఏ ఏపీవో మురళీధర్ 'న్యూస్‌టుడే'కు తెలిపారు. పాఠశాలలో వాటర్‌ప్లాంట్ పని చేస్తోందని, తాగునీరు అందుతోందన్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో పాఠశాల నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మరుగుదొడ్లు సరిపడా ఉన్నాయన్నారు.

మంచి మనిషికి చతుర్థ వర్ధంతి

కీ॥శే॥ సవరపు ప్రసాద్ మాష్టార్ గారు
Rtd. HM
జననం: 01-01-1961 మరణం: 01-03-2022

శోకతప్త హృదయాలతో...

భార్య: స్వర్గీయ శ్రీమతి కీ॥శే॥ బొబ్బిలి రాజు గారు టీచర్
M.P.U.P.School, పరశురాంపురం
కుమార్తె: సవరపు సౌమ్య ప్రణీత
అల్లుడు: శ్రీ జి. సుబ్బారావు గారు
కుమారుడు: సవరపు అవినాష్ - కోడలు: శ్రీమతి రేఖ
MAO, సీతానగరం - A.O. ADA ఆఫీస్, విజయనగరం
మరియు కుటుంబసభ్యులు / బంధుమిత్రులు

జిల్లాకు 26,700 దోమతెరలు

పార్వతీపురం, న్యూస్‌టుడే : మలేరియా వ్యాధి ఎక్కువగా ఉన్న పార్వతీపురం మన్యం, ఏఎస్ఆర్ జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం 60 వేల దోమ తెరలను పంపిణీ చేసింది. కేంద్రం నుంచి రసాయన పూతతో కూడిన నాలుగు లక్షలకు పైగా తెరలు జిల్లాకు రావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాల నేపథ్యంలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతానికి 26,700 వచ్చాయి. వీటిని మలేరియా వ్యాధి తీవ్రంగా ఉన్న హైరిస్క్ గ్రామాలకు పంపిణీ చేయాలని ప్రతిపాదించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్న నేపథ్యంలో వారికి అందించాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో 70 ఆశ్రమ పాఠశాలలు, 12 గురుకులాలు, 20 వరకు పోస్టుమెట్రిక్ వసతిగృహాలు ఉన్నాయి. ఇందులో విద్యార్థులందరికీ అందిస్తే మలేరియా పీడిత ప్రాంతాలకు ఇవ్వడం సాధ్యం కాదు. ప్రస్తుతం వాటిని పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో భద్రపరిచామని, కలెక్టర్, ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు పంపిణీ చేస్తామని వైద్యశాఖ వర్గాలు తెలిపాయి.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు
ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
9000866020, 8008597609

ఆరోగ్యం.. ఆత్మగౌరవమే లక్ష్యంగా పింక్ టాయిలెట్లు

శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే విజయచంద్ర, సీజీఎస్టీ కమిషనరు ఆనందకుమార్

పార్వతీపురం, పట్టణం, పురపాలక, న్యూస్‌టుడే: మహిళల ఆరోగ్యంతో పాటు వారి ఆత్మగౌరవాన్ని కాపాడడమే లక్ష్యంగా పార్వతీపురంలో పింక్ టాయిలెట్ల నిర్మాణానికి సెంట్రల్ జీఎస్టీ విభాగం నిధులు కేటాయించడం శుభపరిణామమని ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు. శనివారం గుంటూరు సీజీఎస్టీ కమిషనరు పి.ఆనందకుమార్‌తో కలిసి వన్‌స్టాప్ సెంటర్ ఆవరణలో శంకుస్థాపన చేసి, శిలాఫలకం ఆవిష్కరించారు. పార్వతీపురంలో రూ.15 లక్షలతో పింక్ టాయిలెట్లను నిర్మిస్తున్నామన్నారు. తెదేపా జిల్లా అధ్యక్షురాలు తేజోవతి, పుర కమిషనర్ పావని తదితరులు పాల్గొన్నారు.

THE WAIT FOR AN INTERNATIONAL SCHOOL IN VIZIANAGARAM IS OVER
Upcoming
International Curriculum - IB
(International Baccalaureate- Geneva, Switzerland)
Semi Residential and Residential Schooling
When knowledge is everywhere but wisdom is rare,
We teach children how to question and care.
Not "underline this," but "prove it's true,"
Research, reflect, connect the view.
Its not about next test, its about next decade.
Admissions open for 2025-26
Potential to Radiance
ASTRA NOVAS International School
Contact : 9182615056
ASTRA NOVAS INTERNATIONAL SCHOOL
A New World of Schooling Arrives in Vizianagaram
(Near Tollgate, Gantyada, Vizianagaram)

(c) eenadu

రామోజీ ఫిల్మ్‌సిటీలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు

SheShines 1st - 31st March - 2026

ఈ నెల 31 వరకు అవకాశం

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: రంగమేదైనా తమకు సాటి లేదని మహిళామణులు చాటిచెబుతున్నారు. వారి స్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకునే వేళ రామోజీ ఫిల్మ్‌సిటీ మార్చి నెలను అతివలకు అంకితం చేస్తూ మహిళా వారాలు నిర్వహిస్తోంది. నేటి నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక ఆఫర్లతో మహిళలు ఫిల్మ్‌సిటీని సందర్శించేందుకు వీలు కల్పించింది. వివిధ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని వయసుల మహిళలు సినీ ప్రపంచంలో వినోదం, విహారం, సినిమాటిక్ వైభవాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. రామోజీ స్టూడియో టూర్‌లో అద్వితీయ సినిమా సెట్ల వీక్షణం, లైవ్ షోలు, రైడ్స్, సాహసాల నెలవు సాహస్ సందర్శన, అలరించే పక్షుల పార్కు, సీతాకోకచిలుకల గార్డెన్, మోషన్ క్యాప్చర్, వర్చువల్ షూట్, మాయాలోక్ ఇలా ఎన్నో ఆకర్షణలను తిలకించవచ్చు.

సద్వినియోగం చేసుకోండి..

రామోజీ ఫిల్మ్‌సిటీ మహిళా దినోత్సవ ఆఫర్‌లో భాగంగా అన్ని వయసుల మహిళలకు ఒకరికి రూ.1111 + జీఎస్టీ, కనీసం 11 మంది బృందంగా వస్తే ఒక్కొక్కరికి రూ.999 + జీఎస్టీతో ప్రవేశ రుసుం ఉంటుంది. బృందాలుగా వచ్చి వేడుకలు మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి ఇదే మంచి తరుణం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళా మణులు పాల్గొని మరిచిపోలేని మధురానుభూతి పొందండి.

మరిన్ని వివరాలకు..
www.ramojifilmcity.comలో లాగిన్ అవ్వండి. లేదా 76598 76598కు కాల్ చేయండి.

ఆనందం నిండుగా.. ఆవిష్కరణల పండగ



పోటీల్లో గెలిచిన జట్లకు బహుమతులు అందజేస్తున్న అతిథులు

డెంకాడ, న్యూస్‌టుడే: డెంకాడ మండలం జొన్నాడలోని లెండి ఇంజినీరింగ్ కళాశాలలో మూడురోజుల పాటు నిర్వహించిన జాతీయస్థాయి ఇన్నోవేషన్ సమ్మిట్-2026 శనివారంతో ముగిసింది. చాట్‌ఎడ్ సీఈవో సత్యేంద్ర, ఇన్ఫోసిస్ ప్రతినిధి జగదీష్, టీసీఎస్ ప్రతినిధి రామారావు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఐటీ రంగంలో ఆవిష్కరణలకు కమ్యూనికేషన్ కీలకమన్నారు. హ్యాక్‌థాన్ 2.0 పోటీల్లో ప్రథమ విజేతగా నిలిచిన ఎన్‌ఎస్‌ఆర్‌ఐటీ ఇన్నోజెనిక్స్(విశాఖ) జట్టుకు రూ.లక్ష, ద్వితీయ స్థానంలో నిలిచిన లెండి కళాశాల ఓజెస్‌విక్స్‌కు రూ.50 వేలు, తృతీయ స్థానం సాధించిన బ్రహ్మపుర నెక్స్‌ట్రా బృందానికి రూ.25 వేలు అందజేశారు. అనంతరం విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రామారెడ్డి, వైస్ ఛైర్మన్ శ్రీనివాసరావు, కార్యదర్శి శివరామకృష్ణ, వైస్ పిన్సిపల్స్ హరిబాబు, అంజిరెడ్డి, కన్వీనర్లు జి.ప్రకాష్‌బాబు, వసంత్, విభాగాధిపతులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న విద్యార్థిని నృత్య ప్రదర్శన

పరీక్షల భయాన్ని తరిమికొట్టేయండి..!

పదో తరగతి విద్యార్థుల కోసం ఉచిత వెబినార్ నేడే

ఈనాడు ప్రతిభ | శ్రీచైతన్య

ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో కీలకం. చదువుల్లో విద్యార్థి సామర్థ్యానికి టెన్త్ క్లాస్ ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. అందుకే పదో తరగతి వార్షిక పరీక్షలనగానే విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. అధిక మార్కులు సాధించాలనే లక్ష్యంతో పాటు తమపై తల్లిదండ్రులకు ఉండే అంచనాలను అందుకోవాలనే తపన ఆందోళనను పెంచేస్తుంది. పరీక్ష తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ కొందరిలో భయం పెరిగి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంటుంది. ఇలాంటి అనవసర భయాలను, ఆందోళనలను పోగొట్టి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు, 'ఈనాడు-ప్రతిభ' సంయుక్తంగా ఉచిత వెబినార్ నిర్వహిస్తున్నాయి. పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో వివరిస్తూ, అత్యుత్తమ మార్కులు సాధించడానికి ఈ వెబినార్ మార్గదర్శనం చేస్తుంది. ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తక్కువ సమయంలో సిలబస్‌ను ఏ విధంగా రివిజన్ చేయాలో వివరిస్తారు. పరీక్షల భయాన్ని పోగొట్టి, మానసిక స్థితిని స్థిరపరిచేందుకు సైకాలజిస్టులు సూచనలు చేస్తారు. గత ఏడాది టాపర్లుగా నిలిచిన విద్యార్థులు తమ అనుభవాలను వివరించి స్ఫూర్తిని నింపుతారు. టెన్త్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకూ ఈ వెబినార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇదిగో ఈ అంశాలపైనే సూచనలు

- యాక్టివ్ రీకాల్, మైండ్ మ్యాపింగ్ ద్వారా క్లిష్టమైన అంశాలను ఎలా గుర్తుంచుకోవాలి?
- గణితం, సైన్స్‌లో స్కోరింగ్ పాయింట్లు, ప్రజెంటేషన్ టిప్స్.
- ఏకాగ్రతను పెంచే చిన్న చిన్న వ్యాయామాలు.
- పరీక్ష గదిలో టైం మేనేజ్‌మెంట్.
- ఆరోగ్యం, ఆహార విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
- విద్యార్థులు అడిగే సందేహాలకు నిపుణుల సమాధానాలు.

జూమ్ మీటింగ్, యూట్యూబ్ లైవ్, ఈనాడు.నెట్ ద్వారా వెబినార్‌లో జాయిన్ కావచ్చు

వెబినార్ తేదీ: మార్చి 1, 2026 (ఆదివారం)
సమయం: ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు

జూమ్ మీటింగ్ కోసం... | యూట్యూబ్ లైవ్ కోసం...

Join from PC, Mac, iPad, or Android:
Zoom - https://hov.to/b2c7ec22
Youtube Live - https://hov.to/d4ce0f1a
Zoom ID - 953 5694 9081 Passcode: 115422

వ్యాన్ నుంచి జారిపడి క్లీనర్ దుర్మరణం

ప్రసాద్(పాతచిత్రం)

గజపతినగరం, దేవరపల్లి, న్యూస్‌టుడే: వ్యాన్ చోదకుడి అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ఓ క్లీనర్ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గణపతినగరం మండలం పాతబగ్గాం గ్రామానికి చెందిన పి.ప్రసాద్(25) క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. కూలి పనుల నిమిత్తం స్వగ్రామం నుంచి 8 మందిని తీసుకుని శుక్రవారం రాత్రి 7.30 గంటలకు గుడివాడ బయలుదేరాడు. శనివారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి డ్రైవర్ వేగంగా నడపడం వల్ల డోర్ ఊడిపోయి ప్రసాద్ జారిపడ్డాడు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. రాము, దేముడమ్మ దంపతులకు ప్రసాద్ రెండో సంతానం. ఈ ఏడాది పెళ్లి చేయాలని అనుకున్నామని.. ఇంతలోనే ఘోరం జరిగిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు.

జాతరకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు

రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థి మృతి

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: అప్పటి వరకు అందరితో కలిసిమెలిసి తిరిగాడు. కుటుంబ సభ్యులతో భోజనం చేశాడు. తల్లిదండ్రులు నిద్రకు ఉపక్రమించే సమయంలో ద్విచక్ర వాహనంపై జాతర చూసేందుకు పయనమయ్యాడు. ఈక్రమంలో వాహనం బోల్తాపడి తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం గుమ్మలక్ష్మీపురం మండలం గాజులగూడకు చెందిన బిడ్డిక అర్జున్, వనిత దంపతుల కుమారుడు రాహుల్(13) కొత్తగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. గురువారం రాత్రి బొద్దిడిలో జాతర జరుగుతుంటే ద్విచక్ర వాహనంపై స్నేహితుడితో కలిసి వెళ్లాడు. దుమ్మంగి సమీపంలోని మలుపు వద్ద బైక్ అదుపుతప్పి బోల్తాపడడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివప్రసాద్ తెలిపారు. అర్జున్ దంపతులకు ఇద్దరు కుమార్తెలతో పాటు రాహుల్ ఒక్కగానొక్క మగబిడ్డ. ఉన్నత చదువులతో ప్రయోజకుడవుతాడని ఆశపడ్డామని, ప్రమాదం బారినపడి ప్రాణాలు కోల్పోయాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

చికెన్ ధరలు

రకం (కిలో రూ.ల్లో)	బ్రాయిలర్ లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	167	304	314

ఇంటి దగ్గరే.. ఆరోగ్య మందిరం

– న్యూస్‌టుడే, విజయనగరం అయ్యన్నపేట

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరోగ్య, సంక్షేమ కేంద్రాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. గతంలో కేవలం మాతా శిశు సంరక్షణకే పరిమితం కాగా.. ఆధునిక హంగులతో వెల్‌నెస్ సెంటర్లుగా మారి నేడు సేవలందిస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సుమారు 482 కేంద్రాలు ఏర్పాటైనట్లు అధికారులు చెబుతున్నారు.

గుర్ల మండలం వల్లాపురంలోని క్లినిక్ భవనం

12 రకాల సేవలు..

సాధారణ వైద్యంతో పాటు 12 రకాల సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయి. మాతా, శిశు సంరక్షణ, రక్తపోటు, మధుమేహం, 14 వ్యాధులకు సంబంధించిన నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. కొన్నిరకాల క్యాన్సర్లను ప్రాథమికంగా గుర్తించేందుకు యంత్రాలను సమకూర్చారు. 106 రకాల అత్యవసర ఔషధాలున్నాయి. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు అందిస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో జిల్లా ఆసుపత్రుల్లోని వైద్య నిపుణులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడేందుకు ఏర్పాట్లు సైతం చేశారు. యోగా, పౌష్టికాహారం, ఆహార సమతుల్యత తదితర అంశాలపై ఎప్పటికప్పుడు సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు.

సీహెచ్‌వోల ఆధ్వర్యంలో

ఈ కేంద్రాల్లో కమ్యూనిటీ హెల్త్ అధికారి(సీహెచ్‌వో), ఏఎన్ఎం, ఆశా కార్యకర్త, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లు సేవలందిస్తారు. పరిధిలో ఉన్న గ్రామాల్లోకి వెళ్లి వివరాలు నమోదు చేయడం, గృహ సందర్శనలు, వైద్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, ఉచితంగా మందులు ఇవ్వడం తదితర విధులు నిర్వహించాల్సి ఉంది. గర్భిణులపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని, ఎవరైనా నేరుగా వెళ్లి సేవలు పొందవచ్చని ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వో కె.రాణి తెలిపారు

2,500 మందికి ఒకటి..

గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్, పట్టణాల్లో అర్బన్ హెల్త్ క్లినిక్‌లుగా కొనసాగుతున్నాయి. ప్రతి 2,500 మందికీ ఒకటి చొప్పున అందుబాటులో ఉన్నాయి.

సఖి సేవలపై అవగాహన అవసరం

అయ్యన్నపేట, న్యూస్‌టుడే: మహిళల రక్షణ కోసం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన్‌స్టాప్ కేంద్రం(సఖి)పై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి ఎ.కృష్ణప్రసాద్ సూచించారు. శనివారం నగరంలోని కేంద్రాన్ని పరిశీలించారు. బాధితులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. గదులను తనిఖీ చేశారు. డిస్ట్రిక్ట్ మిషన్ కో-ఆర్డినేటర్ సుజాత, కేంద్రం పరిపాలనాధికారిణి సాయివిజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

చూచిరాతలు జరగకుండా పర్యవేక్షించాలి

సీతానగరం, న్యూస్‌టుడే: ఇంటర్ పరీక్షల్లో చూచిరాతలు జరగకుండా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ ప్రభాకరరెడ్డి సూచించారు. సీతానగరం మండలంలోని జోగింపేట గిరిజన సంక్షేమ శాఖ ప్రతిభా పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని శనివారం తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, నిబంధనల అమలుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వైభవం.. రామయ్య పట్టాభిషేకం

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం దేవస్థానంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా శనివారం శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం ప్రాతఃకాలార్చన, బాలభోగం చేపట్టారు. అనంతరం యాగశాలలో సుందరకాండ హవనం నిర్వహించారు. శ్రీమద్రామాయణ పారాయణం చేశారు. కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

మాజీ సైనికుడి భూమి కబ్జా!

కొమరాడ, గరుగుబిల్లి: ప్రభుత్వం కేటాయించిన భూమి కబ్జాకు గురైనట్లు కొమరాడకు చెందిన మాజీ సైనికుడు ఎం.విజయభాస్కర్ శనివారం తెదేపా కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నేవీలో పనిచేసి 2003లో పదవీ విరమణ పొందారు. సైనిక సంక్షేమ బోర్డు సిఫార్సు మేరకు కొమరాడలోని 339-4 సర్వే నంబరులో 5 ఎకరాల డీపట్టా భూమిని కేటాయించారు. కొన్నాళ్ల పాటు సాగు చేశానని, ఇటీవల నలుగురు వ్యక్తులు ఆక్రమించారని, అడిగితే బెదిరిస్తున్నారని విజయభాస్కర్ వినతిపత్రం ఇచ్చారు. న్యాయం చేయాలని కోరారు. ● సైనిక దళంలో 17 ఏళ్ల పాటు పనిచేశానని, ఇంతవరకు తనకు భూమి కేటాయించలేదని గరుగుబిల్లికి చెందిన నారాయణస్వామి అర్జీ అందజేశారు.

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

EICHER TIPPERS FLEET for Sale Pro 6028T (500 CFT) 8Nos & Pro 2055T (100 CFT) 6Nos Good Condition. Ph: 9704699042.

BUSINESS SERVICES

BUSINESS OFFER

Wanted Investment & working partner for ad agency cum short film making co. 30% share. min.3yrs agreement. ✆ 8500253334

స్త్రీ/పు 2,50,000 పెట్టుబడితో మీ ఆఫీసు/ ఇంటివద్దే Dr.Tea/ Dr.Coffee/Dr.Cool Drink యొక్క ఫ్రాంచైజీ నిర్వహిస్తూ, ప్రతినెల 25,000/- ఫిక్స్‌డ్ అలవెన్సు + అన్‌లిమిటెడ్ వీక్లీ ఆదాయం కలదు. ✆ 7842002046/6309572064

BUILDING CONSTRUCTION

TDR AP & TELANGANA BONDS BUY & SALE KAMESH 92 92 15 15 15

FINANCIAL SERVICES

SBలోన్స్‌లో Govt. Rtd. ఎంప్లాయిస్‌కి 2 రో|| పర్సనల్ లోన్స్, వ్యాపారస్తులకు ముద్ర లోన్స్, హౌసింగ్ మార్ట్‌గేజ్ లోన్స్ కొరకు ✆ 7780172539, 7207410495

HEALTH & CARE

NEURO

నిర్మల న్యూరో & జనరల్ మెడికల్ సెంటర్
మెదడు, నరములు & వెన్నెముక వ్యాధి నిపుణులు
Dr.Nirmala Vangapandu M.D.(Gen.Med) DM (Neuro) JIPMER Specialist in Brain & Nerve Problems & General Physician
R.T.C.కాంప్లెక్స్ ఎదురుగా, INOX మల్టీప్లెక్స్ వెనుక వైపు, VZM
FOR APPOINTMENT : 63054 71147

INDUSTRY

ఫ్యాక్టరీ అమ్మకం
విజయనగరం జిల్లా, నెల్లిమర్ల ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఏరియాలో 16,182 చ॥గ॥ల విస్తీర్ణంలో గల "సాల్వెంట్" ఫ్యాక్టరీ అమ్మకమునకు కలదు.
98496 36969

విజయనగరం జిల్లా, R.ఆముదాలవలస రాజాం దగ్గర 1.30 ఎ||లో వర్కింగ్ మిషనరీతో జీడిపప్పు ఫ్యాక్టరీ అమ్మకం. ✆ 9441032514, 9100038693

REAL ESTATE

COMMERCIAL SPACE FOR SALE
3350 SFT Ground floor commercial space in PARADESI PALEM Highway facing, near Kommadi jn. suitable for all commercial uses
✆ 98489 48292

COMMERCIAL SPACE FOR SALE
12000 SFT commercial space Highway facing Near PM PALEM JN. MADHURAWADA, suitable for corporate offices, banks, and showrooms, etc.
✆ 98489 48292

గుంటూరుసిటీలో, గోరంట్లలాం, JKCరోడ్డు, ఇన్నర్‌రింగ్‌రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు సంప్ర:9399955545.

విశాఖలో అతి తక్కువకే ఫామ్ ల్యాండ్స్ ఉడా ప్లాట్లు మరియు ఇంటి స్థలములు క్లియర్ టైటిల్స్‌తో గలవు వివరాలకు: 9581456897, 8074658161.

FLAT FOR SALE

Premium 2 BHK & 3BHK (East & North) Flats with cupboards & Ceiling at Balaga Near to Highway Bumper Offer First 2 Flats ✆ 9040832295, 8639417748.

2 BHK, 1150 sft, Premium Flat For Sale. New Construction at Phoolbagh colony, Vizianagaram. For more information call: 7075737797.

Flats for sale 3BHK, 1575Sft South Facing Housing Board Colony, Srikakulam. Ph: 9110585057, 9703631656

Ready to move 3BHK Flats for Sale at Madhurawada, Vizag. Near to Max Shopping Complex. Contact: +91-9000-279-200 (Whatsapp only)

Duplex Flat Ground 2 BHK & 1st Flr. 2BHK N/F Each 960 Sft. Zidduvari Street, Suvarna Towers, Vizianagaram ✆ 9440250938.

VZM టౌన్ ఉడా కాలనీ సాయిబాబా గుడి దగ్గర గోపాల్ ఎన్‌క్లేవ్ గ్రూప్ హౌస్‌లో 1200 Sft 2BHK ఫ్లాట్ అన్ని సౌకర్యాలతో ఫర్ సేల్. ✆ 9985648460.

VZM, ముడిదాం (CMR లే అవుట్ ప్రక్కన) E/F న్యూ ఫ్లాట్ ఫర్‌సేల్ 1050Sft. లిఫ్ట్ కార్ పార్కింగ్ రెడీటు మూవ్, ధర:20 లక్షలు మాత్రమే ✆ 7799551096

2, 3 BHK, VZM జమ్మునారాయణపురంలో G+3 (డీలక్స్ ఫ్లాట్స్), 950, 1300 Sft.లు వరుసగా 25, 29 Lks. N,S/F, కార్ పార్కింగ్, లిఫ్ట్, జనరేటర్, 100% వాస్తు, రెడీటు ఆక్యూపై. Cont. 7032505552.

HOUSE FOR SALE

ఉడా ఇండిపెండెంట్ హౌసెస్ ఫర్ సేల్. పాత రేట్లకే ఈ ఒక్క ఆదివారం మాత్రమే. 1.5KM ఫ్రమ్ గంటస్తంభం, VZM. Con : 9652265417.

Ind House 300Sq.yds N/F Sale Official Colony Githanjali School Beside Srikakulam Direct Parties. Ph: 9702019779

3 BHK Flat 1540 Sft. E/F 1st flr. at Thotapalem, Naidu Colony, (opp.) Parinaya Function Hall, Global Towers ✆ 9440250938.

167 Sq. Yds East Facing Independent House LIG-150, Babametta, VUDA Layout Ready for immediate Possession in Vizianagaram ✆ 8125120285.

Plot 267 Sq.yds N/W 55 L (Size 40/60) & S/W 50L (Size 40/60). Flats 1400 sft G/F @ 2500/- Car park At V.T.Agraharam. ✆ 8897096792

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

VUDA- అయ్యప్పనగర్- ఫూల్‌బాగ్- 3 BHK హోమ్ థియేటర్‌తో కూడిన విల్లా - West Facing. ✆ 8374852662

పార్వతీపురం బెలగాం గెడ్డవీధిలో అన్ని సదుపాయములతో పెంకిటిళ్లు వెంటనే అమ్మకంనకు కలదు. వివరములకు సం॥ప్ర॥. 8639244528.

LAND FOR SALE

సూరప్పగూడెం, భీమడోలు, ఏలూరు జిల్లా - 15 ఎకరాల కొబ్బరి తోట, 2 బోర్లు, డ్రిప్, NH-16 కి దగ్గరలో, ప్లాట్స్ /రియల్ ఎస్టేట్‌కి అనుకూలం. సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్: 9704322999, 7337228262.

భీమిలిలో 1452 చ.గ స్థలం మరియు prime locations లో best investment/sale కోసం plots కలవు. ✆ 9492283882

LAND FOR SALE
8 ఎకరాలు
విజయనగరం, రాజాం రోడ్, గరివిడి బ్రిడ్జికి 1/2 KM దూరంలో గరివిడి గర్భాం రోడ్‌కి ఆనుకొని నివాస గృహాల దగ్గర చుట్టూ ఫెన్సింగ్‌తో 8 ఎకరాలు ఒకే బిట్ అమ్మకమునకు కలదు.
సం: 8143984634

గుర్ల మెయిన్ రోడ్ (2km) సమీపంలో 1/2 & 1ఎకరం భూమి అమ్మకానికి కలదు. విజయనగరం నుండి 12కిమీ దగ్గరలో. ✆ 8790012309, 9908664019

ఎకరా 66 సెంట్లు భూమి అర్జెంటుగా అమ్మకమునకు కలదు. విశాఖ - S.కోట రోడ్డుకు ప్రక్కన Nr.జిందాల్ కంపెనీ కొత్తవలస (మం) ✆ 9000263010.

PLOT FOR SALE

167 SQ.Y Residential Plot, Municipal Approval N/F, S/F, W/F Near R&B Junction, VZM Con: 9347695354.

200 Sq.yd site near Likhitha gardens (Gollalapeta (back side of KVR gated community) open for sale for immediate buyers. ✆ 9959222542.

భోగాపురం & ఎయిర్‌పోర్ట్ హైవేకి, NH-16కి 1km దగ్గరలో 60'తార్‌రోడ్‌కి ఆనుకొని 30సెంట్లు S/F స్థలం అమ్మకం, ఓన్లీ డైరెక్ట్ పార్టీస్ ✆ 9492746527

VMRDA Approved S/F plots for sale LEGEND KANAK Phase-2, plot No.81 (274.55 Sq.Yards) and Plot No.82 (367.25 Sq.Yrds) at Sontyam. C: 9985234775, 9381538129.

North East Corner 267 Sq.Yards Per Sq.Yds 12K Kanapaka Nr. Vizianagaram Collector Office, Vizianagaram. 9989932507.

విజయనగరం సిటీ లిమిట్స్, భోగాపురం హైవే ఆనుకొని లోన్ సదుపాయంతో ఉడా ప్లాట్స్ కలవు. ✆ 7799334841

ఆనందపురం దగ్గరలో 600 గజాలు గజం: 13,000. అయినాడ 5KM 1800 గజాలు గజం: 4500. రఘు ఇంజనీరింగ్ కాలేజి 6KM 600 గజాలు. E/F 50' రోడ్. గజం: 9500. 9912104143.

PLOT FOR SALE
201 చ.గ. స్థలం విజయనగరం MVGR ENGG. కాలేజీ ఆనుకొని 5th Battalion (APSP) పక్కన VMRDA అప్రూవల్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అమ్మకమునకు కలదు.
✆ 9908008388 8886723336

కలిదిండి గ్రూప్
అందిస్తున్న అద్భుతమైన రిసార్ట్ ప్లాట్లు విజయనగరం మరియు అనకాపల్లి సమీపంలో
✦ కాపుకాస్తున్న మామిడి చెట్లతో కూడిన ప్లాట్లు
✦ 33 అడుగుల అంతర్గత రోడ్లు
✦ రిసార్ట్ సదుపాయాలతో
✦ 200, 500, 1000 చ॥గ॥లలో
✦ చ॥గ॥ 3999/- (అనకాపల్లిలో)
✦ 4999/- (విజయనగరంలో)
మరిన్ని వివరాలకు
కలిదిండి గ్రూప్
88860 88852
88860 88853

విశాఖపట్నంలో శుభగృహ, బిల్డింగ్ బ్లాక్స్, సువర్ణభూమి, RK, జనచైతన్య, భూమాత, ప్రకృతి & అన్ని ఏరియాలో VUDA, పంచాయతీ సైట్స్ కొనబడును. ✆ 9030100536.

భోగాపురం Airport 2Gate నియర్ దల్లిపేట విలేజ్‌లో BBG బిల్డింగ్‌బ్లాక్స్ లేఔట్‌లో 2వెస్ట్ ఫేసింగ్ సైట్స్ అమ్మకం. 266Yards. 9030100536.

KVR Estate మెగా గేటెడ్ కమ్యూనిటీలో నార్త్ ఫేసింగ్ విల్లా Plot for Sale విజయనగరం @ చెల్లూరు ✆ 9493707594.

LEASE/ RENT

విజయనగరం జిల్లా రాంభద్రపురం మండలం ఆరికతోటలో హైవేదరి 16 ఎకరాల పంట భూమి లీజుకు ఇవ్వబడును. సంప్ర: 9440857320.

PROPERTY FOR SALE

167 yards VMRDA plot south facing. 5 km from VZM railway station On centurion university road. ✆ 9014511212

TO LET

3 BHK 2224 Sft. E/F Flat No.401 Sri Aditya Kondapalli Residency, Nr. R&B Raithu Bazar, VZM with all facilities C:9052551155.

For Office, Guest House Primary Schools, 700 Sq.Yds. House for Rent 100 ft. Ring Rd., Nr.Shirdisaibaba Temple,VZM ✆ 6301275322

JOBS

ఔట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ పద్ధతిలో వైజాగ్, VZM, SKL జిల్లాలో స్కూల్స్, హాస్పిటల్స్, రెవెన్యూ, కొన్ని Govt. Dept.లలో పనిచేయుటకు జూనియర్ / రికార్డ్ Asst. డేటాఎంట్రీ / కంప్యూటర్ ఆపరేటర్స్, సూపర్‌వైజర్స్, బుకింగ్/ కమర్షియల్ క్లర్క్స్, ల్యాబ్&ఎక్స్‌రే Tech. స్టాఫ్‌నర్స్, MNO, FNO అటెండర్స్ Q:10th to డిగ్రీ, ANM, GNM, BSc నర్సింగ్, P.G.వారు కావలెను.M/F Age:18 to 42 జీ:20K-45K ✆ 7729022333

ప్రముఖ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నందు పనిచేయుటకు బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్ (BDE), టెలీకాలర్స్, కౌన్సిలర్స్ కావలెను. వయస్సు 18 సం|| నుండి 30 సం||లోపు అర్హులు. సంప్రదించవలసిన నంబర్స్: 89777 96918, 89777 96920

గోశాల అసిస్టెంట్ కావలెను: విశాఖపట్నంకి 30 కిలోమీటర్ల దూరంలోఉన్న గోశాలలో పనిచేయుటకు అసిస్టెంట్ కావలెను. గోవులకి కావలసిన ఫీడ్, మేత వేయుటకు, గోమాతల ఎడల శ్రద్ధశక్తులు, భక్తిభావంఉన్న అసిస్టెంట్ కావలెను, గోవులకు సంబంధించిన అన్నిపనులు చేయగలిగినవారై ఉండవలెను, అర్హత గలవారికి తగినజీతం, ఫ్రీ భోజనం, ఫ్రీ వసతి ఏర్పాటు చేయబడును. 7399664499.

వర్కర్స్ కావలెను: విశాఖపట్నంకి దగ్గరలోఉన్న వ్యవసాయక్షేత్రం దానికి అనుబంధంగా ఉన్న గోశాలలో పనిచేయుటకు వర్కర్స్ కావలెను, ఎవరైనా కుటుంబంతో సహావచ్చి పనిచేసుకునే అవకాశంకలదు. ఈ గోశాలలో పనిచేయడానికి భార్యాభర్తలిద్దరికీ వేరువేరుగా తగినజీతం, ఫ్రీ వసతి, ఫ్రీ భోజనం ఏర్పాటుచేయబడును. అర్హత గలవారు వెంటనే సంప్ర॥ 9573497799.

ప్రముఖ ఇన్స్యూరెన్స్ కంపెనీలో పనిచేయుటకు మండలానికి ఒక అధికారి కావలెను. జీతం రూ: 20,000/- Cell: 9494684846

Wanted A/C Technicians, Assistants & Helpers. Qlf : ITI /10th/Inter. Exp & Freshers are preferable. ✆ 9494992999, 9392444199

Wanted Asst. Managers & Cashiers for IDFC, Axis, HDFC, ICICI, Kotak, Federal, IDBI, Asmall Finance Bank, City Union Bank. Qlf.: Degree B.Tech. MBA. Age: 32Yrs below. 8179805919.

Mohan Medical Shop Walk-in on 1st March: Night Staff, Sales Staff, Delivery Age 20-30 Qualifications 10th, Inter, Dip, B.Phrm. Accommodation Available. ✆ 9063206746.

శ్రీశ్రీ ఇనిస్టిట్యూట్‌లో పనిచేయుటకు తెలుగు & ఇంగ్లీష్ DTP / Photoshop / Online work వచ్చిన కంప్యూటర్ ఆపరేటర్ కావలెను. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. Contact No. 8919954196, 6304043376.

గాయత్రి హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలుచేయుటకు Exp. స్త్రీ/ నర్సులు / పురుషులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- వరకు ఇవ్వబడును ✆ 7569103916.

VZM ప్రముఖ Honest Reality Company నందు పనిచేయుటకు కస్టమర్ కేర్ Tele (5) F ప్రాజెక్టు ప్రమోటర్స్ (10) M/F కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజర్ (5) M/F ప్రాజెక్ట్ మేనేజర్ (3) వంట మనిషి హెల్పర్ అకౌంటెంట్ (M) డ్రైవర్ ఉత్సాహవంతులైన యువతీ యువకులు కావలెను. ట్రైనింగ్ & సపోర్ట్ ఇవ్వబడును. Contact : 8688796746.

ఏపీలో ప్రముఖ మద్యం పంపిణీ సంస్థకు జిల్లా వారీగా అనుభవజ్ఞులైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అవసరం. జీతం:30వేలు, TA/DAతో సహా ✆ 92463 63624, jobsimfl@gmail.com

హోల్‌సేల్ రెడీమేడ్ షాపులో పనిచేయుటకు సేల్స్‌మేన్, సేల్స్ గర్ల్స్ కావలెను. శ్రీమహావిష్ణు రెడీమేడ్ బాలాజీ మార్కెట్, VZM. ✆ 9985374309, 9493860961.

వైజాగ్ RTC కాంప్లెక్స్ దగ్గర్లో గల ప్రముఖ డార్మెటరీనందు పనిచేయుటకు మేనేజర్, బాయ్స్ కావలెను. జీతం + భోజనం + ఉచిత వసతి. Ct: 9246615866.

డాక్‌యార్డ్, షిప్‌యార్డ్, HPCL, BPO, సాఫ్ట్‌వేర్ జ్యూయలరీ షాపింగ్‌మాల్స్, ఫార్మాకంపెనీలు MNC బ్యాంకులు స్టాఫ్ కావలెను. Qlf.: 10th డిగ్రీ B.Tech., MBA, B. ఫార్మశీ. జీ॥ 20K to 50K. Ph.: 8121847899.

18-28 సం॥ల మధ్య వయస్సు కలిగి ఇంటిలో ఉండి పని చేయుటకు అమ్మాయి కావలెను. జీతం+వసతి +భోజనం సదుపాయం కలదు. ✆ 8790192999.

CCB బ్యాంకులో పనిచేయుటకు (స్త్రీ) టెలికాలర్స్ ప్రోసెసింగ్ మేనేజర్స్ కావలెను జీతం 10వేలు నుండి 15 వేలు సెల్: 9985851441.

సీసీటీవీ కెమెరా ఫిట్టింగ్‌కి ఫ్రెషర్స్ కావలెను (ఫీల్డ్ వర్క్) శాలరీ 15000/ & etc- ఆఫీస్ (గుంటూరు & హైదరాబాద్). ✆ 9731722666, 9731567105

అంజన్న హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలు చేయుటకు Exp స్త్రీ/పు/నర్సులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- Hydలో 9966568882/9963489661

భూమాతవారి బొబ్బిలిలో BUDA అనుమతులు కల్గి క్లబ్‌హౌస్, స్విమ్మింగ్‌పూల్ వంటి ఆధునిక వసతులతో నిర్మించిన శ్రీగంధం ప్లాంటేషన్స్ వెంచర్ & విశాఖనగరంలో అద్భుతమైన వుడా వెంచర్స్‌ను ప్రమోట్ చేయుటకు అభ్యర్థులు M/F కావలెను. అద్భుతమైన ఆఫర్స్. Ct: 9885438399.

ఫీల్డ్ మేనేజర్స్, Gold వాల్యూయర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీస్టార్ గోల్డ్ కంపెనీకి కావలెను. ఏజ్: 22 to 35, ఫ్రెషర్స్ కూడా ✆ 62810 37879/ 90353 37879

WANTED
A Leading Hospital in Vizianagaram
REQUIRED
RECEPTIONIST
Any Degree & Computer Knowledge.
PHARMACY
D. Pharmacy / Minimum Experienced
OT TECHNICIAN
Experience Holder
GNM NURSING (NICU, PICU)
Experience / Freshers
Send Your Resume On or Berfore 7th March
jena.basanta@gmail.com
VENKATAPADMA HOSPITAL
3 Lamps Jn., Vizianagaram
✆ 7995666692 9398203473

DRIVERS

Experienced car drivers age 20 to 50 years. Food and accommodation available. Cont: 8897663366

భర్త కారు డ్రైవర్‌గా భార్య ఇంట్లో పనిచేయుటకు భార్యా భర్తలు కావలెను. వసతి సౌకర్యం కలదు. విశాఖపట్నం నందు పని చేయుటకు. ✆ 9493880990.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే
సంప్రదించండి: 8008597609

కాలువలో డెక్క.. పారదు నీటిచుక్క

గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర, కొంకడివరం, సన్యాసిరాజుపేటకు చెందిన పంట పొలాలకు సాగునీరందించే జంఝావతి కాలువలో గుర్రపుడెక్క పేరుకుపోయింది. వారం రోజుల కిందట ప్రాజెక్టు అధికారులు రబీకి సాగునీరు విడిచిపెట్టినా శివారు ఆయకట్టుకు చేరలేదు. దీంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. నీరులేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు. గుర్రపుడెక్క, పూడిక తొలగించాలని కోరుతున్నారు. కాలువలు శుభ్రం చేయిస్తామని జేఈ పవన్ తెలిపారు.

– న్యూస్‌టుడే, గరుగుబిల్లి గ్రామీణం

భవనం నిరుపయోగం.. అందేదెలా వైద్యం

పాచిపెంట మండలంలో గిరిజన రోగులకు వైద్యసేవలు అందించేందుకు వేటగానివలస, గొట్టూరు కూడలిలో రూ.లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఉప వైద్య కేంద్రం వినియోగంలో లేక వృథాగా మారింది. తలుపులు, ద్వారాలు, కిటికీలు దొంగిలించేశారని స్థానికులు చెబుతున్నారు. వేటగానివలసలోని ఆశ్రమ పాఠశాల అదనపు భవనంలో తాత్కాలికంగా వైద్య కేంద్రం నడుస్తోంది. దీనిపై గురివినాయుడుపేట పీహెచ్‌సీ వైద్యుడు సురేశ్ చంద్ర దేవ్ మాట్లాడుతూ పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.

- న్యూస్‌టుడే, పాచిపెంట

అడుగడుగునా గుంతలే

కురుపాం మండలం ఉదయపురం పంచాయతీ కాకితాడ గ్రామానికి వెళ్లే రహదారి ఇది. రాళ్లు తేలి అధ్వానంగా తయారైంది. ఎక్కడికక్కడే తారు ఊడిపోయి గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ప్రయాణం సాగించలేకపోతున్నామని వాహన చోదకులు, స్థానికులు వాపోతున్నారు. రాత్రి సమయాల్లో పలువురు ప్రమాదాల బారిన పడ్డారన్నారు. రహదారిని బాగు చేయాలని గిరిజనులు కోరుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని నిధులు మంజూరైతే మరమ్మతులు చేయిస్తామని ఐటీడీఏ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.

– న్యూస్‌టుడే, కురుపాం గ్రామీణం

నీటి వృథాకు కర్రే అడ్డు!

వేసవి వస్తోంది.. ఆపై నీటి కొరతతో ప్రజలు సతమతమవుతున్న వేళ రాజ్యలక్ష్మీపురంలో వీధి కుళాయిలకు ట్యాప్‌లు లేక వృథాగా పోతోంది. నీరంతా రోడ్డుపైన నిలిచిపోవడమే కాకుండా పక్కనే మురుగు కాలువ ప్రవహించడంతో దుర్వాసన వ్యాపిస్తోందని స్థానికులు వాపోతున్నారు. తాత్కాలికంగా ఆపేందుకు కర్రను అడ్డుగా పెట్టారు. ఈ విషయాన్ని ఎంపీడీవో రమేష్ వద్ద ప్రస్తావించగా క్రాష్ ప్రోగ్రాంలో సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.

– న్యూస్‌టుడే, కొమరాడ

మురుగు పోయేదెలా?

కురుపాం మండలం కిచ్చాడ గ్రామంలోని ఎస్సీ వీధిలో కాలువలు లేక మురుగు ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. దీంతో దుర్వాసన, దోమల బెడద ఎక్కువవుతోందని కాలనీవాసులు వాపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యేకు సమస్యను విన్నవించారు. పక్కా కాలువ నిర్మాణానికి హామీ ఇచ్చినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. కూటమి ప్రభుత్వమైనా పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. పరిశీలించి, చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో జె.ఉమామహేశ్వరి తెలిపారు. – న్యూస్‌టుడే, కురుపాం గ్రామీణం

ఆపద్బాంధవుడు చంద్రబాబు

సాలూరు, న్యూస్‌టుడే: ఆపదలో ఉన్నానని చెప్పిన వెంటనే ఆపరేషన్‌కు రూ.3.50లక్షలు ఆర్థిక సాయం అందించిన ఆపద్బాంధవుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని కిడ్నీ బాధితుడు ప్రవీణ్‌కుమార్ అన్నారు. సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కును శనివారం మంత్రి సంధ్యారాణి ఆయనకు అందజేశారు. బాధిత యువకుడికి రెండు కిడ్నీలు పాడవడంతో తండ్రి పెట్రోల్‌బంకులో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. తమను ఆదుకునేందుకున్న కుమారుడు ప్రాణాపాయ స్థితికి చేరడంతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తల్లి తన కిడ్నీ కొడుకుకు ఇచ్చేందుకు ముందుకొచ్చారు.. శస్త్ర చికిత్సకు డబ్బులేక సాయం కోసం చూశారు. విషయాన్ని స్థానిక తెదేపా నేతలు బాలాజీ, రమణ, ప్రసాద్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి లేఖ ద్వారా ముఖ్యమంత్రికి తెలియజేయడంతో సీఎం సహాయనిధి నుంచి రూ.3.50 లక్షలు మంజూరు చేశారు. ఈ మేరకు సీఎం, మంత్రికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ తెదేపా అధ్యక్షుడు చిట్టి ఉన్నారు.

కిడ్నీ బాధితుడు ప్రవీణ్‌కుమార్‌కు చెక్కు అందజేస్తున్న మంత్రి సంధ్యారాణి

అవ్వాతాతల కళ్లల్లో ఆనందం

పార్వతీపురం పురపాలక, పట్టణం న్యూస్‌టుడే: ప్రతి నెలా ఒకటో తేదీకల్లా ఇంటివద్దే వృద్ధులకు పింఛన్లు అందజేస్తూ, కూటమి ప్రభుత్వం అండగా ఉంటోందని ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు. శనివారం పట్టణంలోని 14వ వార్డులో పింఛన్లు పంపిణీ చేశారు. అరకు పార్లమెంట్ తెదేపా అధ్యక్షురాలు తేజేశ్వరి, పుర కమిషనరు పావని, నాయకులు పాల్గొన్నారు. ● గుమ్మలక్ష్మీపురం: విప్ జగదీశ్వరి చొరవతో జంగిడిభద్రలో పింఛన్లు పంపిణీ చేశారు. మండల కన్వీనర్ నరేష్, సర్పంచి జగ్గారావు, నాయకులు సుదర్శనరావు, భూషణరావు పాల్గొన్నారు.



పింఛన్లు పంపిణీ చేస్తున్న విప్ జగదీశ్వరి

వృద్ధురాలికి నగదు అందజేస్తున్న ఎమ్మెల్యే విజయచంద్ర

టెండర్లకు అయిదేళ్లు.. పనులకు ఇంకెన్నాళ్లు

రాళ్లుతేలి గుంతలమయంగా ప్రభుత్వాసుపత్రికి వెళ్లే దారి

సాలూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా పట్టణ ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. 15, 20ఏళ్ల కిందట నిర్మించిన తారురోడ్లు పూర్తిగా పాడయ్యాయి. దారి పొడవునా గుంతలతో గుబులు పుట్టిస్తున్నాయి. వైకాపా పాలనలో కనీసం మరమ్మతులు చేయలేదు. రోడ్ల పనులకు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రాలేదు. దీంతో నిధులకు కాలం చెల్లిపోయే పరిస్థితి దాపురిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గతేడాది టెండర్లు పూర్తయి ఏడాది కావస్తున్నా పనులు ప్రారంభం కాలేదు.

పట్టణ బీటీ రోడ్లకు కలగని మోక్షం

గండం తప్పేనా..

వైకాపా హయాంలో 14వ ఆర్థిక సంఘం నిధులతో రూ.1.20 కోట్లతో టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. గడువు ముగియడంతో నిధులు వెనక్కిపోయాయి. 2022-23లో రెండోవిడత అర్బన్ గ్రాంట్ రూ.67.09లక్షలతో అయిదు, 2023-24లో మూడో ఆర్థిక సంఘ నిధులు రూ.68.03లక్షలతో ఏడు రహదారులకు ప్రతిపాదించారు. గతేడాది మార్చిలో టెండర్లు ఖరారైన తర్వాత ఉన్నతాధికారుల అనుమతి కోసం పంపించగా జాప్యం కారణంగా ఇప్పటికీ ప్రారంభం కాలేదు. వచ్చే నెలతో వీటికి గడువు ముగియనుంది. ఈలోగా పూర్తి చేయకుంటే గండం తప్పదు.

చేయాల్సినవి ఇవీ..

● రూ.16లక్షలతో ఎన్టీఆర్ విగ్రహం నుంచి రైల్వేస్టేషన్ కూడలి రహదారి ● రూ.10లక్షలతో రైల్వేస్టేషన్ కూడలి నుంచి మక్కువ బైపాస్ రోడ్డు, రూ.11.63లక్షలతో కోటవీధి నరిని స్కూల్ నుంచి చిట్టివీధి, యాతవీధి, రూ.16లక్షలతో దక్షిణవీధి స్కూల్ నుంచి పెద కోమటిపేట, కోట దుర్గ గుడి వరకు, రూ.12లక్షలతో కోటవీధి కూడలి నుంచి మెంటాడవీధి, పెదహరిజనపేట చర్చి వరకు, రూ.12 లక్షలతో లూథరన్ సామాజిక భవనం-మంత్రి నివాసం, రూ.16 లక్షలతో శివాజీ కూడలి-జూనియర్ కళాశాల, మజ్జిపేట, రూ.10లక్షలతో బంగారమ్మకాలనీలో, రూ.24లక్షలతో పవర్ రోడ్డు గాంధీనగర్-వేదసమాజం, శివాజీ, బోసుబొమ్మ కూడలి రహదారి నిర్మాణం.

త్వరలో చేస్తాం..

ఉన్నతాధికారుల నుంచి అనుమతులు వచ్చిన వెంటనే వర్క్ ఆర్డర్లు ఇచ్చి పనులు ప్రారంభిస్తాం. గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. - ప్రసాద్, పుర డీఈ

ఆలోచన అదిరె.. ఆవిష్కరణ మెరిసె

మునక్కాయవలసలో జూ ప్రదర్శన

సమాజంలో ఎదురయ్యే అనేక సమస్యలకు సైన్స్ పరిష్కారం చూపుతుందని డీఈవో బ్రహ్మాజీరావు అన్నారు. శనివారం పార్వతీపురంలోని డీవీఎంఎం పాఠశాలలో సైన్స్‌డేలో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రాజెక్టులు ప్రదర్శించారు. - న్యూస్‌టుడే బృందం

కురుపాంలో సీవీ రామన్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఉపాధ్యాయులు

సాలూరు.. జ్యోతిబా ఫులే స్కూల్‌లో సైన్స్ ప్రదర్శనలు తిలకిస్తున్న ప్రిన్సిపల్ మహాలక్ష్మి

ప్రదర్శనలను తిలకిస్తున్న ప్రతినిధులు

గాలికాలుష్యం నియంత్రణ ప్రాజెక్టుతో విద్యార్థినులు

పాలకొండలో..

ప్రసవానికి తప్పని పాట్లు

కొమరాడ, న్యూస్‌టుడే: పూడేసు పంచాయతీలోని కొండగూడ గ్రామానికి చెందిన ఆరిక వనిత(28)కు శనివారం పురిటినొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామభద్రపురం ఆసుపత్రికి తరలిస్తుండగా బల్లపాడు దాటిన తర్వాత మార్గమధ్యలో ప్రసవవేదన ఎక్కువ కావడంతో పైలెట్ శ్రీనివాసరావు అత్యవసర సేవలు అందించగా ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డను పీహెచ్‌సీకి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

బిడ్డతో వనిత

హెచ్‌పీవీతో క్యాన్సర్‌కు అడ్డుకట్ట

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: కౌమార వయసులో యువతుల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను హెచ్‌పీవీ టీకాతో నివారించవచ్చని ఉప వైద్యాధికారిణి కేవీఎస్ పద్మావతి అన్నారు. శనివారం మండలంలోని బందలుప్పి పీహెచ్‌సీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్యాన్సర్ నివారణకు జిల్లాలో ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు. ప్రధానమంత్రి ఆదేశాల మేరకు 90 రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. దీని కోసం ప్రత్యేక సర్వే చేపడుతున్నామని తెలిపారు. వైద్యాధికారి శంకరరావు, ఆరోగ్య సూపర్‌వైజర్లతో కేంద్రంలో మందుల నిల్వ, ఓపీ హాజరుపై మాట్లాడారు. అనంతరం కేంద్రంలో దస్త్రాలను పరిశీలించి సూచనలు చేశారు.

దస్త్రాలు పరిశీలిస్తున్న ఉప వైద్యాధికారిణి

47 ఆశ్రమ పాఠశాలలకు డిప్యూటీ హెచ్‌ఎంల నియామకం

సీతంపేట, న్యూస్‌టుడే: సీతంపేట ఐటీడీఏ పరిధిలోని 47 ఆశ్రమ పాఠశాలలకు డిప్యూటీ ప్రధానోపాధ్యాయులను నియమించినట్లు జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి ఎం.అన్నాదొర శనివారం తెలిపారు. మరో 29 మందికి డిప్యూటీ వార్డెన్లుగా బాధ్యతలు అప్పగించామని తెలిపారు.

విశాఖలో వలస కూలీ మృతి

కొమరాడ, న్యూస్‌టుడే: మండలంలోని కుంతేసు పంచాయతీ తినుకు గ్రామానికి చెందిన చోడి భాస్కరరావు(25) విశాఖ ఆసుపత్రిలో మృతి చెందాడు. తల్లి దుమ్మమ్మ, గ్రామస్థుల వివరాల ప్రకారం.. భాస్కరరావు స్థానిక యువకులతో కలిసి నెలరోజుల కిందట బెంగళూరులో ఓ కంపెనీలో పని కోసం వెళ్లాడు. పదిరోజుల కిందట స్వగ్రామానికి బయల్దేరాడు. విశాఖ రైల్వే స్టేషన్లో దిగిన ఆయన అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు కేజీహెచ్‌కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

చికిత్స పొందుతూ మరొకరు..

రామభద్రపురం: ద్విచక్ర వాహనం ఢీకొని గాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై ప్రసాదరావు వివరాల మేరకు.. సాలూరు పట్టణం సమీపంలోని పురోహితునివలసకు చెందిన ఎం.శ్రీనివాస్ ఈనెల 24న నడిచి వెళ్తుండగా.. రామభద్రపురం మండలం తారాపురం వద్ద రహదారిపై ద్విచక్రవాహనం ఢీకొట్టింది. గాయాలవడంతో విశాఖ తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఆయనకు భార్య గంగవేణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

వెంకన్నకు పుష్పాలంకరణ

బలిజిపేట, న్యూస్‌టుడే: బలిజిపేటలో వేంకటేశ్వర స్వామిని పుష్పాలు, తులసీ దళాలతో శనివారం ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ధర్మకర్త బి.శ్రీధర్‌నాగరాజు ఆధ్వర్యంలో అర్చకులు హరికృష్ణమాచార్యులు, సురేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అధికారుల బృందం పరిశీలన

సాలూరు గ్రామీణం: మామిడిపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారుల బృందం తనిఖీ చేసింది. పిల్లల విద్యా సామర్థ్యాలు, మధ్యాహ్న భోజన పథకం, 100 రోజుల ప్రణాళిక అమలు, వెనుకబడిన విద్యార్థుల మెరుగుకు చేపట్టిన ప్రణాళికపై పరిశీలించారు.

సంక్షిప్త సమాచారం

22 మందిపై బైండోవర్ కేసులు

జియ్యమ్మవలస: మండలంలోని శిఖబడి గ్రామంలో ఈ నెల 2 నుంచి మూడు రోజుల పాటు జరిగే అగ్నిగంగమ్మ పండగ సందర్భంగా 22 మందిపై బైండోవర్ కేసులు పెట్టినట్లు శనివారం హెచ్‌సీ పోలయ్య తెలిపారు.

ఎంపీడీవోగా హరిప్రసాద్

జియ్యమ్మవలస: మండలాభివృద్ధి అధికారిగా సీహెచ్. హరిప్రసాద్ శనివారం నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన కె.ధర్మారావు ఉద్యోగ విరమణ పొందడంతో డిప్యూటీ ఎంపీడీవోగా పనిచేస్తున్న హరిప్రసాద్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించారు.

చిన్న పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు

మక్కువ: చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని ఏజెడ్ క్వాలిటీ డెవలప్‌మెంట్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ఎస్.సాగర్ అన్నారు. సమావేశంలో మాట్లాడుతూ ఆసక్తి గల యువతీ యువకులను గుర్తించి ప్రభుత్వం ద్వారా రూ.3లక్షల వరకు రాయితీతో రుణ సదుపాయం కల్పిస్తామన్నారు.

రూ.5లక్షలతో పాఠశాల నిర్మాణం

మక్కువ: దబ్బగడ్డలో దశాబ్ద కాలంగా పాఠశాల భవనం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఓ ఇంటి గడపలో చదువుకున్నారు. దీంతో గ్రామస్థులు, యువత, ఉద్యోగులు రూ.5లక్షలు పోగు చేసి భవనం నిర్మించారు.

భామినిలో విద్యార్థి డిబార్

పార్వతీపురం పట్టణం: ఇంటర్ పరీక్షల్లో భాగంగా భామిని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చూచిరాతకు పాల్పడుతున్న ద్వితీయ ఏడాది విద్యార్థిని డిబార్ చేసినట్లు డీఐఈవో వై.నాగేశ్వరరావు తెలిపారు.

దరఖాస్తుల పరిశీలన

కలెక్టరేట్ ప్రాంగణం: దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల వాహనాలు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు దివ్యాంగుల శాఖ జిల్లా అధికారి శైలజ అన్నారు. నియోజకవర్గానికి 10 చొప్పున 40 స్కూటీలు వచ్చాయన్నారు. ఇప్పటివరకు 66 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారని, శనివారం సంబంధిత పత్రాలు పరిశీలించామన్నారు.

అతివేగంతో బస్సులు నడపొద్దు

పాలకొండ: ప్రైవేటు పాఠశాలల బస్సులు అతివేగంగా నడపకూడదని ఎంవీఐ టి.వేణుగోపాలరావు అన్నారు. రహదారి భద్రతలో భాగంగా పాలకొండలోని పలు ప్రైవేటు పాఠశాలల బస్సులను సిబ్బంది, పోలీసులతో కలిసి శనివారం తనిఖీలు నిర్వహించారు. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించొద్దని సూచించారు.

జూదరులపై కేసు నమోదు

పార్వతీపురం పురపాలక: పార్వతీపురంలో సౌందర్య థియేటర్ సమీపంలో జూదమాడుతున్న అయిదుగురిని అదుపులోకి తీసుకుని, రూ.15,650 స్వాధీనం చేసుకున్నామని ఎస్సై ప్రయాగమూర్తి తెలిపారు.

3న ఆలయాల మూసివేత

మక్కువ, గరుగుబిల్లి: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి ఆలయాన్ని ఈనెల 3న మూసివేస్తున్నట్లు ఈవో బి.శ్రీనివాస్ తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 9గంటల వరకే అమ్మవారికి పూజలు ఉంటాయన్నారు. 4న యథావిధిగా పూజలు ప్రారంభమవుతాయన్నారు. ● తోటపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం, కోదండ రామాలయాలను 3న మూసివేయనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు అప్పలాచార్యులు తెలిపారు.

126 మందికి ఉచిత నేత్ర పరీక్షలు

పాచిపెంట: మాతుమూరు గ్రామంలో నవజీవన్ ట్రస్టు, ఐఆర్‌డీఎస్ సంయుక్తంగా నిర్వహించిన నేత్ర వైద్య శిబిరంలో 126 మందికి పరీక్షలు నిర్వహించారు. 51 మందికి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించినట్లు ఐఆర్‌డీఎస్ ఎన్‌జీవో అధ్యక్షుడు స్వాతి, కోశాధికారి చిన్నమ్మ తెలిపారు. పుష్పగిరి ఆసుపత్రి సమన్వయకర్త జి.గణేశ్ పాల్గొన్నారు. ● జియ్యమ్మవలస: వనజ గ్రామంలో శనివారం చేపట్టిన ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరానికి విశేష స్పందన లభించింది. ఈమేరకు వైద్యురాలు హేమాక్షి ఆధ్వర్యంలో 160 మందికి పరీక్షలు చేసి మందులు అందించారు.

సమస్యలు పరిష్కరించాలి

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: ఎంపీపీ ఎం.శోభారాణి అధ్యక్షతన శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఏవో మూర్తి అజెండాను చదివి వినిపించారు. ఆయా శాఖాధికారులు సంబంధిత వివరాలు తెలియజేశారు. రెవెన్యూ, అటవీ, ర.భ, పీఆర్, ఆర్టీసీ శాఖల సిబ్బంది హాజరు కాలేదు. శ్మశానం వద్ద గొట్టపుబావి, పాడైన ఖానాలను బాగుచేయాలని సర్పంచి సుభద్ర కోరారు. సంగంవలస-సీతంపేట రోడ్డు బాగు చేయాలని సూపర్ వైజర్ నాయుడు కోరారు. వైస్ ఎంపీపీ జగన్నాథ్ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎంపీపీ శోభారాణి

12మంది సభ్యులు గైర్హాజరు..

సాలూరు: అధికారులు చేసిన తప్పులకు తాము తిట్లు కాస్తున్నామని పాలకవర్గ సభ్యులు అన్నారు. సాధారణ సమావేశంలో మాట్లాడుతూ పన్ను బకాయిల రద్దుపై ముందస్తు సమాచారం ఇవ్వకుండా టేబుల్ ఎజెండాగా పెట్టడంతో ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయన్నారు. 12 సభ్యులు మంది గైర్హాజరయ్యారు. పుర అధ్యక్షురాలు పి.ఈశ్వరమ్మ, ఉపాధ్యక్షుడు అప్పలనాయుడు, ఇన్‌ఛార్జి కమిషనర్ ప్రసాద్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

రంగుమారిన నీటితో ప్రజల అవస్థలు

పాలకొండ గ్రామీణం, పాలకొండ, న్యూస్‌టుడే: పాలకొండ నగర పంచాయతీ పాలకవర్గ అధ్యక్షురాలు ఆకుల మల్లీశ్వరి అధ్యక్షతన శనివారం సమావేశం నిర్వహించారు. నగర పంచాయతీ పరిధిలో తరచూ రంగుమారిన నీరు సరఫరా అవుతుందని సభ్యుడు కె.మోహన్‌రావు సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. పొరుగుజిల్లాలో అతిసారం వ్యాప్తి చెందడంతో పట్టణంలో సురక్షితమైన నీటిని అందించాలని కోరారు. ట్యాంకులు శుభ్రం చేయిస్తున్నామని, స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నట్లు ఏఈ దేవీవరప్రసాద్ తెలిపారు. ● సీతానగరం: మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ రమణమ్మ అధ్యక్షతన జరిగింది. బూర్జ, బగ్గందొరవలస పశువైద్యశాలల్లో గొట్టపు బావులు ఏర్పాటు చేయాలని సభ్యులు కోరారు. గైర్హాజరైన సభ్యులకు నోటీసులు జారీ చేయాలని తీర్మానించారు. జడ్పీటీసీ బాబ్జీ, ఇన్‌ఛార్జి ఎంపీడీవో వెంకటరావు పాల్గొన్నారు.

సమస్యను విన్నవిస్తున్న సభ్యుడు

వేలం ప్రకటన

మహారాజశ్రీ పార్వతీపురం సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో
ఇ.పి. 1/2025 ఓ.ఎస్. 17/2022

బిట్వీన్:
రామదండి సూర్యం .... డిక్రీహోల్డర్
మరియు
పూడి అరుణ .... జడ్జిమెంట్ డెటార్

పై నెంబరు అములులో ఈ దిగువ షెడ్యూల్ దాఖలా మరియు జడ్జిమెంట్ డెటార్ యొక్క హక్కు అనుభవములో యున్నటువంటి ఆస్తిని పై కోర్టులో తే17.04.2026దిన ఉదయం 10.30గం॥ లగాయితూ బహిరంగముగా వేలం వేయబడును. కావున వేలంలో పాల్గొన దలచినవారు స్తియారు షరతులకు లోబడి వేలంలో పాల్గొనగలరు.

ఆస్తివివరం:

ఐటమ్ నెం.1: పార్వతీపురం మన్యం జిల్లా, పార్వతీపురం మండలం, కృష్ణపల్లి పంచాయితీ, రాధమ్మపేట గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నెం. 78/2ఎ, య. 2:40 సెంట్లు మరియు సర్వే నెం.78/2బి య.1.79 సెంట్లు గల మెట్టు భూములకు హద్దులు:
తూర్పు: జంఝావతి కాలువ దక్షిణ: పూడి వెంకటనాయుడు గారి మెట్టు భూమి
పడమర: కోసూరు రాము గారి మెట్టు భూమి ఉత్తర: పొట్నూరు కన్నయ్య గారి మెట్టు భూమి.

ఐటమ్ నెం.2.: సర్వే నెం.82/1 య. 3.30 సెంట్లు భూమికి హద్దులు
తూర్పు: జంఝావతి కాలువ కొంతవరకున్నూ మరియు పూడి వెంకటనాయుడు గారి మెట్టు కొంతవరకు.
దక్షిణ: జంఝావతి కాలువ కొంతవరకున్నూ మరియు పూడి వెంకటనాయుడు గారి మెట్టు కొంతవరకు మరియు గోర్జ కొంతవరకు.
పడమర : ఇందుపూరు విజయ్‌గారి మెట్టు భూమి ఉత్తర: జంఝావతి కాలువ.

ఐటమ్ నెం.3.: సర్వే నెం. 78/4 య.0.74 సెంట్లు గల మెట్టు భూమికి హద్దులు
తూర్పు: జంఝావతి కాలువ దక్షిణ: పూడి వెంకటనాయుడు గారి మెట్టు భూమి
పడమర: సర్వే నెం. 78/3 గల మెట్టు భూమి ఉత్తర: ఐటమ్ నెం.1 గల భూమి.

ఐటమ్ నెం.4.: సర్వే నెం.77/1 య.1.50 సెంట్లు గల మెట్టు భూమికి హద్దులు
తూర్పు: రాధసాగరం చెరువు దక్షిణ: ఇందుపూరి విజయ్ గారి మెట్టు భూమి
పడమర: కోసూరు రాము గారి మెట్టు భూమి ఉత్తర: రాధసాగరం చెరువు
ఇసి లెక్క దాఖలా ఎట్టి అన్యాక్రాంతములు లేవు.

డిక్రీ హోల్డర్ విలువ : రూ.48,65,000-00 అమీను గారి విలువ : రూ.70,03,000-00
మార్కెట్టు విలువ జడ్జిమెంటు డేటారు విలువ దాఖలు చేయలేదు.
కోర్టు వారి ఉత్తర్వులను అనుసరించి.
పి.రాజేశ్వరరావు, డి.హెచ్.ఆర్ తరుపు న్యాయవాది,
పార్వతీపురం, సెల్: 9440510128

కార్యాచరణ పక్కాగా అమలుచేయాలి

సీతంపేట, న్యూస్‌టుడే: పదోతరగతి విద్యార్థులకు సంబంధించిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక పక్కాగా అమలు చేయాలని డిప్యూటీ డీఈవోలు పి.నారాయుడు, పి.కృష్ణమూర్తినాయుడు సూచించారు. మండలంలోని బుడగరాయి, శంబాం, ముత్యాలు, ఒంద్రుజోల ఆశ్రమ ఉన్నత పాఠశాలలను శనివారం సందర్శించారు. పాఠశాలల్లోని మరుగుదొడ్లు, వంట గదులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.

ఉపాధ్యాయులకు సూచనలిస్తున్న డిప్యూటీ డీఈవోలు

గొలుసు దుకాణాలు నిర్వహిస్తున్నా చర్యల్లేవు

పార్వతీపురం పురపాలక, న్యూస్‌టుడే: కూటమి నాయకుల మధ్య చిచ్చుపెట్టేలా అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్నారని భాజపా జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ డైరెక్టర్ ద్వారపురెడ్డి శ్రీనివాసరావు అన్నారు. శనివారం విలేకర్లతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రొటోకాల్ పాటించడం లేదన్నారు. సీజీఎస్టీ నిధులతో చేపట్టనున్న పింక్ టాయిలెట్స్ నిర్మాణానికి జరిగిన భూమిపూజకు భాజపా, జనసేన నాయకులకు ఆహ్వానం ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్యే విజయచంద్ర అసెంబ్లీలో సారా అంశాన్ని ప్రస్తావిస్తే ఎక్సైజ్ శాఖ స్పందించలేదన్నారు. మద్యం సీసాపై రూ.10 నుంచి రూ.20 అదనంగా వసూలు చేస్తూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గొలుసు దుకాణాలు నడుపుతున్నా అధికారులు పట్టనట్లు ఉండడం సరికాదన్నారు. ప్రొటోకాల్ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు.

మాట్లాడుతున్న భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు

నిధులు తెచ్చి జీతాలివ్వండి

సాలూరు, న్యూస్‌టుడే: తమకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పారిశుద్ధ్య కార్మికులు పురపాలిక కార్యాలయం గేటు వద్ద బైఠాయించారు. పుర అధ్యక్షురాలు, కౌన్సిలర్లు వారితోపాటు కూర్చుని నిరసన తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు రప్పించి ప్రతినెలా జీతాలివ్వాలని పుర అధ్యక్షురాలు పి.ఈశ్వరమ్మ, ఉపాధ్యక్షుడు అప్పలనాయుడు, కౌన్సిల్ సభ్యులు కోరారు. పురపాలికకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా మంజూరు చేయడం లేదన్నారు. పన్నులు వసూలైతే చెల్లిస్తామని ఇన్‌ఛార్జి కమిషనర్ ప్రసాద్ తెలిపారు. నాయకులు నాయుడు, శంకర్, రాముడు ఉన్నారు.

కార్మికులతో కలిసి నిరసన తెలుపుతున్న పుర అధ్యక్షురాలు, కౌన్సిల్ సభ్యులు

ఉప కారాగారం తనిఖీ

బెలగాం, న్యూస్‌టుడే: ఖైదీల పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని అడిషనల్ ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జె.సౌమ్యజోస్పిన్ సూచించారు. పార్వతీపురంలోని ఉపకారాగారాన్ని శనివారం తనిఖీ చేశారు. పరిసరాలు, సదుపాయాలు, భద్రత వ్యవస్థపై ఆరా తీశారు. అనంతరం ఖైదీలతో మాట్లాడి ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకున్నారు.

హుస్సేనుపురంలో కార్డన్ సెర్చ్

వీరఘట్టం: హుస్సేనుపురంలో పోలీసులు శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామని, 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై షణ్ముఖరావు తెలిపారు. పాలకొండ, సీతంపేట, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, కురుపాం, ఎల్విన్‌పేట ఎస్సైలు పాల్గొన్నారు.

Dr. VARALAKSHMI PUBLIC SCHOOL
Affiliated to CBSE, Govt. of India, New Delhi. Affiliation No: 130519
Opp. HP Petrol Bunk, Tennu Boddavara, S. Kota Mandal, Vizianagaram Dist. A.P. - 535145

WANTED TEACHERS (for Additional Sections)

Invites well experienced teachers with good communication skills to teach all subjects for High School Sections of CBSE curriculum. Salary negotiable based on experience & teaching skills. Required - wardens for Boys & Girls Hostel also.

Walk in interview from 02-03-2026 to 07-03-2026 (or) mail your resume to drvaralakshmischool@gmail.com

WhatsApp No: 9494333558

Sd/- Management

(c) eenadu

సుందరం.. మన్యం సందర్శనం


మారేడుమిల్లిలో పర్యాటకులను ఆకర్షించేలా నిర్మించిన హట్‌లు

న్యూస్‌టుడే - మారేడుమిల్లి

ప్రకృతి రమణీయత.. ఆహ్లాదకర వాతావరణం... మండు వేసవిలోనూ మంచు తెరలు.. ఎత్తైన కొండలు.. పచ్చని అడవులు.. పారే జలపాతాలు.. సన్నగా సాగిపోయే రహదారులు... ఇవన్నీ పోలవరం జిల్లా మన్యంలోని మారేడుమిల్లి ప్రాంతం ప్రత్యేకతలు. వీటి కారణంగానే మారేడుమిల్లి పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది. నిత్యం వందలాది మంది సందర్శకులు ఇక్కడికి తరలివస్తుంటారు. పట్టణ, నగర ప్రాంతాల్లో యాంత్రికంగా జీవనం సాగిస్తున్న వారంతా మన్యం సందర్శనతో మధురానుభూతి పొందుతారు. ఇలా వచ్చే పర్యాటకులను ఆకర్షించి, వసతి సదుపాయాన్ని కల్పించడం ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందడానికి ఇక్కడి వ్యాపారులు ప్రయత్నాలు చేస్తుంటారు. మన్యంలో అందాలను మేళవిస్తూ వెదురుతో గుడిసె(హట్)లు నిర్మిస్తున్నారు. చుట్టూ పూలమొక్కలతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన గ్రామాల్లో, వారి ఇళ్లలో ఉండే అనుభూతిని సందర్శకులకు కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మారేడుమిల్లి ప్రాంతంలో కాటేజీలు, లాడ్జిలు, రిసార్టులు ఉన్నాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులు గ్రామీణ, గిరిజన నేపథ్యాన్ని కోరుకుంటుండడంతో హట్‌లకు గిరాకీ ఏర్పడింది.

– న్యూస్‌టుడే, మారేడుమిల్లి

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: పేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. మండలంలో మారేడుబాక పంచాయతీ ఉర్లాకులపాడు, కోసూరివారి వీధి, జి.శరభవరం గ్రామాల్లో శనివారం లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం కన్నా అత్యంత పారదర్శకంగా, వేగంగా పింఛన్ల పంపిణీ చేస్తున్నామన్నారు. బడ్జెట్ సమావేశాల్లో నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లానన్నారు. 2017-18లో మంజూరైన ఎన్టీఆర్ గృహాల బిల్లుల బకాయిలను చెల్లించాలని కోరామన్నారు. జిల్లా ఏర్పడినందున పరిపాలనా సౌలభ్యం కోసం కలెక్టర్, ఎస్పీతో సహా అన్ని శాఖలకు పూర్తిస్థాయిలో అధికారులను నియమించాలని, భవనాలు నిర్మించాలని కోరామన్నారు. జడ్డంగిలోని ఉరక జలపాతం వద్ద పర్యాటక పార్కు ఏర్పాటు చేయాలని, జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామానికి మంచినీటి సదుపాయం కల్పించాలని కోరామన్నారు. అటవీ అనుమతులు లేక ఏళ్ల తరబడి నిర్మాణాలకు నోచుకోని రహదారులను పూర్తి చేయాలని, సమాచార వ్యవస్థ మెరుగుపరిచే దిశగా గ్రామాల్లో సెల్‌టవర్లు నిర్మించాలని కోరారు. ఏఎంసీ ఛైర్మన్ ఎల్.లక్ష్మణరావు, సొసైటీ ఛైర్మన్ ఎం.కేశవ్, సర్పంచి ఆదిరాజు, ఏఎంసీ డైరెక్టర్ మాణిక్యం, తెదేపా మండల ప్రధాన కార్యదర్శి గంగాధర్, కూటమి నాయకులు తాతారావు, బుజ్జి చిన్నాలమ్మ, లోకేష్, ఎంపీడీవో యాదగిరీశ్వరరావు పాల్గొన్నారు.

కోసూరివారి వీధిలో పింఛన్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే శిరీషాదేవి

పేలిన అగ్గి.. పేదలు బుగ్గి

- కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా కేంద్రంలో పేలుడుతో భీతావహం
- ఘటనలో 20 మంది సజీవదహనం, 10 మందికి తీవ్ర గాయాలు
- క్షతగాత్రులకు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స
- బాధితులకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ పరామర్శ

ఈనాడు, కాకినాడ, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, సామర్లకోట గ్రామీణం, పెద్దాపురం: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం అంటే బాణసంచా తయారీకి పెట్టింది పేరు. ఇప్పుడదే వారి పాలిట మృత్యువుగా మారింది. టపాసుల తయారీనే ఉపాధిగా చేసుకున్న బడుగుల బతుకులు బుగ్గిపాలయ్యాయి. 2008లో ఓసారి ఇదే గ్రామంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు చోటుచేసుకుని అయిదుగురు చనిపోయారు. తాజాగా భారీ విస్ఫోటనం జరిగి 20 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఒక్క వేట్లపాలెం నుంచే 15 మంది మృతిచెందడం విషాదకరం. సుమారు 15 వేలకు పైగా జనాభా కలిగిన ఈ గ్రామంలో 5 బాణసంచా తయారీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన అనేక మంది ఏళ్లుగా ఇదే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. 2018లో జి.మేడపాడు సమీపంలో తయారీ కేంద్రంలో పేలుడు ఘటనలో 8 మంది మృతిచెందారు.

హృదయ విదారక దృశ్యాలు..

గ్రామాల్లో ఉపాధి అవకాశాలు కరవై స్థానిక బాణసంచా కేంద్రంలో పనిచేస్తున్నవారిలో ఎక్కువ మంది పొట్టకూటి కోసం పనిచేస్తున్న నిరుపేదలే. మృతుల్లో 12 మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. ఘటనా ప్రాంతంలో ఎటు చూసినా మృతుల శరీర భాగాలతో శవాల దిబ్బగా మారింది. ఎవరిని కదిపినా తమ వారి గురించి విలపిస్తున్న హృదయ విదారక దృశ్యాలే కనిపించాయి.

వేట్లపాలెంలో దగ్ధమైన బాణసంచా తయారీ కేంద్రం, సమీపంలో మృతదేహాలు

సామర్లకోట సీహెచ్‌సీ వద్ద బాధితులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు, చిత్రంలో హోం మంత్రి అనిత, జ్యోతుల నవీన్

మృతదేహాలను తరలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

సంఘటనా స్థలంలో సీఎం చంద్రబాబు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్

మృతదేహాలను పరిశీలిస్తున్న మంత్రి దుర్గేష్, ఎంపీ ఉదయ్

వేట్లపాలెంలోని సంఘటన ప్రాంతంలో గుమిగూడిన జనం

క్షతగాత్రులకు ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ భరోసా

మసీదు సెంటర్(కాకినాడ), న్యూస్‌టుడే: వేట్లపాలెం ఘటనకు సంబంధించి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యంపై వైద్యాధికారులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందేలా ఆదేశించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి భరోసా ఇచ్చారు. ఘటనకు గల కారణాలపై కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడారు. మంత్రులు నారాయణ, అనిత, కందుల దుర్గేష్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

శిక్షణకు సలాం.. వారెవ్వా వందనం

కాకినాడ జిల్లా పోలీసు మైదానంలో అర్బన్ రిజర్వ్ పోలీసు వార్షిక ఉత్సవ కవాతు ముగింపు సందర్భంగా శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ బిందుమాధవ్ ముఖ్యఅతిథిగా సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ 15 రోజులుగా సిబ్బందికి నిర్వహించిన పరుగు, ఆయుధ వినియోగం తదితర శిక్షణ కార్యక్రమాలు వారి విధి నిర్వహణలో ఎక్కువ ఉపయోగపడుతుందన్నారు. ఏఎస్పీలు శ్రీనివాసరావు, మనీష్ దేవరాజ్ పాటిల్, డీఎస్పీలు శ్రీహరిరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, మసీదు సెంటర్(కాకినాడ)

తెలుగు వెలుగులు

అమలాపురంలోని కిమ్స్ ప్రాంగణంలో శనివారం మూడో ప్రపంచ తెలుగు మహా సభలు పేరుతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిత్రంలో శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, జీజీయూ ఛాన్సలర్, కిమ్స్ ఛైర్మన్ కేవీవీ సత్యనారాయణ రాజు(చైతన్య రాజు), గరికపాటి నరసింహారావు, కిమ్స్ ఎండీ రవికిరణ్‌వర్మ ఉన్నారు. -న్యూస్‌టుడే, అమలాపురం గ్రామీణం

పెద్దపులి గాండ్రింపుతో గజగజ

ఆందోళనలో గిరిజనులు

రంపచోడవరం, న్యూస్‌టుడే: రంపచోడవరం మండలం తాళ్లపాలెంలో పెద్దపులి గాండ్రింపులకు గిరిజనులు వణికిపోతున్నారు. చీకటి పడితే చాలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావడంలేదు. పెద్దపులి వల్ల ఎప్పుడు ఏప్రమాదం సంభవిస్తుందోనని గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. తాజాగా శుక్రవారం రాత్రి 11.30గంటల సమయంలో తాళ్లపాలెం గ్రామంలో చేను మకాంలో ఉన్న దూడను పెద్దపులి చంపేసి తినేసింది. దీంతో స్థానికులు భయంగుప్పిట్లో జీవనం సాగిస్తున్నారు.

పెద్దకొండలో సైతం..

రంపచోడవరం మండలం మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామంలో ఈ నెల 26న గురువారం అర్ధరాత్రి ఆవుతో పాటు దూడపై పెద్దపులి దాడి చేసి గాయపర్చింది. ఈ ఘటనలో గాయపడిన దూడ శుక్రవారం ఉదయం మృతి చెందింది. దీంతో గురు, శుక్రవారాల్లో రెండు దూడలను పెద్దపులి హతమార్చింది.

వారం రోజులుగా భయాందోళన..

ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కూర్మాపురంలో అధికారులకు పట్టుబడిన పెద్దపులిని విశాఖపట్నం జూలో ఉంచారు. ఐదు రోజుల విశ్రాంతి అనంతరం ఈ నెల 14న దేవీపట్నం గోదావరి పరివాహక ప్రాంతమైన కొండమొదలు పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టారు. వారం రోజులపాటు పెద్దపులి అటవీ ప్రాంతంలో బాగానే సంచరించినా.. ఈ నెల 21న శనివారం రంపచోడవరం మండలం కింటుకూరు బేస్ క్యాంపు పరిధిలో కొయ్యలగూడెం ప్రాంతంలో గిరిజనులకు భయభ్రాంతులకు గురిచేసింది. ఆ తర్వాత రంపచోడవరం మండలం కాకవాడ నుంచి మారేడుమిల్లి మండలం రామన్నవలస వద్ద సంచరించింది. ఆ తర్వాత ఈ నెల 26న పెద్దకొండ గ్రామానికి చేరుకుంది. ప్రస్తుతం తాళ్లపాలెం, బోలగొండ అటవీ ప్రాంతంలో సంచరిస్తూ గిరిజనులను వణికిస్తుంది.

ఇళ్లకే పరిమితమైన గ్రామస్థులు..

రంపచోడవరం, ఫోక్సుపేట రేంజ్ పరిధిలో పెద్దపులి సంచారంతో గిరిజనులు వణికిపోతున్నారు. గిరిజనులు నిత్యం ఉదయం కొండ పోడు వ్యవసాయంతో పాటు జీడిమామిడి తోటలు, చింతపండు సేకరణ, కల్లు సేకరణ తదితర పనులను చేస్తుంటారు. అయితే గత వారం రోజులుగా మండలంలో రంప, పెద్దకొండ, భీమవరం, తాళ్లపాలెం పరిసర ప్రాంతాలలో పెద్దపులి సంచరిస్తుండటంతో ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో స్వయం ఉపాధిని కోల్పోతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులే బాధ్యత వహించాలి

ప్రశాంతంగా ఉండే తమ ప్రాంతంలో పెద్దపులిని వదిలారు. ప్రాణ నష్టం జరిగితే అధికారులే బాధ్యత వహించాలి. అడవుల వల్ల జీవనం సాగించే గిరిజనులంతా పులి సంచారంతో పూర్తిగా జీవనాధారం కోల్పోయారు. వివిధ పనులపై జీడిమామిడి తోటలకు, అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నాం.

-కారం సింహాచలందొర, మాజీ సర్పంచి, బందపల్లి, పారా వెంకన్నబాబు, తాళ్లపాలెం

తాళ్లపాలెంలో పులి సంచరిస్తుందని జాగ్రత్తంగా ఉండాలని మైక్ ద్వారా ప్రచారం చేస్తున్న అటవీ, సచివాలయ సిబ్బంది

జనావాసాల్లోకి రాకుండా చూస్తాం..

పెద్దపులి సంచరించే గ్రామాల్లో డీఎఫ్‌వో శివకుమార్‌గంగాల్ ఆధ్వర్యంలో సబ్ డీఎఫ్‌వోలు సుబ్బారెడ్డి, అనూష, రంపచోడవరం, ఫోక్సుపేట రేంజ్ అధికారులు ఫిరోజ్, శ్రీనివాసరావు తదితరులు గ్రామాల్లో గస్తీ తిరుగుతున్నాం. గ్రామాల్లో అవగాహన సదస్సులను నిర్వహించి సాయంత్రం 6గంటలు దాటిన తర్వాత ఇళ్లనుంచి ఎవరూ బయటకు రావొద్దని సూచిస్తున్నాం. అటవీ, సచివాలయ సిబ్బంది, సర్పంచులు మైక్‌ల ద్వారా ఆయా గ్రామాల్లో ప్రచారం చేపడుతున్నాం. పులి సంచారంతో ప్రజలెవరూ భయపడొద్దు. పులి జనావాసాల్లోకి రాకుండా అటవీశాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపడతాం.

– సుబ్బారెడ్డి, సబ్‌డీఎఫ్‌వో, అడ్డతీగల

చూడండి.. చదువుకోండి..

పుస్తక ప్రియులకు ఎన్‌డీఎల్‌ఐ యాప్

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: గ్రంథాలయాల్లో మీకు అవసరమైన పుస్తకాలు, పోటీ పరీక్షల మెటీరియల్ లభించడం లేదా? దానికి ఎందుకు చింత.. చరవాణి, ల్యాప్‌ట్యాప్ లేదా డెస్క్‌టాప్ అందుబాటులో ఉంటే చాలు పుస్తక ప్రపంచం అంతా మీ వద్దకే వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల డిజిటల్ గ్రంథాలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సెంట్రల్ లైబ్రరీలో ఉండే వేలాది పుస్తకాలతోపాటు పోటీ పరీక్షలకు అవసరమైన వాటిని డిజిటల్ రూపంలోకి మార్చి ఖరగ్‌పూర్ ఐఐటీ అధ్వర్యంలో డిజిటల్ గ్రంథాలయం, ఎన్‌డీఎల్‌ఐ యాప్‌ను ఆవిష్కరించింది.

వీడియోలు వీక్షించవచ్చు..

పాఠశాల, కళాశాల స్థాయి నుంచి ఇంజినీరింగ్, న్యాయ, వైద్య, సివిల్స్ కోర్సులు, నైపుణ్యం, పరిశోధన తదితర అంశాలకు సంబంధించిన పుస్తకాలు, సమగ్ర సమాచారాన్ని డిజిటల్ లైబ్రరీలో నిక్షిప్తం చేశారు. అంతేకాకుండా దేశంలో వివిధ రంగాల్లో ప్రతిభ చాటుతున్న విషయ నిపుణుల వీడియో పాఠాలు కూడా వీక్షించవొచ్చు. సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు, ఇతిహాసం, రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలను కూడా చదివేయవచ్చు. అన్ని విభాగాలకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను అన్ని భాషల్లో అందుబాటులో ఉంచారు.

వినియోగించుకోవడం ఇలా..

డెస్క్‌టాప్ వినియోగించే పాఠకులు, వీక్షకులు ndl.iitkgp.ac.in అనే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయగానే పలు అంశాలు కనిపిస్తాయి. ముందుగా భాషను ఎంపిక చేసుకుని అనంతరం కావాల్సిన అంశంపై క్లిక్ చేసి చదువుకోవచ్చు. ఆయా అంశాలను డౌన్‌లోడ్ చేసుకుని కంప్యూటర్‌లో సేవ్ చేసుకోవచ్చు.

● చరవాణి అయితే.. ఇదే విధంగా ప్లేస్టోర్‌లో నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా (ఎన్‌డీఎల్‌ఐ) అని టైప్ చేసి చరవాణిలో యాప్‌ను నిక్షిప్తం చేసుకోవచ్చు. చరవాణి నంబరు ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసుకుని డిజిటల్ లైబ్రరీని వినియోగించుకోవచ్చు.

వసతిగృహాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి

గంగవరం, న్యూస్‌టుడే: పోలవరం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో మెనూతో పాటు విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జిరెడ్డి ఆదేశించారు. శనివారం అడ్డతీగల మండలంలోని డి.భీమవరం గిరిజన సంక్షేమ ఆశ్రమబాలుర ఉన్నత పాఠశాల, అడ్డతీగల ఆశ్రమ బాలికోన్నత పాఠశాల, వసతి గృహాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో, వసతిగృహాల్లో విద్యార్థులకు వండి పెడుతున్న మెనూ కోసం ఆరా తీశారు. మరుగుదొడ్లు, డైనింగ్ హాల్, మురుగు నీటి కాలువలను శుభ్రం చేయించాలని.. అవసరమైన మరమ్మతులు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయా పనులకు 10లక్షల గ్రాంట్ మంజూరు చేయించారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తినట్లు తన దృష్టికి వస్తే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

ఆహారపదార్థాలను పరిశీలిస్తున్న బొజ్జిరెడ్డి

ప్రాణం తిరిగొచ్చిందనుకుని..

● కుమార్తెను కాపాడుకునేందుకు ఆరాటం
● మృతదేహంతో ఆసుపత్రికి

కూనవరం: చనిపోయిన బిడ్డ ప్రాణం తిరిగొచ్చిందనుకుని ఆశగా తన దేహాన్ని తీసుకుని వైద్యశాలకు వెళ్లిన ఆ తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగిలాయి. వివరాల్లోకి వెళ్తే.. కూనవరం ఉదయభాస్కర్‌కాలనీకి చెందిన నాచుపల్లి వీరబాబు, సీత దంపతుల కుమార్తె పూజిత(12)కు నీరసంగా ఉండటంతో కోతులగుట్ట వైద్యశాలకు శుక్రవారం ఉదయం తీసుకువెళ్లారు. వైద్యులు బ్లడ్ ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు చెప్పారు. వైద్యశాలలో ఉండి చికిత్సలు తీసుకోవాలని సూచించారు. కొద్దిసేపటి తరువాత పూజితను తీసుకుని తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు. రాత్రి 11 దాటిన తరువాత పాప ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో మరోసారి వైద్యశాలకు తీసుకువెళ్లారు. శనివారం తెల్లవారుజాము మూడు గంటల సమయంలో పూజిత మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని తీసుకుని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.

పూజిత దేహాన్ని పరీక్షిస్తున్న వైద్యులు

దేహానికి చెమటలు పడుతున్నాయనడంతో..

ఆ సమయంలో వచ్చిన బంధువుల్లో కొందరు పాప దేహానికి చెమటలు పడుతున్నాయని.. దేహం చల్లబడలేదని, ప్రాణం ఉందని అనుమానంగా చెప్పడంతో పూజిత విగత శరీరాన్ని తీసుకుని మరోసారి కోతులగుట్ట వైద్యశాలకు వెళ్లారు. వైద్యులు పాప దేహాన్ని పరీక్షించి ప్రాణం లేదని నిర్ధారించారు. పాప ప్రాణాలతో తిరిగి దక్కుతుందన్న ఆశతో వెళ్లిన ఆ తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది.

66 మంది గైర్హాజరు

రంపచోడవరం, న్యూస్‌టుడే: జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 66 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు శ్రీనివాసరావు తెలిపారు. జనరల్ పరీక్షలకు సంబంధించి ద్వితీయ సంవత్సర బోటనీ, హిస్టరీ పరీక్షలకు 1107 మంది రాయాల్సి ఉండగా 1069 మంది హాజరయ్యారు. ఒకేషనల్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 6వ గ్రూపులో 337 మందికి 309మంది పరీక్షలు రాశారన్నారు.

పది విద్యార్థులకు రేపటి నుంచి మెగా పరీక్షలు

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు తర్ఫీదునిస్తున్నారు. అందులో భాగంగా వంద రోజుల ప్రణాళిక సిద్ధం చేసి అమలు పరుస్తున్నారు. ప్రత్యేక తరగతులను నిర్వహించడంతో పాటు రోజూ సబ్జెక్టుల వారీగా పరీక్షలను నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తున్నారు. సందేహాలను నివృత్తి చేయడంతో పాటు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. మార్చి 16 నుంచి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు సంసిద్ధం చేసేందుకు వీలుగా ఫిబ్రవరి 9 నుంచి 17 వరకు ముందస్తు వార్షిక పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల ప్రగతి ఆధారంగా మరింతగా మార్కులు పొందేందుకు, శతశాతం ఫలితాలు సాధించేందుకు మార్చి 2 నుంచి జిల్లాలో విద్యార్థులకు గ్రాండ్ టెస్టు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

జిల్లా వివరాలు ఇలా

పాఠశాలలు	105
విద్యార్థులు	4158

పరీక్ష సమయం: మధ్యాహ్నం 1:30 నుంచి 04.45 గంటల వరకు పరీక్షలు జరగనుండగా భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం 3:30 గంటల వరకు జరుగుతాయి.

షెడ్యూల్: 2న తెలుగు, 4న హిందీ, 5న ఆంగ్లం, 6న గణితం, 7న భౌతిక శాస్త్రం, 9న జీవశాస్త్రం, 10న సాంఘిక శాస్త్రం పరీక్షలు ఉంటాయి.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669





(c) eenadu

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

EICHER TIPPERS FLEET for Sale Pro 6028T (500 CFT) 8Nos & Pro 2055T (100 CFT) 6Nos Good Condition. Ph: 9704699042.

శ్రీ లలితా రైస్‌మిల్, పెద్దాపురం వారి ఇన్నోవా కార్లు అమ్మకమునకు కలవు. సంప్రదించండి సెల్: 94941 54551.

BUSINESS SERVICES

BUSINESS OFFER

Wanted Investment & working partner for ad agency cum short film making co. 30% share. min.3yrs agreement. ✆ 8500253334

RJY, కంబాలచెరువు లలితా జ్యూయలరీ ప్రక్కన రన్నింగ్ రెస్టారెంట్ టేక్ అవే, సిట్టింగ్ (స్విగ్గి, జొమాటో) సదుపాయాలతో పాటు ఫర్నిచర్, వంట సామాగ్రితో అమ్మకం. 99632 89389.

బుక్ డిస్ట్రిబ్యూటర్స్ కొరకు మీ ప్రాంతములో ప్రైవేట్ స్కూల్స్ పరిచయం ఉండి అనుభవమున్న వారికి ప్రాధాన్యత. ఉమా పబ్లిషర్స్, గుంటూరు @ 98493 70729.

స్త్రీ/పు 2,50,000 పెట్టుబడితో మీ ఆఫీసు/ ఇంటిపద్దే Dr.Tea/ Dr.Coffee/Dr.Cool Drink యొక్క ఫ్రాంచైజీ నిర్వహిస్తూ, ప్రతినెల 25,000/- ఫిక్స్‌డ్ అలవెన్సు + అన్‌లిమిటెడ్ వీక్లీ ఆదాయం కలదు. ✆ 7842002046/ 6309572064

BUILDING CONSTRUCTION

★★RJYలో మీస్థలంలో వాస్తు పరంగా క్వాలిటీతో అనుకున్న సమయంలో ఇల్లునిర్మించి ఇవ్వబడును & మెటీరియల్ కాంట్రాక్ట్, రిపేర్ వర్క్ చేయబడును. 99483 65084

ఉషోదయ బిల్డింగ్ వర్క్స్, కాకినాడ. బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్ట్ మరియు లేబర్ కాంట్రాక్ట్ చేయబడును. స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. P.వెంకటేష్, 8374858896

TDR
AP & TELANGANA
BONDS
BUY & SALE
KAMESH
92 92 15 15 15

HEALTH & CARE

మద్యపానం మానేయడం ఎలా? బరువు పెరుగుటకు, జాయింట్ పెయిన్స్‌కు రాజమండ్రి శ్రీసాయిలక్ష్మి లాడ్జి SVG మార్కెట్ రోడ్, ఆర్‌టిసి బస్టాండ్ ఎదురుగా, ప్రతీనెల 3,17 తేదిల్లో మందులు.

RHEUMATOLOGY

రుమటాలజిస్ట్
డా॥ ఎ.రామకృష్ణంనాయుడు
MD, DM (Rheumatology, NIMS, HYD)
07-03-2026న (శనివారం) 02 PM to 07 PMవరకు
రాజమండ్రిలో ప్రైమ్ పాత్ ల్యాబ్స్, సిసిసి ఛానెల్ ఎదురుగా, దానవాయిపేట వద్ద
ఫోన్: 94929 41177
మరియు
08-03-2026న (ఆదివారం) కాకినాడలో సేఫ్ హాస్పిటల్ నందు 11 AM to 6 PM వరకు అందుబాటులో ఉంటారు.
ఫోన్: 0884 2383366

INDUSTRY

ఫ్యాక్టరీ అమ్మకం
విజయనగరం జిల్లా, నెల్లిమర్ల ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఏరియాలో 16,182 చ॥గ॥ల విస్తీర్ణంలో గల "సాల్వెంట్" ఫ్యాక్టరీ అమ్మకమునకు కలదు.
98496 36969

REAL ESTATE

GENERAL

Site for Development 726 Sq.yd. K.Savaram, Vundrajavaram Mandalam, Tanuku East Godavari. ✆ 9676567999, 9866309661.

గుంటూరుసిటీలో, గోరంట్ల, లాం, JKC రోడ్డు, ఇన్నర్ రింగ్‌రోడ్, పెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచిన వారు సంప్ర: 93999 55545.

ఖండపల్లి గ్రామంలో కాపుల వీధిలో డబుల్ స్టేర్ బిల్డింగ్ క్రింద నివాసం, పైన షాపు అమ్మకము గానీ, అద్దెకు గానీ కలదు. Cell: 9392122526.

డూప్లెక్స్ బిల్డింగ్ & గార్డెన్ అమ్మబడును
నిడదవోలు, విద్యానగర్ పార్క్ రోడ్‌లో పడమర ఫేసింగ్ 480 చ॥గ॥లలో గల డూప్లెక్స్ బిల్డింగ్ మరియు గార్డెన్ అమ్మబడును
✆ 9398108563

విశాఖలో అతి తక్కువకే ఫామ్ ల్యాండ్స్ ఉడా ప్లాట్లు మరియు ఇంటి స్థలములు క్లియర్ టైటిల్స్‌తో గలవు వివరాలకు: 9581456897, 8074658161.

పెద్దాపురం గుర్రాలసెంటర్ నవోదయ స్కూల్ దాటిన తరువాత విల్లాస్ 35లక్షలలో తుని-అన్నవరం మధ్యన హైవేకి 1 కి.మీ. లోపల 30 సెంట్లు అమ్మకం. 99121 30247.

కాకినాడ కరణంగారి సెంటర్ W/F 430గ॥ బిల్డింగ్ మరియు కాకినాడ తోట సుబ్బారావునగర్ రోడ్ No.2లో N/E కార్నర్ 375 చ॥గ॥ డిటిసిపి లేఅవుట్ స్థలం అమ్మకం. నో మీడియేటర్స్, 9959352789, 9951476589

FLAT FOR SALE

AMALAPURAM

అమలాపురం మెయిన్‌రోడ్ ఫేసింగ్ గృహప్రవేశానికి రెడీగా ఉన్న 2BHK ఫ్లాట్స్ అమ్మకం. కమర్షియల్ స్పేస్, పార్కింగ్, SBI అప్రూవ్డ్ ప్రాజెక్ట్. 9542045369, 9030694599

KAKINADA CITY

Kakinada Opp: APSP 2Km from SRMT Mall, Brand New 2&3 BHK Flats, 5Acrs Gated-Comm, Ready fr interiors starts from 48L. Loans Avl. Ph: 7702564433.

Kakinada, Sarpavaram East & West facing luxury New flats for sale. Very near to Mainroad, Loan available. ✆ 97010 01555.

Premium Luxury Flats for Sale 2 BHK 42 Lakhs, 3 BHK 55 Lakhs Contatct: Cell: 98482 66054

కాకినాడ సిటీ
Prime Location
దేవి, శ్రీదేవి మల్టీప్లెక్స్ దగ్గర
గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న లగ్జరీ Flats
80% బ్యాంక్‌లోన్
Free Site Visit
99666 86456

కాకినాడ, శశికాంత్‌నగర్ భాష్యం స్కూల్ దగ్గర ఈస్ట్ & వెస్ట్ 2 BHK, 1100Sft. ఫ్లాట్స్ రెడీ టు ఆక్యుపై Cont: 98664 71586, 99890 32029

రెడీ టు ఆక్యుపై. కాకినాడ, గాంధీనగర్, రెడ్‌క్రాస్ స్ట్రీట్‌లో 1800Sft, ఈస్ట్&సౌత్ ఫేసింగ్, సెమిడీలక్స్ న్యూఫ్లాట్స్ అమ్మకం. ✆ 9989032029, 9640329999

కాకినాడ, సత్యప్రసన్ననగర్‌లో దేవి మల్టీప్లెక్స్ వెనుక చిలుకూరి టవర్స్ 2nd ఫ్లోర్ F3 (3BHK), F2 (1BHK) ఫ్లాట్స్ కార్ పార్కింగ్‌తో అమ్మకం/అద్దెకు. ✆ 9885514323

KKD, మధురానగర్ గోకులం దగ్గరలో 3 BHK లగ్జరీ E/F ఫ్లాట్స్ 1430 Sft (రెరా), 80% బ్యాంక్‌లోన్, రెడీ టు ఆక్యుపై. ✆ 9989095505, 8688650420

Kkd బాలాజీ చెరువు దగ్గర టిటిడి కళ్యాణ మండపం వెనుక 3BHK ఫ్లాట్ పూజారూమ్, మున్సిపల్ వాటర్, గ్రౌండ్‌వాటర్ వసతులతో అమ్మకం ✆ 9912876986

2500 Sft.గల అపార్ట్‌మెంట్ ఈస్ట్ ఫేసింగ్ 5 BHK డూప్లెక్స్ Flat కార్ పార్కింగ్‌తో అమ్మకం. శాంతినగర్, కాకినాడ ✆ 9573242111, 9059311513

KKD సర్పవరం గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ అపార్ట్‌మెంట్స్ 2 BHK, 3 BHK ఫ్లాట్స్, 100%వాస్తు వరల్డ్ ఎమినిటీస్ 80% బ్యాంక్‌లోన్, స్పాట్‌రిజిస్ట్రేషన్ ✆ 9676717778

ఫ్లాట్ అమ్మకము
కాకినాడ గాంధీనగర్ చావలి వారి వీధిలో మున్సిపల్ స్కూల్ చేర్చి అపార్ట్‌మెంట్‌లో ఫస్ట్ ఫ్లోర్, West facing, 2BHK, 1150 Sft ఫ్లాట్ అమ్మకము.
Cont:9704768661

RAJAMAHENDRAVARAM CITY

3 BHK (1600 Sft) N/S facing Deluxe flats for sale at Road No.7, Vidhyuth Colony, AVA Road, Rjy. ✆ 98481 98565.

★★★ **రాజమండ్రిలో 83 గజాలు** 2 BHK హౌస్ 38 లక్షలకే ★దివాన్‌చెరువు లో గజం 7999/- ★ ఎయిర్‌పోర్ట్ దగ్గర 7499/-. ✆ 97044 25384

రాజమండ్రి మోరంపూడి గాదా అమ్మ టెంపుల్ దగ్గర కొత్త E/F & W/F, 1100Sft, 2BHK ఫ్లాట్లు లిఫ్ట్, కారు పార్కింగ్‌తో అమ్మకం. ✆ 96769 19992

RJY ప్రకాష్‌నగర్ గోలి రామారావు గారి హాస్పిటల్ ప్రక్కన శ్రీ వేంకటేశ్వర అపార్ట్‌మెంట్‌లో 3rd ఫ్లోర్ T2 2BHK Flat W/F అమ్మకం. 91770 51212

రాజమండ్రి, E/F, 1st ఫ్లోర్ 3 B/R లిఫ్ట్, కార్ పార్కింగ్, అన్ని సదుపాయాలతో అమ్మకం మార్కెట్ యార్డ్ ఎదురుగా, కోరుకొండ రోడ్, నో బ్రోకర్స్. Cell: 95817 08659.

GENERAL

2 BHK, 1100SFT, East Facing Flat For sale. Lift, Car Parking, Beside GSL Medical College, Close to Highway. Ph: 9441467091

Flat for sale. East facing, 2bhk, Bike parking ready to occupy for sale. Location Krishna Nagar, Santapet. Rajahmundry Contact Number: 9949346324 serious buyer only No brokers. Add to be in 28 feb, 1 of March.

Flat for Sale: Vaidhya Nagar Road No 1, Shrees Happy Heights, 2457 sft, 3 bedroom. Contact: 8886477792

రాజమండ్రి పిడింగొయ్యి, Near వెంకటేశ్వర మార్కెట్, ఇందిర ప్రియ రెసిడెన్సీలో 2 BHK ఫ్లాట్ అమ్మబడును. కాంటాక్ట్ 94413 89499, 77025 90027.

ఆచంట సెంటర్ - అన్ని వసతులు గల 2 BHK ఈశాన్యం ఫ్లాట్ (1100 sqft) అమ్మకమునకు కలదు. Contact Cell: 99084 13136.

HOUSE FOR SALE

KAKINADA CITY

కాకినాడ, వెంకటనగర్ ప్రగతి కాలేజ్ దగ్గర 40 అ॥ రోడ్డుకు చేర్చి 251 చ॥గ॥లో S/F 2 అంతస్తుల బిల్డింగ్ కార్ పార్కింగ్‌తో అమ్మకం. 9951673379

KAKINADA RURAL

నడకుదురు దగ్గర 115 చ॥గ॥ వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ & 70 చ॥గ॥ E/F డబుల్‌స్టేర్ బిల్డింగ్ అమ్మబడును. స్థలాలు & బిల్డింగ్‌లకు Cell: 9381171019

RAJAMAHENDRAVARAM CITY

RJY, ఆల్‌బ్యాంక్ కాలనీ, V.L.పురం 60అ॥ల రోడ్డుకిచేర్చి, ITC ఖాళీ స్థలం ఎదురుగా S/F, 280గజాల్లో 2అంతస్తుల బిల్డింగ్ అమ్మకం కలదు. ✆ 93913 81336, 90002 76887

రాజమండ్రి కోర్లమ్మపేట, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గరలో D.No: 21-7-1 సౌత్ ఫేసింగ్ 150 చ॥గ॥ ఇల్లు అమ్మకం. Contact Cell: 94400 00214

రాజమండ్రి దేవీచౌక్ దగ్గర తుమ్మలావ 3వ అడ్డవీధిలో 112 చ॥గ॥లలో గ్రౌండ్ & 1st ఫ్లోర్ S/F బిల్డింగ్ అమ్మబడును. సంప్రదించండి సెల్: 9642714819

E/F-బిల్డింగ్ అమ్మకం. 62చ.గ.ల్లో 3 పోర్షన్లు Rjy స్టేడియంరోడ్, కొటక్‌మహీంద్ర బ్యాంక్ పక్కవీధి, ధనలక్ష్మి సైకిల్‌షాప్ పక్కసందులో. లోన్ సౌకర్యం, ✆ 9849726896

RAJAMAHENDRAVARAM RURAL

రాజమండ్రి, హుకుంపేట శివాలయం వీధిలో 380 చ॥గ॥లలో 3 BHK డూప్లెక్స్ విల్లా N/F అమ్మకమునకు కలదు. సంప్రదించండి సెల్: 98492 45886.

రాజమహేంద్రవరం దివాన్‌చెరువు ఫ్రూట్స్ మార్కెట్ దగ్గర గేటెడ్ కమ్యూనిటీ, ప్లాట్ 61, స్మార్ట్‌సిటీ, E/F ఇండివిడ్యువల్ బిల్డింగ్ అమ్మకమునకు కలదు. 98486 33433.

GENERAL

KKD, కరణంగారిసెంటర్ దగ్గర 100 చ॥గ॥ E/F Duplex Building, పిఠాపురం హైవే దగ్గర W/F 360 చ॥గ॥ స్థలం అమ్మకం. 99898 01618.

రామచంద్రపురం (కోనసీమ జిల్లా), ద్రాక్షపేట వినాయకగుడి పక్కన పోతులవారి వీధిలో సత్యసాయి మందిరంఎదురుగా 208 చ॥గ॥లోగల 2 పోర్షన్ల డాబా ఇల్లు అమ్మకానికి కలదు. ✆ 94945 47793.

ఏలేశ్వరంలో 3-సెంట్లు స్థలంలో రెండు పోర్షన్ల ఇండివిడ్యువల్ బిల్డింగ్ అతితక్కువ ధరకే అమ్మకమునకు కలదు. Cell: 9704565759, 8639397051.

LAND FOR SALE

GENERAL

సూరప్పగూడెం, భీమడోలు, ఏలూరు జిల్లా - 15 ఎకరాల కొబ్బరి తోట, 2 బోర్లు, డ్రిప్, NH-16 కి దగ్గరలో, ప్లాట్స్ /రియల్ ఎస్టేట్‌కి అనుకూలం. సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్: 97043 22999, 73372 28262.

PLOT FOR SALE

KAKINADA CITY

కాకినాడ నగర పరిధిలో రమణయ్యపేట రాజేశ్వరి నగర్ నందు సుమారు 267 చ॥గ॥ల స్థలం అమ్మకము. సెల్: 9966771134, 9885482806

కాకినాడ పట్టణ పరిధిలో పల్లంరాజు నగర్ రోడ్ నెం. 5 లో ఈస్ట్ ఫేసింగ్ 277 గజాలు అమ్మకంనకు కలదు. Cont: 9492123355.

KAKINADA RURAL

కాకినాడ అచ్చంపేట
6 లైన్లు జంక్షన్‌కు 4 KMలో
కేవలం చ॥గజం 6,999/- లు మాత్రమే.
స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ ఫ్రీ
ఫ్రీ సైట్ విజిట్
6303052488

కాకినాడ-అచ్చంపేట 6-లైన్ల జంక్షన్‌కు 4 Kmలో కేవలం చ॥గజం 6999/- మాత్రమే. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ ఫ్రీ. Cell: 7702566088

కాకినాడ రూరల్ గొంచాలమీదుగా సామర్లకోట వెళ్ళే రోడ్డు ప్రక్కన E/F ప్లాట్లు కలవు. వాకలపూడి శ్రీనివాసనగర్ నందు 300 గ॥లు W/F ✆ 9492123355.

కాకినాడలో గంగనాపల్లి మెయిన్‌రోడ్ నందు వేద పాఠశాల దగ్గర తూర్పు ఫేసింగ్ స్థలం 33x65 అమ్మకమునకు కలదు. ✆ 7799093030

RAJAMAHENDRAVARAM CITY

రాజమండ్రిటౌన్ మరియు రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాలలో గల లేఅవుట్లలో గల స్థలాలు అమ్మబడును, వెంటనే కొనబడును. D.శేఖర్, Cont. Cell: 94407 68182

రాజమండ్రి, నారాయణపురంలో KSN ఇండోర్ స్టేడియం దగ్గర నార్త్ ఫేసింగ్ 500 చదరపు గజాలు అమ్మకమునకు కలదు. Cont: ఫోన్/వాట్సాప్: 80748 57055.

రాజమండ్రి, AVA రోడ్, J.N.రోడ్ మధ్యలో శ్రీనివాస్‌నగర్‌లో W/F, 234 చ॥గ॥ (35x60) స్థలం అమ్మకమునకు కలదు. నో మీడియేటర్స్ Cell: 91601 41627

రాజమండ్రి, శ్యామలానగర్, ఓంకారవీధిలో 200 చ॥గ॥ల స్థలము అమ్మకమునకు కలదు. నో బ్రోకర్స్. ✆ 93706 00475.

రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ రోడ్, స్థానిక కోలమూరు గ్రామం, మెయిన్‌రోడ్ చేరువలో 300 గజాల ఇండ్ల స్థలాలు అమ్మకమునకు కలవు. Contact: 63057 04648.

RJY To వైజాగ్ హైవేను అనుకొని దివాన్‌చెరువు గైట్ కాలేజీ ఎదురు బ్రిడ్జి కౌంటీని ఆనుకొని, GSLకాలేజీదగ్గర E/N రెండు రోడ్ల కార్నర్ ఈస్ట్ 40Ft రోడ్ వెయ్యిగజాలు చొప్పున 3 ప్లాట్లు. చుట్టూ అపార్ట్‌మెంట్లు, హాస్టల్స్, గజం1కి రూ.30వేలు. 9848183683, 8686635567

RAJAMAHENDRAVARAM RURAL

రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ దగ్గర మరియు దివాన్‌చెరువు వద్ద 100 గజముల సైట్స్ కేవలం 4,50,000/-లకే అమ్మకం. Contact Cell: 9515 382 999.

RJY గాడాల ఎయిర్‌పోర్ట్ రోడ్‌కి దగ్గరలో DTCP అప్రూవ్డ్ లేఅవుట్‌నందు W/F 127.77 చ॥గ॥ స్థలం అమ్మకమునకు కలదు. బ్యాంక్‌లోన్ కలదు. 9515053171

RAJANAGARAM

రాజానగరంలో మండల ఆఫీసు వెనకాల ఓనర్ డైరెక్టుగా అమ్మే డిటిసిపి లేఅవుట్‌లో ఇళ్ల స్థలాలు అమ్మబడును. Contact Cell: 98483 05158.

రాజానగరంలో మండల ఆఫీసు వెనకాల ఓనర్ డైరెక్టుగా అమ్మే డిటిసిపి లేఅవుట్‌లో ఇళ్లస్థలాలు అమ్మబడును. Contact Cell: 96668 94019.

RJY, రాజానగరం దగ్గర తూర్పుగానుగూడెం నేషనల్ హైవేకి చేర్చి 4100 చ॥గ॥ స్థలం ఏకమొత్తంగా గాని, విడివిడిగా గాని అమ్మకం. ✆ 94401 76081

GENERAL

Chodavaram Opp. Post Office Ramachandrapuram Tah. 390 Sqy Plot (8 Cent) with Houses D.No: 4-153 (500 Sft) For sale and 950 Sqy Plot for sale. Cont: 98498 52506.

Kakinada, Turangi Royal Homes, Layout Guda Appr. Plots. 10 Min from Jaganaikpur Bridge & Msn Charties 160 Yds, House Const. Owner. Ph: 8885553986.

బిగ్ ఫ్లాష్ న్యూస్. ప్రతిపాదిత తుని, అన్నవరం ఎయిర్‌పోర్ట్, అన్నవరం 6 లైన్లు రోడ్డుని ఆనుకొని గేటెడ్ కమ్యూనిటీ (RERA) KAUDA లే-అవుట్‌లో Open Plots, Simplex Houses, Villas, 80% బ్యాంకు Loan, ఫ్రీ సైట్ విజిట్‌కై. ✆ 96031 94449.

అచ్యుతాపురం టు గాజువాక మెయిన్ రోడ్డు ఫేసింగ్ కమర్షియల్ బిట్ 20 సెంట్లు భూమి సుమారు 960 గజాలు అమ్మకంనకు కలదు. సంప్ర॥ 9393271777

కాకినాడ, ఉండూరు DTCP లేఅవుట్, SVRనగర్ 249 చ॥గ॥ (నార్త్/వెస్ట్ రోడ్స్), 198 చ॥గ॥ (ఈస్ట్ రోడ్) Rs.9,000/- Per Sft. అమ్మకం. ✆ 9444051599

RJY, Rs.15/-వేలకే ఒక గజం. ని.మోరంపూడి-రాజానగరం హైవే ఫేస్ & కోలమూరు ఎయిర్‌పోర్ట్ దగ్గర బ్యాంక్‌లోన్‌తో, నెక్స్ మంత్ రేట్ పెరుగుతుంది. 7674833422

గోకవరం మెయిన్‌రోడ్ Opp. బ్రహ్మంగారిగుడి, బజాజ్ షోరూం ప్రక్కన 770 చ॥గ॥ E/F లో గల స్థలం అమ్మకం. గోకవరం (E.G. Dist.) 9490708530

తూ.గో.జిల్లా, రావులపాలెం దగ్గర ఆత్రేయపురంలో తూర్పుఫేసింగ్ 638 చ॥గ॥ (33అ X 174అ) స్థలం అమ్మబడును. Cell: 8019185145, 9393872125.

రాజమండ్రి హుకుంపేట గ్రామంలో 213 గజాల DTCP ప్లాట్ అమ్మకానికి కలదు. సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాట్ 40 అడుగుల రోడ్డు Contact: 98489 99544

రాజమండ్రి దగ్గర రాజవోలు AMG ఎదురుగా సాయినగర్ కాలనీ అప్రూవ్‌డ్ లే అవుట్‌లో E/F 194 చ॥గ॥ స్థలం అమ్మబడును. Cell: 85558 61999.

దివాన్‌చెరువు DBV.రాజుగారి DTCP లేఅవుట్‌లో విల్లాలు ఎదుట 80x90=800 గజాలు, W/F 60 అడుగుల రోడ్‌ను చేర్చి & 40x60=266 గజాలు E/F, 40 అడుగుల రోడ్‌ను చేర్చి స్థలాలు అమ్మకం. ✆ 9848202742

ప్రభుత్వ విలువకే నివేశన స్థలం. కామనగరువు, కుడుపూడి చిట్టబ్బాయి కాలనీలో 7 సెంట్లు. ఇందుపల్లి, పుల్లెలవారి వీధి చివర 7 సెంట్లు అమ్మకం. 9866946511

COMMERCIAL SPACE FOR SALE

GENERAL

కాకినాడలో 30 సెంట్లు (1457 చ॥గ॥)లో 8000 చ॥అ॥ మొత్తం లేదా విడిగా నెలకు 1లక్షపైగా అద్దెలు వచ్చే కమర్షియల్ గొడౌన్ అమ్మకమునకు కలదు. ✆ 9949343008

TO LET

గెస్ట్ హౌస్.. KKD దగ్గర సామర్లకోటలో DSA క్లబ్‌వీధిలో విశాలమైన ఏరియాలో 4 బెడ్‌రూమ్, పెద్దహాలు, అన్ని సదుపాయాలతో కార్ పార్కింగ్‌కు విశాలమైన ఏరియాతో అద్దెకు. ✆ 9705366388

కాకినాడ శ్రీరామ్‌నగర్ పోస్టాఫీసు ప్రక్కన సూర్యా అపార్ట్‌మెంట్ 1 బెడ్‌రూమ్, 1 హాలు, 1 కిచెన్ సెకండ్‌ఫ్లోర్ నందు అద్దెకు కలదు. ✆ 8688077994, 9963577994

రెసిడెన్స్ / కమర్షియల్
కాకినాడ ఆద్రమ్ పబ్లిక్ స్కూల్ దగ్గర నారాయణ కాంప్లెక్స్‌లో 2nd ఫ్లోర్, 2BHK & 3BHK సైడ్ బై సైడ్ ఫ్లాట్స్ రెసిడెన్స్ / కమర్షియల్స్‌కు అద్దెకు కలదు.
✆ 94909 00103

COMMERCIAL

Commercial space 1000Sft 1st flr, Opp JNTU, LBNagar, Kkd, Suitable for Clinics.(G/F 2 shops 100Sft Each) 9849188250, 9912703638

Commercial Space for Rent. 1175 + 1175 (Total : 2350 Sft.), Main Road, Tanuku, Contact Cell: 98491 95699, 93925 85699.

రాజమండ్రి, బొమ్మూరు GPR రోడ్డులో 3600 Sq.ft. (40x90 కొలతలతో) గొడౌన్ అద్దెకు కలదు. Contact Cell: 93940 79375.

రాజమండ్రి తిలక్‌రోడ్, SBI దగ్గర నార్త్-ఈస్ట్ కార్నర్ 1st ఫ్లోర్ 1700sft, 2ndఫ్లోర్ 1700sftతో ఆఫీసులకు, హాస్పిటల్స్‌కు అనుకూలమైనది అద్దెకు, Cell: 9949755669

రూరల్ బ్యాంకులకు, క్వార్టర్లకు, ఆఫీసులకు ఉపయోగపడే విధంగా ఉన్న ఇల్లు బొమ్మూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ వద్ద అద్దెకు కలదు. వివరాలకు సంప్ర॥ 96184 87653.

20,000 చ॥అ॥ గోడౌను కాకినాడ-యానాం హైవేకు చేర్చి చొల్లంగి గ్రామంలో కాంక్రీట్ ఫ్లోరింగ్, కరెంట్, నీరు, అన్ని సదుపాయములతో ఫంక్షన్ హాల్/ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు/ స్టోరేజీ/ అద్దెకు కలదు. సంప్ర: 97048 99989

రాజమండ్రి మల్లయ్యపేటలో పెద్దతో ఉన్న 1200 చ॥గజాలు ఇంటి స్థలము ఓపెన్ స్టోరేజ్/ పశువుల డెయిరీ/ ఆటలగ్రౌండ్‌గా ఉపయోగించుటకు అద్దెకు ఇవ్వబడును. 7893171144

కాకినాడ, సర్పవరం జం॥ మెయిన్‌రోడ్ S/W కార్నర్ 3 ఫ్లోర్స్ కమర్షియల్ బిల్డింగ్ షోరూం, రెస్టారెంట్, షాప్స్, బ్యాంక్, ఆఫీస్, క్లినిక్లకు అద్దెకు కలదు. 9949343008

కాకినాడ నాగమల్లితోట జం॥, క్యాన్సర్ హాస్పిటల్ పక్కన సత్యసాయి హైట్స్ 1st ఫ్లోర్, E/F, 750 Sft. బ్యాంక్స్, కమర్షియల్సుకు అద్దెకు. 9440528055, 9346389575

JOBS

Wanted DRA Telecallers & Collection Executives. Contact Cell: 9390 500 266.

WANTED Telecallers & Admission Counsellor for reputed organisation. AVA Road, Rjy, MinimumQua: Any Graduation. 90636 44405

Wanted Business Development Executives for Kakinada, Rajahmundry and Amalapuram locations. Graduates with 2-4 yrs. exp. in Direct Marketing are eligible. Sal: 35k-50k. Walk-in with your CV on 2nd, 3rd March (10:30am to 12:30pm). iTech Software Solutions, Beside DataPro, College Road, Amalapuram. Cont. Cell: 85558 22811.

Wanted A/C Technicians, Assistants & Helpers. Qlf: ITI /10th/ Inter. Exp & Freshers are preferable. ✆ 9494992999, 9392444199

Wanted Male Counselors and Admission Dept. Staff Qualification any Degree. Age Limit: 25 to 45 years having experience in Educational Organisations will be preferable. Salary upto: 18000/-. Working location: Master Minds College, Rajahmundry. Contact: 92487 33370.

Required Store Managers & WIFI managers Qualification: Degree & above, Sal: 15K to 25K, Locations: Nidadavole/ Ravulapalem/ Malkipuram/ Korukonda/ Gokavaram/ Kovvuru/ Narsapuram. Contact: 99080 11393 (Zonal Manager).

కాకినాడలో MEGA సంస్థనందు పనిచేయుటకు Marketing Executive (M) కావలెను. టూవీలర్ తప్పనిసరి. Contact Cell: 82473 32564.

గాయత్రి హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలు చేయుటకు Exp. స్త్రీ/ నర్సులు/ పురుషులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- వరకు ఇవ్వబడును. ✆ 7569103916.

రాజమండ్రిలో ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి అనుభవం కలిగిన సివిల్ ఇంజినీర్స్ కావలెను. ఆకర్షణీయమైన జీతం. Cell: 9666729925, 9848148777.

సూపర్‌వైజర్స్ కావలెను. ఫంక్షన్ టైమింగ్స్‌లో పని చేయుటకు ఆరోజుకు 1000/- + ఉచిత భోజనం. శ్రీదేవి గ్రాండ్ ఫంక్షన్ హాలు, G.మామిడాడ Contact Cell: 94909 98888.

ఏపీలో ప్రముఖ మద్యం పంపిణీ సంస్థకు జిల్లా వారీగా అనుభవజ్ఞులైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అవసరం. జీతం: 30 వేలు, TA/DAతో సహ ✆92463 63624, jobsimfl@gmail.com

Hydలో క్యాటరింగ్ నందు హెల్పర్లుగా పనికి భార్యభర్తలు (జీ॥ 28 వేలు/ లేడీస్‌కు 14 వేలు) కావలెను రూం, భోజనం ఫ్రీ. 9493931224, 7386951320

రాజమండ్రిలో ప్రముఖ రెస్టారెంట్ నందు పనిచేయుటకు చెఫ్స్, చైనీస్ & తందూరి మాస్టర్/ కుక్స్, కిచెన్ అసిస్టెంట్స్, కెప్టెయిన్స్, సర్వర్స్ కావలెను. Cont. Cell: 83099 54199

నిత్యవసర వస్తువులు షాపింగ్‌తో Work From Home ద్వారా ఆదాయం సంపాదించే అవకాశం (M/F) పెట్టుబడి లేదు. 9032875416, 9494604315.

సీసీటీవీ కెమెరా ఫిట్టింగ్‌కి ఫ్రెషర్స్ కావలెను (ఫీల్డ్ వర్క్) శాలరీ 15000/ & etc- ఆఫీస్ (గుంటూరు & హైదరాబాద్). ✆ 9731722666, 9731567105

ప్రముఖ కంపెనీలో వైజాగ్, Rjy నందు 35 సం॥లు పైబడి వర్క్ చేయుటకు టీమ్‌మేనేజర్స్, టెలికాలర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టీమ్ లీడర్స్ Govt. రిటైర్డ్ ఎంప్లాయిస్, ఇన్సూరెన్స్ ఆఫీసర్స్ (M/F) కావలెను. (Mly 2 laksh ప్యాకేజీ + MFI T&C) అర్హులు Cont. Cell: 93980 33529.

రాజమండ్రి కాకినాడలో ఇంటిపనుల్లో సహాయం చేయుటకు, వంట చేయుటకు డిగ్రీ చదివిన యువకుడు కావలెను. జీతం 12K to 15K, వసతి కలదు. 77939 55609

శివకేశవ హోమ్‌కేర్ వృద్ధులను, పేషెంట్లను, వంట చేయుటకు 20 నుండి 45 సం॥ల వయస్సు గల ఆడవారు కావలెను. జీతం:18K, 20K. ✆ 96760 37666.

డొక్కాసీతమ్మ హోమ్‌కేర్ విజయవాడ హైదరాబాద్‌లో పేషెంట్ కేర్, బేబీకేర్ వంట ఇంటి పనివారు కావలెను. జీ॥ 18 వేలు + 5,000. ✆ 80742 34443, 73861 75997.

డిజైనింగ్ వచ్చిన DTP ఆపరేటర్స్ సీనియర్స్/జూనియర్స్ కావలెను. (Page Maker, ఫోటోషాప్, Coreldraw, Illustrter) RJY జీ: 10K -30K వరకు. 9246657116

Hyd సిటీలో ఇంట్లో ఉండి పనిచేయుటకు పిల్లలను, పెద్దవారిని చూసుకొనుటకు అనుభవం కల్గిన కేర్‌టేకర్లు కావలెను. సంప్రదించండి. Contact: 93467 05231.

హైదరాబాద్‌లోని టిఫిన్ సెంటర్‌లో పనిచేయుటకు స్టాల్ బాయ్స్, క్లీనింగ్ స్టాఫ్ (జీ.18K. 12గం॥ రూం+ భోజనం. వర్కర్స్‌ను సప్లయ్ చేసే ఏజెంట్స్ కావలెను. మంచి కమీషన్ ఇవ్వబడును. 9666934949/ 9573446770

సేల్సుగర్ల్స్ & బాయ్స్ కావలెను. Rjy దానవాయిపేట వెస్ట్ సైడ్ పక్కన మా జూలియట్ బట్టలషాపు కొరకు జీ: 9 వేలు నుండి, అ: 10/ ఇంటర్, వ॥ 25లోపు, ఫ్రెషర్స్. ✆ 81253 39356, 73969 55588

రాజమండ్రి ఆయుర్వేద కంపెనీలో Female రిసెప్షనిస్ట్ కావలెను. అర్హత: డిగ్రీ, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్, స్కూటర్. Contact Cell: 99080 65034.

అంజన్న హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలు చేయుటకు Exp స్త్రీ/పు/ నర్సులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- Hydలో 99665 68882/ 99634 89661.

VIKAS JUNIOR COLLEGE-SAMISRAGUDEM
WANTED LECTURERS

S.No	Subject	Require
1	English	2
2	Sanskrit	2
3	Physics	2
4	Chemistry	2
5	Civics	2
6	Economics	2
7	Commerce	2
8	Botany	1
9	Zoology	1

Salary: Negotiable
Contact Number: 76609 65489
(Resume Send Through Whats App Number)

గుంటూరు జిల్లా, తెనాలిలోని ఒక ప్రముఖ ఇండస్ట్రీలో పనిచేయుటకు హెల్పర్స్ కావలెను. భోజనం, వసతి కల్పించబడును, ఆకర్షణీయమైన జీతం. Cell: 9908431888

RJYలో ప్రముఖ లోన్స్ (DSA) కన్సల్టెన్సీ ఆఫీస్‌నందు పనిచేయుటకు లేడీ టెలికాలర్స్, టీమ్ లీడర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, కమిషన్ ఏజెంట్స్ కావలెను. 98489 99544

ఫీల్డ్ మేనేజర్స్, Gold వాల్యూయర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీస్టార్ గోల్డ్ కంపెనీకి కావలెను. ఏజ్: 22 to 35, ఫ్రెషర్స్ కూడా ✆ 62810 37879/ 90353 37879

కాకినాడ, ROY చెస్ అకాడమీలో చెస్ కోచ్ కావలెను. M/F, అర్హత డిగ్రీ, వయస్సు 18-30, చెస్ బోధనపై ఆసక్తి ఉండాలి. ✆ 6281598466, 9014353693

సురక్ష హోమియో హాస్పిటల్‌లో రిసెప్షనిస్టుగా చేయుటకు 10th/ ఇంటర్/ డిగ్రీ చదివిన స్త్రీ అభ్యర్థి కావలెను. ఆకర్షణీయమైన జీతం. భానుగుడి, కాకినాడ, ✆ 9848567073

కాకినాడ అశోక్ నగర్‌లో ఫంక్షన్ హాలు నందు పనిచేయుటకు వాచ్‌మెన్ కావలెను. తోటపని చేయుటకు వాచ్‌మెన్ కావలెను. Contact: 96429 20999

జైన్‌ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్, CMR షాపింగ్‌మాల్ ప్రక్కన సాలిపేట, కాకినాడలో పనిచేయుటకు కంప్యూటర్ ఆపరేటర్స్, డెలివరీ బోయ్స్ (పురుషులు) కావలెను. ✆ 9502510101

ఫీల్డ్ ఆఫీసర్ కావలెను. ఇన్సూరెన్స్ కంపెనీలో చేయుటకు మార్కెటింగ్‌లో ఆసక్తికలిగిన అభ్యర్థులు కావలెను. మండపేట, రామచంద్రపురం మండలాల వారికి ప్రాధాన్యం. ఆసక్తికరమైన జీతం, ఇన్సెంటివ్ ఉంటుంది. కాంటాక్ట్: 93475 36776.

పూజారి కావలెను- విజయవాడ, అజిత్‌సింగ్ నగర్, ఆంధ్రప్రభ కాలనీ సాయిబాబా మందిరము మరియు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము కొరకు, వసతి సౌకర్యం కలదు ✆ 80080 61818

వైజాగ్‌లో కారు డ్రైవింగ్ చేయుటకు 30 నుండి 45 సం॥ డ్రైవింగ్ లైసెన్స్ గలవారు, జీ: 18 వేలు & సౌత్ ఇండియన్ కర్రీ మాస్టారు కావలెను. Contact: 95055 67100

65 సం॥ ఆడ మనిషిని 12/ 24 గం॥ చూచుటకు మనిషి కావలెను. ఆకర్షణీయమైన జీతం, కాకినాడ. Contact Cell: 93811 20923.

కాకినాడ హోటల్ - రెస్టారెంట్‌లో పనిచేయుటకు బిర్యానీ, సౌత్ ఇండియన్, చైనీస్, టిఫిన్స్ మాస్టర్స్, సప్లయర్స్, హెల్పర్స్ (బాయ్స్ & గర్ల్స్) కావలెను. ✆ 99493 43008

కాకినాడలో ఇంతకుముందు ఫైనాన్స్ వ్యాపారం చేసి ప్రస్తుతం ఆ వ్యాపారం మానేసి ఏదైనా ఉద్యోగం కొరకు ఎదురుచూస్తున్న వార్కి, ఫైనాన్స్ ఫీల్డులో ఉండి మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న మీడియేటర్లుకు, మీలో చురుకుదనం, కష్టపడేతత్వం ఉండి ఫైనాన్స్ ఏజెంట్లుగా, ఫైనాన్స్ మీడియేటర్లుగా మార్కెటింగ్ జాబ్ చేయాలనుకుంటే ఈ ప్రకటన మీకొరకే. కమీషన్ పద్ధతిపై లేదా 20K సాలరీ పద్ధతిపై. కాంటాక్ట్: 9849631555.

నీటిలో మునిగిన ఎలక్ట్రికల్ టవర్స్‌కు పెయింటింగ్ పనులు చేయుటకు ఈతవచ్చిన అనుభవం ఉన్నవారు కావలెను. నెలవారీ జీతంపై నియామకం. ✆ 81253 36519

SECURITY GUARDS

కాకినాడ, పిఠాపురం, బిక్కవోలు లలో పని చేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. Contact Cell: 85004 98115, 98665 94189.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 4-58 పై॥
అనపర్తి ఆఫీసు: 08857-226908

EENADU for Advertisement Contact: 8008597607

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

వాడ బలిజ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు వాడ బలిజ కుల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, వాడ బలిజ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. రాజమండ్రి ఈనాడు కార్యాలయంలో (1వ అంతస్తు, భాను టవర్స్, శ్యామల థియేటర్ ఎదురు) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు (01 మార్చి 2026, ఆదివారం)** ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

- మరిన్ని వివరాలకు **8008621414** & **9247528829** ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
- ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు పైన తెలిపిన ఫోన్ నంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

చందన స్వరూపా.. సర్వజగద్రక్షకా

వాడపల్లి (ఆత్రేయపురం), న్యూస్‌టుడే: చందన స్వరూపుడు కొలువై ఉన్న కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరుని దివ్య క్షేత్రం శనివారం గోవింద నామస్మరణతో మార్మోగింది. భక్తులు మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. 50 వేల మందికిపైగా విచ్చేయడంతో క్యూలైన్లన్నీ కిక్కిరిశాయి. ఈవో నల్లం సూర్యచక్రధరరావు ఆలయ పరిసరాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఉక్కబోత తట్టుకోలేక పలువురు స్పృహ తప్పి పడిపోగా ప్రాంగణంలోని ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందించడంతో కోలుకున్నారు. క్షేత్రంలో రాత్రి ధర్మ పథం పేరిట నిర్వహించిన భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

పుష్పాలంకరణలో వేంకటేశ్వరుడు

3న అన్నవరం దర్శన వేళల్లో మార్పులు

అన్నవరం, న్యూస్‌టుడే: చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల 3న అన్నవరం సత్యదేవుని దర్శనాలు, సేవల వేళల్లో మార్పులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 3.20 గంటల నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్రగ్రహణం ఏర్పడుతుందన్నారు. వ్రతాలు, ఇతర పూజలు ఉదయం 9.30 గంటల లోపు పూర్తవుతాయన్నారు. 10 గంటల నుంచి దర్శనాలు నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం జరిగే సహస్ర దీపాలంకరణ సేవ, పంచ హారతులు రద్దు చేస్తున్నట్లు వివరించారు. సంప్రోక్షణ తర్వాత 4న ఉదయం నుంచి సర్వ దర్శనాలు, వ్రతాలు, పూజలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు.

ద్రాక్షారామ భీమేశ్వరాలయం..

ద్రాక్షారామ: చంద్ర గ్రహణం సందర్భంగా ఈనెల 3వ తేదీన ద్రాక్షారామలోని మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామివారి ఆలయాన్ని మూసివేస్తామని ఆలయ ఈవో, సహాయ కమిషనర్ ఏవీ దుర్గాభవాని తెలిపారు. ఆ రోజు ఉదయం భక్తులకు దర్శనాలు, నిత్య కైంకర్యాల అనంతరం 8 గంటల నుంచి గర్భాలయ తలుపులు మూసేస్తామని చెప్పారు. మళ్లీ 4వ తేదీ ఉదయం సంప్రోక్షణ పూజలు, నిత్య కైంకర్యాలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని వెల్లడించారు.

జీఎస్‌ఎల్ ఆసుపత్రిలో మహిళా దినోత్సవం

8 వరకు ఉచిత క్యాన్సర్ పరీక్షలు

రాజానగరం, న్యూస్‌టుడే: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జీఎస్‌ఎల్ వైద్య కళాశాల, జనరల్ ఆసుపత్రిలో ప్రసూతి, గైనకాలజీ విభాగంలో మార్చి 1 నుంచి 8 వరకు మహిళా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. మహిళలకు గర్భాశయ క్యాన్సర్ గుర్తింపు కోసం చేసే ప్యాప్ స్మియర్ పరీక్ష, రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ కోసం చేసే మామోగ్రఫీ పరీక్షలను పూర్తిగా ఉచితంగా చేస్తారు. గర్భాశయ క్యాన్సర్‌ను నివారించే హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను చాలా తక్కువ ధరకే అందిస్తామని గైనకాలజీ విభాగాధిపతి డా.ఎస్.అన్నపూర్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

గత ప్రభుత్వ అరాచకాలపై విచారణ చేయాలి

- ఈ నెల 7 నుంచి వచ్చే నెల 14 వరకు ప్రశిక్షణ కార్యక్రమాలు
- భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్

దేవీచౌక్, న్యూస్‌టుడే: గత ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. కల్తీ మద్యంపై గత ప్రభుత్వం చేసిన అరాచకాలపై విచారణ చేయాలన్నారు. శనివారం రాజమహేంద్రవరంలోని భాజపా కార్యాలయంలో మాట్లాడారు. కల్తీపాల ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో మార్చి 7 నుంచి ఏప్రిల్ 14 వరకు ప్రశిక్షణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 944 మండలాల్లో వీటిని నిర్వహిస్తామన్నారు. మన ఊరు-మన జెండా కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 16వేల గ్రామాల్లో పార్టీ జెండా ఎగరవేయడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో రూ.14లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. భాజపా జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, నాయకులు వేటుకూరి సూర్యనారాయణరాజు, ప్రసన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా నిలిపివేతను స్వాగతిస్తున్నాం

రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన(పీఎంజీకేఏవై), ఇతర సంక్షేమ పథకాల కింద యూనివర్సల్ ఫోర్టిఫైడ్ రైస్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయాలన్న భారత ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రకటించింది. శనివారం కాకినాడలోని రైస్‌మిల్లర్ల సంఘ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వల్లూరి సూర్యప్రకాశరావు(సూరిబాబు) మాట్లాడుతూ ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్(ఎఫ్‌ఆర్‌కే) మిశ్రమం అమల్లో రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న నాణ్యత స్థిరత్వం సమస్యలు, సరఫరాలో పరిమితులు, బ్లెండింగ్ ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు, నిల్వలకు సంబంధించిన సవాళ్లను అర్థం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. రైస్ మిల్లర్ల సమస్యలను భారత ప్రభుత్వం దృష్టికి సమర్థంగా తీసుకువెళ్లడంలో చురుకైన పాత్ర పోషించిన రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి, కమిషనర్, సంస్థ ఛైర్మన్‌కు ధన్యవాదాలు తెలిపారు. నిర్మాణాత్మక సహకారం, నిరంతర సమన్వయం అందిస్తున్నారని తెలిపారు. మిల్లర్ల సమస్యను అర్థం చేసుకున్న కేంద్ర ఆహారమంత్రి, కార్యదర్శికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయం ద్వారా ధాన్యం కొనుగోళ్లు మరింత సాఫీగా జరగడంతో పాటు బియ్యం నాణ్యతాప్రమాణాలు పరిరక్షించబడతాయన్నారు. మరింత సమర్థంగా పోషకాహార పంపిణీకి ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి	18,000
కురిడీ (వెయ్యింటికి):	
పాతకాయ: గండేరా	30,500
గటగట	29,000
కొత్తకాయ: గండేరా	30,000
గటగట	29,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	18,000-20,000
కొత్త (పచ్చి) కాయ	15,000-16,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	5,000
కిలో	350

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	150-00
రిటైల్ లైవ్	177-00
డ్రెస్డ్	257-00
స్కిన్‌లెస్	292-00

నేడు ఆర్‌ఎంసీ స్నాతకోత్సవం

సాంబమూర్తినగర్, న్యూస్‌టుడే: కాకినాడ రంగరాయ వైద్య కళాశాల 63వ స్నాతకోత్సవం ఆదివారం జరగనుంది. కళాశాల ప్రిన్సిపల్ డా.ఎ. విష్ణువర్ధన్ అధ్యక్షతన జరిగే స్నాతకోత్సవానికి భువనేశ్వర్ హెల్త్ ప్రోగ్రామ్ ఎస్‌వోఏ యూనివర్సిటీ డైరెక్టర్ డా.అశోక్‌కుమార్ మహాపాత్ర ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. రాయల్ రంగరాయన్స్ పేరుతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు వైద్య విద్యార్థులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

92.7 FM Rajamahendravaram
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్	ఉ॥ 7 - ఉ॥ 9
రాశివాసి	ఉ॥ 9 - ఉ॥ 10
ఎక్స్‌ట్రా దోస్	ఉ॥ 10 - మ॥ 2
ఈవారం అతిథి	మ॥ 2 - సా॥ 5
టెస్ట్ డ్రైవ్	సా॥ 5 - సా॥ 7
హ్యాష్ ట్యాగ్	సా॥ 7 - రా॥ 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 9 - ఉ॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్టే

శిబిరంలో రక్తదానం చేస్తున్న విద్యార్థి

రంపచోడవరం, న్యూస్‌టుడే: రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లేనని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డి.రవికుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్, ఏరియా ఆసుపత్రి సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. 16మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపల్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్పందన, సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఐవీఆర్ఎస్‌పై అవగాహన

అడ్డతీగల, న్యూస్‌టుడే: ప్రభుత్వం నుంచి వచ్చే ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) కాల్స్‌కు లబ్ధిదారులు సరైన సమాధానాలు తెలియజేయాలని అడ్డతీగల పంచాయతీ సచివాలయ కార్యదర్శులు రాంబాబు, పద్మ అన్నారు. శనివారం అడ్డతీగలలో ఐవీఆర్ఎస్ కాల్స్‌పై మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే అభివృద్ధి, సంక్షేమ పథకాలు తదితర అంశాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కాల్స్ చేస్తారని అన్నారు. గ్రామంలో తడి, పొడి చెత్తను ఇంటింటికీ వచ్చే రిక్షాలో వేయాలని సూచించారు.

మహిళలకు అవగాహన కల్పిస్తున్న కార్యదర్శులు రాంబాబు, పద్మ

వెట్టిచాకిరి విమోచనకు సహకరించాలి

మారేడుమిల్లిలో ర్యాలీ చేస్తున్న అలర్ట్ సంస్థ ప్రతినిధులు

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: సమాజంలో వెట్టిచాకిరి నిర్మూలించడానికి ప్రతిఒక్కరూ సహకరించాలని అలర్ట్ స్వచ్ఛంద సంస్థ లైవ్లీవుడ్ కో-ఆర్డినేటర్ జి.చిన్నారావు పిలుపునిచ్చారు. వెట్టిచాకిరి విమోచన చట్టం-1976 అమలులోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శనివారం మారేడుమిల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ చట్టంపై ప్రతిఒక్కరికి అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నామని, ఇందుకోసం పోలవరం జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. సంస్థ ప్రతినిధులు ప్రమీలారాణి, ఇంద్రారెడ్డి, ప్రవీణ్‌కుమార్, రత్నారెడ్డి, శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మి, దివాకర్‌రెడ్డి, రాజేశ్వరి పాల్గొన్నారు.

అక్షరాస్యతతోనే మహిళల అభ్యున్నతి

చింతూరు, న్యూస్‌టుడే: మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలంటే అక్షరాస్యతతోనే సాధ్యమని ఏఎస్పీ హేమంత్ తెలిపారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు అవగాహన కల్పించేందుకు వారోత్సవాలు చేపట్టినట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా శనివారం చింతూరులో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి గ్రామం నుంచి మహిళల అభివృద్ధికి చదువే మూలమని వివరించారు. ఎస్సై రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.

ర్యాలీలో పాల్గొన్న ఏఎస్పీ హేమంత్

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ. 10 - మ. 1 | రంపచోడవరం 9490877172 | అడ్డతీగల 9491575045 | దేవీపట్నం 7673936636 | గంగవరం 9493541083

సమస్య: మారేడుమిల్లి మండలం ఆకుమామిడికోట వద్ద ప్రధాన రహదారి పూర్తిగా శిథిలావస్థకు చేరి, అధ్వానంగా మారింది. వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. - రత్నరాజు, స్థానికుడు

సమాధానం: రహదారికి అవసరమైన మరమ్మతులు త్వరలో చేపడతాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. - చైతన్య, డీఈఈ, గి.సం.శాఖ, రంపచోడవరం

- న్యూస్‌టుడే, మారేడుమిల్లి

అటవీ హక్కులపై ముఖాముఖి

సిరసనపల్లి గ్రామస్థులతో మాట్లాడుతున్న హేమంత్‌కుమార్

మోతుగూడెం, న్యూస్‌టుడే: జాతీయ మానవహక్కుల సంఘ సమన్వయ అధికారి హేమంత్‌కుమార్ చింతూరు ఐటీడీఏ పరిధిలోని సిరసనపల్లి గ్రామంలో అటవీ హక్కులపై గ్రామస్థులతో శనివారం ముఖాముఖి నిర్వహించారు. స్థానిక గిరిజనులు ఐటీడీఏ ద్వారా లబ్ధి పొందుతున్న పథకాల గురించి ఆరా తీశారు. అటవీ హక్కు పత్రం పొందిన గిరిజన రైతు కట్టం ముత్యయ్య స్థానిక అటవీ అధికారుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సబ్ డీఎఫ్ఓ రాపుసాయి స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గతంలో సిరసనపల్లిలో నిర్మించిన కలప డిపోను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఐటీడీఏ ఏపీఓ రామతులసి, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఈహెచ్ హుస్సేన్, సర్పంచి తిరుపతిరావు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

జాబ్రా ప్రాసెసింగ్ యూనిట్ సందర్శన..

మారేడుమిల్లి: మారేడుమిల్లి, కుట్రవాడ గ్రామాల్లో శుక్రవారం హేమంత్‌కుమార్ పర్యటించారు. మారేడుమిల్లిలోని ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాల, కొత్తకాలనీలో నీతిఆయోగ్ నిధులు సుమారు రూ.12 లక్షలతో నిర్మిస్తున్న అంగన్‌వాడీ కేంద్రం, కుట్రవాడలో జాబ్రా ప్రాసెసింగ్ యూనిట్‌ను ఆయన సందర్శించారు. గిరిజనులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని.. ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. రాష్ట్ర ఆర్ఓఎఫ్ఆర్ సమన్వయకర్త ఆదినారాయణ, ఏపీవో జనరల్ డీఎన్వీ రమణ, ఈఈ శ్రీనివాసరావు, డీఈఈ చైతన్య, తహసీల్దార్ అమ్మాజీ, ఏకలవ్య ప్రిన్సిపల్ శంకరప్రసాద్, కౌన్సిలర్ విజయేంద్ర, సర్పంచి సార్ల రమాదేవి పాల్గొన్నారు.

కిడ్నీ బాధితులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే

బాధిత కుటుంబాలకు సాయం అందజేస్తున్న ఎమ్మెల్యే శిరీషాదేవి

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: కిడ్నీ సంబంధిత బాధితులు అపోహలకు గురికావొద్దని, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వం బాధ్యతని ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి తెలిపారు. మారేడుబాక పంచాయతీ ఉర్లాకులపాడులో కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న, మరణించిన వారి కుటుంబ సభ్యులను శనివారం ఎమ్మెల్యే శిరీషాదేవి కూటమి నాయకులతో కలిసి పరామర్శించారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటామని వారికి భరోసానిచ్చారు. నీటి నమూనాలు మంచిగానే ఉన్నాయన్నారు. కొందరు వ్యక్తులు ఈ ఘటనపై అవగాహన లేకుండా ప్రజల్ని భయభ్రాంతులకు గురయ్యేలా మాట్లాడటం సరికాదన్నారు. 2024 నుంచి 2026 వరకు ఆరుగురు (కె.బుల్లమ్మ, కె.చిన్నబ్బాయి, పి.సత్యనారాయణ, కె.రమణ, కె.లక్ష్మణస్వామి, కె.రాంబాబు) కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించినట్లు స్పష్టం చేశారు. వారికి ఆర్థిక సాయం, బియ్యం, పండ్లు అందజేశారు. నీరు రంగు మారి వస్తోందని, అడుగున సున్నం ఉంటుందని గ్రామస్థులు తెలపగా ప్రజల సౌకర్యార్థం రక్షిత మంచినీటి పథకం ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ఏఎంసీ ఛైర్మన్ ఎల్.లక్ష్మణరావు, సొసైటీ ఛైర్మన్ ఎం.కేశవ్, ఏఎంసీ డైరెక్టర్ మాణిక్యం, తెదేపా మండల ప్రధాన కార్యదర్శి గంగాధర్, కూటమి నాయకులు తాతారావు, బుజ్జి చిన్నాలమ్మ, లోకేశ్, లోవరాజు, ఎంపీడీవో యాదగిరీశ్వర్, తహసీల్దార్ సత్యనారాయణ, డీఎంహెచ్‌వో సరిత, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ సీతారామ్, వైద్యాధికారి పావని పాల్గొన్నారు.

జీతంతో బస్టాండ్, టాయిలెట్ల నిర్మాణం

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: మండల ప్రధాన కేంద్రమైన రాజవొమ్మంగిలో బస్టాండ్, మరుగుదొడ్ల సౌకర్యం లేక ఏళ్ల తరబడి ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఆ ఇబ్బందులను తెలుసుకున్న ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తన జీతంతో రాజవొమ్మంగిలో బస్టాండ్, టాయిలెట్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. శనివారం రాజవొమ్మంగి విచ్చేసిన ఎమ్మెల్యే ఆ నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సిబ్బందికి సూచించారు. ఏపీఐఐసీ డైరెక్టర్ జి.పెద్దిరాజు, ఏఎంసీ ఎల్.లక్ష్మణరావు, సొసైటీ ఛైర్మన్ ఎం.కేశవ్, కూటమి నాయకులు లోవరాజు, తదితరులు పాల్గొన్నారు.

సాగులో కేవీకే కృషి అమోఘం

పందిరిమామిడి కేవీకేలో 2026-27లో చేపట్టబోయే ప్రణాళికను ఆవిష్కరిస్తున్న శాస్త్రవేత్తలు

రంపచోడవరం, న్యూస్‌టుడే: వ్యవసాయంలో సాగుకు ప్రోత్సహించడంతో పాటు ఉద్యాన పంటల సాగులో పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రం చేస్తున్న కృషి అమోఘమని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని విస్తరణ కేంద్రం డైరెక్టర్ సీహెచ్ రూతు తెలిపారు. పందిరిమామిడి కేవీకేలో సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన 14వ శాస్త్రీయ సలహా మండలి సమావేశం జరిగింది. రైతు కేంద్రిత కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని, సాంకేతికతలను గ్రామస్థాయికి వేగంగా చేర్చాలని సూచించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతిపాదించిన రైతు అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు. వారి సంక్షేమానికి చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికను శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఖరీఫ్ సీజన్‌లో రైతుల సంక్షేమానికి చేపట్టబోయే కార్యక్రమాలను జిల్లా వ్యవసాయాధికారి రామ్మోహనరావు సభలో రైతులకు వివరించారు. పీహెచ్‌వో దేవదానం, వెటర్నరీ, ఉద్యాన, ఏపీసీఎన్ఎఫ్ ప్రతినిధులు, రబ్బరు బోర్డు అధికారులు, రైతులు పాల్గొన్నారు.

ముందస్తు పింఛనుతో ఆర్థిక భరోసా

రంపచోడవరం, అడ్డతీగల, మారేడుమిల్లి, కూనవరం, చింతూరు, ఎటపాక, వరరామచంద్రపురం, గంగవరం, న్యూస్‌టుడే: ముందస్తుగా పింఛన్ల పంపిణీతో లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కలుగుతుందని మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం స్థానిక పెదగొట్టాలరేవు వీధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఆయన అందజేశారు. ❖ స్థానిక ఎర్రంరెడ్డి నగరంలో అరకు పార్లమెంటు తెదేపా ఉపాధ్యక్షుడు అడబాల బాపిరాజు, బాపనమ్మ తల్లి ఆలయ సభ్యులు సిద్ధా వెంకన్న, భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు మంగరౌతు వీరబాబు పంపిణీ చేశారు. ❖ వేటమామిడిలో భాజపా రాష్ట్ర కార్యదర్శి స్వప్న కుమారి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. దొరమామిడి పంచాయతీ కొట్టంపాలెం, కోనలోవ గ్రామాల్లో ఎంపీడీవో ఏవీవీ కుమార్ పాల్గొన్నారు. ❖ మారేడుమిల్లి మండలం పుల్లంగి పంచాయతీ పరిధిలోని గ్రామాలకు సర్పంచి వీరబాబు పంపిణీ చేశారు. ❖ కూనవరం మండలంలో తెదేపా మండల అధ్యక్షుడు ఎడవల్లి భాస్కర్‌రావు ప్రారంభించారు. *చింతూరు మండలం లక్ష్మీపురంలో తెదేపా మండల అధ్యక్షుడు జమాల్ ఖాన్ పింఛన్లు పంపిణీ చేశారు. ❖ ఎటపాక మండలంలోని కూటమి నాయకులు 6078 మందికి పంచారు. ❖ గంగవరం మండలంలో మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ, ఎంపీడీవో వై.లక్ష్మణరావు పంపిణీ చేశారు.

వేటమామిడిలో పంపిణీ చేస్తున్న భాజపా రాష్ట్ర కార్యదర్శి స్వప్నకుమారి

చింతూరులో ఫించన్లు అందజేస్తున్న జమాల్‌ఖాన్

పెదగొట్టాలరేవువీధిలో పంపిణీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి

విద్యతో ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చు

గంగవరం, న్యూస్‌టుడే: విద్యతో ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చు అని గంగవరం ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు అచ్యుత బేబిరత్నం అన్నారు. శనివారం గంగవరం ఆశ్రమబాలికోన్నత పాఠశాలలో హెచ్ఎం ఝాన్సీరాణి అధ్యక్షతన పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత సహాయ గిరిజన సంక్షేమాధికారి కృష్ణమోహన్, తహసీల్దార్ చిన్నం శ్రీనివాసరావు, ఎంఈవో మల్లేశ్వరరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పాఠశాల కమిటీ ఛైర్మన్ దిడి నాగ మహేష్, గంగవరం సర్పంచి కలుముల అక్కమ్మ, గంగాదేవి, డాక్టర్ తీగల ప్రభ, ఎస్సై ఎస్.వెంకయ్య పాల్గొన్నారు.

కాజ్‌వేకు మరమ్మతులు చేపట్టరూ..

కాజ్‌వేను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే శిరీషాదేవి

రాజవొమ్మంగి మండలంలోని ఉర్లాకులపాడు నుంచి జి.శరభవరం వెళ్లే మార్గమధ్యలో ఉన్న కాజ్‌వే మరమ్మతులకు గురైంది. మరమ్మతులు చేపట్టకపోతే కోసూరివారి వీధి, మేలిన వారి వీధి, జి.శరభవరం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. 2020లో వరద ఉద్ధృతికి కాజ్‌వే తూరల పక్క మట్టి కొట్టుకుపోవడం ప్రారంభించిందని శనివారం మారేడుబాక పంచాయతీ పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవికి జడ్పీటీసీ మాజీ సభ్యురాలు కె.బుజ్జి చిన్నాలమ్మ, సొసైటీ మాజీ అధ్యక్షుడు జి.తాతారావు తెలిపారు. పలు మార్లు సమస్యను ఇంజినీరింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. ఎమ్మెల్యే కాజ్‌వేను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. - న్యూస్‌టుడే, రాజవొమ్మంగి

ఆదమరిచారో..అంతే సంగతులు

మారేడుమిల్లి నుంచి బొడ్లంక వెళ్లే ప్రధాన రహదారిలోని పాములేరు వాగు వద్ద మలుపు తిరిగే ప్రదేశంలో లోయ ఉండడంతో వేగంగా వెళ్లే వాహనాలు తరచూ లోయలో పడిపోతున్నాయి. మారేడుమిల్లి, గుర్తేడు మండలాల్లోని వందలాది గ్రామాలకు ఇదే రహదారి మీదుగా ప్రయాణించాలి. మారేడుమిల్లి పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో 'గుడిసె, చావడికోట వ్యూ పాయింట్లతో పాటు, 'దుంప వలస' జలపాతాలకు ఇదే రహదారి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఆయా ప్రాంతాలకు వెళ్లే వాహనాలు తెల్లవారు జామునే వెళ్తుండడంతో మలుపును సరిగా అంచనా వేయలేని వాహనదారులు లోయలోకి దూసుకుపోయి, ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రమాదాలను నివారించడానికి ఇక్కడ రక్షణ గోడ నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. - న్యూస్‌టుడే, మారేడుమిల్లి

వృథాగా రక్షిత తాగునీరు

లోతట్టు గిరిజన గ్రామాల దాహార్తిని తీర్చే లక్ష్యంతో మారేడుమిల్లి మండలం చావడికోట పంచాయతీ పరిధిలోని బొడ్లంక వద్ద రక్షిత తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఎగువ ప్రాంతంలోని గ్రామాలకు ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఈ విధంగా ఏర్పాటు చేసిన పైపు జాయింట్లు దెబ్బతినడంతో నీరు వృథాగా పోతోంది. ఎంతో విలువైన రక్షిత తాగునీరు ఇలా మరమ్మతుకు గురైనా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, మారేడుమిల్లి

విద్యుత్తు సరఫరాకు అంతరాయం నేడు

కూనవరం, న్యూస్‌టుడే: భీమవరం విద్యుత్తు ఉపకేంద్రంలో మరమ్మతుల నిమిత్తం ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ రాజ్‌కపూర్ తెలిపారు.

మత్తుతో జీవితాలు చిత్తు

వరరామచంద్రాపురం,రాజవొమ్మంగి, మోతుగూడెం: మత్తు పదార్థాలతో జీవితాలు నాశనమవుతాయని ఏఎస్సై సత్యనారాయణ అన్నారు. వడ్డిగూడెంలో శనివారం ఆయన మాట్లాడారు. చెడు వ్యసనాలకు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఉద్యోగ అవకాశాలపై యువత దృష్టి సారించాలన్నారు. తర్వాత గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ● రాజవొమ్మంగి మండలం సూరంపాలెంలో ఎస్సై శివకుమార్ శనివారం మహిళలపై జరిగే నేరాలు, పోక్సో చట్టం, గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించి ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ● గుర్తేడు మండలం బొడ్డగండి పంచాయతీలోని మంగంపాడు వారపు సంతలో డొంకరాయి ఎస్సై చరణ్ నాయక్ సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.

తగ్గిన గోదావరి ఉద్ధృతి

దేవీపట్నం, న్యూస్‌టుడే: ఎట్టకేలకు 15 రోజుల తరువాత గండిపోశమ్మ అమ్మవారి ఆలయం వద్ద గోదావరి శాంతించింది. శనివారం సాయంత్రానికి ఆలయం, సమీప దుకాణాల్లో వరద నీరు తగ్గడంతో స్థానికులు శుభ్రం చేసుకుంటున్నారు. దండంగి- డి.రావిలంక గ్రామాల మధ్య ఆర్అండ్‌బీ రహదారిపై వరద నీరు తగ్గుతోంది. సీతపల్లి వాగులో నీటి ప్రవాహం తగ్గడంతో కె.వీరవరం- సీతారం మధ్య దామనపల్లి, వెలగపల్లి, మదిరాతిగూడెం పరిసర ప్రాంతాల గిరిజనులు ఇందుకూరుపేట వైపునకు వెళ్లడానికి ఇక్కట్లు తప్పాయి. వరద తగ్గుతున్న క్రమంలో ఈసారైనా అమ్మవారి దర్శనాలను త్వరితగతిన పునః ప్రారంభించాలని భక్తులు కోరుతున్నారు.

2న తిరు కల్యాణ మహోత్సవం

ఎటపాక, న్యూస్‌టుడే: మండలంలోని వెంకటరెడ్డిపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈనెల 2న సోమవారం స్వామి వారి తిరు కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారని ఆలయ కార్యనిర్వాహణాధికారి జి.వి.లక్ష్మీ కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి ముఖ్య అతిథిగా హాజరై కల్యాణంలో పాల్గొంటారని తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు స్వామి వారి కల్యాణం అనంతరం అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుందని ఆలయ కమిటీ తెలిపారు.

ఉత్సాహంగా సైన్స్ దినోత్సవం

అడ్డతీగల, రాజవొమ్మంగి, మోతుగూడెం, కూనవరం, వరరామచంద్రపురం, ఎటపాక, న్యూస్‌టుడే: అడ్డతీగల జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎంఈవో పి.శ్రీనివాసరావు, ఎస్ఎంసీ ఛైర్మన్ ఇందిరాదేవి ఆధ్వర్యంలో శనివారం జాతీయ సైన్సు దినోత్సవాన్ని నిర్వహించారు. సి.వి.రామన్ చిత్రపటానికి పూలమాలవేశారు. ● వేటమామిడి హోసన్నా పాఠశాలలో ప్రిన్సిపల్ ధన సందీప్ ఆధ్వర్యంలో సైన్స్‌డే నిర్వహించారు. ● గుర్తేడు మండలం బొడ్డగండి పంచాయతీ డొంకరాయి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో హెచ్ఎం ప్రవీణ్ నాయక్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రాజెక్టులు, నమూనాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. ● దేశ ప్రగతిలో సైన్సు ఆవశ్యకతను గుర్తించాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నారావు అన్నారు. 37వ జాతీయ సైన్సు దినోత్సవాన్ని పురస్కరించుకుని జగ్గవరం క్రాస్‌రోడ్డు వద్ద జిల్లా అధ్యక్షుడు బొజ్జయ్య పతాకావిష్కరణ చేశారు. శాస్త్ర విజ్ఞానం ద్వారా మూఢనమ్మకాలను అరికట్టాలని వారు పిలుపునిచ్చారు. వెంకటనారాయణ, రాంబాబు, కుమారి, లక్ష్మి, సీత, సుబ్బారావు, రాధాకృష్ణ, మహతి పాల్గొన్నారు. ● బాల్యం నుంచి విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుతూ వారిలోని సృజనాత్మకతను వెలికితీయాలని తోటపల్లి శ్రీఆదిత్య స్కూల్ కరస్పాండెంట్ వెంకట్, సీతాపురం జడ్పీహైస్కూల్ హెచ్ఎం, వరరామచంద్రాపురం ఎంఈఓ2 బాబూరావు అన్నారు. మండలం పరిధిలోని తోటపల్లి, సీతాపురం పాఠశాలల్లో వేడుకలు జరిగాయి. ● రాజవొమ్మంగి మండలంలో స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో మూత్రపిండాలు, చర్మం, చెవి, కన్ను అంతర నిర్మాణం, నాడీవ్యవస్థ తదితర బొమ్మలను విద్యార్థులు అందంగా చిత్రీకరించారు.

పాఠశాలలో విద్యార్థులు తయారుచేసిన నమూనాలు

అంగన్‌వాడీ కేంద్రాలకు సామగ్రి పంపిణీ

మారేడుమిల్లి : అంగన్‌వాడీ కేంద్రాలకు అవసరమైన సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మారేడుమిల్లి ఎంపీపీ సార్ల లలిత కుమారి అన్నారు. మారేడుమిల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు అవసరమైన సామగ్రిని శనివారం ఎంపీడీవో రవికిశోర్‌తో కలిసి, ఆమె పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సంపూర్ణ అభియాన్-2లో భాగంగా ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాలు, వాటిలో చదువుకునే చిన్నారులకు అవసరమైన సదుపాయాలను కల్పించడానికి చర్యలు చేపట్టడం జరుగుతోందని వారు వెల్లడించారు. మారేడుమిల్లి ఐసీడీఎస్ ఇన్‌ఛార్జి సీడీపీవో రవళి, జూనియర్ అసిస్టెంట్ వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

ఎల్ఈడీ బల్బుల వితరణ

రంపచోడవరం: రంపచోడవరం, దేవీపట్నం మండలాల పరిధిలో ఉన్న 156 అంగన్‌వాడీ కేంద్రాలకు విదేశాల్లో నివాసం ఉంటున్న నాగమణి, మధులిఖ, నిహారికలు ఆర్థిక సహాయంతో సుమారు 30వేలు విలువైన 100 ఎల్ఈడీ ట్యూబ్‌లైట్లు, 100 ఎల్ఈడీ బల్బులు అందజేశారు. వీటిని శనివారం సీడీపీవో ఉమ ద్వారా ఆయా అంగన్‌వాడీ కేంద్రాల కార్యకర్తలకు పంపిణీ చేశారు.

దూగుట్టలో పీహెచ్‌సీని ఏర్పాటుచేయాలి

చింతూరు: కూనవరం మండలం దూగుట్టలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ శనివారం చింతూరు ఐటీడీఏ ఎదుట గ్రామస్థులు ధర్నా నిర్వహించారు. గతంలో దూగుట్టలో పీహెచ్‌సీని ఏర్పాటుచేసేలా స్థల పరిశీలన చేశారని.. ఇప్పుడు వేరే ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఈ ధర్నా చేపట్టారు. అనంతరం ఇన్‌ఛార్జ్ జేసీ శుభం నొక్వాల్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.

వాహనచోదకులు శిరస్త్రాణం ధరించాలి

దేవీపట్నం, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనచోదకులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని దేవీపట్నం ఎస్సై షరీఫ్ తెలిపారు. దేవీపట్నం మండలం మంటూరు ఆర్అండ్ఆర్ పునరావాస కాలనీలో నిర్వాసితులకు అవగాహన కల్పించారు.

పవర్‌కెనాల్‌లో యువకుడి గల్లంతు



హరిరామ ప్రసాద్

మోతుగూడెం: లోయరు సీలేరు ప్రాజెక్టు డొంకరాయి పవర్‌కెనాల్ ఏవీపీ డ్యాం సమీపంలో శనివారం సాయంత్రం పర్యాటకుడు గల్లంతయ్యారు. డొంకరాయి పోలీస్‌స్టేషన్ ఎస్సై చరణ్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలం విహారయాత్రకు కారులో విశాఖపట్టణం నుంచి లోచర్ల హరిరామ ప్రసాద్(36), బలివాడ పట్నాయక్(35), మంత్రి గోవింద్(34), విజయనగరం భీమునిపట్నం నుంచి వరహా వెంకటరవికుమార్(39)తో కలిసి వెళ్తున్నారు. మార్గమధ్యలో డొంకరాయి ఏవీపీ జలాశయాన్ని సందర్శించి తిరుగు ప్రయాణంలో లోచర్ల హరిరామ ప్రసాద్ డొంకరాయి పవర్ కెనాల్‌లోకి స్నానానికి దిగాడు. ప్రమాదవశాత్తు నీటమునిగి గల్లంతయ్యాడు. ఏపీ జెన్‌కో సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు, స్నేహితులు ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. గల్లంతైన లోచర్ల హరిరామ ప్రసాద్ వైజాగ్ గురుద్వారలో చార్టెడ్ అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

నేడు హనుమాన్ చాలీసా పారాయణ

కోరుకొండ, న్యూస్‌టుడే: స్థానిక సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి కల్యాణ మండపంలో ఆదివారం సహస్ర గళ హనుమాన్ చాలీసా మహాయజ్ఞ పారాయణ కార్యక్రమం జరుగుతుందని విశ్వ హిందూ ధర్మపరిరక్షణ సేవా సమితి నిర్వాహకులు నాగభూషణం తెలిపారు. 11 సార్లు 1,008 మంది పిల్లలతో హనుమాన్ చాలీసా నిర్వహిస్తామన్నారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. పి.శివాజీ, వి.వెంకటరమణ, ఈశ్వర్, అప్పలరాజు, పుల్లంరాజు, ప్రసాద్, రామారావు తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా నరసన్న ఉత్సవాలు

గరుడ వాహనంపై నారసింహుడు

కోరుకొండ, న్యూస్‌టుడే: కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దివ్య కల్యాణ మహోత్సవాల్లో భాగంగా శనివారం తీర్థానికి వచ్చే యాత్రికులకు స్థానిక వీవీ రెడ్డిపంతులు సత్రంలో భోజన వసతి ఏర్పాటు చేశారు. స్థానిక రంగనాథస్వామివారి ఆలయంలో కల్యాణోత్సం జరిపారు. రాత్రి స్వామిని గరుడ వాహనంపై ఆశీనులు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. రాజవీధుల మీదుగా స్వామివారు వస్తుంటే మహిళలు హారతులతో స్వాగతం పలికారు.

కార్యక్రమాలు నేడు..

స్థానిక ఆలయ ముఖమండపంలో ఆదివారం రాత్రి మహాపండితులు వేదాలను వల్లిస్తూ స్వామివారికి సదస్యం నిర్వహించనున్నారు. ● రాత్రి 9 గంటలకు ఆంజనేయ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం జరగనుంది.

ఉత్కంఠ పోరులో యంగర్ లయన్స్ గెలుపు

కూనవరం, న్యూస్‌టుడే: కూనవరం పోలీస్ మైదానంలో నిర్వహిస్తున్న కేపీఎల్ టీ20 క్రికెట్ పోటీల్లో భాగంగా శనివారం యంగర్ లయన్స్ ఎటపాక, కుందులూరు లయన్స్ జట్టు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన యంగర్ లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. తర్వాత ఛేదనలో కుందులూరు లయన్స్ చివరి వరకు పోరాడి 132 పరుగులు చేసి ఓటమి చవిచూసింది. బ్యాటింగ్‌లో అర్ధ సెంచరీ(51), బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాడు బాలాజీ నాయక్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందించారు.

'పది' విద్యార్థులకు పరీక్ష సామగ్రి అందజేత

మోతుగూడెంలో నుప ఫౌండేషన్ సంస్థ అందజేసిన పరీక్ష సామగ్రితో విద్యార్థినులు

మోతుగూడెం, అడ్డతీగల, న్యూస్‌టుడే: చింతూరు మండలం తూలుగొండ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులకు శనివారం నుప ఫౌండేషన్ డైరెక్టర్ నరేష్ ఆధ్వర్యంలో ఎంఈవో లక్ష్మీనారాయణ చేతులమీదుగా పరీక్ష సామగ్రి అందజేశారు. నరేష్ మాట్లాడుతూ పట్టుదల, ఆసక్తి, నిరంతర సాధనతో పరీక్షల్లో విజయం సాధించవచ్చని సూచించారు. ప్రధానోపాధ్యాయురాలు కె.సుధా, వ్యాయామ ఉపాధ్యాయుడు కారం కన్నారావు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. * పదో తరగతి విద్యార్థులు చక్కగా చదువుకుని మంచి మార్కులు సాధించాలని అడ్డతీగల ఏపీఆర్ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులు అన్నారు. స్థానిక ఏపీఆర్ గురుకుల పాఠశాలలో 1993-94 బ్యాచ్‌కు చెందిన మల్లువలస అప్పల స్వామి, బత్తుల మధుబాబు, ఆనందం ప్రసాద్ శనివారం పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పరీక్ష సామగ్రిని పంపిణీ చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ ప్రభాకర్, ఉపాధ్యాయులు ముత్తయ్య, పెదకాపు, అడ్డాల బాబు, విద్యార్థులు పాల్గొన్నారు.

(c) eenadu

మృత్యు విస్ఫోటం

బాణసంచా పరిశ్రమ పేలుడులో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుణ్ని కాకినాడ జీజీహెచ్‌కు తరలిస్తున్న సిబ్బంది

ఈనాడు- కాకినాడ, రాజమహేంద్రవరం; న్యూస్‌టుడే- సామర్లకోట గ్రామీణం: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో శనివారం పెను విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం జరిగి 20 మంది సజీవ దహనమయ్యారు. తీవ్ర గాయాలపాలైన మరో పది మందిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్)కి తరలించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. పేలుళ్ల ధాటికి అందులో పనిచేస్తున్న కార్మికుల శరీర భాగాలు చెల్లాచెదురైపోయాయి. కాళ్లు, చేతులు తెగి సమీపంలో ఉన్న చెట్లపై పడడంతో ఆ ప్రాంత మంతా భీతావహ పరిస్థితి నెలకొంది. చనిపోయిందెవరో గుర్తుపట్టలేనంతగా మృతదేహాలున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 70 శాతానికిపైగా కాలిన గాయాలతో ఉన్న 9 మందిని జీజీహెచ్‌కు, మరొకరిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారందరి పరిస్థితీ విషమంగానే ఉంది.

కళ్లముందే కాలిపోతున్నా ఆపలేక..

ఘటనా స్థలంలో పనిచేస్తున్న వ్యక్తులు బయటకు రాలేక కళ్లముందే కాలిపోతున్నా వారిని కాపాడే పరిస్థితి లేకపోయింది. ఒక్కపక్క ఎగసిపడుతున్న మంటలు, మరోవైపు భారీ పొగతో ఏం జరుగుతుందో, మంటల్లో ఎంతమంది ఉన్నారో అంచనా వేయలేని స్థితి నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను కొంతమేర అదుపులోకి తెచ్చిన తరువాత తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న 10 మందిని గుర్తించి అంబులెన్స్‌ల్లో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాణసంచా ముడిసరకు నిల్వలు భారీ ఎత్తున ఉండటంతో మంటలు సుమారు రెండుగంటలకు పైగా మండుతూనే ఉన్నాయి.

ఆ ప్రదేశం మొత్తం పొగ కమ్మేయడం, వరుస పేలుళ్లతో అసలు ఏం జరుగుతుందో తెలియనంత గందరగోళం నెలకొంది.

గాల్లో ఎగిరిపడ్డ శరీర భాగాలు

పేలుడు ధాటికి అక్కడ పనిచేస్తున్న పలువురి శరీర భాగాలు గాలిలో ఎగిరిపడ్డాయి. ఒక మహిళ పుర్రె భాగం పేలిపోయింది. మరో మృతదేహం పేలిపోయి మాంసం ముద్దగా పక్కనే ఉన్న పొలంలో ఎగిరిపడింది. మరో వ్యక్తి మృతదేహం సుమారు 50 మీటర్ల దూరం ఎగిరి పక్కనే ఉన్న పంట కాలువలో పడిపోయింది. శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. ఘటనా స్థలంలో కాళ్లు, చేతులూ, ఇతర శరీరభాగాలు విడిపోయి, చెల్లాచెదురుగా పడి ఉండడంతో భీతావహ వాతావరణం నెలకొంది. ఇంతటి దారుణం ఎప్పుడూ చూడలేదని స్థానికులు విలవిల్లాడిపోయారు.

మృతదేహాల కోసం పొలాల్లో వెతుకులాట

సుమారు ఎకరన్నర ప్రాంతంలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. షెడ్లలో పని చేసేవారు అక్కడకక్కడే చనిపోయి కాలిపోయి పడి ఉండగా మరికొందరు గాయాలతో ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో పంట పొలాల వెంట పరుగులు తీశారు. కొందరు పొలాల్లోనే కుప్పకూలి మృతి చెందారు. చనిపోయింది ఎవరో తెలియడానికి, వారి మృతదేహాలు ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవడానికి సాయంత్రమైంది. పంట పొలాలు, కాలువలు, ఘటనా స్థలంలో ఉన్న మృతదేహాలన్నీ ఒకచోటకు చేర్చారు. 20 మంది మృతి చెందారని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

వేట్లపాలెంలోని బాణసంచా పరిశ్రమ వద్ద భీతావహ పరిస్థితి

ఘటనా స్థలం నుంచి సమీప పొలాల్లోకి ఎగిరిపడిన మృతదేహాన్ని తీసుకువస్తున్న సహాయక బృందం

పచ్చని పొలాల్లో భారీ పేలుడు

వేట్లపాలేనికి సమీపంలోని పంట పొలాల మధ్య సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ పేరుతో కొన్నేళ్లుగా బాణసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారు. స్థానికులు టపాసుల తయారీ పనులు చేస్తుండగా మధ్యాహ్నం 2 గంటల వేళ భారీ పేలుడు చోటుచేసుకుంది. ఆ శబ్దానికి సమీప గ్రామాల్లో ఇళ్లు కంపించాయి. పైకప్పు పెంకులు ఎగిరిపడ్డాయి. ఇళ్లలో సీలింగ్‌లు ఊడిపడ్డాయి. ఐదు కిలో మీటర్ల దూరంలోని సామర్లకోట, పెద్దాపురం ప్రజలకూ శబ్దాలు వినిపించాయంటే పేలుళ్ల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

మృతులు వీరే..

గండి మంగ (36), వల్లూరి రవి (35), కడింపల్లి కృపామణి (50), బిక్కిన కరుణ సుబ్బారావు (45), సాధనాల సత్యవేణి (44), గౌడత నాని (26), తుంపాల లోవ (38), చింతల రమణమ్మ (60), మందపల్లి చిన్ని (44), గౌడత మహేష్ (41), నూకళ్ల దేవి (45), గౌడత వీరవెంకటరమణ (48), కడింపల్లి ధనరాజు (55), సాకుమళ్ల రాఘవ (50), అడబాల శ్రీనివాసరావు (55)(వేట్లపాలెం).. దర్శిపాటి నాని (38), ఏడిద సంపత్ కుమార్ (25) (సామర్లకోట), మకర రాఘవమ్మ (55) (పెదబ్రహ్మదేవం), గంపల మంగమ్మ(45), గంపల నాగరాజు(57)

కాకినాడ జీజీహెచ్‌లో 9 మంది క్షతగాత్రులు

90 శాతానికి పైగా కాలిన గాయాలు.. విషమంగా పరిస్థితి

కాకినాడ (మసీదుసెంటర్), న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన 9 మంది క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ ట్రామాకేర్, అత్యవసర విభాగాల్లో వారికి వైద్యసేవలు అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో 8 మందికి 90 శాతానికి పైగా, ఒకరికి 70 శాతానికి పైగా కాలిన గాయాలైనట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.లావణ్య కుమారి తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందన్నారు. అన్ని విభాగాల వైద్యులు, సిబ్బందితో పాటు ఔషధాలను, అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్సులను అందుబాటులో ఉంచామన్నారు. బాధితుల సమాచారం తెలియజేసేందుకు ఆసుపత్రిలో ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. మంత్రి కందుల దుర్గేష్ ఆసుపత్రికి వచ్చి బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ ఛైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, కాకినాడ గ్రామీణం ఎమ్మెల్యే పంతం నానాజీ, జేసీ అపూర్వభరత్ తదితరులు ఆసుపత్రిలో వైద్యసేవలను పర్యవేక్షించి బాధితులను పరామర్శించారు.

జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారు: సప్పా సత్యవేణి (34), బిక్కిన లక్ష్మి (45) (వేట్లపాలెం), మోర్ల శ్రీను (30) (పెద్దాపురం), కాతేటి శ్రీను (33), దర్శిపాటి రాజు (రాజేష్) (30), వేమగిరి లోవరాజు (35), వేమగిరి దావీదు (38), పల్లపాటి వీరకృష్ణ (40), దర్శిపాటి లోవరాజు (40) (సామర్లకోటలోని కుమ్మరవీధి).

చింతల రమణమ్మ | తుంపాల లోవ | గంపల మంగమ్మ | గంపల నాగరాజు | గండి మంగ | దర్శిపాటి నాని | సాకుమళ్ల రాఘవ | నూకళ్ల దేవి | ఏడిద సంపత్‌కుమార్

గౌడత మహేష్ | గౌడత నాని | కడింపల్లి ధనరాజు | గౌడత వీర వెంకటరమణ | మందపల్లి చిన్ని | అడబాల శ్రీనివాసరావు | సాధనాల సత్యవేణి | వల్లూరి రవి | కడింపల్లి కృపామణి | బిక్కిన కరుణ సుబ్బారావు | మకర రాఘవమ్మ

నిర్లక్ష్యమే నిప్పురవ్వై..

- చిచ్చుబుడ్లలో మందు దట్టించి.. ఇనుప దిమ్మతో మోదిన కార్మికులు
- నిప్పురవ్వలు రేగి పడి భారీ పేలుడు

ఈనాడు- కాకినాడ, రాజమహేంద్రవరం: చిన్నపాటి నిర్లక్ష్యం వేట్లపాలెంలో భారీ ప్రమాదాన్ని తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. చిచ్చుబుడ్లలో మందును దట్టించి, ఇనుప దిమ్మతో మోదడంతో నిప్పురవ్వలు రేగి పక్కనున్న బాణసంచా ముడిసరుకులో పడ్డాయి. క్షణాల్లో మంటలు వ్యాపించి, అక్కడే నిల్వ ఉన్న బాంబులన్నీ ఒక్కసారి పేలడంతో భారీ విస్ఫోటం జరిగింది. తయారీ కేంద్రంలో షెడ్లు ఇరుకిరుగ్గా ఉండటంతో ఇద్దరు, ముగ్గురు పనిచేసేచోట పది మంది కూర్చొని తయారుచేస్తున్నారు. దీంతో మంటలు రేగి పేలుళ్లు జరిగినప్పుడు ఆ షెడ్ల నుంచి బయటకు రాలేక వారు అక్కడే సజీవ దహనమైపోయారు. పేలుడు తీవ్రత కారణంగానే శరీరాలు ఛిద్రమైపోయాయని పోలీసులు చెబుతున్నారు. బాణసంచాలో సల్ఫర్‌ను తప్పుడు విధానంలో ఉపయోగించడంతో పేలుడు చోటుచేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అక్కడ రసాయనాలు, మందుగుండు సామగ్రి నమూనాలను ఫోరెన్సిక్ నిపుణులు తీసుకువెళ్లారని, పూర్తిస్థాయిలో పరీక్షించిన తర్వాతే పేలుడుకు కారణం చెప్పగలమని ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. ఘటనా స్థలానికి వెళ్లినప్పుడు తమ సమీపంలోనే రెండుసార్లు చిన్నపాటి పేలుళ్లు జరిగాయని చెప్పారు.

ప్రమాదం జరిగిన సూర్యశ్రీ ఫైర్ క్రాకర్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ యజమాని అడబాల అర్జున్, సోదరుడు వీరబాబు (నాని) పరారయ్యారు. ప్రత్యేక బృందాలు వారిని గాలించి పట్టుకున్నాయి. వీరి తండ్రి అడబాల శ్రీనివాసరావు (55) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి అప్పగించే ప్రక్రియ శనివారం రాత్రి ప్రారంభించారు.

పోటీల కోసం భారీగా తయారీ

పండుగలు, పర్వదినాలకు బాణసంచా కాల్చడం సాధారణంగా మారిపోయింది. బాణసంచా కాల్చడంలో పోటీల నేపథ్యంలో అధిక మోతాదులో పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నారు. గోకవరం మండలంలో జరగనున్న ఓ వేడుకలో నిర్వహించే పోటీల్లో పాల్గొనేందుకు భారీ ఎత్తున మందుగుండు సామగ్రి ఇక్కడ తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నిల్వలు అధికంగా ఉన్నాయి. పేలుడు ధాటికి సమీపంలోని జొన్నలదొడ్డి ప్రాంతంలో పెంకుటిల్లు పైకప్పులు ధ్వంసం కాగా ఇళ్లలోని ఫాల్స్ సీలింగ్‌లు ఊడిపడిపోయాయి. పలు ఇళ్లలోని అద్దాలు, తలుపులు పగిలిపోయాయి.

పదో తరగతి పరీక్షలపై సందేహాలా..?

నేడు 'ఈనాడు' ఆధ్వర్యంలో సబ్జెక్టు నిపుణులతో ఫోన్ ఇన్

శ్యామలాసెంటర్, న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులకు త్వరలో పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా సబ్జెక్టుల్లో మార్కులు ఎలా పెంచుకోవాలి..? ప్రతి పాఠ్యాంశంపై పట్టు సాధించేదెలా.? ముఖ్యంగా పరీక్షల్లో ఏఏ అంశాలపై దృష్టిసారించాలి..? ఈ సమయంలో సాధన ఎలా ఉండాలి..? తదితర సందేహాల నివృత్తికి 'ఈనాడు' ఆధ్వర్యంలో నిపుణులతో ఆదివారం ఫోన్ ఇన్ నిర్వహించనున్నారు.

ఫోన్ చేయాల్సిన తేదీ: మార్చి 1, (ఆదివారం)
సమయం: మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు

సబ్జెక్టు	ఉపాధ్యాయుడు	చరవాణి నంబరు
తెలుగు	జి.సత్యనారాయణ	949 157 8041
హిందీ	వేణుమాధవ్	944 028 5072
ఆంగ్లం	రాజుకిషోర్	939 029 6524
గణితం	దుర్గాప్రసాద్	939 795 1399
ఫిజికల్ సైన్సు	ఆనంద్‌బాబు	944 069 0331
నేచురల్ సైన్సు	పాల్ శంకర్	984 985 7591
సోషల్	సర్వేశ్వరరావు	944 112 0118

తంటికొండ ఆలయానికి నిధులు కేటాయించాలి

గోకవరం: తంటికొండ వెంకటగిరిపై కొలువైన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరుని ఆలయ పునర్నిర్మాణానికి రూ.6 కోట్లు నిధులను కేటాయించాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు. తిరుమలలో శనివారం జరిగిన తితిదే పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. అంచనా నివేదికను బోర్డుకు సమర్పించినట్లు వివరించారు.

ఒడిశా గవర్నర్ హరిబాబుకు జ్ఞాపిక అందజేస్తున్న చైతన్యరాజు, రవికిరణ్ వర్మ

రామోజీరావు, మొల్ల, పొట్టి శ్రీరాములు, తెలుగు తల్లి విగ్రహాలు

అమ్మ భాషకు సాటి లేదు

- మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రముఖులు

ఈనాడు, అమలాపురం, గ్రామీణం, కలెక్టరేట్, న్యూస్‌టుడే: భావం, భావోద్వేగం, సంతోషం, దుఃఖం.. ఇలా మనిషి తన భావాన్ని వ్యక్తం చేయడానికి అమ్మభాషకు మించినది మరొకటి లేదని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో నందమూరి తారకరామారావు వేదికపై మూడో ప్రపంచ తెలుగు మహాసభలను గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్, కిమ్స్ ఛైర్మన్ కేవీవీ సత్యనారాయణరాజు(చైతన్య రాజు) ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. పలువురు ప్రముఖులు తెలుగు భాష గొప్పదనాన్ని చాటిచెప్పారు. ఉదయం 10 గంటలకు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు జ్యోతి ప్రజ్వలన చేసి తెలుగు మహా సభలను ప్రారంభించారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ప్రముఖులు ప్రసంగించారు.

ఆకట్టుకున్న స్టాల్స్..: ప్రపంచ తెలుగు మహాసభల వేదిక వద్ద పలు రకాల చేతివృత్తులు, ఇతర కళాకృతులతో స్టాల్స్ ఏర్పాటు చేశారు. సభలకు వచ్చిన విద్యార్థులు, ప్రజలు వీటిని ఆసక్తిగా తిలకించారు. వాడపల్లి వేంకటేశ్వర స్వామి, అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి, ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి, సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి, భద్రాచలం సీతారామచంద్ర స్వామి, విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాలకు చెందిన ప్రచార రథాలను తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఛైర్మన్ మోషేను రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, కూడిపూడి సూర్యనారాయణరావు, పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, గిడ్డి సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, జేసీ నిశాంతి, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

విగ్రహాల ఏర్పాటు..: తెలుగు మహాసభల్లో తెలుగు భాష అభివృద్ధికి పాటుపడిన పలువురు ప్రముఖుల విగ్రహాలను సభా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, రతన్ టాటా, సినీ దర్శకుడు బాపు, సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఆంధ్ర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ, మహిళా సాహితీవేత్త మొల్లమాంబ, గురజాడ అప్పారావు, అమరజీవి పొట్టి శ్రీరాములు, గౌతమ బుద్ధుడు, సర్ఆర్థర్ కాటన్ వంటి ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేశారు.

రామోజీరావుకు సముచిత స్థానం

తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష అభివృద్ధికి దినపత్రికలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. తెలుగు భాష ఉన్నతికి ఎనలేని కృషి చేసిన రామోజీరావు విగ్రహాన్ని సభావేదిక ప్రాంగణంలో ఏర్పాటుతో ఆయనకు సముచిత స్థానం కల్పించారు. తెలుగు భాష వినియోగం పెరగాలి.

\- పి.త్రివిక్రమ్, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు

కోనసీమ భాష, సంస్కృతులకు నిలయం

కోనసీమ తెలుగు భాషా సంస్కృతికి నిలయంగా నిలిచింది. ఈ భూమి పలికే ప్రతి తెలుగు మాటలో మాధుర్యం, ప్రతి ఆచారంలో సంస్కృతి, ప్రతి జానపదంలో జీవన సత్యం ప్రతిధ్వనిస్తాయి.

\- కంభంపాటి హరిబాబు, ఒడిశా గవర్నర్

పరీక్షల భయాన్ని తరిమికొట్టేయండి..!

పదో తరగతి విద్యార్థుల కోసం ఉచిత వెబినార్ నేడు

ఈనాడు ప్రతిభ | శ్రీచైతన్య విద్యాసంస్థలు

ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో కీలకం. చదువుల్లో విద్యార్థి సామర్థ్యానికి టెన్త్ క్లాస్ ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. అందుకే పదో తరగతి వార్షిక పరీక్షలనగానే విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. అధిక మార్కులు సాధించాలనే లక్ష్యంతోపాటు తమపై తల్లిదండ్రులకు ఉండే అంచనాలను అందుకోవాలనే తపన ఆందోళనను పెంచేస్తుంది. పరీక్ష తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ కొందరిలో భయం పెరిగి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంటుంది. ఇలాంటి అనవసర భయాలను, ఆందోళనలను పోగొట్టి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు, 'ఈనాడు-ప్రతిభ' సంయుక్తంగా ఉచిత వెబినార్ నిర్వహిస్తున్నాయి. పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో వివరిస్తూ, అత్యుత్తమ మార్కులు సాధించడానికి ఈ వెబినార్ మార్గదర్శనం చేస్తుంది. ప్రముఖ సబ్జెక్టు నిపుణులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తక్కువ సమయంలో సిలబస్‌ను ఏ విధంగా రివిజన్ చేయాలో తెలియజేస్తారు. పరీక్షల భయాన్ని పోగొట్టి, మానసిక స్థితిని స్థిరపరిచేందుకు సైకాలజిస్టులు సూచనలు చేస్తారు. గత ఏడాది టాపర్లుగా నిలిచిన విద్యార్థులు తమ అనుభవాలను వివరించి స్ఫూర్తిని నింపుతారు. టెన్త్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకూ ఈ వెబినార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇదిగో ఈ అంశాలపైనే సూచనలు

- యాక్టివ్ రీకాల్, మైండ్ మ్యాపింగ్ ద్వారా క్లిష్టమైన అంశాలను ఎలా గుర్తుంచుకోవాలి?
- గణితం, సైన్స్‌లో స్కోరింగ్ పాయింట్లు, ప్రజెంటేషన్ టిప్స్.
- ఏకాగ్రతను పెంచే చిన్న చిన్న వ్యాయామాలు.
- పరీక్ష గదిలో టైం మేనేజ్‌మెంట్.
- ఆరోగ్యం, ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
- విద్యార్థులు అడిగే సందేహాలకు నిపుణుల సమాధానాలు.

జూమ్ మీటింగ్, యూట్యూబ్ లైవ్, ఈనాడు.నెట్ ద్వారా వెబినార్‌లో జాయిన్ కావచ్చు

వెబినార్ తేదీ: మార్చి 1, 2026 (ఆదివారం)
సమయం: ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు

జూమ్ మీటింగ్ కోసం... | యూట్యూబ్ లైవ్ కోసం...

Join from PC, Mac, iPad, or Android:
Zoom - https://hov.to/b2c7ec22
Youtube Live - https://hov.to/d4ce0f1a
Zoom ID - 953 5694 9081 Passcode: 115422

సిబ్బంది లేక.. రోగులకు ఇబ్బంది

గోకవరం, న్యూస్‌టుడే: కొంత కాలంగా గోకవరం సీహెచ్‌సీకి వచ్చే రోగులు పెరగడంతో పాటు సీజనల్ వ్యాధుల సమయంలో సంఖ్య రెట్టింపునకు చేరుతోంది. గోకవరం ఏజెన్సీ ముఖద్వారం కావడంతో ఈ మండలంతో పాటు పోలవరం జిల్లాలోని దేవీపట్నం, రంపచోడవరం, గంగవరం మండలాలకు చెందిన రోగులు కూడా అధిక సంఖ్యలో ఈ ఆసుపత్రికే వస్తున్నారు. అయితే 50 పడకలు అవసరం కాగా 30 మాత్రమే ఉండడం, దానికి సరిపడా సిబ్బంది లేక ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో గతంలో కేవలం వందలోపే ఉండే ఓపీ ప్రస్తుతం 250 నుంచి 400 వరకు ఉంటుంది.

సరిపడా వైద్యులు లేక..

ఆసుపత్రిలో ఉండాల్సిన ఏడుగురు వైద్యులలో ఎండీ జనరల్ పోస్టు ఖాళీగా ఉంది. మరో ఇద్దరు వైద్యులు సెలవులో ఉంటున్నారు. దీంతో ఉన్న నలుగురు వైద్యుల పైనే భారం పడుతుంది.

- **ల్యాబ్ టెక్నీషియన్లు లేరు..** రక్త పరీక్షలు చేసేందుకు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు ఉండాల్సి ఉండగా రెండు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. దీంతో వేరే చోట రక్త పరీక్షలు చేయిస్తున్నారు. దానితోపాటు గ్రేడ్ వన్ ఫార్మసిస్ట్, ఎంఎన్‌వో పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.
- **నిలిచిన ఆర్థోపెడిక్ సేవలు..** ఏడాదిన్నర క్రితం ఇక్కడ ఆర్థోపెడిక్ వైద్యుడు ప్రదీప్ సుందర్ ఇక్కడ వైద్యసేవలను అందించేవారు. ఎక్స్‌రే యూనిట్ అందుబాటులో ఉండడంతో ప్రమాదవశాత్తు ఎముకలు విరిగినవారికి శస్త్రచికిత్సలు చేసేవారు.

ఉన్నతాధికారులకు నివేదిస్తాం..

ఆసుపత్రిలో ఉన్న సిబ్బందితోనే రోగులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వైద్యసేవలను అందిస్తున్నాం. 50 పడకలుగా స్థాయి పెంచాలన్న వినతిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

\- రామలక్ష్మి, గోకవరం సీహెచ్‌సీ సూపరింటెండెంట్



బాధిత కుటుంబాలతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, చిత్రంలో ఎంపీ సానా సతీష్‌బాబు, ఆసుపత్రి సూపరింటెండెంట్

సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న కలెక్టర్ షాన్‌మోహన్, ఎస్పీ బిందుమాధవ్, జ్యోతుల నవీన్ తదితరులు

మంటలను అదుపులోకి తెస్తున్న అగ్నిమాపక సిబ్బంది

ఉలికిపడిన వేట్లపాలెం

ఈనాడు కాకినాడ: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో శనివారం మధ్యాహ్నం భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ ఘటనలో 20 మంది సజీవ దహనమవ్వడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విషాదం అలుముకుంది. క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాణసంచా కేంద్రంలో పేలుళ్ల ధాటికి కార్మికుల శరీరభాగాలు ఛిద్రమయ్యాయి. ఎటుచూసినా భీతావహ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ యంత్రాంగమంతా ఘటనాస్థలానికి చేరుకుంది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుళ్ల శబ్దానికి సమీప గ్రామాల్లో ఇళ్లు కంపించాయి. పైకప్పు పెంకులు ఎగిరిపడ్డాయి. ఇళ్లలో సీలింగ్‌లు ఊడిపడ్డాయి.

సంఘటన ప్రాంతానికి సమీపంలోని ఓ ఇంట్లో దెబ్బతిన్న సీలింగ్

భీమేశ్వరుని సన్నిధిలో న్యాయమూర్తులు

ద్రాక్షారామ: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జీఎం మొహిద్దీన్, జస్టిస్ సుద్దాల చలపతిరావు, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి, జస్టిస్ ప్రవీణ్‌కుమార్ శనివారం భీమేశ్వరస్వామివారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీరికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

(c) eenadu

వైద్య వృత్తి... సేవలతోనే సంతృప్తి

◗ ఘనంగా ఎంబీబీఎస్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే

ఆనందం వ్యక్తం చేస్తున్న ఎంబీబీఎస్ విద్యార్థులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: వైద్యవృత్తిలో సేవా దృక్పథాన్ని అలవరచుకోవాలని ఒంగోలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు సూచించారు. ఆసుపత్రి ఆడిటోరియంలో శుక్రవారం రాత్రి 2020 ఎంబీబీఎస్ బ్యాచ్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఏసుపాదం అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సూపరింటెండెంట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా 122 మంది వైద్య విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసి ప్రతిజ్ఞ చేయించారు. వైద్య వృత్తిలోకి రాగానే డబ్బు సంపాదించాలనే ఆలోచన విడనాడాలని, మంచి సేవలందిస్తే గుర్తింపు లభిస్తుందన్నారు. కార్యక్రమం అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ నామినేని కిరణ్, తిరుపతిరెడ్డి, జనరల్ మెడిసిన్ హెచ్‌వోడీ పద్మలత, గైనికాలజీ హెచ్‌వోడీ శ్రీదేవి, వైద్యులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 6 ఆదర్శ పాఠశాలల్లో 2026-27 విద్యాసంవత్సరంలో ఆరోతరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 12న పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈవో రేణుక పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పెద్దదోర్నాల మండలం మల్లికార్జునపురం, రాచర్ల, కనిగిరి, దర్శి మండలం శాంతినగర్, ముండ్లమూరు, మార్కాపురం మండలం మిట్టమీదపల్లిలో విద్యాలయాలు ఉన్నట్లు తెలిపారు. ఈనెల 31 లోగా పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

గజవాహనంపై ప్రసన్నాంజనేయుడు

శింగరకొండ వార్షిక తిరునాళ్లల్లో భాగంగా తొలిరోజు శనివారం రాత్రి ప్రసన్నాంజనేయ స్వామిని గజవాహనంపై ఆలయ మాడవీధుల్లో ఘనంగా ఊరేగించారు. మోతకాపులు పల్లకీ మోస్తుండగా స్వామివారి ఉత్సవ మూర్తి ఆశీనులయ్యారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొమ్మ కోయ కళాకారుల బృందం ముందువైపు నృత్యం చేస్తుండగా, భాజాభజంత్రీలు, వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ ఊరేగింపు జరిగింది. ఆలయ ప్రాంగణమంతా దేదీప్యమానంగా కాంతులీనాయి. దేవాదాయశాఖ సహాయ కమిషనర్ తిమ్మానాయుడు, పాలకమండలి ఛైర్మన్ చుండూరి మురళీసుధాకరరావు, పాలకమండలి సభ్యులు, వేద పండితులు, అర్చకులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

–న్యూస్‌టుడే, శింగరకొండ (అద్దంకి)

పాకల... పర్యాటక కళ!

◗ రూ.20 కోట్లతో రెండు వరుసల రహదారి

◗ రిసార్ట్స్, ఫుడ్ కోర్టులు, సౌకర్యాల కల్పన

ఇటీవల ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నిర్వహించిన పాకల బీచ్ ఫెస్టివల్‌కు మంచి ఆదరణ రావడంతో బీచ్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందిస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించేవిధంగా ఇక్కడ సౌకర్యాల కల్పనకు నడుం బిగిస్తున్నారు. ప్రధానంగా సముద్రం వద్దకు వెళ్లేందుకు రహదారితో పాటు అక్కడ ఆహ్లాదకరంగా గడిపేవిధంగా బీచ్‌ను తీర్చిదిద్దనున్నారు.

–ఈనాడు, ఒంగోలు

◗ సింగరాయకొండ నుంచి పాకల చేరుకునేందుకు సరైన రహదారి లేకపోవడంతో అక్కడి వెళ్లేందుకు పర్యాటకులు జంకుతున్నారు. ఇరుకుగా ఉన్న గుంతల మార్గంలో వెళ్లాలంటే అవస్థలు తప్పడం లేదు. ఇటీవల బీచ్ ఫెస్టివల్ నిర్వహించినప్పుడు ట్రాఫిక్ నిలిచిపోయి రెండు, మూడు గంటలపాటు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. తొలుత బీచ్ వద్దకు నేరుగా చేరుకునేందుకు రహదారి నిర్మాణంపై అధికారులు దృష్టి సారించారు. ఎలాంటి మలుపులు లేకుండా నాలుగైదు కిలోమీటర్ల మేర రహదారి నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. సింగరాయకొండలో ప్రస్తుతమున్న పాకల రైల్వేగేటు సమీపంలో పైవంతెన మంజూరైంది. అక్కడ నుంచి బీచ్ రహదారిని నిర్మించేందుకు ఆలోచన చేస్తున్నారు. ఇందుకోసం రైతుల నుంచి భూములు సేకరించనున్నారు. ఇప్పటికే ప్రతిపాదన ప్రభుత్వానికి పంపించారు. రహదారి నిర్మాణమైతే పర్యాటకుల తాకిడి పెరుగుతుందని భావిస్తున్నారు.

వినియోగంలోకి 30 ఎకరాల స్థలం...

పాకల బీచ్ సమీపంలో 30 ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంది. ప్రధానంగా పర్యాటకులు సేద తీరేందుకు అవకాశం లేకపోవడంతో రిసార్ట్స్ నిర్మాణంపై దృష్టి సారించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణం జరిగితే తరువాత ప్రైవేటుగా కూడా రిసార్ట్స్ నిర్మాణమవుతాయని భావిస్తున్నారు. సౌకర్యాల కల్పనలో భాగంగా ఫుడ్ కోర్టు కూడా నిర్మించేందుకు ఆలోచన చేస్తున్నారు. పిల్లలు ఆడుకునేందుకు పార్కు వంటివి కూడా ప్రణాళికలో చేర్చారు. దుస్తులు మార్చుకునే గదులతోపాటు తాగునీటి సదుపాయం మెరుగుపరచనున్నారు. ఒంగోలు నుంచి కూడా వారాంతాల్లో చీరాల బీచ్‌కు వెళ్తున్నారు. ఇక్కడే ఆహ్లాదంగా గడిపే అవకాశం కల్పిస్తే జిల్లా వాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకుల తాకిడి పెరగనుంది. తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.

పర్యాటకంగా తీర్చిదిద్దుతాం

పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా నిర్వహించిన బీచ్ ఫెస్టివల్‌కు అనుకున్న దానికంటే మంచి స్పందన వచ్చింది. దీనికి కొనసాగింపుగా బీచ్‌లో సౌకర్యాలు ఏం కల్పించాలనే దానిపై ప్రతిపాదనలు రూపొందించాం. రహదారి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి సానుకూలత వ్యక్తమైంది. ఇతర సౌకర్యాలూ కల్పించి పర్యాటకంగా తీర్చిదిద్దుతాం. – దామచర్ల సత్య, ఛైర్మన్, రాష్ట్ర మారిటైం బోర్డు

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

క్షత్రియ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు క్షత్రియ కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' క్షత్రియ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతోపాటు సంబంధిత కుటుంబీకులు నేడు (01 మార్చి 2026 ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
9154772006, 9154366099
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

✪ ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన ఇచ్చిన నంబర్లకు వాట్సాప్‌లో పంపవచ్చు.

34,596 మంది ఆడపిల్లలకు హెచ్‌పీవీ టీకా

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్)తో గర్భాశయ క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి 14 ఏళ్లు నిండిన ఆడపిల్లలందరికీ టీకా వేయడానికి వైద్యఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించగా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండు, మూడు రోజుల్లో టీకా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు 14 ఏళ్ల వయసు నిండిన బాలికలు ఎంత మంది ఉన్నారనేది పీహెచ్‌సీల వారీగా వివరాలు సేకరించి డీఎంహెచ్‌వో డాక్టర్ టి.వెంకటేశ్వర్లు

◗ త్వరలో పీహెచ్‌సీల్లో ప్రారంభం

రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. దీనికి జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ కమలశ్రీ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. మొత్తం 34,596 మంది బాలికలకు టీకా వేయడానికి ప్రణాళిక రూపొందించారు. పల్స్‌పోలియో తరహాలో కేంద్రాలు ఏర్పాటు చేయకుండా కేవలం పట్టణ, గ్రామీణ ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు అందుబాటులో ఉంచుతారు. ఆయా ప్రాంతాల ఏఎన్ఎంలు తల్లిదండ్రుల ఆమోదం తీసుకుని ఆడపిల్లలకు టీకా వేస్తారు.

◗ బాలికల ఆరోగ్య భద్రతకు అవసరం: కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టిన ఈ టీకాతో భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ రాకుండా నివారించవచ్చునని డీఎంహెచ్‌వో డాక్టర్ టి.వెంకటేశ్వర్లు, ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ కమలశ్రీ తెలిపారు. 14 ఏళ్ల వయసు పూర్తయి 15 ఏళ్లు నిండని వారు అర్హులని, ప్రారంభ తేదీ నుంచి 90 రోజుల్లో 15 ఏళ్లు పూర్తయ్యేవారు కూడా అర్హులేనని తెలిపారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మూడు నెలలు పాటు కార్యక్రమం కొనసాగుతుందని, తల్లిదండ్రుల సమ్మతితో చేతికండరానికి టీకా వేయనున్నట్లు వారు తెలిపారు.

పరీక్షల భయాన్ని తరిమికొట్టేయండి..!

పదో తరగతి విద్యార్థుల కోసం ఉచిత వెబినార్ 1న

ఈనాడు ప్రతిభ | శ్రీచైతన్య విద్యాసంస్థలు

ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో కీలకం. చదువుల్లో విద్యార్థి సామర్థ్యానికి టెన్త్ క్లాస్ ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. అందుకే పదో తరగతి వార్షిక పరీక్షలనగానే విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. అధిక మార్కులు సాధించాలనే లక్ష్యంతోపాటు తమపై తల్లిదండ్రులకు ఉండే అంచనాలను అందుకోవాలనే తపన ఆందోళనను పెంచేస్తుంది. పరీక్ష తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ కొందరిలో భయం పెరిగి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంటుంది. ఇలాంటి అనవసర భయాలను, ఆందోళనలను పోగొట్టి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు, 'ఈనాడు-ప్రతిభ' సంయుక్తంగా ఉచిత వెబినార్ నిర్వహిస్తున్నాయి. పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో వివరిస్తూ, అత్యుత్తమ మార్కులు సాధించడానికి ఈ వెబినార్ మార్గదర్శనం చేస్తుంది. ప్రముఖ సబ్జెక్టు నిపుణులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తక్కువ సమయంలో సిలబస్‌ను ఏ విధంగా రివిజన్ చేయాలో తెలియజేస్తారు. పరీక్షల భయాన్ని పోగొట్టి, మానసిక స్థితిని స్థిరపరిచేందుకు సైకాలజిస్టులు సూచనలు చేస్తారు. గత ఏడాది టాపర్లుగా నిలిచిన విద్యార్థులు తమ అనుభవాలను వివరించి స్ఫూర్తిని నింపుతారు. టెన్త్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకూ ఈ వెబినార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇదిగో ఈ అంశాలపైనే సూచనలు

- యాక్టివ్ రీకాల్, మైండ్ మ్యాపింగ్ ద్వారా క్లిష్టమైన అంశాలను ఎలా గుర్తుంచుకోవాలి?
- గణితం, సైన్స్‌లో స్కోరింగ్ పాయింట్లు, ప్రజెంటేషన్ టిప్స్.
- ఏకాగ్రతను పెంచే చిన్న చిన్న వ్యాయామాలు.
- పరీక్ష గదిలో టైం మేనేజ్‌మెంట్.
- ఆరోగ్యం, ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
- విద్యార్థులు అడిగే సందేహాలకు నిపుణుల సమాధానాలు.

జూమ్ మీటింగ్, యూట్యూబ్ లైవ్, ఈనాడు.నెట్ ద్వారా వెబినార్‌లో జాయిన్ కావచ్చు

వెబినార్ తేదీ:	మార్చి 1, 2026 (ఆదివారం)
సమయం:	ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు

జూమ్ మీటింగ్ కోసం... | యూట్యూబ్ లైవ్ కోసం...

Join from PC, Mac, iPad, or Android:
Zoom - https://hov.to/b2c7ec22
Youtube Live - https://hov.to/d4ce0f1a
Zoom ID - 953 5694 9081 Passcode: 115422

మొక్కజొన్న... గిట్టుబాటు ఏదన్నా?

◗ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు రైతుల వినతి

కల్లాల్లోనే మొక్కజొన్నలను గోతాల్లోకి ఎత్తుతున్న కూలీలు

ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది మొక్కజొన్న సాగు బాగా పెరిగింది. ప్రధానంగా దర్శి, అద్దంకి, గిద్దలూరు నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాల్లో విస్తారంగా సాగైంది. సాధారణ విస్తీర్ణం 5,626 హెక్టార్లకు 19,283 హెక్టార్లలో సాగైనట్లు అధికారులు అంచనాలు వేశారు. అనధికారికంగా మరో 10 వేల ఎకరాలకుపైగానే సాగైంది. ఎకరాకు రూ.40 వేలు, కౌలుకు మరో రూ.10 వేలు మొత్తం రూ.50 వేలు చొప్పున పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుత ఏడాదిలో తెగుళ్ల బెడద తక్కువగా ఉన్నందువల్ల ఎకరాకు సరాసరి 30 క్వింటాళ్ల వంతున దిగుబడులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం క్వింటాకు రూ. 2,400 మద్దతు ధరను ప్రకటించింది. త్వరలోనే ప్రభుత్వం తరఫున కొనుగోలు కేంద్రాలు తెరుస్తామని ప్రకటించినా ఇప్పటికీ తెరవలేదు. కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారోనని రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా కోతలు పూర్తయ్యాయి. కోతలు పూర్తి చేసిన రైతులు ఎప్పటికప్పుడే ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దళారులు, ప్రైవేటు వ్యాపారులు చెప్పిందే ధరలుగా అమలవుతున్నాయి. ప్రస్తుతం క్వింటాకు రూ. 1,700 వంతునే ఇస్తున్నారు. ఆ ప్రకారం విక్రయించడంతో కేవలం పెట్టుబడులే దక్కుతున్నాయి. మూడు నెలలపాటు రైతులు రేయనకా, పగలనకా శ్రమించినా ఫలితం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. తక్షణమే అధికారులు తక్షణం చొరవచూపి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

–న్యూస్‌టుడే, తాళ్లూరు, అద్దంకి

సంగమేశ్వరం రిజర్వాయరు పనులకు అనుమతి

టంగుటూరు, న్యూస్‌టుడే: సంగమేశ్వరం రిజర్వాయరు నిర్మాణ పనుల నిమిత్తం రూ.166.40 కోట్ల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఆ మేరకు శనివారం జీవో విడుదల చేసింది. పొన్నలూరు మండలం చెన్నిపాడు గ్రామ సమీపంలోని పాలేరు నదిపై రిజర్వాయరు నిర్మాణానికి గతంలో అడుగులు పడ్డాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నిమ్మల రామానాయుడికి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి కృతజ్ఞతలు తెలిపారు. సంగమేశ్వరం రిజర్వాయరు ద్వారా కొండపి నియోజకవర్గంలో 9,500 ఎకరాల ఆయకట్టుతో పాటు సుమారు 60 గ్రామాలకు తాగునీరందుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు 2026-27 బడ్జెట్‌లో రూ.25 కోట్లు కేటాయించిందన్నారు. పనులు పూర్తిచేసి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని వెల్లడించారు.

సౌర ఫలాలు... నల్లమలకు జలాలు!

◗ వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు చర్యలు

జీవ వైవిధ్యానికి నెలవైన నల్లమలలో పులులు, చిరుతలు, జింకలు నెమళ్లు, దుప్పులు, ఎలుగుబంట్లు తదితర వన్యప్రాణులు జీవనం సాగిస్తున్నాయి. వేసవి నేపథ్యంలో అడవిలోని నీటి వనరులు అడుగంటిపోతున్న పరిస్థితుల్లో దాహార్తిని తీర్చుకునేందుకు అవి జనారణ్యంలోకి వస్తూ ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ సారి నల్లమలలో భారీ వర్షాలు కురవడంతో వాగులు, నీటి కుంటల్లో సమృద్ధిగా నీరు ఉంది. ఇప్పటి వరకు తాగునీటి సమస్య లేదు. రానున్న మూడు నెలల్లో ఎండలు ఎక్కువైతే ఎండిపోయే పరిస్థితి నెలకొంటుంది. ఆ సమయంలో నీరందించేందుకు అవసరమైన చర్యలను అటవీశాఖ సిద్ధం చేసింది. అటవీ ప్రాంతంలో విద్యుత్తు సౌకర్యం లేకపోవడంతో సౌర విద్యుత్తుతో డీప్‌బోర్లను నడుపుతూ కుంటల్లోకి నీటిని నింపుతున్నారు –న్యూస్‌టుడే, పెద్దదోర్నాల

25కు పైగా సౌరశక్తి బోర్లు...

మార్కాపురం అటవీ డివిజన్‌లో 900 చదరపు కిలోమీటర్ల మేర అభయారణ్యం విస్తరించి ఉంది. మార్కాపురం, దోర్నాల, కొర్రప్రోలు, నెక్కంటి, గంజివారిపల్లె, యర్రగొండ పాలెం, విజయపురిసౌత్ అటవీ రేంజ్‌లు ఉన్నాయి. ఆయా రేంజ్‌లలో 27 బేస్ క్యాంపులు ఉన్నాయి. ప్రతి బేస్ క్యాంపు సమీపంలో సోలార్ డీప్ బోర్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క దానికి రూ.5 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు ఖర్చు చేశారు. చిన్నమంతనాల, పెద్దపెంట, రోళ్లపెంట, పులిచెరువు, ఇష్టకామేశ్వరి, ఆరెపంట, పులిబోను, బొమ్మిలింగం, కలనూతల, గుండంచర్ల తదితర బేస్ క్యాంపుల సమీపంలోని కుంటలు, వాగులకు వాటి ద్వారా నీటిని నింపుతారు.

నల్లమల అటవీ ప్రాంతంలో డీప్ బోరుకు ఏర్పాటు చేసిన సౌర పలకలను పరిశీలిస్తున్న అటవీశాఖ అధికారులు

వందకు పైగా సాసర్ పిట్లు.. 70 వరకు చెక్‌డ్యాంలు

వన్యప్రాణులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో సాసర్ పిట్లు ఏర్పాటు చేశారు. మార్కాపురం అటవీ డివిజన్‌లోని ఏడు రేంజ్‌ల పరిధిలో వందకు పైగా సాసర్ పిట్లు ఉన్నాయి. వేసవిలో కుంటలు, వాగుల్లో నీరు అందుబాటులో లేని సమయంలో వారం రోజులకొకసారి ఒక ట్యాంకరు నీటిని ఒక్కొక్క సాసర్ పిట్‌లో నింపుతారు. మరో 70 చోట్ల చెక్‌డ్యాంలు నిర్మించారు. వర్షాల సమయంలో ఎగువ నుంచి వచ్చే వర్షపునీరు నిలిచేవిధంగా వీటిని నిర్మించారు. గతంలో కురిసిన భారీ వర్షాలకు వాటిల్లో నీరు నిలిచి ఉంది. ఇలా వన్యప్రాణులకు తాగునీటి సమస్య లేకుండా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ట్రాక్టర్ ట్రక్కులొచ్చాయ్!

మద్దిపాడు, న్యూస్‌టుడే: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం చెత్త సేకరణకు వాహనాలివ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పంచాయతీలకు ట్రాక్టరు ఇంజిన్లను పంపిణీ చేసి ట్రక్కులు విస్మరించింది. దీంతో ఇంజిన్లు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తుండడంపై 'ఈనాడు'లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు ట్రక్కులు మంజూరు చేశారు. మొత్తం 122 ట్రాక్టర్ ట్రక్కులు వచ్చినట్లు డీపీవో వెంకటేశ్వరరావు తెలిపారు.

విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయం నుంచి ఇన్విజిలేషన్ డ్యూటీ ఆర్డర్లు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: సార్వత్రిక పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలతోపాటు ఈ నెల 16వ తేదీ నుంచి జరిగే రెగ్యులర్ పదోతరగతి పరీక్షల విధులకు అవసరమైన ఇన్విజిలేటర్ల డ్యూటీ ఆర్డర్లు ఉపాధ్యాయులకు అందాయి. ఈ సారి నూతన విధానం అవలంబిస్తున్నారు. గతంలో స్థానికంగా డీఈవో ఆధ్వర్యంలో పరీక్షల విభాగం అధికారి ఉపాధ్యాయులకు డ్యూటీలు వేసేవారు. దీంతో పారదర్శకత లేకుండా అక్రమాలకు అవకాశం ఉండడంతో ఈ సారి ఆన్‌లైన్ ద్వారా నేరుగా ఉపాధ్యాయుని చరవాణికి ఉత్తర్వులందేవిధంగా ఏర్పాటు చేశారు. చరవాణికి వచ్చిన క్యూఆర్ కోడ్ ఓపెన్ చేస్తే ఏ కేంద్రంలో ఏ తేదీల్లో ఇన్విజిలేషన్ డ్యూటీ చేయాలనే వివరాలుంటాయి. సోమవారం నుంచి ప్రారంభం కానున్న సార్వత్రిక ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి శుక్రవారం ఆర్డర్లు పంపించారు. ఈ పరీక్షలు ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఎక్కువమంది ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు విధులు కేటాయించారు. పదో తరగతి పరీక్షలపై ఆదివారం కలెక్టర్ రాజాబాబు అధ్యక్షతన అధికారులతో సమావేశం జరగనుంది.

3 నగర పంచాయతీలకు గోధుమ పిండి!

◗ ఈ నెల నుంచి సరఫరాకు యంత్రాంగం చర్యలు

బియ్యం, పంచదార... ఈ రెండింటితోనే రేషన్ కార్డుదారులు ఏడాదికిపైగా సర్దుకుపోతున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కందిపప్పుతోపాటు పామాయిల్, గోధుమలు, రాగులు, జొన్నలు పంపిణీ చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వం చేస్తున్నా క్షేత్రస్థాయిలో ఇన్ని రోజులు ప్రకటనకే పరిమితమైంది. గత మూడు నెలలుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు జొన్నలు పంపిణీ చేశారు. అవి కూడా మార్చికి సంబంధించి ఇంతవరకు సరఫరా కాలేదు. దీంతో వాటి కోసం కూడా ఎదురుచూడాల్సి వస్తోందని కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తొలి విడతగా జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలోని కార్డుదారులకు జనవరి నుంచి గోధుమ పిండి పంపిణీ చేస్తున్నారు. రాయితీపై కార్డుకు కిలో చొప్పున రూ.20కే అందిస్తున్నారు. కార్డుదారుల సంతృప్తి స్థాయి ఆధారంగా క్రమేణా జిల్లాలోని అన్ని పురపాలక సంఘాలు, నగర పంచాయితీలకు అనంతరం గ్రామాలకు విస్తరించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. ఇందులో భాగంగా మార్చి కోటా కింద చీమకుర్తి, దర్శి, గిద్దలూరు నగర పంచాయతీలను ఎంపిక చేశారు. దీంతో ఈ నెల నుంచే గోధుమ పిండి అందించనున్నారు.

–న్యూస్‌టుడే, కలెక్టరేట్

ఒంగోలు నగరంలోని మిలటరీ కాలనీలో వృద్ధులకు ఇంటి వద్దే సరకులు అందజేస్తున్న రేషన్ డీలరు

మూడు నెలల ముచ్చటే..

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 1,39 చౌక ధరల దుకాణాలుండగా, వాటి పరిధిలో 6.51 లక్షల బియ్యం కార్డులు ఉన్నాయి. కార్డుదారులకు జొన్నలు సరఫరా పంపిణీ నిమిత్తం గత మూడు నెలలగా 200 మెట్రిక్ టన్నులు కేటాయించింది. గతంలో ఒక కిలో బియ్యానికి బదులు కిలో జొన్నలు అందించారు. ప్రస్తుత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక్కో కార్డుదారుడికి అత్యధికంగా 3 కిలోల చొప్పున ఇస్తున్నారు. ప్రస్తుతం బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్న నేపథ్యంలో జొన్నలు తీసుకున్న వారికి మూడు కిలోలు తగ్గించి పంపిణీ చేశారు. మార్చికి సంబంధించి ఇంతవరకు జొన్నలు సరఫరా కాలేదు.

కందిపప్పుకు నిరీక్షణే

కార్డుదారులకు కందిపప్పు ఇవ్వకపోవడంతో పేదింట పప్పన్నం ఉడకడం కష్టంగా మారింది. జిల్లాలోని కార్డుదారులకు నెలకు 650 టన్నుల డిమాండు ఉండగా; అందుకు రాష్ట్ర స్థాయిలోనే కేటాయింపులు జరగలేదు. కిలో కంది పప్పు బయట మార్కెట్‌లో నాణ్యత ఆధారంగా ధర రూ.110 నుంచి రూ.120 వరకు ఉండగా; పౌరసరఫరాలశాఖ ద్వారా రూ. 67కే అందిస్తున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నుంచే సరఫరా లేకపోవడంతో రేషన్ డీలర్లు డీడీలు తీయడం లేదు. రానున్న నెలకు సంబంధించి గత మూడు రోజులుగా 65 ఏళ్ల వయసుపైబడిన వృద్ధులు, దివ్యాంగులకు యథావిధిగా ఇంటి వద్దకే డీలర్ల ద్వారా సరకులు పంపిణీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బియ్యం, పంచదారతోపాటు ఎంపిక చేసిన పురపాలక సంఘాల్లో గోధుమ పిండి పంపిణీ చేయనున్నారు.

రామోజీ ఫిల్మ్‌సిటీలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: రంగమేదైనా తమకు సాటి లేదని మహిళామణులు చాటిచెబుతున్నారు. వారి స్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకొనే వేళ రామోజీ ఫిల్మ్‌సిటీ మార్చి నెలను అతివలకు అంకితం చేస్తూ మాసోత్సవాలను నిర్వహిస్తోంది. నేటి నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక ఆఫర్లతో మహిళలు ఫిల్మ్‌సిటీని సందర్శించేందుకు వీలు కల్పించింది. వివిధ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని వయసుల మహిళలు సినీ ప్రపంచంలో వినోదం, విహారం, సినిమాటిక్ వైభవాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. రామోజీ స్టూడియో టూర్‌లో అద్వితీయ సినిమా సెట్ల వీక్షణం, లైవ్ షోలు, రైడ్స్, సాహసాల నెలవు సాహస్ సందర్శన, అలరించే పక్షుల పార్కు, సీతాకోకచిలుకల గార్డెన్, మోషన్ క్యాప్చర్, వర్చువల్ షూట్, మాయాలోక్ ఇలా ఎన్నో ఆకర్షణలు తిలకించవచ్చు.

సద్వినియోగం చేసుకోండి..

రామోజీ ఫిల్మ్‌సిటీ మహిళా దినోత్సవ ఆఫర్‌లో భాగంగా అన్ని వయసుల మహిళలకు ఒక టికెట్ రూ.1111 + జీఎస్టీ, కనీసం 11 మంది బృందంగా వస్తే ఒక్కొక్కరికి రూ.999 + జీఎస్టీతో ప్రవేశ రుసుం ఉంటుంది. బృందంగా వచ్చి వేడుకలు మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి ఇదే మంచి తరుణం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళా మాసోత్సవంలో పాల్గొని మరచిపోలేని మధురానుభూతి పొందండి.

మరిన్ని వివరాలకు..
www.ramojifilmcity.com లో లాగిన్ అవ్వండి. లేదా 76598 76598కు కాల్ చేయండి.

మెడికల్ మాఫియాను అరికట్టాలని ధర్నా

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: మెడికల్ మాఫియా, డ్రగ్ మాఫియా, కార్పొరేట్ వైద్య దోపిడీకి వ్యతిరేకంగా సీపీఐ ప్రకాశం జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలతో వైద్య వ్యాపారం ఆపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 వేలకుపైగా మందుల దుకాణాలు ఉంటే, వాటిలో ఎక్కువ భాగం అద్దె ధ్రువీకరణ పత్రాలతో నడిపేవని ఆరోపించారు. అవసరం లేకున్నా విరివిగా పరీక్షలు చేసి పేదల నుంచి డబ్బులు గుంజుతున్నారని విమర్శించారు. బడ్జెట్‌లో ఆరోగ్యశ్రీకి రూ.4 వేల కోట్లు కేటాయించి కార్పొరేట్ ఆసుపత్రులకు దోచి పెట్టడం కన్నా, ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యులు, నర్సులు, మందులు, పరికరాలు అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నించాలని కోరారు. వైద్య, విద్యలో పీపీపీ విధానానికి స్వస్తి పలకాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.ఎల్.నారాయణ, నాయకులు ఆర్.వెంకటరావు, నల్లూరి మురళి, కె.వీరారెడ్డి, శ్రీరామ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

నినాదాలు చేస్తున్న సీపీఐ నాయకులు

లడ్డూ రాజకీయాలు ఆపి సమస్యలపై దృష్టి పెట్టండి

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: తిరుమల లడ్డూ రాజకీయాలను ఆపి, ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. స్థానిక సీపీఐ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తికి రూ.2 వేల కోట్లు అవసరమని అధికార గణం చెబుతుంటే.... రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.480 కోట్లు కేటాయించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.ఎల్.నారాయణ, నాయకులు ఆర్.వెంకటరావు, శ్రీరామ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలిస్తున్న ఇన్‌ఛార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజ్యలక్ష్మి, తదితరులు

జిల్లా కారాగారంలో వసతులపై ఆరా

ఒంగోలు గ్రామీణం: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీ న్యాయ సేవాధికార సంస్థ సూచనలతో ఒంగోలు జిల్లా కారాగారంలోని నిందితులు, ఖైదీలకు అందుతున్న వసతి, భోజన సదుపాయాలను విజిటర్స్ ఆఫ్ ప్రిజనర్స్ కమిటీ సభ్యులు శనివారం పరిశీలించారు. ఇన్‌ఛార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి టి.రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్, డీఆర్వో ఓబులేసు, డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా జైలుతోపాటు, వంట గది, బ్యారక్‌లు, దస్త్రాల నిర్వహణను తనిఖీ చేశారు.

హౌస్‌సర్జన్లు వచ్చేవరకు ప్రైవేటు విద్యార్థుల సేవలు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఎంబీబీఎస్‌లో హౌస్‌సర్జన్ల ఎంపిక ప్రక్రియలో జాప్యం కారణంగా ఆసుపత్రిలో సేవలకు ఇబ్బంది కలగకుండా ప్రైవేటు నర్సింగ్, ఫార్మసీ, ఫిజియోథెరపీ విద్యార్థుల సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు పేర్కొన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ప్రైవేటు కళాశాల ప్రతినిధులతో సమావేశమై ప్రస్తుత పరిస్థితి గురించి వివరించారు. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇచ్చిన సూచన మేరకు ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిపారు. మార్చి, ఏప్రిల్, మే వరకు సేవలందించాలని సహకరించాలన్నారు. రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో వారు చెప్పిన పనులు చేయాలని సూచించారు. జీజీహెచ్ అనుబంధ నర్సింగ్ కళాశాల విద్యార్థులు క్లినికల్ పోస్టింగ్‌లో పని చేయాలని స్పష్టం చేశారు. పారామెడికల్ విద్యార్థులు ల్యాబ్‌లో సేవలందించాలని, రోగులతో మర్యాదగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏవో అద్దయ్య, నర్సింగ్ సూపరింటెండెంట్ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సీనియర్ ఇంటర్ విద్యార్థి డీబార్

ఒంగోలు నగరం: ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షలో తురిమెళ్ల జూనియర్ కళాశాల కేంద్రంలో కాపీ కొడుతున్న ఒక విద్యార్థిని డీబార్ చేశారు. జనరల్ కేటగిరీలో 3,520 మందికి గాను 3,374 మంది హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సు పరీక్షకు 1,640 మందికిగాను 1,542 మంది హాజరయ్యారు. స్క్వాడ్ బృందాలు 46 కేంద్రాలు తనిఖీ చేశాయి.

ప్రకాశం జిల్లాలో బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)
వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం ధర - 140, రిటైల్ లైవ్ - 167, చికెన్ విత్ స్కిన్ - 242, చికెన్ స్కిన్‌లెస్- 276

జలవనరుల శాఖ ఉద్యోగుల క్రీడా సందడి

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఉమ్మడి ప్రకాశం జిల్లా జలవనరుల శాఖ ఉద్యోగులకు జలతరంగిణి 2026 పేరుతో వార్షిక క్రీడా పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. స్థానిక హైదరీక్లబ్‌లో ఇండోర్ గేమ్స్‌ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. కన్‌స్ట్రక్షన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్.అబూతలీం, ఇతర అధికారులు హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడల వల్ల ఆహ్లాదం, ఆటవిడుపు కలుగుతుందన్నారు. ఉద్యోగుల్లో క్రీడాకారులను వెలికితీయాలనే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహించడం మంచి సంప్రదాయమన్నారు. అబూతలీం మాట్లాడుతూ.. క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, వాలీబాల్, త్రోబాల్, టెన్నికాయిట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రథమ స్థాయి విజేతలను జోనల్ పోటీలకు పంపుతామన్నారు.

హైదరీక్లబ్‌లో జలతరంగిణి క్రీడా పోటీలు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్

డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ జి.బాలమురళీకృష్ణ మాట్లాడుతూ.. నైపుణ్యాలు ప్రదర్శించడానికి వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఒడా ఛైర్మన్ షేక్ రియాజ్, ప్రాజెక్టుల విభాగం సీఈ, నోడల్ అధికారి కె.రమేష్, ఏపీఏఈఈ సంఘం అధ్యక్షుడు రాకేష్‌బాబు, తేజకుమార్, ఇరిగేషన్ ఎన్జీవోల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, ఈఈ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

యువత జోష్!

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: వల్లూరు సమీపంలోని రైజ్ కృష్ణసాయి ఇంజినీరింగ్ కళాశాలలో మూడు రోజులుగా జరుగుతున్న ఫ్యూజన్ ఫెస్ట్ శనివారం రాత్రితో ముగిసింది. కళాశాల కార్యదర్శి సిద్ధా హనుమంతరావు, రాగ దీప్ ఆర్గనైజర్ సిద్ధా ప్రవళిక నేతృత్వంలో ముగింపు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్, రాష్ట్ర మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సినీ గాయని మంగ్లీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె ఆటపాటలతో యువతను ఉర్రూతలూగించారు. ఒడా ఛైర్మన్ షేక్ రియాజ్ క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కళాశాల కోశాధికారి శిద్ధా భరత్, గౌరవ ఛైర్మన్ రంగమన్నార్, డైరెక్టర్ ఏవీ భాస్కరరావు, ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

పాటపాడుతున్న మంగ్లీ

ఆర్టీసీ బస్టాండులో వసతుల పరిశీలన

ఒంగోలు అంజయ్య రోడ్డు, న్యూస్‌టుడే: ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో పార్కింగ్, పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు పేర్కొన్నారు. శనివారం బస్టాండును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆవరణంతా కలియతిరిగి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రం కావడంతో ఆ మేరకు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరుగుదొడ్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. పార్కింగ్, పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరిచి వారం రోజుల్లోగా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నెలరోజుల్లో గణనీయమైన మార్పు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట డీటీవో సత్యనారాయణ, డీఎం శ్రీనివాసరావు, ట్రాఫిక్ సూపర్‌వైజర్ పద్మకుమార్, ఆర్వో లక్ష్మీప్రసన్న, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

బస్టాండులోని దుకాణాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఆర్టీసీ అధికారులు

'విద్యార్థి తౌశిక్‌ది ముమ్మాటికీ హత్యే'

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: మూలగుంటపాడు శ్రీచైతన్య పాఠశాలలో గత నెల 14న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విద్యార్థి తౌశిక్‌ది ముమ్మాటికీ హత్యేనని, అందుకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సదరు పాఠశాలను శనివారం ఆయన తన బృందంతో కలిసి పరిశీలించారు. అనంతరం సింగరాయకొండలోని ఓ కల్యాణ మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యార్థి మృతికి సంబంధించి విచారణలో త్రిసభ్య కమిటీ, విద్యాశాఖ అధికారులు, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. వసతిగృహ సంరక్షకుడు, పాఠశాల యాజమాన్యం కుమారుడే ఈ ఘటనకు కారకులని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే జ్యుడీషియల్ విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేయడంతో పాటు విద్యార్థి తల్లిదండ్రులకు నష్టపరిహారంగా రూ.50 లక్షలు అందించాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని పేర్కొన్నారు. త్వరలో మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణ, నాయకులు వీరారెడ్డి, జాకీర్, శ్రీనివాసులు, వెంకట్రావు, విద్యార్థి తల్లిదండ్రులు అలీ, మౌలాబీ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, పక్కన నాయకులు

రూ.85.52 కోట్ల పింఛను నగదు పంపిణీ

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: మార్చి నెలకు సంబంధించి శనివారం జిల్లా వ్యాప్తంగా 90.40 శాతం మంది లబ్ధిదారులకు పింఛను నగదు పంపిణీ జరిగింది. జిల్లాలో మొత్తం 2,19,558 మంది లబ్ధిదారులు ఉండగా, అందుకు రూ.95.38 కోట్ల నగదు విడుదలైంది. రాత్రి 9 గంటల సమయానికి 1,98,481 మంది లబ్ధిదారులకు రూ.85.52 కోట్ల మేర నగదు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన లబ్ధిదారులకు సోమవారం ఇవ్వనున్నారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి: 9701112824

లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో వీఆర్వో

గుడ్లూరు, న్యూస్‌టుడే: స్థిరాస్తి ధ్రువ పత్రం మంజూరు నిమిత్తం రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.. గుడ్లూరు వీఆర్వో చలమారెడ్డి. నెల్లూరు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు తెలిపిన వివరాల మేరకు.. గుడ్లూరుకు చెందిన మాధవరెడ్డి జేసీబీని నెల రోజుల క్రితం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానిని కందుకూరు కోర్టు నుంచి విడిపించేందుకు స్థిరాస్తి ధ్రువపత్రం అవసరమైంది. దీంతో గుడ్లూరు వీఆర్వోను సంప్రదించగా.. రూ.20వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై మాధవరెడ్డి.. ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. శనివారం గుడ్లూరు బస్టాండ్‌లోని ఓ వస్త్ర దుకాణంలో వీఆర్వో చలమారెడ్డి రూ.20వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. ఈ దాడుల్లో సీఐ విజయ్‌కుమార్, వెంకటేశ్, సిబ్బంది పాల్గొన్నారు.

వీఆర్వో చలమారెడ్డిని విచారిస్తున్న ఏసీబీ అధికారులు

రహదారి ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

రామ్‌నగర్ (అద్దంకి), న్యూస్‌టుడే : అద్దంకి పట్టణ సమీపంలోని మధురానగర్ వద్ద శనివారం రాత్రి జరిగిన రహదారి ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. సీఐ సుబ్బరాజు తెలిపిన వివరాల ప్రకారం... అద్దంకి మండలం కొంగపాడుకు చెందిన బంధువులైన యువకులు వినోద్, చిన్నాలు ద్విచక్ర వాహనంపై అద్దంకి నుంచి తమ స్వగ్రామం వెళుతున్నారు. మధురానగర్ వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం విభాగినిని బలంగా ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు తలకు తీవ్ర గాయమై దుర్మరణం చెందారు. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు సీఐ తెలిపారు. శిరస్త్రాణం లేనందునే యువకులు మృతిచెందినట్లు ఆయన వెల్లడించారు.

ఆటో డ్రైవర్ అనుచిత ప్రవర్తన
❖ దూకేసిన నర్సింగ్ విద్యార్థిని

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఆటోడ్రైవర్ అనుచిత ప్రవర్తనతో ఒక యువతి అందులో నుంచి దూకేసిన సంఘటన ఒంగోలులోని గుంటూరు రోడ్డులో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలేటివారిపాలెం మండలానికి చెందిన యువతి ఒంగోలులోని ఒక కళాశాలలో నర్సింగ్ విద్య అభ్యసిస్తోంది. శుక్రవారం సాయంత్రం తమ కళాశాల నుంచి గుంటూరు రోడ్డులోని ఒక దుకాణానికి వెళ్లింది. తనకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకుని తిరిగి హాస్టల్‌కు వెళ్లే క్రమంలో ఒక ఆటో ఎక్కింది. ఆటోడ్రైవర్ ఆమె పట్ల పదేపదే అనుచితంగా ప్రవర్తించడంతో ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆటో ఆపాలని కోరినా అతను ఆపకపోవటంతో అందులో నుంచి దూకేసింది. ఈ క్రమంలో ఆమె తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు ఆమెను ఒక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తాలూకా సీఐ విజయ్‌కృష్ణ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

కెనరా బ్యాంక్ Canara Bank భారత ప్రభుత్వ రంగ సంస్థ A Government of India Undertaking

ప్రాంతీయ కార్యాలయం : గుంటూరు
రికవరీ సెక్షన్, జె.కె.సి. కాలేజ్ రోడ్డు, 5వ లైను, విజయపురి, గుంటూరు-6. ఫోన్: 9492758257, 8019308696

స్థిరాస్తుల అమ్మకానికి ఇ-వేలం అమ్మకం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని రూలు 8(6) నిబంధనలతో చదవబడు సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్టు 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకానికి ఇ-వేలం అమ్మకం ప్రకటన.
సెక్యూర్డ్ క్రెడిటార్ అయిన కెనరా బ్యాంక్ వారికి దిగువ తెలిపిన ఋణగ్రహీత(లు)/హామీదారు(లు) చెల్లించవలసిన బకాయి మొత్తంను రాబట్టుకొనుటకు కెనరా బ్యాంక్ అధీకృత అధికారిచే నిర్మాణాత్మక/భౌతికంగా స్వాధీనం చేసుకున్న, సెక్యూర్డ్ క్రెడిటార్‌కు తనఖాపెట్టిన/ఛార్జి చేసిన దిగువ వివరించిన స్థిరాస్తులను తేది **27-03-2026** న "ఎక్కడ ఎలా ఉన్నది" "అక్కడ అలా" మరియు "అక్కడ ఏమున్నదో అది" అనే ప్రాతిపదికన విక్రయించబడునని యావన్మంది ప్రజానీకానికి మరియు ముఖ్యంగా దిగువ తెలిపిన ఋణగ్రహీతలు & హామీదారులకు తెలియజేయడమైనది.

ఇ-వేలం తేది: 27-03-2026, మ॥ 02.00 గం.ల నుండి సా॥ 04.00 గం.ల వరకు
(అమ్మకం ముగిసేవరకు ప్రతి 5 నిమిషముల వ్యవధిలో అపరిమిత పొడిగింపుతో)

రిజర్వు ధరలో 10% ధరావత్తు సొమ్మును M/s. పిఎస్‌బి అలియన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (baanknet) పోర్టల్ యొక్క ఇ-వ్యాలెట్‌లో నేరుగా గాని లేదా ఆ పోర్టల్‌లో చలానా జెనరేట్ చేసుకొని చలాన్‌లోని ఖాతా వివరములుకు ధరావత్తును RTGS/NEFT ద్వారా తేది: 27-03-2026, మ॥ 12.00 గం.ల లోపుగా పొందుపరిచి జమచేయాలి.

కెనరా బ్యాంక్, అద్దంకి బ్రాంచ్ (13712), ఫోన్: 83329 73976

1. ఋణగ్రహీత(లు): శ్రీమతి. యెరిచెర్ల విజయ రాణి, భర్త: విష్ణు మూర్తి.
తేది 31.01.2026 నాటికి బకాయి: రూ. 17,07,603.32/- + తదుపరి వడ్డీ, వ్యయాలు & ఛార్జీలు.
బ్యాంకుకు తెలిసిన సమాచారం ప్రకారం ఎటువంటి ఎన్‌కంబ్రెన్స్‌లు లేని స్థిరాస్తి వివరములు :
ప్రకాశం జిల్లా, ఒంగోలు జిల్లా రిజిస్ట్రేషన్ మార్టూరు యస్ఆర్ఓ, జాగర్లమూడివారిపాలెం గ్రామపంచాయతీ, ముప్పవరం గ్రామం, సర్వే నెం. 368/3బి, సమీప డోర్ నెం. 6-202, ప్లాట్ నెం: 18 & 19, నందు మొత్తం 19.45 సెంట్లులో ఎ. 3.65 సెంట్లులో 330 చ॥గ॥ లేదా 275.88 చ॥మీల ఖాళీ స్థలం మరియు రెసిడెన్షియల్ బిల్డింగ్. హద్దులు: తూర్పు: 13 అ॥ వెడల్పు బజార్, దక్షిణం: ప్లాట్ నెం. 17, పడమర: 16 అ॥ వెడల్పు బజార్, ఉత్తరం: 17 అ॥ వెడల్పు బజార్.

రిజర్వుధర రూ. 25,55,000/-	ధరావత్తు సొమ్ము రూ. 2,55,500/-

అమ్మకానికి సంబంధించిన సవివరమైన నియమ నిబంధనల కొరకు కెనరా బ్యాంక్ వెబ్‌సైట్ www.canarabank.com లో ఏర్పాటు చేసిన "ఇ-వేలం" లింక్‌ను రిఫర్ చేయండి లేదా కెనరా బ్యాంక్ సంబంధిత బ్రాంచ్ మేనేజర్ గారిని లేదా కెనరా బ్యాంక్, గుంటూరు ప్రాంతీయ కార్యాలయం, అధీకృత అధికారి గారిని బ్యాంకు పనివేళలలో సంప్రదించగలరు.
ఇ-వేలం విధానం, నియమ నిబంధనల కొరకు సర్వీసు ప్రొవైడర్‌ను సంప్రదించండి: మెస్సర్స్ పిఎస్‌బి అలయన్స్ (baanknet), వెబ్‌పోర్టల్ http://baanknet.com హెల్ప్‌డెస్క్: 8291220220, ఇ-మెయిల్: support.baanknet@psballiance.com

తేది: 26.02.2026, ప్రదేశం: గుంటూరు — సం/- అధీకృత అధికారి, కెనరా బ్యాంక్

EENADU Classifieds

AGRI BUSINESS

ఒంగోలు సమీపంలో పడమట తక్కెళ్ళపాడు గ్రామం నందు 6 ఎకరాల పొలం చుట్టూ లింక్ ఫెన్సింగ్ గేటు షెడ్ 3 బోర్లు సోలార్, డ్రిప్ వసతులతో లీజుకు కలదు. 99854 98994.

AUTO
VEHICLES FOR SALE

EICHER TIPPERS FLEET for Sale Pro 6028T (500 CFT) 8Nos & Pro 2055T (100 CFT) 6Nos Good Condition. Ph: 9704699042.

BUSINESS SERVICES
BUSINESS OFFER

బుక్ డిస్ట్రిబ్యూటర్స్ కొరకు మీ ప్రాంతములో ప్రైవేట్ స్కూల్స్ పరిచయం ఉండి అనుభవమున్న వారికి ప్రాధాన్యత. ఉమా పబ్లిషర్స్, గుంటూరు @ 98493 70729.

స్త్రీ/పు 2,50,000 పెట్టుబడితో మీ ఆఫీసు/ ఇంటివద్దే Dr.Tea/ Dr.Coffee/Dr.Cool Drink యొక్క ఫ్రాంచైజీ నిర్వహిస్తూ, ప్రతినెల 25,000/- ఫిక్స్‌డ్ అలవెన్సు + అన్‌లిమిటెడ్ వీక్లీ ఆదాయం కలదు. ✆ 7842002046/6309572064

BUILDING CONSTRUCTION
WATER PROOFING

బాత్‌రూమ్ లీకేజీ గోడలపై చెమ్మ,శ్లాబ్‌లీక్, సంప్‌లీక్, శ్లాబ్‌క్రాక్స్, వాల్‌క్రాక్స్, ఏలీకేజీనైనా గ్యారంటీతో కెమికలింగ్ చేయగలము. 8096113137, 9642458892.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయం లో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బు ను వసూలుచేసే ప్రకటనకర్త ను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

REAL ESTATE

గుంటూరుసిటీలో, గోరంట్లలాం, JKC రోడ్డు, ఇన్నర్‌రింగ్‌రోడ్. వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచిన వారు సంప్ర: 8399955545.

కేవలం లక్షాడెబ్బై ఐదువేలకు కూడా వంద గజాలలో పది ఎర్రచందనం మొక్కల గ్రీన్ యూనిట్‌నుకొనండి, కొత్త జిల్లా మార్కాపూర్ మెడికల్ కాలేజీకి పది కి.మీ దూరంలో. 99088 22077.

గుంటూరు సిటీ, గోరంట్ల, రెడ్డిపాలెం, లాం, అగతవరప్పాడు, వెనిగండ్ల, నంబూరు, పెదకాకాని, కొప్పురావూరు, కంతేరు, కాజాలలో ప్లాట్లు అమ్మాలన్నా/ కొనాలన్నా ✆: 73823 96677.

గుంటూరు టౌన్‌కు అత్యంత సమీపములో ఉన్న ప్రీమియం లొకేషన్‌లో సైట్ మరియు కన్‌స్ట్రక్షన్ నిర్మాణంపై సుమారు 2 కోట్ల 50 లక్షల పెట్టుబడి సంవత్సరానికి 50 లక్షల వరకు రెంటల్ ఆదాయం 35 సం|| వరకు పొందవచ్చును. 65% వరకు బ్యాంక్‌లోన్ సదుపాయం కలదు. సం|| సెల్: 93937 63666, 83670 33399

సూరప్పగూడెం, భీమడోలు, ఏలూరు జిల్లా - 15 ఎకరాల కొబ్బరి తోట, 2 బోర్లు, డ్రిప్. NH-16 కి దగ్గరలో, ప్లాట్స్ /రియల్ ఎస్టేట్‌కి అనుకూలం. సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్: 9704322999, 7337228262.

వ్యవసాయభూమి అమ్మకమునకు ప్రకాశం జిల్లా దర్శి మం, వెంకటాచలంపల్లె గ్రామంలో సర్వేనం. 33 & 35 నందుగల 16.24 ఎకరాలు (మెట్ట) వ్యవసాయ భూమి అమ్మకమునకు కలదు. సంప్రదించవలసిన ఫోన్ నం: 90000 18931.

FLAT FOR SALE

ఒంగోలు శ్రీరామచంద్రమిషన్ ఆశ్రమములవద్ద ఒక్కొక్క ఫ్లోర్ 2400SFT 3BHK ఇండిపెండెంట్ ఫ్లాట్స్ అమ్మకమునకు కలవు. రెడీటుఆక్యుపై ✆ 91827 83079.

ఒంగోలు టౌన్‌లో మంగమూరు రోడ్ నుండి సమతానగర్ రోడ్‌లో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి గుడి ఎదురులో గల 33 గదుల ప్లాటు అమ్మబడును. ✆ 9494320480

ఒంగోలు, మంగమూరురోడ్ కొల్లాహనుమంతరావు ఆర్చిదగ్గరలో ఒక్కొక్క ఫ్లోర్ 1750Sft గల 3BHK ఫ్లాట్స్ అమ్మబడును. Rs: 52 లక్షలు.(ఫుల్ ఇంటీరియర్స్‌తో సహా) రెడీటు ఆక్యుపై. ✆ 8328302229, 6300287844

HOUSE FOR SALE

2 Floors 4 Portions House for Sale 160 Sq.Yards North Facing, Monthly 20K rental income at Sitaram Nagar 4th Lane, Guntur. Contact: 9948344759, 9440303820.

HOUSE FOR SALE
గుంటూరులోని Premium Locality సిద్ధార్థనగర్, 3వ అడ్డరోడ్డు (KLP School Road) 4BHK ఇల్లు 293 చ.గజాల్లో అమ్మకానికి కలదు.
9440555657
9440944133

LAND FOR SALE

Guntur - Chowdavaram, NH Road, SBI Backside, Nr.RVR Engg. College Opp. 2.05 Acers W/F for urgent Sale ✆ 8309494629, 9885180930

PLOT FOR SALE

ఒంగోలు, మంగమూరురోడ్డు SKY బాక్స్ క్రికెట్ గ్రౌండ్ దగ్గర 20 గదుల ప్లాట్స్ అమ్మకమునకు కలవు. Cell: 99891 89598.

మంగళగిరి మం సపులూరు గ్రా 280Y క్లియర్ టైటిల్ ప్లాట్ అమ్మకానికి కలదు. @ కాంటాక్ట్: 9920063735

రిజిస్ట్రేషన్ ఫ్రీ. రాజధాని ORR కు దగ్గరలో Gnt-Hyd. హైవే ఫేసింగ్ మేడికొండూరులో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ నందు CRDA & RERA అప్రూవ్డ్ రెసిడెన్షియల్ ప్లాట్లు గజం 11 వేలకే. 8885556620.

గోల్డెన్ సాండ్స్ బాపట్ల బీచ్ రిసార్ట్స్ నందు గల ప్లాట్ నెం.44 క్లబ్ హౌస్ దగ్గర 444.4 చ.గ.ల ప్లాట్ అమ్మకమునకు కలదు. సంప్ర: 98851 88899.

గోల్డెన్ ఆఫర్ ప్రతి ప్లాటుపై 5గ్రా, 10గ్రా గోల్డ్ కాయిన్ ఉచితం. గుంటూరురోడ్, మంగమూరురోడ్, కర్నూలురోడ్ వెంచర్స్ కలవు. ఇండిపెండెంట్ హౌస్. ✆7386498389

SHOP FOR SALE

చీరాల టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురు జంజనం బిల్డింగు కాంప్లెక్స్ 1st ఫ్లోర్ 127, 128 షాపులు అమ్మకానికి కలవు. 98482 78747.

TO LET

ఒంగోలు, భాగ్యనగర్ 1stలైన్‌లో 2nd ఫ్లోర్ 3BHK (2000Sft)ఇల్లు ఇంటికి /ఆఫీసులకు అద్దెకు ఇవ్వబడును. లిఫ్ట్‌సౌకర్యంకలదు. 96037 56555, 96428 52999.

JOBS

WANTED Exp. Female Telicallers/Computer Operators in Edu. Consultancy in VIP Rd,Ongole. Sal:15k-20k, Q: Degree ✆ 9052975353.

శ్రీ జాహ్నవి ఆక్వా ఎంటర్‌ప్రైజెస్ ఆఫీసు సంతపేట సాయిబాబా గుడి దగ్గర ఒంగోలులో పనిచేయుటకు ERP,GST ట్యాలీలోఅనుభవం కల అకౌంటెంట్,హెల్పర్స్, కీపర్స్ కావలెను. 8886687399

ప్రముఖ దినపత్రికలో పనిచేయుటకు ఆఫీసు అసిస్టెంట్ కావలెను. కంప్యూటర్ - Excel వచ్చిన వారికి ప్రాధాన్యత జీతం: 18వేలు. ✆ 9701112824.

ప్రముఖ దినపత్రికలో ప్రకటనల సేకరణకు ప్రకాశం జిల్లాలో కనిగిరి, దర్శి, కందుకూరుటౌన్‌లో పనిచేయుటకు అసిస్టెంట్ సేల్స్‌మెన్స్ కావలెను. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత అర్హత: ఇంటర్ పాస్, డిగ్రీ. జీతం:20,000. TA,DA,ఇన్సెంటివ్ ఇవ్వబడును. ✆97011 12824.

గాయత్రి హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలుచేయుటకు Exp. స్త్రీ/ నర్సులు/ పురుషులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- వరకు ఇవ్వబడును ✆ 75691 03916.

ఒంగోలు పరిసరప్రాంతాలలో పనిచేయుటకు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. జీతం: 25000+(పెట్రోలు అలెవెన్స్ +ఇన్సెంటివ్స్) కలదు. 99662 71155, 92467 88755.

ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేయుటకు లేడీ స్వీపర్లు, టిఫిన్ మాస్టర్స్, హాస్టల్ వార్డెన్లు (ఆడ/మగ) కావలెను. వల్లూరు, సూరారెడ్డిపాలెం, టంగుటూరు, నాయుడుపాలెం, పెళ్లూరు మరియు ఒంగోలు పట్టణ నివాసితులకి మాత్రమే సంప్రదించండి. సెల్: 88865 66626, 95814 56389.

ఒంగోలులోని ప్రముఖ రెస్టారెంట్‌నందు పనిచేయుటకు మేనేజర్, కెప్టెన్, స్టీవర్డ్స్, హౌస్‌కీపింగ్ బాయ్స్ కావలెను. ఆకర్షణీయమైన జీతం కలదు. Cell: 99850 95888, 96427 77756.

ఏపీలో ప్రముఖ మద్యం పంపిణీ సంస్థకు జిల్లా వారీగా అనుభవజ్ఞులైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అవసరం. జీతం:30వేలు, TA/DAతో సహా ✆92463 63624, jobsimfl@gmail.com

శ్రీరామ్‌చిట్స్ ఒంగోలులో పనిచేయుటకు మార్కెటింగ్, రికవరీ ఎగ్జిక్యూటివ్స్, లేడీ టెలికాలర్స్ కావలెను. జీ: 16వేలు +ఇన్సెంటివ్స్. అ:ఇంటర్, ఏదైనా డిగ్రీ. టూవీలర్ తప్పనిసరి. వ:32Yలోపు ✆9030689662

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు వార్డెన్స్ మరియు క్లాస్ ఇన్‌చార్జ్‌స్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతం: 12000 నుండి 14000 వరకు ఇవ్వబడును. (నాన్‌లోకల్ వారికి ఉచిత భోజన వసతి కల్పించబడును) విద్యార్హతలు: ఇంటర్ నుండి డిగ్రీ వరకు, వయస్సు: 22సం||రాల నుండి 40 సం||రాలు ఉండవలెను. వివరాలకు సంప్ర. ఫోన్: 9248733320.

ఒంగోలు, పొదిలి, మార్కాపురం ప్రముఖ కంపెనీలో పనిచేయుటకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ (జూనియర్స్/సీనియర్స్) కావలెను. (M/F) Q: 10th/ఇంటర్. జీతం+ఇన్సెంటివ్స్ కలదు. ✆ 97050 87004, 89190 99587.

G-B Bottlers వారి మంజీర & హైరిచ్ మినరల్ వాటర్ కంపెనీలో జోనల్ మేనేజర్ & డిస్ట్రిబ్యూటర్స్‌గా అనుభవం కలవారు కావలెను. ✆ 92473 57279

గుంటూరు మాస్టర్‌మైండ్స్ కాలేజి నందు వార్డెన్స్, హాస్టల్ ఇన్‌ఛార్జ్‌స్‌గా పనిచేయుటకు స్త్రీలు కావలెను. జీతము:10000/- నుండి 13000/- వరకు ఇవ్వబడును. ఉచిత భోజనము వసతి కల్పించబడును. విద్యార్హతలు: ఇంటర్ మరియు డిగ్రీ, వయస్సు: 22 సం||లపైన ఉండవలెను. వివరములకు సంప్ర: 92487 33329.

గుంటూరులో మాస్టర్‌మైండ్స్ కాలేజి నందు వార్డెన్స్, హాస్టల్ ఇన్‌ఛార్జ్‌స్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 12000/- వరకు ఇవ్వబడును. (ఉచిత భోజనము వసతి కల్పించబడును) విద్యార్హతలు: ఇంటర్ మరియు డిగ్రీ, వయస్సు: 22 సంవత్సరముల పైన ఉండవలెను. వివరములకు సంప్ర: ✆ 92487 22279.

హైదరాబాద్‌లోని టిఫిన్ సెంటర్‌లో పనిచేయుటకు స్టాల్‌బాయ్స్, క్లీనింగ్ స్టాఫ్ (జీ.18K. 12గం|| రూం+భోజనం. వర్కర్స్‌ను సప్లయ్‌చేసే ఏజెంట్స్ కావలెను. మంచి కమీషన్ ఇవ్వబడును. 9666934949/ 9573446770

అంజన్న హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలు చేయుటకు Exp స్త్రీ/పు /నర్సులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- Hydeలో 99665 68882/ 99634 89661

ఫీల్డ్ మేనేజర్స్, Gold వాల్యుయర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీస్టార్ గోల్డ్ కంపెనీకి కావలెను. ఏజ్: 22 to 35, ఫ్రెషర్స్ కూడా ✆ 62810 37879/ 90353 37879

సేల్స్ మరియు సర్వీస్ కొరకు ఇంజనీర్స్ మరియు ఎగ్జిక్యూటివ్స్ ప్రముఖ ఎయిర్ కంప్రెషర్స్ కంపెనీ వారికి కావలెను. అర్హత: ఏదైనా ఇంజనీరింగ్‌లో డిగ్రీ/ డిప్లొమా లేదా ITI సంప్ర ✆ 98481 13083, Mail: coastguru@gmail.com

షణ్ముఖ స్టేట్ &సెంట్రల్ ప్రాజెక్ట్స్ ఆఫీసు నందు పనిచేయుటకు కంప్యూటర్స్ ఆపరేటర్స్, టెలికాలర్స్, ఫ్రంట్ ఆఫీసు స్టాఫ్ కావలెను. సెల్: 90303 27779.

ACCOUNTING

Learn GST, TDS, EPF, ESI returns in 9 sundays with live examples (online zoom classes). ✆ 9292959527, 9640054074

Accountants with experience in Tally, MS Excel and Banking Works Required. Salary With Perks. Male/Female can apply. Call or Whatsapp your Resume: 9849732881.

అధిక స్పందనలు పొందండి. వాహనాలు అమ్మకం, ఉద్యోగాల భర్తీ, ఇళ్లు, ప్లాట్లు, స్థలాలు అమ్మకాలు, కొనుగోళ్లు, ఇళ్లు, షాపులు, ప్లాట్లు అద్దెకు మరియు అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు... B/w 5 లైన్ల ప్రకటన రూ.275/- మాత్రమే
వివరాలకు..
97011 12824
ఒంగోలు 80087 09902
మార్కాపురం 80081 11050
మీ చిన్నారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి. B&W : రూ. 500 Colour : రూ. 700
ప్రకటనలపై 5% GST వర్తించును

ఘనంగా దర్జీల దినోత్సవం

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో శనివారం ప్రపంచ దర్జీల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కుట్టు యంత్రం సృష్టికర్త విలియమ్ హోవే చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నవ్యాంధ్ర దర్జీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.నాగేశ్వరరావు జెబిఎం మృతిచెందగా ఆయనకు సంతాపం ప్రకటించారు. సేవ మహిళా దర్జీకి షేక్ రఫీ అనే వ్యక్తి ఉచితంగా కుట్టుమిషన్ అందజేశారు. కార్యక్రమంలో పలువురు దర్జీలు పాల్గొన్నారు.

చాకిచర్ల విద్యార్థిని ప్రతిభ

ఉలవపాడు, న్యూస్‌టుడే: కరేడు కాంప్లెక్స్ పరిధిలో విద్యాశాఖ సహకారంతో నిర్వహించిన మండల స్థాయి ప్రతిభా పరీక్షలో చాకిచర్ల విద్యార్థిని తృతీయ స్థానం సాధించింది. చాకిచర్ల ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు మురళీమోహన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో తృతీయ స్థానం పొందిన విద్యార్థిని తాటితోటి సుచిత్రకు ప్రశంసాపత్రం అందజేశారు. బాలికను ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.

కందుకూరు

• కందుకూరు • కొండపి

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

కందుకూరు: 70939 81624

కొండపి: 96424 56296

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలను, చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపవచ్చు. లేదా ఫోన్లో వివరించవచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే

?: సింగరాయకొండ గ్రామం బుంగబావి మూడో వీధిలో నాలుగు నెలలుగా మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడంతో వ్యర్థాలు, మురుగు రహదారిపైకి చేరి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. –షేక్ రహంతుల్లా, స్థానికుడు

✓: పారిశుద్ధ్య కార్మికులతో కాలువలు శుభ్రం చేయించి మురుగు పారేలా చర్యలు తీసుకుంటాం. –సతీష్, శానిటరీ మేస్త్రి

?: సింగరాయకొండ మండలం పాతసింగరాయకొండలో పగలు, రాత్రి తేడాలేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. –నరసింహారావు, గ్రామస్థుడు

✓: సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. – శారద, పంచాయతీ కార్యదర్శి

మర్రిపూడి, న్యూస్‌టుడే

?: మండలంలోని ధర్మవరం బీసీ కాలనీలో బోరు పనిచేయకపోవడంతో నీటికి ఇబ్బందిగా ఉంటోంది. – రమణయ్య, స్థానికుడు

✓: మెకానిక్‌ను పంపి మరమ్మతులు చేయిస్తాం.–నాగిరెడ్డి, ఎంపీడీవో

పొన్నలూరు, న్యూస్‌టుడే

?: మండలంలోని ముక్కమూరివారిపాలెంలోని రామస్వామి రోడ్డులో మంచినీటి పైపులైను పగిలి నీరు వృథాగా పోతోంది. –వెంకటేశ్వర్లు, స్థానికుడు

✓: పైపులైన్‌ను రెండ్రోజుల్లో మరమ్మతులు చేయిస్తాం. –శిరీష, పంచాయతీ కార్యదర్శి

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే:

?: పట్టణంలోని పామూరు మార్గంలో రోడ్డు వెంబడి ద్విచక్ర వాహనాలు నిలుపుతుండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. – టి.భార్గవ్, సింహాద్రినగర్

✓: సిబ్బందిని నియమించి వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకుంటాం. –శివనాగరాజు, పట్టణ ఎస్సై

నెల రోజులే సమయం.. సాధించేనా లక్ష్యం!

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: మున్సిపాలిటీ పరిధిలో ఇంటి పన్ను వసూళ్ల వేగవంతానికి ప్రత్యేక బృందాలను నియమించారు. ఈ నెల 31తో 2025-26 ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో పన్ను వసూళ్లు ముమ్మరం చేశారు. ప్రస్తుత ఏడాది డిమాండ్‌తో పాటు గత బకాయిలు కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం సుమారు రూ.10 కోట్లు ఉండగా.. ఇప్పటి వరకు రూ.5.1కోట్లు వసూలైంది. పురపాలక పోర్టల్‌లో కందుకూరు నెల్లూరు జిల్లాలో ఉన్నట్లు చూపుతుండగా.. పన్ను వసూళ్లలో ఆ జిల్లాలో మిగిలిన చోట్ల కంటే మెరుగ్గానే ఉన్నా లక్ష్యానికి మాత్రం ఆమడ దూరంలో ఉంది.

ప్రత్యేక బృందాల ఏర్పాటు

మున్సిపాలిటీలో పాత, ప్రస్తుత డిమాండ్ మేరకు పన్ను వసూలు చేయాలన్న లక్ష్యంతో అధికారులు ప్రత్యేక బృందాలను నియమించారు. వారు ఇంటింటికి తిరిగి వసూలు చేస్తున్నారు. ప్రస్తుత ఏడాది డిమాండ్ రూ.6.5 కోట్లు ఉండగా.. అందులో ఇప్పటికే రూ.3.8 కోట్లు వసూలయ్యాయి. అయితే పాత బకాయిల వసూళ్లే పెద్ద సమస్యగా మారింది. మున్సిపాలిటీలో విలీనమైన 9 గ్రామాల నుంచి పన్ను వసూలు కావడం లేదు. గతంలో ఆయా గ్రామాలు మున్సిపాలిటీలో లేకపోయినా ఉన్నట్లు పన్నులు విధించడంతో సమస్య మొదలైంది. ఆ తరువాత పురపాలకంలో విలీనమైనా.. గత బకాయిలు రద్దు చేయాలని గ్రామస్థులు కోరుతుండటంతో ప్రస్తుతం పన్ను చెల్లింపులు నిలిచిపోయాయి. ఇవి దాదాపు రూ.1.2 కోట్లు ఉన్నట్లు అంచనా. మరో రూ.1 కోటి వరకు కోర్టు వివాదాల్లో ఉన్నవి, ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు ఉంటాయి. ఇక ప్రజల నుంచి నేరుగా రూ.2.8కోట్లు వరకు రావాల్సి ఉంది. సాధారణంగా మార్చిలో పన్ను చెల్లింపులు అధిక శాతం ఉంటాయి. మరో నెల రోజుల్లో రూ.2.8 కోట్లు వసూలు చేస్తారో.. లేదా వేచి చూడాలి. పన్ను వసూళ్లపై మున్సిపల్ కమిషనర్ కె.అనూష మాట్లాడుతూ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరూ విధిగా పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

ఇంటి పన్ను వసూలు చేస్తున్న మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది

మున్సిపాలిటీ కందుకూరు	వార్డులు 32	అసెస్‌మెంట్లు 17,200(అన్ని రకాలు)	2025-26 ఏడాది డిమాండ్: రూ.6.5 కోట్లు	పాత, ప్రస్తుత డిమాండ్ రూ.10 కోట్లు	ఇప్పటి వరకు వసూలు రూ.5.1 కోట్లు

వైకాపా విమర్శలు అర్థరహితం

వృద్ధుడికి పింఛను అందజేస్తున్న ఎమ్మెల్యే నాగేశ్వరరావు

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించి, అభివృద్ధిని ప్రజలకు చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. పట్టణంలోని 12వ వార్డు పోతురాజుమిట్ట ప్రాంతంలో శనివారం ఇంటింటికి తిరిగి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణ శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ.19 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. పోతురాజుమిట్ట ప్రాంతంలో ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణం చేపడతామన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్ర దూసుకుపోతుంటే వైకాపా ఓర్వలేకపోతోందన్నారు. ఆ పార్టీ నాయకులు అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో వారికి మరలా ఘోర ఓటమి తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు దామా మల్లేశ్వరరావు, ఎంపీపీ ప్రసాద్, పిడికిటి వెంకటేశ్వర్లు, మంగపాటి శ్రీను, కోటపూరి శ్రీను, పోకూరి రాంబాబు, సలాం, రూబీ, రఫీ, సుధీర్, రవిచంద్ర, శ్రావణ్ పాల్గొన్నారు.

పనిచేయకపోతే వెళ్లిపోండి

పట్టణంలోని శ్రీరామ్‌నగర్‌కాలనీ సచివాలయాన్ని ఎమ్మెల్యే శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దస్త్రాలు పరిశీలించి సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యోగుల పనితీరు, ఉదాసీనతపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, మరోసారి వస్తే ఊరుకునేది లేదన్నారు. ఇక్కడ పనిచేయడం ఇష్టం లేకుంటే వెళ్లిపోవాలని సూచించారు.

కొండపి గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని వెన్నూరు పంచాయతీ చిన్నవెంకన్నపాలెం గ్రామంలో ప్రతి నెలా ఒకటో తేదీన 159 మంది లబ్ధిదారులకు రూ.6,87,000 పంపిణీ చేస్తున్నట్లు ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య తెలిపారు. శనివారం సర్పంచి పోటు మధురవాణి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా దామచర్ల సత్య పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వప్నకుమారి, గొర్రెపాటి రామయ్యచౌదరి, అచ్యుత్‌కుమార్, వసంతరాయుడు, పోటు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

మాలకొండ క్షేత్రంలో భక్తుల రద్దీ

వలేటివారిపాలెం, న్యూస్‌టుడే: ప్రముఖ పుణ్యక్షేత్రం మాలకొండ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుంచి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం 8 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు క్యూలైన్‌లో రద్దీ నెలకొంది. గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో దివ్యాంగులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడ్డారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అన్నదానికి పలువురు విరాళం కింద రూ.3,98,528 ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. వివిధ సేవల రూపేణా రూ.9,76,224 ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ చెప్పారు.

క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులు

శాస్త్రీయ విజ్ఞానమే దేశాభివృద్ధికి మూలం

కందుకూరు టీఆర్ఆర్ కళాశాలలో విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలతో అధ్యాపకులు

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: ప్రస్తుత కాలంలో శాస్త్రీయ విజ్ఞానమే దేశాభివృద్ధికి మూలమని తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్ టి. సతీష్‌బాబు అన్నారు. పట్టణంలోని టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం జాతీయ సైన్సు దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ ప్రాజెక్టులు ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సతీష్‌బాబు మాట్లాడుతూ ఏఐ సాంకేతికత, కెరీర్ గైడెన్స్ గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రవికుమార్, నెల్లూరు వీఆర్ కళాశాల విశ్రాంత అధ్యాపకుడు సుబ్రహ్మణ్యం, ఎన్వీ శ్రీహరి పాల్గొన్నారు. ◗ పట్టణంలోని శ్రీసంస్కృతి, విజ్ఞాన్ విహార్, కందుకూరు పబ్లిక్ పాఠశాల, నాగార్జున, జడ్పీ బాలుర, బాలికోన్నత పాఠశాలల్లో సైన్సు దినోత్సవం నిర్వహించారు. నోబెల్ గ్రహీత సీవీ రామన్ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల ప్రాజెక్టులు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఉత్తమమైనవి రూపొందించిన వారికి బహుమతులు అందజేశారు.

సైన్సుపై అవగాహన అవసరం

గుడ్లూరు, న్యూస్‌టుడే: విద్యార్థులు ప్రయోగాల ద్వారా సైన్సు విద్యనభ్యసించడంతో పాటు అవగాహన పెంచుకోవాలని అడవిరాజుపాలెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి. రాజు అన్నారు. జాతీయ సైన్సు దినోత్సవం సందర్భంగా ఆ పాఠశాలలో విద్యార్థులు పలు ఉపకరణాలను తయారు చేసి ప్రదర్శించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు మనోహరం, మాల్యాద్రి, రమణారావు, మునుస్వామి పాల్గొన్నారు. కొండపి గ్రామీణం, న్యూస్‌టుడే: కొండపి హ్యాపికిడ్స్ పాఠశాలలో విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ, రోబోటిక్స్‌తో ఉపయోగాలు, మానవ శరీరంలోని భాగాలు వాటి పనితీరు, రక్త నమూనాతో బ్లడ్ గ్రూప్ తెలియజేయడం వంటి నమూనాలను ప్రదర్శించారు.

శ్రీసంస్కృతి పాఠశాలలో..

కొండపిలో సేవ్ ఎర్త్ చిత్రాన్ని చూపుతున్న చిన్నారి

టంగుటూరు, న్యూస్‌టుడే: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలకూరపాడు జడ్పీ పాఠశాలలో 108 సైన్స్ ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. డివైన్ వర్షిప్ సెంటర్ నిర్వాహకులు విద్యార్థులను ప్రోత్సహిస్తూ జ్ఞాపికలు అందజేశారు. వల్లూరు జడ్పీ పాఠశాలలో విద్యార్థులు తయారు చేసిన సైన్స్ నమూనాలను ప్రయోగశాలలో ప్రదర్శించారు. సైన్స్ ఆవిష్కరణకు సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మందాడి రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

పొన్నలూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో..

పొన్నలూరు, న్యూస్‌టుడే: స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్ సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానోపాధ్యాయుడు వై.వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అసంబద్ధ పనులు.. దారికి పగుళ్లు

మండల పరిధిలోని వెంకుపాలెం ఎస్టీ కాలనీలో నిర్మించిన సిమెంటు రహదారి పగుళ్లు ఏర్పడి క్రమంగా పాడైపోతోంది. రోడ్డు పక్కన సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇళ్ల నుంచి వచ్చే మురుగు పారే మార్గం లేక నిల్వ ఉంటోంది. దీంతో అది రహదారి కిందకు చేరి నేలపొరలు మెత్తబడటంతో క్రమంగా బలహీనపడి పగుళ్లు ఏర్పడుతున్నాయని కాలనీవాసులు చెబుతున్నారు. కాలువలు నిర్మించకుండా సిమెంటు రోడ్డు వేయడంతో అనతికాలంలోనే దెబ్బతిందని వాపోతున్నారు. మురుగు నిల్వతో దోమలు, పందుల సంచారం పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేపట్టడంతో పాటు డ్రెయినేజీలు నిర్మించాలని కోరుతున్నారు. – పొన్నలూరు, న్యూస్‌టుడే:

పొగతో వాహన చోదకులకు అవస్థలు

ప్రభుత్వం ఓవైపు చెత్త నుంచి సంపద తయారు చేయాలని చెబుతుంటే పంచాయతీ సిబ్బంది మాత్రం పొగతో వాహనదారులకు ఇక్కట్లు తెచ్చిపెడుతున్నారు. మండలంలోని మోపాడు గ్రామ సమీపంలో సాయి సౌందర్యలహరి, పెట్రోల్ బంకు మధ్యలో రహదారి పక్కన గ్రామంలో సేకరించిన చెత్త వేసి నిప్పుపెడుతుండటంతో దట్టమైన పొగ వస్తోంది. ఈ కారణంగా అటుగా వెళ్లే వారు ఇబ్బందులకు గురవుతున్నారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం ఉన్నా ఇలా చేయడంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – న్యూస్‌టుడే, కందుకూరు గ్రామీణం

శిథిలం.. పొంచి ఉన్న ప్రమాదం

మండలంలోని అన్నెబోయినపల్లిలో మంచినీటి ట్యాంక్ శిథిలావస్థకు చేరింది. కింది భాగంలో శ్లాబు పెచ్చులూడుతోంది. ట్యాంకు సమీపంలో పాఠశాల ఉంది. అటుగా విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ట్యాంక్‌కు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, లింగసముద్రం

పంపు పనిచేయదు.. ట్యాంకు నిండదు!

మండల కేంద్రం వలేటివారిపాలెం ఎస్సీ కాలనీలో పలు గృహాల వారు నీటికి ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో గుడి పక్కన ఉన్న చేతిపంపు కొంతకాలంగా పనిచేయడం లేదు. పక్కనే ఉన్న ట్యాంకుకు నీటి సరఫరా నిలిచి పోయింది. సమస్యను పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చేతి పంపు, ట్యాంకును వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, వలేటివారిపాలెం

పొగాకు గోదాంలో అగ్ని ప్రమాదం

టంగుటూరు, న్యూస్‌టుడే: టంగుటూరులోని పొగాకు గోదాంలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రముఖ పొగాకు వ్యాపార వేత్త బెల్లం కోటయ్యకు చెందిన గోదాంలను జీపీఐ సంస్థ లీజుకు తీసుకొని మూడేళ్లుగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. శనివారం రాత్రి 10 గంటల సమయంలో వాటిలో ఒక దాని నుంచి భారీగా మంటలు ఎగసిపడటంతో భద్రతా సిబ్బంది గుర్తించి.. సంస్థ సిబ్బందికి, టంగుటూరు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఒంగోలు, కొండపి సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు రాత్రి 11 గంటలకు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగించారు. గోదాంలో 2 వేల వరకు పొగాకు బేళ్లు ఉన్నట్లు ముఠా కూలీలు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం ఎంతనేది తెలియరాలేదు.

ప్రకృతి వ్యవసాయంతో నాణ్యమైన దిగుబడులు

గుడ్లూరు, న్యూస్‌టుడే: ప్రకృతి వ్యవసాయంతో నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని నెల్లూరు జిల్లా సాధికార సంస్థ మేనేజరు కన్నయ్య తెలిపారు. మండలంలోని పాజర్లలో వరి సాగును శనివారం పరిశీలించారు. కూరగాయల తోటను సందర్శించారు. స్థానిక సిబ్బంది, రైతులకు పంటలపై అవగాహన కల్పించారు.

'ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి'

టంగుటూరు, న్యూస్‌టుడే: మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వాటిని బలోపేతం చేయాలంటూ టంగుటూరు మండలం పొందూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్థులు శనివారం ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కొల్లూరి సుధాకర్, పమిడి నాగేశ్వరరావు, యాతం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా సింహ వాహనోత్సవం

మర్రిపూడి, న్యూస్‌టుడే: పృథులగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి సింహ వాహనోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేషపూజలు చేశారు. అనంతరం మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం

జరుగుమల్లి, న్యూస్‌టుడే: ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. ప్రతినెలా ఒకటో తేదీన లబ్ధిదారులకు ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తెలిపారు. మండలంలోని దావగూడూరులో శనివారం పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింఛన్లను రూ.4000లకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికే దక్కుతుందన్నారు. దీపం పథకం కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి రూ.15000 చొప్పున అందిస్తున్నట్లు పేర్కొన్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినట్లు వెల్లడించారు. రహదారులను అద్దంలా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఓవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూనే.. మరోవైపు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో చిరంజీవి, ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్‌నాయక్, తెదేపా మండల అధ్యక్షుడు పోకూరి రవీంద్ర, కామేపల్లి పోలేరమ్మ ఆలయ ఛైర్మన్ పోటు పెదబాబు, నాయకులు ఏలూరి రాంబాబు, దగ్గుమాటి సుబ్బారెడ్డి, బ్రహ్మేంద్ర, కొండూరి శివారెడ్డి పాల్గొన్నారు.

దావగూడూరులో మహిళకు పింఛను పంపిణీ చేస్తున్న మంత్రి స్వామి

మొంథా గాయం.. అందని పరిహారం!

కందుకూరు గ్రామీణం, న్యూస్‌టుడే: గతేడాది అక్టోబరులో వచ్చిన మొంథా తుపాన్ ధాటికి వరిసాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. డివిజన్‌లో గత ఖరీఫ్‌లో 980 ఎకరాల్లో సాగుచేశారు. కోతల చివరి దశలో వచ్చిన తుపాన్ కారణంగా 60 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు నివేదికలు పంపారు. కందుకూరు, గుడ్లూరు, ఉలవపాడు మండలాల్లో 49 మంది రైతులు సాగుచేసిన పంట 33 శాతం కన్నా ఎక్కువగా దెబ్బతినడంతో వారికి మాత్రమే పరిహారం అందించేలా చర్యలు చేపట్టారు. తుపాను ప్రభావంతో సుమారు 15 రోజుల పాటు జల్లులు పడ్డాయి. దీంతో కోతకు వచ్చిన వరిపంట నేలవాలింది. తర్వాత కురిసిన వర్షాలకు పొలాల్లో నీరు నిలిచి ధాన్యం మొలకెత్తింది. ఫలితంగా కోతలకు కూడా పనికిరాకుండా పోయింది.

హెక్టారుకు రూ.25వేల పరిహారం

ప్రభుత్వం హెక్టారుకు రూ.25వేల పరిహారం ప్రకటించింది. నియోజకవర్గంలో కందుకూరు మండలంలో 22 మందికి, గుడ్లూరులో 25, ఉలవపాడులో ఇద్దరు రైతులకు చెందిన 60.60 ఎకరాలకు నష్టపరిహారం కింద రూ.6.05 లక్షలు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే రైతుల బ్యాంకు ఖాతాలు, వారి పూర్తి వివరాలు సేకరించి నాలుగు నెలలైనా నేటికి పరిహారం విడుదల చేయకపోవడంతో ఎదురు చూస్తున్నారు. అధికారులు మాత్రం నివేదికలు పంపామని చెబుతున్నారు. జిల్లా మార్పు జరగడంతో నెల్లూరు జిల్లా అధికారులు ద్వారా పంపిన నివేదికల ఆధారంగా పరిహారం అందుతుందా లేదా అనే సందేహం రైతుల్లో వ్యక్తమవుతోంది.

మాచవరంలో నేలవాలి మొలకెత్తిన వరి(పాతచిత్రం)

ప్రతి ఒక్కరికీ అందుతుంది

పంట నష్టపోయిన రైతుల వివరాలను ఉన్నతాధికారులకు పంపాం. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే వారి ఖాతాల్లో జమ అవుతాయి. అర్హులందరికీ నష్టపరిహారం అందజేస్తాం. –కేవీ శేషారెడ్డి, ఏడీఏ

కమిటీ సభ్యులకు చెక్కు అందజేస్తున్న దాతలు

శివాలయ నిర్మాణానికి విరాళం

గుడ్లూరు, న్యూస్‌టుడే: మండల కేంద్రం గుడ్లూరు నీలకంఠేశ్వరాలయ నిర్మాణానికి గ్రామానికి చెందిన వేముల వంశీ, కిరణ్‌లు శనివారం రూ.5,00116 విరాళంగా ఇచ్చారు. సంబంధిత చెక్కును ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు కాశీ విశ్వనాథం, సోమానాయుడు, రాఘవులు, వేణులకు అందించారు. ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్న దాతలకు సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

కందుకూరుపట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని 11 కేవీ విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో తీగల మరమ్మతుల కారణంగా ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఆ శాఖ పట్టణ ఏఈ టీవీ నరసింహం తెలిపారు. ఈ ఫీడర్ పరిధిలోని తూర్పువడ్డెపాలెం, మారెమ్మమిట్ట, బూడిదపాలెం, రాళ్లవీధి, తూర్పుకమ్మపాలెం, సాలిపాలెం, కోటారెడ్డినగర్, క్లబ్‌రోడ్డు, ఆదిఆంధ్రకాలనీ, హోండా షోరూమ్ ప్రాంతాల్లో ఆయా సమయాల్లో సరఫరా ఉండదని పేర్కొన్నారు.

108 వాహనంలో ప్రసవం

మర్రిపూడి, న్యూస్‌టుడే: మండలంలోని చిమట గ్రామానికి చెందిన గర్భిణి శృతికి శనివారం ఉదయం ప్రసవ నొప్పులు రావడంతో 108 వాహన సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు వచ్చి కాన్పు నిమిత్తం ఆమెను ఒంగోలు తీసుకెళుతుండగా మార్గం మధ్యలో చీమకుర్తి సమీపంలో నొప్పులు ఎక్కువగా రావడంతో వాహనంలో కాన్పు చేయగా మగబిడ్డ పుట్టాడు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండటంతో చీమకుర్తి ప్రాథమిక వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ఈ సందర్భంగా 108 సిబ్బంది శివ, సుభానీలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

(c) eenadu

అద్దంకి
• అద్దంకి • దర్శి

అజెండా చదివారు.. సభ్యులు ఆమోదించారు

సమావేశంలో మాట్లాడుతున్న చైర్‌పర్సన్ ఎస్తేరమ్మ

అద్దంకి, న్యూస్‌టుడే: పురపాలక సాధారణ సమావేశం తాలూకా అజెండాలోని 16 అంశాలు చదవగా వాటిని సభ్యులు ఆమోదించారు. ఇది అద్దంకి పురపాలక సంఘ సాధారణ సమావేశంలో శనివారం నాటి పరిస్థితి. ఉదయం 11 గంటలకు ఛైర్‌పర్సన్ ఎల్.ఎస్తేరమ్మ అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. ముందుగా అజెండాలో పొందుపరిచిన అంశాలను అధికారులు చదివారు. ఇందులో ప్రభుత్వం మంజూరు చేసిన రూ.3 కోట్లకు సంబంధించి ఆరు పనులకు రూ.48,61,455 కేటాయించారు. మరో రూ.3.30 కోట్లతో చేపట్టిన అద్దంకి టౌన్‌హాల్ నిర్మాణానికి సభ్యులు ఆమోదం తెలిపారు. ఆర్థిక సంఘం నిధులు రూ.63,86,811లతో చేపట్టిన ఆరు పనులు, అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన జలాశయాల పునరుద్ధరణ, స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా వ్యర్థాల తొలగింపునకు కేటాయించిన రూ.95,80,242 వినియోగానికి సభ్యులు అంగీకారం తెలిపారు. మేనేజరు శ్రీదేవి, ఏఈ లోకేశ్, వైకాపా కౌన్సిలర్లు పాల్గొన్నారు.

సామాజిక సమస్యలు ప్రతిబింబించిన రచయిత ప్రేమ్‌చంద్

అద్దంకి, న్యూస్‌టుడే: సామాజిక సమస్యలను తన రచనలతో ప్రతిబింబింపజేసిన హిందీ, ఉర్దూ సాహితీవేత్త మున్షి ప్రేమ్‌చంద్ అని ప్రముఖ న్యాయవాది మహమ్మద్ రఫీ అన్నారు. సృజన సాహిత్య సమావేశం శనివారం సాయంత్రం కమలేశ్వరాలయం వద్ద జరిగింది. సభాధ్యక్షులుగా వ్యవహరించిన మహమ్మద్ రఫీ మాట్లాడుతూ గ్రామీణ జీవన విధానం గురించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, వాటిని తన రచనల ద్వారా సమాజానికి తెలియజేశారన్నారు. అనంతరం కవిసమ్మేళనం జరిగింది. కార్యక్రమంలో గాడేపల్లి దివాకర్ దత్తు, అనిల్‌కుమారసూరి, అన్నమనేని వెంకట్రావు, యనమండ్ర వరలక్ష్మి, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, డాక్టర్ ఉబ్బా దేవపాలన, శేషారెడ్డి, పాపారావు, ఆర్‌వీ రాఘవరావు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

శింగరకొండ సంబరం ప్రారంభం!

న్యూస్‌టుడే, శింగరకొండ(అద్దంకి)

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శింగరకొండ 71వ వార్షిక తిరునాళ్ల మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. స్వామికి ప్రీతిపాత్రమైన రోజు కావడంతో పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. విఘ్నేశ్వరస్వామి వద్ద సహాయ కమిషనర్ మదమంచి తిమ్మానాయుడు, పాలకమండలి ఛైర్మన్ చుండూరి మురళీసుధాకర్‌తోపాటు ట్రస్టీలు తదితరులు హాజరయ్యారు. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ ఉత్సవాహన పూజ, పతాకావిష్కరణ జరిగింది. విఘ్నేశ్వరుడి వద్ద పూజలో ఉంచిన ఉత్స పతాకాన్ని ఆలయ ప్రదక్షిణ అనంతరం జీవ ధ్వజ స్తంభం వద్ద పతాకావిష్కరణ నిర్వహించారు. భాజాభజంత్రీలు, భక్త జనసందోహం మధ్య కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఇదే సమయానికి కొండపై కొలువైన లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద గరుడ పతాకావిష్కరణ జరిగింది. పాలకమండలి ఛైర్మన్ గుంజి శ్రీనివాస్, కార్యనిర్వహణాధికారి మద్దినేని శ్రీనివాస్, పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో అర్చకులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలం ప్రాంతానికి చెందిన కొమ్ముకోయ కళాకారుల నృత్యం ఆకట్టుకుంది.

కొమ్ముకోయ కళాకారుల నృత్యం

జ్యోతిని వెలిగిస్తున్న మంత్రి గొట్టిపాటి, పక్కన ఆలయ పాలక మండలి, అధికారులు

నాణ్యమైన ప్రసాదం అందించండి

భక్తులకు సత్వర దర్శనం, నాణ్యమైన ప్రసాదాలు అందించాలని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. తిరునాళ్లలో భాగంగా ఉభయ దేవేరులకు నూతన వస్త్రాలు అందించే కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం జ్యోతిని వెలిగించి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుంచి వస్తారని, కోటప్పకొండలో మాదిరిగా అంతర్జాలం టికెట్లు అమలు చేసి భక్తులందరికీ సత్వరమే స్వామి దర్శనం కలిగేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వీఐపీలను నిర్ణీత వేళల్లో మాత్రమే అనుమతించాలన్నారు. ముందుగా నిర్ణయించిన విధంగా భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాలు అందించాలన్నారు. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రాకార మండపాల పునః నిర్మాణ పనులు అనుమతులు వచ్చిన తరువాత చేపడతామన్నారు. నాలుగు రాజగోపురాలు, ప్రాకార మండపం నిర్మాణానికి దాతలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి వాస్తుకు అనుగుణంగా నిర్మాణం మార్పు చేద్దామన్నారు. అనంతరం కొండపై లక్ష్మీనరసింహస్వామికి నూతన వస్త్రాలు అందించారు. ఆయా కార్యక్రమాల్లో పాలకమండలి ఛైర్మన్‌లు, సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ముందుగా మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో పూజల అనంతరం శేషవస్త్రం అందించి వేదాశీర్వచనం అందించారు.

ఆలయంలో జరుగుతున్న పతాకావిష్కరణ

వివరాలు తెలియజేస్తున్న ఏవో ప్రసాదరావు

ప్రతి రైతుకు విశిష్ట సంఖ్య తప్పనిసరి

తాళ్లూరు, న్యూస్‌టుడే: ప్రస్తుతం ప్రతి వ్యక్తికీ ఆధార్ సంఖ్య వలె ప్రతి రైతు తప్పకుండా విశిష్ట సంఖ్య కలిగి ఉండాలని ఏఓ బి.ప్రసాదరావు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల ద్వారా ప్రయోజనాలు పొందాలంటే తప్పనిసరిగా యూనిక్ ఐడీ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. తాళ్లూరులోని వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద శనివారం వీఏఏలు, ఐసీఆర్పీలకు నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి సాగు విభాగం సమన్వయకర్త నాగేశ్వరరావు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా ఆలయ వార్షికోత్సవం

బల్లికురవ: మండలంలోని కొండాయపాలెం గ్రామ దేవత పోలేరమ్మ ఆలయ 11వ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం అలంకరించారు. భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. నైవేద్యాలు సమర్పించారు. మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

'రాజకీయ, కళా రంగాల్లో సాటి లేని వ్యక్తి ఎన్టీఆర్'

శింగరకొండ (అద్దంకి), న్యూస్‌టుడే: రాజకీయ, కళారంగాల్లో సాటిలేని వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. శింగరకొండ కాకతీయ కమ్మ సేవా సమితి కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. విగ్రహ ఏర్పాటుకు సేవా సమితి అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసరావు మిత్ర బృందం సహకారం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రావడమే కాకుండా అనేక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన వెంట కూటమి నేతలు ఉన్నారు.

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్య

ఏల్చూరు (సంతమాగులూరు), న్యూస్‌టుడే: కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఏల్చూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో 454 మంది విద్యార్థినులకు శనివారం ఉదయం సైకిళ్లు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 8వేల మందికి అందజేసినట్లు చెప్పారు. మార్చి నెలాఖరు లోపు సీఎస్ఆర్ నిధులతో మరో మూడు వేల మందికి సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. సుదూర ప్రాంతాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి చదువుకునే వారికి రవాణా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు, ఎంఈవో వి.కోటేశ్వరరావు, సర్పంచి సూరిబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

నేడు మంత్రి గొట్టిపాటి పర్యటన

బల్లికురవ, జె.పంగులూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదివారం బల్లికురవ మండలం వేమవరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉదయం 10:30 గంటలకు నిర్వహించే సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన కాంపు కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 11:30 గంటలకు జె.పంగులూరు మండలం ముప్పవరం గ్రామంలో మంత్రి పర్యటిస్తారని పేర్కొన్నారు.

రసాయన మందుల వినియోగం తగ్గించండి

మాట్లాడుతున్న ప్రధాన శాస్త్రవేత్త డా.సంధ్యారాణి

దర్శి, న్యూస్‌టుడే: వ్యవసాయంలో రసాయన మందుల వినియోగం తగ్గించి, సేంద్రియ విధానం వైపు రైతులు దృష్టి సారించేలా శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు కృషి చేయాలని దర్శి వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, జిల్లా వనరుల కేంద్రం అదనపు వ్యవసాయ సంచాలకులు డా. సంధ్యారాణి, రజనీకుమారి అన్నారు. శనివారం దర్శి వ్యవసాయ పరిశోధనా స్థానంలో వేసవిలో సాగు చేసే మినుము, నువ్వు, వరిపై తీసుకోవలసిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. శాస్త్రవేత్తలు రమేష్, వరప్రసాదరావు, ఏడీఏలు పాల్గొని తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏవోలు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం.. పింఛను పథకం

వెంకటాచలంపల్లిలో పింఛను పంపిణీ చేస్తున్న గొట్టిపాటి లక్ష్మి, పాపారావు తదితరులు

దర్శి, న్యూస్‌టుడే: దేశంలోనే వృద్ధులకు, దివ్యాంగులకు అత్యధిక పింఛన్లు పంపిణీ చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవటం గర్వకారణమని తెదేపా దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శి పట్టణం 17వ వార్డు, మండలంలోని వెంకటాచలం పల్లి లో మాజీ ఎమ్మెల్యే పాపారావుతో కలిసి గొట్టిపాటి లక్ష్మి ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. లక్ష్మి మాట్లాడుతూ ఒక రోజు ముందుగానే లబ్ధి దారులకు క్రమం తప్పకుండా పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పిచ్చయ్య, కమిషనర్ శ్రీరామమూర్తి, నాయకులు వెంకటేశ్వర్లు, చిన్నా, అంజి, ఇతరులు పాల్గొన్నారు.

❖ **తాళ్లూరులో 90 శాతం పింఛన్ల పంపిణీ**

తాళ్లూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకరోజు ముందుగా శనివారమే పింఛన్ల నగదు పంపిణీ చేశారు. మండలంలో సరాసరిగా 90 శాతంమేరకు పంపిణీ పూర్తయ్యిందని, మిగతా కూడా పంపిణీ చేస్తామని డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసరావు తెలియజేశారు.

డ్వాక్రా మహిళల జీవనోపాధుల మెరుగే లక్ష్యం

జె.పంగులూరు, న్యూస్‌టుడే: స్వయం సహాయక సంఘాల సభ్యుల జీవనోపాధులు మెరుగుపరచడమే లక్ష్యంగా వివిధ పథకాల ద్వారా విరివిగా రుణాలు మంజూరు చేస్తున్నట్లు డీఆర్‌డీఏ పీడీ టి.నారాయణ తెలిపారు. పంగులూరు వెలుగు కార్యాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా దస్త్రాలు పరిశీలించారు. వివిధ సర్వేల పురోగతిని, స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాల మంజూరు, జీవనోపాధులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 15 నాటికి అన్ని సర్వేలు పూర్తి చేయాలని ఆదేశించారు. మండల సమాఖ్య కార్యాలయాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అందులో భాగంగా పంగులూరులో వెలుగు కార్యాలయం వద్ద శౌచాలయాలు నిర్మించనున్న ప్రాంతాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీఎం సీహెచ్ కోటేశ్వరరావు, సీసీలు సల్మాన్, చంద్రశేఖర్, సురేష్ పాల్గొన్నారు.

నాగభైరవ పురస్కారానికి రచనలు పంపండి

ఒంగోలు సాంస్కృతికం: నాగభైరవ సాహిత్య పీఠం అందించే సాహిత్య పురస్కారం కోసం బాల సాహిత్యానికి చెందిన 2020 నుంచి 2025 మధ్య ప్రచురితమైన కథాసంపుటాలు, గేయసంపుటాలు, నవలలను ఆహ్వానిస్తున్నట్లు పీఠం అధ్యక్షుడు నాగభైరవ ఆదినారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రథమ, ద్వితీయ బహుమతితో పాటు సన్మానం ఉంటుందని రచయితలు తమ రచనలను ఈ నెల 31 లోగా పంపాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 98497 99711 ఫోన్ నంబరును సంప్రదించాలని కోరారు.

న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొన్న న్యాయవాదులు

చట్టాలపై అవగాహన అవసరం

చందలూరు (జె.పంగులూరు), న్యూస్‌టుడే: విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని న్యాయవాది రామకృష్ణారావు సూచించారు. మండలంలోని చందలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయిని గిరిజ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో న్యాయవాదులు రామకృష్ణారావు, గృహలక్ష్మి, మహమ్మద్ రఫీ మాట్లాడుతూ.. సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాల్య వివాహాలు, సామాజిక మాధ్యమాలు, మాదక ద్రవ్యాలతో కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు

చిన్నకొత్తపల్లి (అద్దంకి), న్యూస్‌టుడే: నామ్ రహదారిపై చిన్న కొత్తపల్లి పంచాయతీ పరిధి శ్రీనివాసనగర్ వద్ద జరిగిన ప్రమాదంలో గోవాడకు చెందిన యువకుడు జి.ఏసురాజు గాయపడ్డాడు. స్వగ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై అద్దంకి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు అంచులోకి వాహనం దూసుకెళ్లి పడిపోయింది. క్షతగాత్రుడిని స్థానికులు 108 వాహనం ద్వారా తొలుత అద్దంకి ప్రభుత్వాసుపత్రికి.. అక్కడి నుంచి మెరుగైన వైద్య సేవల నిమిత్తం నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు.

రైతులకు తోడ్పాటు అభినందనీయం

తాళ్లూరు, చీమకుర్తి: ఎన్నెస్పీ ఆయకట్టు పరిధి కరవది మేజరులో లష్కరుగా పనిచేసి శనివారం పదవీ విరమణ చేసిన తాళ్లూరు మండలం సోమవరప్పాడుకు చెందిన మెట్టెల రోశయ్య, ఆయన భార్య రమాదేవిలను చీమకుర్తిలోని ఎన్నెస్పీ కార్యాలయంవద్ద ఘనంగా సన్మానించారు. ఆయన రైతులకోసం 34 సంవత్సరాలపాటు అందించిన సహాయ, సహకారాలను పలువురు వక్తలు వివరించి కొనియాడారు. ఇదే సందర్భంగా పదవీ విరమణ చేసిన మరో లష్కరు మెట్టెల రోశయ్య, కుటుంబీకులను కూడా సత్కరించారు. కార్యక్రమాల్లో డీఈఈ పి.గిరిబాబు, ఏఈఈలు కోటేశ్వరరావు, కిరణ్‌కుమార్, సబ్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల సిబ్బంది పాల్గొన్నారు.

పదోతరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి అందజేత

దర్శి, న్యూస్‌టుడే: దర్శి మండలం తూర్పువెంకటాపురం జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 150 మంది పదోతరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలు, కలాలు, పెన్సిల్, ఇతర సామగ్రిని శనివారం పంపిణీ చేశారు. మండలంలోని సామంతపూడి ఎంపీపీ పాఠశాల హెచ్‌ఎం రవి సహకారంతో సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం ప్రకాశరావు, ఉపాధ్యాయులు పిచ్చయ్య, శ్రీశైలం, అనిల్, వెంకటేశ్వరరెడ్డి, ఇతరులు పాల్గొన్నారు.

పరీక్ష సామగ్రితో విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం

విద్యార్థినుల నృత్య ప్రదర్శన

క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలి

ముండ్లమూరు, న్యూస్‌టుడే: క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని ఎంపీటీసీ సభ్యుడు వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని పూరిమెట్ల గ్రామంలో జడ్పీ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం, 10 విద్యార్థులకు వీడ్కోలు సభ ప్రధానోపాధ్యాయులు శ్రీరంగనాయకులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది విద్యార్థులు పరీక్షలు బాగారాసి ఉత్తీర్ణత సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. విద్యార్థినీ, విద్యార్థులు నృత్యాలు చేసి అందరినీ అలరించారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ ఛైర్మన్ నిడగంటి వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు నారాయణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా దర్జీల దినోత్సవం

తాళ్లూరు, న్యూస్‌టుడే: మండలంలోని తూర్పుగంగవరంలో శనివారం టైలర్స్‌డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన దర్జీలు ముందుగా ప్రదర్శనగా బస్టాండు సెంటరు వద్దకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా మండల దర్జీల సంఘం అధ్యక్షులు బద్దుల శ్రీను ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కుట్టుమిషన్ సృష్టికర్త హోవే, టైలర్స్‌డే సృష్టికర్త కేఎం. స్వామిల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మండలశాఖ గౌరవాధ్యక్షులు అనుమల కోటేశ్వరరావు, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.

హోవే, స్వామి చిత్రపటాలకు నివాళులర్పిస్తున్న దర్జీ సంఘ నాయకులు, దర్జీలు

రసాయన మందుల వినియోగం తగ్గించండి

దర్శి: వ్యవసాయంలో రసాయన మందుల వినియోగం తగ్గించి, సేంద్రియ విధానం వైపు రైతులు దృష్టి సారించేలా శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు కృషి చేయాలని దర్శి వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, జిల్లా వనరుల కేంద్రం అదనపు వ్యవసాయ సంచాలకులు డా.సంధ్యారాణి, రజనీకుమారి అన్నారు. శనివారం దర్శి వ్యవసాయ పరిశోధనా స్థానంలో వేసవిలో సాగు చేసే మినుము, నువ్వు, వరిపై తీసుకోవలసిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. శాస్త్రవేత్తలు రమేష్, వరప్రసాదరావు, ఏడీఏలు పాల్గొని తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏవోలు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ప్రధాన శాస్త్రవేత్త డా.సంధ్యారాణి

వంతెన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి

ముండ్లమూరు, న్యూస్‌టుడే: మండలంలోని జమ్ములమడక వద్ద గుండ్లకమ్మనదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి త్వరితగతిన పూర్తి చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కంకణాల ఆంజనేయులు అన్నారు. శనివారం నాయకులు బ్రిడ్జిని సందర్శించి అక్కడ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంతెన నిర్మాణం పూర్తి అయితే దర్శి నుంచి నరసరావుపేటకు దగ్గర మార్గం అని అన్నారు. 30 గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగం అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి వెల్లంపల్లి ఆంజనేయులు, నాయకులు బోడపాటి హనుమంతరావు, ఏడుకొండలు, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులు

రంగస్థల కళాకారుడు శ్రీకాంత్, సామాజిక సేవకుడు త్రిమూర్తులను సత్కరిస్తున్న దృశ్యం

తెలుగు మహాసభల్లో సత్కారం

అద్దంకి, న్యూస్‌టుడే: అమలాపురం కిమ్స్ మెడికల్ కళాశాల, గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అమలాపురంలో నిర్వహిస్తున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో అద్దంకి వాసులకు అరుదైన గౌరవం దక్కింది. రంగస్థల కళాకారుడు గోవాడ శ్రీకాంత్, సామాజిక సేవకుడు మన్నం త్రిమూర్తులును సత్కరించి జ్ఞాపిక అందజేశారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వారిని గౌరవించాలనే సంకల్పంతో మహాసభలు నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, ఏపీ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసనమండలి ఛైర్మన్ మోషేనురాజు, ప్రవచనకర్తలు గరికపాటి నరసింహారావు, చాగంటి కోటేశ్వరరావుల సమక్షంలో తమను సత్కరించినట్లు శ్రీకాంత్, త్రిమూర్తులు వెల్లడించారు.

యడ్లపాడు ఎస్సైకు పరామర్శ

బల్లికురవ, న్యూస్‌టుడే: యడ్లపాడు ఎస్సై శివరామకృష్ణను మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు శనివారం సాయంత్రం బల్లికురవలోని నివాసంలో పరామర్శించారు. శివరామకృష్ణ తండ్రి హనుమంతరావు ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో హనుమంతరావు చిత్రపటానికి పుల్లారావు పూలమాల వేసి నివాళులర్పించారు.

హనుమంతరావు చిత్రపటానికి నివాళులర్పించిన పుల్లారావు

వైద్య శిబిరం ఏర్పాట్ల పరిశీలన

దర్శి: నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి గొట్టిపాటి లక్ష్మి, డా.లలిత్‌సాగర్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించే శిబిరం ఏర్పాట్లను శనివారం వారు పరిశీలించారు. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని లక్ష్మి కోరారు.

దళారుల మాటలు నమ్మకండి

కురిచేడు, న్యూస్‌టుడే: దళారుల మాటలు నమ్మి కంది రైతులు తక్కువ ధరకు అమ్ముకోవద్దని ఏవో సంపత్‌కుమార్ అన్నారు. శనివారం ఆయన కురిచేడు మార్కెట్‌యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ప్రభుత్వం కంది పంటకు రూ.8వేలు మద్దతు ధరగా ప్రకటించిందని, కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటివరకు 980 క్వింటాళ్లు కొనుగోలు చేసి వాటిని ఒంగోలు మార్క్‌ఫెడ్‌కు పంపించినట్టు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ కురిచేడు ఛైర్మన్ సీతారామయ్య, సెక్రటరీ కోటేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.

కందుల కొనుగోలును పరిశీలిస్తున్న ఏవో సంపత్‌కుమార్

ఆలోచన మెరిసె.. ఆవిష్కరణలు అదిరె

సైన్సు దినోత్సవంలో ఆకట్టుకున్న ప్రాజెక్టులు

దర్శి: చందలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ప్రాజెక్టుల ప్రదర్శన

తాళ్లూరు: సరస్వతి పాఠశాలలో..

అద్దంకి, దర్శి నియోజకవర్గాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో శనివారం జాతీయ సైన్సు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తయారు చేసిన పలు ప్రాజెక్టులను ప్రదర్శించి, వాటి గురించి ఎంతో చక్కగా వివరించారు. సైన్స్ ప్రాధాన్యం గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేశారు. సైన్సుపై క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ● ముండ్లమూరు మండలం వేముల జడ్పీ ఉన్నత పాఠశాలలో శాస్త్రవేత్తల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ● కురిచేడు వైఆర్ జడ్పీ ఉన్నత పాఠశాలలోని సైన్స్ ల్యాబ్‌లో ఉన్న వివిధ రకాల పరికరాలను ప్రదర్శనకు ఉంచారు. ఎంఈవో వస్త్రాంనాయక్ హాజరై ల్యాబ్‌ను పరిశీలించారు. గ్రామంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉన్నత పాఠశాలకు చేరుకుని ప్రయోగశాలలోని పరికరాలను చూసి, వాటి ఉపయోగాలను తెలుసుకున్నారు. ● వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల భవిష్యత్తుకు మేలు చేస్తాయని అద్దంకి ఎంఈవో-2 కేవీ శ్రీనివాసరావు సూచించారు. మైలవరం జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద మొక్కలు నాటారు. బంగ్లారోడ్డులోని శ్రీచైతన్య, భాష్యం పాఠశాలలను సందర్శించారు. -న్యూస్‌టుడే, బృందం

కురిచేడు: పరికరాలను చూస్తున్న ఎంఈవో వస్త్రాంనాయక్, విద్యార్థులు, ఉపాధ్యాయులు

మేదరమెట్ల నాగార్జున పాఠశాలలో..

అద్దంకి: ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ప్రాజెక్టులతో విద్యార్థులు

(c) eenadu

బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం

పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, డీఎస్పీ శ్రీనివాసరావు

ఒంగోలు క్రీడావిభాగం, న్యూస్‌టుడే: గుమ్మడి పవన్‌కుమార్ స్మారక రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ ఒంగోలులోని హైదరి ఆఫీసర్స్ క్లబ్‌లో శనివారం ప్రారంభమైంది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ డబుల్స్ ఫార్మాట్‌లో జరుగుతుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 32 జట్లు పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమంలో టోర్నీ కార్యనిర్వాహక కార్యదర్శి కె.లక్ష్మణ్ చౌదరి, హైదరి క్లబ్ ప్రతినిధులు ఎన్.చంద్రమోహన్‌రెడ్డి, డాక్టర్ రాఘవ, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ఒంగోలు

• ఒంగోలు • సంతనూతలపాడు

మాచవరంలో ఉచిత వైద్య శిబిరం

నాగులుప్పలపాడు: తెదేపా మండల ఉపాధ్యక్షుడు పీకా బైరాగి, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చావలి మురళీమోహన్ ఆధ్వర్యంలో కిమ్స్ వైద్యశాల వారిచే శనివారం మండలంలోని మాచవరంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎముకలు, కీళ్లు, కంటి, గర్భాశయ, చర్మ, సాధారణ వ్యాధులకు సేవలు అందజేశారు. మొత్తం 163 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. కూటమి నాయకులు గుమ్మడి సాంబశివరావు, చేజర్ల శ్రీను, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

ఒంగోలు నగరం: 8008574067
ఒంగోలు గ్రామీణం : 8008564455
ఒంగోలు అంజయ్య రోడ్డు : 8247324766
కొత్తపట్నం : 8464085451
ఎస్.ఎన్.పాడు: 8008552692

న్యూస్‌టుడే, ఒంగోలు నగరం

?: ఒంగోలు వెంకటేశ్వరకాలనీ పదోలైన్‌లో రెండు విడతలుగా నీరు రావడం లేదు. నిన్న రాత్రి 12.30 గంటలకు విడుదల చేశారు. అయినా వీధిలో ఎవరికీ ఒక్క చుక్క కూడా రాలేదు. – ప్రభాకరరావు, కాలనీవాసి

✓: వాటర్‌వర్క్స్ సిబ్బందిని పంపించి సమస్య పరిష్కరిస్తాం. –ఏసయ్య, మున్సిపల్ ఇంజినీర్

?: సమతానగర్ వెంకటేశ్వరస్వామి గుడి వెనుక వీధిలో మురుగుకాలువ కొంతవరకు మాత్రమే వేస్తున్నారు. అందరికీ ఉపయోగపడేలా కాలువ నిర్మాణం చేయాలి. – ఎ.ఫణిరాజేంద్ర, స్థానికుడు

✓: గుత్తేదారును పిలిచి మాట్లాడి, అనంతరం తగు చర్యలు తీసుకుంటాం. – ఏసయ్య, మున్సిపల్ ఇంజినీర్

న్యూస్‌టుడే, కొత్తపట్నం

?: కొత్తపట్నం మండలం సంకువారిగుంట చెరువులో చిల్లచెట్లు పెరిగిపోయాయి. దీంతో అక్కడ నుంచి విష పురుగులు సమీపంలోని ఇళ్లల్లోకి వస్తున్నాయి. –గ్రామస్థులు

✓: చిల్లచెట్లను వెంటనే తొలగించి ఇబ్బంది లేకుండా చేస్తాం. –శేషమ్మ, పంచాయతీ కార్యదర్శి

అర్హులందరికీ పింఛన్లు అందించడమే లక్ష్యం

నగదు పంపిణీ చేస్తున్న సంతనూతలపాడు శాసనసభ్యుడు బీఎన్ విజయకుమార్

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: పేదల కళ్లలో ఆనందం చూడాలన్నదే ప్రభుత్వ ఆశయమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. నగరంలోని గానుగపాలెంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్ధిదారులకు నగదు పంపిణీ చేశారు. ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా పింఛన్ల కోసం ఏడాదికి రూ.32,500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒడా ఛైర్మన్ షేక్ రియాజ్, కమిషనర్ కె.వెంకటేశ్వరరావు, ఏఎంసీ ఛైర్మన్ రాచగర్ల వెంకటరావు, తెదేపా నాయకులు బండారు మదన్, షేక్ కరీముల్లా పాల్గొన్నారు.

• మద్దిపాడు: అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛను అందజేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ తెలిపారు. శనివారం మద్దిపాడు బీసీ కాలనీలో పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పింఛను నగదు అందిస్తూ పేదల కళ్లల్లో ఆనందం చూస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లోనే కాలనీకి దశాబ్దాల నుంచి కొనసాగుతున్న రహదారి సమస్యను తీర్చినట్లు తెలిపారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న మద్దిపాడు-నందిపాడు రహదారిని, జాతీయ రహదారి నుంచి ఎస్సీ కాలనీ మీదుగా పోలేరమ్మ గుడి వరకు జరిగే ఉపాధి పనులను పరిశీలించారు. ఆయన వెంట ఏపీ పొగాకు వెంకటదారుల సమాఖ్య ఛైర్మన్ మండవ జయచంద్రబాబు, తెదేపా మండల అధ్యక్షుడు, కార్యదర్శులు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, మందపల్లి శ్రీనివాస్, పోతినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.

• నాగులుప్పలపాడు: మండలంలోని కండ్లగుంటలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్ ముప్పవరపు సుచిత్ర పింఛన్లు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షుడు తేళ్ల మనోజ్‌కుమార్, నాయకులు మున్నంగి పున్నారెడ్డి, ఇంటూరి శ్రీనివాసరావు, బోసుబాబురెడ్డి, కాకాని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

వ్యాయామ మార్గం.. అవస్థలమయం

న్యూస్‌టుడే, ఒంగోలు కర్నూలురోడ్డు

వ్యాయామాల్లో ఎక్కువమంది చేసేది నడక. ఉద్యోగులు, వృద్ధులు, కొందరు యువత రోజూ ఉదయం, సాయంత్రం ఏదో ఒక సమయంలో వారికి వీలు చిక్కినప్పుడల్లా తప్పని సరిగా నడక కోసం వెళ్తారు. పల్లెల్లో అయితే చెరువుకట్టలు, పంట రోడ్లు ఇందుకు ఉపయోగపడతాయి. పట్టణాలు, నగరాల్లో పార్కులు, ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వాకింగ్ ట్రాక్‌లు అందుబాటులో ఉంటాయి. వీటి నిర్వహణ లేక వ్యాయామం కోసం వెళ్లేవారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఒంగోలు నగరంలోని పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే..

మామిడిపాలెం సమ్మర్ స్టోరేజీ ట్యాంక్-1 వాకింగ్ ట్రాక్ పక్కన పెరిగిన చిల్లచెట్లు

నేలవాలిన విద్యుద్దీప స్తంభం

వాలిన స్తంభాలు.. చుట్టేస్తున్న చిల్లకంప

నగరంలోని మామిడిపాలెంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు-1 చుట్టూ గట్టును వాకింగ్ ట్రాక్‌గా తీర్చిదిద్దారు. ఇక్కడ వసతులు సరిగా లేకపోవడంతో వచ్చిన ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక్కడ వాకింగ్ చేసేందుకు ఉదయం, సాయంత్రం సమయాల్లో వందలాది మంది వస్తుంటారు. అంత ప్రాధాన్యత కలిగిన వాకింగ్ ట్రాక్ నిర్వహణపై నగరపాలక అధికారులు దృష్టి సారించాలని వారంతా కోరుతున్నారు. కనీసం తాగేందుకు మంచి నీళ్లు కూడా లేవు. మహిళల కోసం మరుగుదొడ్లు సైతం ఏర్పాటు చేయలేదు. కట్టపైన గతంలో కొబ్బరిచెట్లు ఉండేవి. పర్యవేక్షణ లోపంతో సగానికిపైగా చెట్లు ఎండిపోయాయి. ఉదయం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాక్‌పై నగరవాసులు నడక వ్యాయామం చేస్తుంటారు.

గతేడాది చివరిలో మొంథా తుపాన్ దాటికి ట్రాక్‌పై నున్న విద్యుత్తు స్తంభాలు కొన్ని కింద పడిపోయాయి. దీంతో వాటికి ఉన్న దీపాలు దెబ్బతిన్నాయి. మళ్లీ వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయలేదు. కట్టపై చీకటిలోనే వాకింగ్ చేయాల్సి వస్తుంది. దీనికితోడు ట్రాక్ చుట్టూ చిల్లచెట్లు పెరిగిపోయాయి. దీనివల్ల విషపురుగులు, పాములు నడకదారిలోకి వస్తున్నాయని నగరవాసులు వాపోతున్నారు. పచ్చదనం పెంపుకోసం ఏర్పాటు చేసిన పైపులు పూర్తిగా దెబ్బతిని నీరంతా వృథా అవుతుంది. వేసవిలో విద్యా సంస్థలకు సెలవులు అయినందున ఇక్కడికి వచ్చే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుందని, అందువల్ల వసతులు మెరుగుపర్చాలని నగరవాసులు కోరుతున్నారు. దీనిపై నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావును వివరణ కోరగా.. ట్రాక్‌ను పరిశీలించి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పన్నుల వసూళ్ల బాధ్యత పంచాయతీ కార్యదర్శులదే

మద్దిపాడు పంచాయతీ కార్యదర్శి నూరుల్లాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డీపీవో వెంకటేశ్వరరావు

మద్దిపాడు, న్యూస్‌టుడే: పంచాయతీల్లో ఇంటి పన్నులు, ఇతర బకాయిలు వసూళ్ల పూర్తి బాధ్యత గ్రామ కార్యదర్శులదేనని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. మద్దిపాడు గ్రామ పంచాయతీ పన్నుల వసూళ్లలో జిల్లాలో చివరి స్థానాల్లో ఉండడంతో శనివారం మండల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంత తక్కువగా వసూలు చేయడంపై కార్యదర్శి నూరుల్లాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 15వ తేదీ లోపు 100 శాతం బకాయిలు వసూలు చేయాలని, లేదంటే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. ఆయన స్వయంగా పన్ను వసూళ్లలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. డీఎల్‌డీవో సువార్తమ్మ, ఎంపీడీవో జ్యోతి, డిప్యూటీ ఎంపీడీవోలు రఘుబాబు, హరిప్రసాద్ పాల్గొన్నారు.

• చీమకుర్తి: మండలంలోని బూదవాడ పంచాయతీ పరిధిలో శనివారం డీపీవో వెంకటేశ్వరరావు పర్యటించారు. ఇప్పటి వరకు 35 శాతం మాత్రమే పన్నులు వసూలు జరిగిన నేపథ్యంలో ఆయన పలు ప్రాంతాలు సందర్శించారు. వివిధ పరిశ్రమల యజమానుల నుంచి పన్నులు వసూలు చేయించారు. గిరిజన కాలనీలో చెత్త సేకరణకు సంబంధించి ఐవీఆర్ఎస్ నమోదు గురించి అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. పన్నుల బకాయిల వసూళ్ల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. డిప్యూటీ ఎంపీడీవో కె.శ్రీధర్‌రావు, పంచాయతీ కార్యదర్శి స్వర్ణ సిబ్బంది పాల్గొన్నారు.

భూ కబ్జాలన్నీ మీ హయాంలోనే

☛ బాలినేనిపై దామచర్ల విమర్శలు

మాట్లాడుతున్న ఎమ్మెల్యే జనార్దన్

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: 'మూడు నెలలకోసారి ఒంగోలు రావడం.. రెండు గంటలు ఉండటం.. రాజకుమారుడిలా విలేకరుల సమావేశంలో మాట్లాడటం... ఆ తర్వాత వెళ్లడం అలవాటుగా మారింది. నిన్ను అయిదు సార్లు గెలిపించారు. ప్రజల మధ్యలో ఎందుకు ఉండటం లేదు. ఇక్కడే ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకో. మేము తప్పు చేస్తే తెలియపరుచు, అంతేతప్ప పక్క నుంచి ఒకరు స్లిప్పు ఇస్తే మాట్లాడటం కాదు, ఇదంతా చూస్తే మతి స్థిమితం లేనట్లుగా ఉంది.' అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విమర్శలు గుప్పించారు. ఒంగోలులోని తన నివాసంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలో రూ.400 కోట్లు అవినీతి జరిగిందంటూ కరపత్రాలు ఇష్టారీతిన రాశారని పేర్కొన్నారు. అందుకు హైదరాబాద్‌లో ఉన్న బాలినేని నిర్మాత, దర్శకత్వం వహించారని ఆరోపించారు. కరపత్రం టైపింగ్ అంతా అద్దంకిలో జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో గంజాయి, బిర్యానీతో యువతను నాశనం చేశారని, భూ కబ్జాలన్నీ చేసి గోవా, శ్రీలంక ప్రయాణాలు అయిపోయాయని, ఇప్పుడు బెంగళూరుకు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంలో ఎవరైనా భవనాలు నిర్మిస్తుంటే డబ్బులు ఇవ్వమని బెదిరింపులు లేవని, ఒంగోలు నగరమంతా ప్రశాంతంగా ఉందన్నారు. 'అయిదేళ్లుగా నీవు ఏం చేశావో అందరికీ తెలుసు. ఓటర్లు మాజీ ముఖ్యమంత్రితోపాటు, నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారని' ఎద్దేవా చేశారు. జనసేనలోకి వెళ్లినందున అతని చరిత్ర అంతా పవన్‌కల్యాణ్‌కు కూడా చెప్పాల్సి ఉంటుందన్నారు. జిల్లాలోనే అత్యధిక మెజార్టీతోను గెలుపొందానని, తల్లకిందులైన బాలినేనికి అంత మెజార్టీ రాదన్నారు. ఈ సమావేశంలో ఏఎంసీ ఛైర్మన్ రాచగర్ల వెంకటరావు, పార్టీ నాయకులు బండారు మదన్, సింగరాజు రాంబాబు పాల్గొన్నారు.

నాగభైరవ పురస్కారానికి రచనలు పంపండి

ఒంగోలు సాంస్కృతికం: నాగభైరవ సాహిత్య పీఠం అందించే సాహిత్య పురస్కారం కోసం బాల సాహిత్యానికి చెందిన 2020 నుంచి 2025 మధ్య ప్రచురితమైన కథాసంపుటాలు, గేయసంపుటాలు, నవలలను ఆహ్వానిస్తున్నట్లు పీఠం అధ్యక్షుడు నాగభైరవ ఆదినారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రథమ, ద్వితీయ బహుమతితో పాటు సన్మానం ఉంటుందని రచయితలు తమ రచనలను ఈ నెల 31 లోగా పంపాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 98497 99711 ఫోన్ నంబరును సంప్రదించాలని కోరారు.

పంచాయతీ కార్యదర్శులకు మెమోలు

నాగులుప్పలపాడు: విధుల పట్ల అలసత్వం వహించిన పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీవో తేళ్ల రవికుమార్ శనివారం మెమోలు జారీ చేశారు. ఇంటి పన్ను వసూళ్లు, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో వెనుబడిన మద్దిరాలపాడు, ఉప్పుగుండూరు, తిమ్మసముద్రం, నాగులుప్పలపాడు, నిడమానూరు, ఒమ్మెవరం పంచాయతీ కార్యదర్శులకు మెమోలు జారీ చేశారు. సర్వే వంద శాతం పూర్తి చేయకపోతే క్రమ శిక్షణ చర్యలకు జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపాల్సి ఉంటుందని హెచ్చరించారు.

బహిరంగ ప్రకటన

ఇందుమూలముగా యావన్మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా పూర్వపు ఒంగోలు గ్రామ కాపురస్థుడు కొత్త కోటేశ్వరరావు గారి కుమారుడు కొత్త శ్రీనివాస్‌రావు ఇచ్చిన సంజాయిషీ మేర ఈ పబ్లిక్ నోటీసు ఇవ్వడమైనది.

ఈ క్రింది షెడ్యూలు దాఖల ఆస్తి శ్రీ మహాలక్ష్మీ కోల్డ్‌స్టోరేజ్ వారికి చెందియున్నది. మా క్లయింట్ ఒంగోలు అడిషనల్ సీనియర్ సివిల్‌జడ్జి వారి కోర్టులో O.S.144/2019 దావా దాఖలు చేసి గోకరాజు శ్రీనివాస్‌రాజు @ శ్రీనివాసరావు వారిపై డిక్రీ అమలు నిమిత్తం E.P 8/2026 దాఖలు చేసి పై పలకరించిన శ్రీనివాస్‌రావు గారికి గల హక్కును షెడ్యూలు ఆస్తిపై అటాచ్మెంట్ ఉత్తర్వులు పొందిఉన్నారు. కావున సదరు ఆస్తిపై శ్రీనివాస్‌రావు జరిపిన లేదా జరపబోవు వ్యవహారములు మా క్లయింట్ పొందిన డిక్రీ మరియు E.Pఅమలకు లోబడి ఉండునని తెలియజేయడమైనది.

SCHEDULE: ప్రకాశంజిల్లా, ఒంగోలు సబ్‌రిజిస్ట్రేషన్, ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్, త్రోవగుంట సర్వేనెం. 401, AC. 0.84 సెంట్లు ఇందులో Ac.0.50 సెంట్లు శ్రీ మహాలక్ష్మీ కోల్డ్‌స్టోరేజ్‌కు హద్దులు: తూర్పు: బోడపాటి పుల్లయ్య ఖాళీస్థలం -27 Feet దక్షిణం: సిద్ధా వెంకటసూర్యప్రకాష్‌రావు స్థలం -240 Feet పడమర: NH-5రోడ్డు -127 Feet ఉత్తరం: ముదిగొండ వాగు-220 Feet

ఇట్లు/- మొలకలపల్లి అజయ్‌బాబు
గుంటూరు రామమూర్తి, యంగల మౌనిక
అడ్వకేట్స్, ఒంగోలు, సెల్: 9866896439

వైభవంగా వెంకన్న బ్రహ్మోత్సవాలు

పూజల్లో పాల్గొన్న భక్తులు

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: స్థానిక శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శనివారం వేద పండితులు నల్లూరి జగదీష్ కుమారాచార్యులు బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శిఘాకొల్లి సుబ్బారావు కుటుంబీకుల ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆదివారం వేంకటేశ్వరస్వామి కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పేర్కొన్నారు. అన్నదానం ఏర్పాటుచేసినట్లు తెలిపారు.

విద్యుత్తు సరఫరాలో ఇబ్బందులు రానీయొద్దు

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: గ్రామాల్లో విద్యుత్తు సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆ శాఖ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం సంతనూలతపాడులోని విద్యుత్తు ఉప కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 24 గంటలూ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫోన్లకు సక్రమంగా సమాధానం చెప్పాలని సూచించారు. ఐ.వి.ఆర్.ఎస్ కాల్స్‌పై రేటింగ్ పెంచాలని సూచించారు. ముందుగా ఉపకేంద్రాన్ని, రికార్డులను పరిశీలించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఈఈ బి.శ్రీకాంత్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

విద్యుత్తు ఉపకేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎస్ఈ, ఇతర అధికారులు

ప్రముఖుల చిత్రపటాలు వితరణ

మద్దిపాడు, న్యూస్‌టుడే: మండల పరిధిలోని తెల్లబాడు జడ్పీ ఉన్నత పాఠశాలకు ప్రముఖుల చిత్రపటాలను సైన్స్ ఉపాధ్యాయుడు కృపాచంద్రుడు శనివారం అందజేశారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు, శాస్త్రవేత్తలు, సంఘసంస్కర్తల చిత్ర పటాలను ప్రధానోపాధ్యాయుడు రమేష్‌కు అందించారు.

పాఠశాలలో కేరింత.. తుళ్లింత!

చీమకుర్తి, న్యూస్‌టుడే: విద్యార్థులకు చదువులతోపాటు మనో ఉల్లాస కార్యక్రమాలు ఎంతో అవసరమని జడ్పీ ఛైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్.విజయ్ కుమార్ తెలిపారు. శనివారం చీమకుర్తిలో ఎం.ప్రసాద్ అధ్యక్షతన జరిగిన గౌతమ్ కాన్సెప్ట్ పాఠశాల వార్షికోత్సవంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తెదేపా నాయకులు మన్నం ప్రసాదరావు, గ్రానైట్ యజమానుల సంఘం కోశాధికారి చలువాది బదరీనారాయణ, డాక్టర్ బి.జవహర్ తదితరులు పాల్గొన్నారు.

నృత్య ప్రదర్శన చేస్తున్న బాలికలు

సృజనకు పదును.. ప్రాజెక్టులతో మెరిసెను

ఒంగోలు, సంతనూతలపాడు నియోజకవర్గాల్లోని పలు పాఠశాలల్లో శనివారం జాతీయ సైన్సు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టి వినూత్నమైన ప్రాజెక్టులను తయారు చేశారు. ఒంగోలులోని శ్రీచైతన్య, క్విస్ హైస్కూలు, దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, విక్రమ్ స్కూలులో ఆరు నుంచి 9 తరగతుల విద్యార్థుల ప్రాజెక్టుల ప్రదర్శన ఆకట్టుకుంది. విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. భాగ్యనగర్ చైతన్య స్కూలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, దామచర్ల ట్రస్ట్ ప్రతినిధి దామచర్ల అనీషాలక్ష్మి, గైనికాలజిస్ట్ కొండారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఒంగోలులోని శ్రీచైతన్య పాఠశాలలో ప్రాజెక్టులను పరిశీలిస్తున్న అతిథులు

మద్దిపాడు: తెల్లబాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రాజెక్టుల గురించి వివరిస్తున్న విద్యార్థులు

లాయర్‌పేట చైతన్యస్కూలులో జరిగిన కార్యక్రమంలో అగ్రికల్చర్ సైంటిస్ట్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్విస్ స్కూలులో వైస్ ఛైర్మన్ డాక్టర్ గాయత్రిదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. * చీమకుర్తి మండలంలోని పలు పాఠశాలల్లో సీవీ.రామన్‌చిత్రపటాలకు పూలమాలలు వేసి విద్యార్థులు, ఉపాధ్యాయులు నివాళులర్పించారు. బోధనోపకరణాలు, నమూనాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విజేతలకు మండల విద్యాశాఖాధికారులు డి.వి.నరసింహారావు, కె.శివాజీలు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

–న్యూస్‌టుడే, ఒంగోలు నగరం, చీమకుర్తి, మద్దిపాడు

ఉప్పుగుండూరులో న్యాయ విజ్ఞాన సదస్సు

మాట్లాడుతున్న విశ్రాంత అదనపు ఎస్పీ సుంకర సాయిబాబు

నాగులుప్పలపాడు, న్యూస్‌టుడే: ఒంగోలు ఇందిర ప్రియదర్శిని న్యాయ కళాశాల ఆధ్వర్యంలో ఉప్పుగుండూరులో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. విశ్రాంత అదనపు ఎస్పీ సుంకర సాయిబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు సంబంధించి చట్టాలపై అవగాహన కల్పించారు. లోక్ అదాలత్, చెక్‌బౌన్స్, గృహహింస, కుటుంబ వ్యవస్థ భరణం, పోక్సో తదితర వాటి గురించి వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ నటరాజకుమార్ సైబర్ నేరాల నియంత్రణపై మాట్లాడారు. సర్పంచి దేవరకొండ జయమ్మ, కళాశాల మెంబర్ బత్తిన మహేష్ తదితరులు పాల్గొన్నారు.

తాగునీరు.. రంగు మారు

చీమకుర్తి మండలంలోని బండ్లమూడిలో కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న తాగునీరు రంగు మారి వస్తోంది. శనివారం స్థానిక ఓవర్‌హెడ్ ట్యాంకు వద్ద ఉన్న కుళాయిలతోపాటు వివిధ ప్రాంతాల్లోని కుళాయిల నుంచి నీరు రంగు మారి వచ్చింది. దీంతో ఈ నీటిని తాగేందుకు స్థానికులు భయపడుతున్నారు. చీమకుర్తి చెరువులోని రక్షిత మంచి నీటి పథకం ద్వారా పాటిమీదపాలెం, నాయుడుపాలెం, బండ్లమూడి, టి.గుడిపాడు, మంచికలపాడు తదితర గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుంది. ఈ విషయమై గ్రామీణ నీటి సరఫరా విభాగం ఏఈ శాంతిప్రియను వివరణ కోరగా.. పరిశీలించి తగిన చర్యలు చేపడతామని తెలిపారు. –న్యూస్‌టుడే, చీమకుర్తి

ప్రధాన దారి.. మురుగు చేరి

పేర్నమిట్టలో ప్రధాన కర్నూల్ రోడ్డుపై మురుగునీరు పారుతుంది. గ్రామం మొత్తం రహదారి వెంట సైడు కాలువలు లేకపోవడం, ఎక్కడికక్కడ కాలువలను ఆక్రమించడంతో మురుగునీరు నీరు పోయే మార్గం లేక చివరకు రోడ్డు పైకి వచ్చి చేరుతుంది. పోలేరమ్మ దేవస్థానం ఎదురుగా.. ఏపీ బేవరేజెస్ గోదాముకు వెళ్లే మార్గం తదితర ప్రాంతాల్లో రోడ్డుపైనే పారుతుంది. దీంతో వాహన చోదకులు, పాఠశాలల నుంచి వచ్చే విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు పరిశీలించి రోడ్డుపైకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకోవాలని వాహన చోదకులు కోరుతున్నారు. చిత్రంలో పోలేరమ్మ ఆలయం వద్ద పరిస్థితిని చూడవచ్చు. –న్యూస్‌టుడే, పేర్నమిట్ట(సంతనూతలపాడు)

పండ్ల తోటల సంరక్షణపై అవగాహన

మామిడిపూతను పరిశీలిస్తున్న ఉద్యానశాఖ అధికారిణి సంధ్య

పి.గుడిపాడు(సంతనూతలపాడు), న్యూస్‌టుడే: మామిడి, బొప్పాయి తోటల్లో పురుగు నివారణకు రైతులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని ఉద్యానశాఖాధికారిణి డి.సంధ్య పేర్కొన్నారు. శనివారం మండలంలోని పి.గుడిపాడులో తోటలను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం మామిడిలో పూత, పిందె రాలడం జరుగుతుందన్నారు. వీటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పండ్లకు కవర్లు కప్పుకొనేందుకు ఉద్యానశాఖ రూ.15 వేల వరకు రాయితీ అందిస్తున్నట్లు వివరించారు. బొప్పాయిలో వైరస్‌ను తట్టుకొనేందుకు పసుపు, నీలం రంగు జిగురు అట్టలను పెట్టుకోవాలని సూచించారు.

నేడు హనుమాన్ చాలీసా పారాయణం

ఒంగోలు సాంస్కృతికం, న్యూస్‌టుడే: శ్రీగిరి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పది గంటలకు స్థానిక గోక్షేత్రంలో బాలవిహార్ విద్యార్థులతో అఖండ హనుమాన్ చాలీసా పారాయణం, అభయాంజనేయస్వామి వారికి విశేష పూజలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. చిన్మయ మిషన్ స్థాపించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని చిన్మయ అమృతోత్సవం పేరిట నిర్వహించే ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

బహిరంగ ప్రకటన

నా క్లయింటు అయిన ప్రకాశంజిల్లా, నాగులుప్పలపాడు మండలం, తిమ్మసముద్రం గ్రామ కాపురస్థుడు శ్రీ ఈరెళ్ల లక్ష్మీనారాయణ గారి కుమారుడు రామసుబ్బారావు అనువారు నాకయిచ్చిన సమాచారము మేరకు యావన్మందికి తెలియజేయునది ఏమనగా--

లోగా తే.31.07.2005దిన బెంగుళూరు సిటీ కాపురస్థుడు శ్రీ మంగళగిరి రామదాసు గారి కుమారుడు అర్జునదాసు గారి వద్దనుండి క్రింది షెడ్యూలు దాఖలాస్తిని నా క్లయింటు కొనుగోలు చేసి ఒంగోలు స.రి.వారి ఆఫీసులో దస్తావేజు నెం. 6866/2005రుగా రిజిస్టరు పొంది, నా క్లయింటు సర్వసంపూర్ణ హక్కులతో అనుభవిస్తున్నారు. ... తలశిల మురహరి ... నెం.3069/1993, 3121/1993, ... ఒరిజినల్ లింక్ దస్తావేజులు ... పోయినవి. క్రింది ... బ్యాంకు నందు ... షెడ్యూలు దాఖలాస్తి ... గాని, తాకట్టు గాని ... వ్రాతపూర్వకమైన ... లేనియెడల సదరు ... బ్యాంకునందు ... ఎటువంటి ఆక్షేపణ ... మరియు వారి ... యిందుమూలముగా ...

షెడ్యూలు: ప్రకాశం ... అల్లూరు గ్రామ ... కాబడిన నెం. 454/3రులో య. 7.22 సెంట్లు భూమికి హద్దులు తూర్పు: తాటిపర్తి వీరారెడ్డి వగైరాల భూమి, దక్షిణం: నీరజ సుబ్బరత్నం వగైరాల భూమి, పడమర: వీరగంధం నారాయణస్వామి వగైరాల భూమి, ఉత్తరం: డొంక ఐటమ్ నెం:2:- సర్వే నెం. 464రులో య. 3.02 సెంట్లు భూమికి హద్దులు. తూర్పు: మినహా భూమి, దక్షిణం: అంబడి పున్నయ్య భూమి, పడమర: కాట్రగడ్డ బ్రహ్మయ్య భూమి, ఉత్తరం: గద్దల రామయ్య భూమి.

సం/- బొడ్డు రామలింగం, అడ్వకేట్, డోరు నెం. 8-513/జి1
బృందావననగర్, శ్రీసాయి ఎన్‌క్లేవ్,
ఒంగోలు, ఫోన్: 98665 88599
స్థలం: ఒంగోలు
తేది: 28.02.2026

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

టౌన్ బ్రాంచ్, ఒంగోలు (08999), ఒంగోలు, ప్రకాశం జిల్లా

ఇ-వేలం ద్వారా వాహనము అమ్మకం

ఈ దిగువ ఉదహరించిన ఖాతాదారు మా బ్యాంకు నుండి వాహనములు కొనుగోలు నిమిత్తం లోను సౌకర్యమును పొందియున్నారు. బ్యాంకుకు చెల్లించవలసిన వాయిదాలను సక్రమంగా చెల్లించనందున బ్యాంకు వారు వాహనములను స్వాధీనం చేసుకొని "ఎక్కడ ఉన్నది ఉన్నట్లుగానే ఏది ఉన్నది ఉన్నట్లుగానే మరియు ఏది ఉంటే అది ఉన్నది ఉన్నట్లుగానే" వేలం ద్వారా దిగువ తెలిపిన తేదీన అమ్ముటకు నిర్ణయించినారు. వాహనముల లోన్ తాలుకు అసలు బకాయి సొమ్ము, వడ్డీ మరియు ఇతర ఖర్చులు రాబట్టుకొనుటకై ఇ-వేలమునకు ఆహ్వానించడమైనది.

రిజిస్ట్రేషన్ నెం.	కంపెనీ / ఫ్యూయల్	మోడల్ / కలర్	రిజర్వు ధర	ధరావత్తు
AP40 CZ3219	Ertiga Smart Hybrid ZXI+	2024/Pearl Arctic white	7,00,000/-	70,000/-

ఇ-వేలం తేదీ మరియు సమయం : 10-03-2026, మ॥ 12.00 గం॥ల నుండి సా॥ 4.00 గం॥ వరకు
బిడ్స్ సమర్పించుటకు ఆఖరు తేదీ మరియు సమయం : 10-03-2026 మ॥ 3.00 గం॥లకు
బిడ్ పెంపుదల : బిడ్డర్స్ వారి ఆఫర్ ధరలను రూ॥ 3,000/- లతో గుణింపులో హెచ్చించవలెను.

నియమ నిబంధనలు : 1) వాహనములను "ఎక్కడ ఎలా వున్నది అక్కడ" మరియు "అక్కడ ఏమున్నదో అదే" అను పద్ధతిలో వేలం వేయబడును మరియు రిజర్వు ధరకన్నా తక్కువ ధరకు వాహనములు అమ్మబడదు. 2) విజయవంతమైన పాటదారుడు అంగీకరించిన అమ్మకపు ధరలో కనీసం (10+15) 25% తక్షణమే చెల్లించవలెను. మిగిలిన సొమ్మును 15 రోజులలోపు చెల్లించని పక్షంలో ఎటువంటి నోటీసు లేకుండా అప్పటి వరకు చెల్లించిన మొత్తమును కోల్పోవుదురు. 3) ఎటువంటి కారణం చూపకుండానే వేలం వాయిదా వేయుటకు, రద్దు చేయుటకు బ్యాంకు వారికి అధికారం కలదు. 4) ఆక్షన్‌కి మూడు రోజుల ముందుగా 07-03-2026, 08-03-2026, 09-03-2026 ఉ॥ 10గం॥ల నుండి సా॥ 5 గం॥లకు వరకు కారు తనిఖీకి అందుబాటులో ఉంటుంది. 5) అమ్మకం యొక్క సవివరమైన నియమ నిబంధనల కొరకు వెబ్ పోర్టల్ https://baanknet.com/eauction-psb/bidder-registration మరియు టోల్ ఫ్రీ నెం. +91 8291220220, మెయిల్ ఐడి : support.Banknet @psballiance.com మరియు మిగిలిన వివరముల కొరకు మా యొక్క రికవరీ ఏజెంట్, మొబైల్ నెం. 9951844952 ను సంప్రదించగలరు. 6) వాహనం పార్కింగ్ యార్డు యొక్క అద్దె విజయవంతమైన బిడ్డరు చెల్లించవలెను.

తేది. 28-02-2026, ప్రదేశం : ఒంగోలు
సం/- అధీకృత అధికారి, SBI, టౌన్ బ్రాంచ్, ఒంగోలు

(c) eenadu

భక్తాగ్రేసరుడిపై ప్రసన్నం

ఆంజనేయుడిపై రాముడిగా ప్రసన్నుడు

నెల్లూరు(సాంస్కృతికం), బిట్రగుంట, న్యూస్‌టుడే: బిట్రగుంట ప్రసన్నుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి హనుమంత వాహన సేవ జరిగింది. వేంకటేశ్వర స్వామి రామావతారంలో ఆంజనేయుడిపై కొలువుదీరారు. కొండబిట్రగుంట, పాతబిట్రగుంట వీధుల్లో స్వామివారు విహరించారు. బ్రహ్మోత్సవాల ప్రత్యేకాధికారి శ్రీనివాసులు, ఈవో రాధాకృష్ణ, ఛైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

వెలుగుల రేడుపై రంగడు..

నెల్లూరులో కొలువుదీరిన శ్రీతల్పగిరి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్వామి వారు సూర్య ప్రభ, రాత్రికి హంస వాహనాలపై అభయమిచ్చారు. కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరెడ్డి, పూజారులు, భక్తులు పాల్గొన్నారు.

సూర్యప్రభ వాహనంపై రంగనాథస్వామి

డబ్బు.. చెడు అలవాట్ల జబ్బు

పిల్లలకు అడిగినంత పాకెట్ మనీ ● పెద్దల నిర్వాకంతో అడ్డదారులు

ఈనాడు, నెల్లూరు, న్యూస్‌టుడే, నెల్లూరు(కలెక్టరేట్)

పిల్లలు బడికి వెళ్లమని మారం చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు చాక్లెటో... బిస్కెట్టో ఆశ చూపుతారు. కొంతమంది పెద్దలు పిల్లల చేతికే డబ్బు ఇచ్చి ఇష్టమైనవి కొనుక్కోమని చెబుతున్నారు. అలా ప్రారంభమైన పాకెట్ మనీ సంస్కృతి ప్రస్తుతం విస్తృతమైంది. చేతి నిండా డబ్బుతో స్నేహితులతో కలిసి జల్సాలకు అలవాటు పడుతున్నారు. మారుతున్న పరిస్థితుల్లో సిగరెట్టు, మద్యం తాగే స్థాయికి కొందరు పిల్లలు చేరారు. నగర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఉంది. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థుల తీరును పర్యవేక్షించే సమయం పెద్దలకు లేకపోవడం సమస్యను తీవ్రతరం చేస్తోంది.

● నెల్లూరుకు చెందిన ఓ వ్యాపారవేత్త తన కుమార్తెను ప్రముఖ కార్పొరేట్ కళాశాలలో చదివిస్తున్నారు. పాకెట్ మనీగా నెలకు రూ.6 వేలు ఇస్తున్నారు. ఆ డబ్బుతో ఆ అమ్మాయి వారాంతపు రోజుల్లో స్నేహితులతో కలిసి రాత్రి పార్టీలకు వెళ్లడం.. సిగరెట్, మందు తాగడం అలవాటైంది.

● నగరంలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే వ్యక్తి కుమారుడు ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. తనకొచ్చేది తక్కువ జీతమైనా ఖర్చులు తగ్గించుకుని, పాకెట్ మనీ కోసం నెలకు రూ.2వేలు వెచ్చిస్తున్నాడు. ఆ డబ్బుతో కుమారుడు స్నేహితులతో జల్సాలు చేస్తున్నాడు.

● తల్లిదండ్రులు పిల్లలకు పెద్దమొత్తంలో పాకెట్ మనీ ఇవ్వడం ఓ హోదాగా భావిస్తున్నారు. ఎక్కువ మంది ఆ డబ్బు వల్లే చెడు అలవాట్లకు బానిసలై భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు.

విచ్చలవిడిగా..

అవసరాలకు మించి ఇస్తున్న డబ్బుతో విద్యార్థులు విచ్చలవిడితనానికి అలవాటు పడుతున్నారు. మొదటిదశలో స్నేహితులతో కలిసి పిజ్జాలు, బర్గర్లు, ఐస్‌క్రీమ్ తదితర చిరుతిళ్లకు అలవాటుపడుతున్నారు. అక్కడి నుంచి బర్త్‌డే పార్టీలు, వీకెండ్‌లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఐస్‌క్రీం పార్లర్‌లలో మకాం వేసి పార్టీలు చేసుకుంటున్నారు. అర్ధరాత్రి వరకు అక్కడే ఉండి స్నేహితులతో కాలం గడుపుతున్నారు.

సమయం కేటాయించాల్సిందే: మానసిక నిపుణులు

తీరిక లేని జీవితాల్లో పిల్లలు, పెద్దలకు మధ్య దూరం పెరుగుతోంది. తల్లిదండ్రులు తమ బిడ్డలకు రోజూ కొంత సమయం కేటాయించాలి. విద్యాలయాల నుంచి ఇంటికి వచ్చాక వారి ప్రవర్తన ఎలా ఉందో గమనించాలి. చెడు అలవాట్ల బాట పడుతున్నారని తెలిస్తే.. ప్రేమగా మాట్లాడాలి. కారణాలు తెలుసుకోవాలి. తర్వాత వారిని మార్చేందుకు నిపుణుల సలహాలు తీసుకోండి. అవసరానికి మించి డబ్బు ఇవ్వకూడదు.

సంగం.. లీకేజీల సంకటం

న్యూస్‌టుడే, సంగం

'ఈ ఏడాది వర్షాభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి నీటి బొట్టును వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి' అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు రోజుల కిందట సూచించారు. అయితే సంగం బ్యారేజీలో సమృద్ధిగా నీరున్నా.. గేట్ల అడుగు భాగం నుంచి వృథాగా వెళుతోంది. దానికి అడ్డుకట్ట వేస్తే ఖరీఫ్ సీజన్‌లో సాగునీటి సమస్యలు తలెత్తవు.

సులభంగా వెళ్లేలా.. పెన్నానదిలో 7.5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చినా 1195 మీటర్ల పొడవైన సంగం బ్యారేజీ ద్వారా సులభంగా దిగువకు వెళ్లేందుకు 85 తూములున్నాయి. వాటిలో 79 ఒక విధంగా, కుడి, ఎడమ వైపు చివరి భాగంలో మూడేసి వంతున ఆరు ఏటి తూములు ప్రత్యేకంగా ఉన్నాయి. 79 తూముల్లో 12.3 , ఏటి తూముల్లో 12.3.8 మీటర్ల కొలతలున్న ఇనుప గేట్లు ఉన్నాయి. 79 గేట్లు 12.5, ఆరు మాత్రం 18.5 టన్నుల బరువుతో ఉండగా, విద్యుత్ శక్తితో నియంత్రిస్తున్నారు.

● సమస్యపై తెలుగుగంగ ఈఈ అనీల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గేట్లకు మరమ్మతులు చేయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

వృథాగా నీరు

2022లో బ్యారేజీని ప్రారంభించేందుకు హడావుడిగా గేట్లను ఏర్పాటు చేసి, కీలకమైన రబ్బరు సీళ్లను సక్రమంగా అమర్చలేదు. గ్రీజు పెట్టడం, ఆయిల్ వేయడంలో నిర్లక్ష్యం జరిగింది. ఒక్కసారి కూడా వాటిని పూర్తిస్థాయిలో నిర్వహించలేదు. ఫలితంగా ప్రస్తుతం వాటిని మూసివేసినా అడుగు నుంచి నీరు వెళుతోంది. వెంటనే లీకేజీలకు అడ్డుకట్ట వేయాలని రైతులు కోరుతున్నారు.

గేటు అడుగు నుంచి వృథాగా పోతున్న నీరు

జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరిద్దాం

మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్

నెల్లూరు (లీగల్, నవాబుపేట): మార్చి 14న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసుల పరిష్కారానికి అధికారులు సహాయ సహకారాలు అందించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్ కోరారు. జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ, కేసుల పరిష్కారంపై ఆయన ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ శాఖల విభాగాల అధికారులతో నగరంలోని జిల్లా కోర్టు హాల్లో శనివారం సమావేశం జరిగింది. డీఆర్వో విజయకుమార్, అడిషనల్ ఎస్పీ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష, కార్పొరేషన్ ఉప కమిషనర్ చెన్నుడు, డీఎంహెచ్‌వో సుజాత తదితరులు పాల్గొన్నారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి కె.వాణి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

అక్రమార్కులకు వంత.. ఆక్రమణలే అంతా!

రూ.రెండు కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం విక్రయం

వరిగొండలో అమ్మిన పంచాయతీ స్థలం

న్యూస్‌టుడే, తోటపల్లిగూడూరు

తోటపల్లిగూడూరు మండలంలో రాజకీయ నాయకుల అండతో ఆక్రమణల దందా సాగుతోంది. ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన అధికారులు అక్రమార్కులకే వంత పాడుతున్నారు. పంచాయతీకి రిజిస్టరైన రూ.రెండు కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అమ్మి రిజిస్ట్రేషన్ కూడా చేసేశారు. ఇదంతా తెలిసినా అధికారులు పరిశీలన పేరుతో కాలయాపన చేస్తున్నారు.

తోటపల్లిగూడూరు మండలం వరిగొండ-2 పరిధిలో 1.90 ఎకరాల స్థలంలో గతంలో ఓ వ్యక్తి లేఅవుట్ వేశారు. నిబంధనల ప్రకారం ప్రజా అవసరాల నిమిత్తం పది శాతం అంటే 19 సెంట్లు 2018లో లేఅవుట్ యజమాని పంచాయతీకి రిజిస్టర్ చేశారు. 19 సెంట్లు దాదాపు రూ.2 కోట్లు విలువజేసే స్థలంపై అక్రమార్కుల కన్ను పడింది. 2023లో నెల్లూరుకు చెందిన ఇద్దరు ముత్తుకూరుకు చెందిన వ్యక్తికి వేరే సర్వే నంబరు ఉపయోగించి అమ్మి ముత్తుకూరు సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలో రిజిస్టరు చేశారు. భూ రికార్డుల్లో యజమాని పేరు, విస్తీర్ణం, సంబంధిత వివరాలను ఆన్‌లైన్‌లో రికార్డులను సరి పోల్చుకుని సక్రమంగా ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇక్కడ నిబంధనలు పాటించిన దాఖలాలు లేవు. పంచాయతీకి రిజిస్టరైన భూమిని రెండో సారి చేయడంపై రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కలెక్టర్, డీపీవో, జిల్లా రిజిస్ట్రారు ఫిర్యాదులు వెళ్లాయి.

అధికారుల పాత్ర ఎంత ?

ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుల పంచన చేరుతున్న కబ్జాదారులు అక్రమ దందా జోరుగా సాగిస్తున్నారు. ఉండేందుకు నాయకులకు ముడుపులు ఇస్తున్నట్లు స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నాయకుల ఒత్తిడితో అధికారులు సహకరిస్తున్నారు. విచారణ పేరుతో ఉన్నతాధికారులు మభ్యపెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.

ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తాం

పంచాయతీ స్థలం అక్రమంగా విక్రయించడం వాస్తవమే. గతంలోనే పంచాయతీకి రిజిస్ట్రేషన్ జరిగింది. వివరాలు సేకరించాం. జిల్లా పంచాయతీ అధికారికి నివేదిక సమర్పిస్తాం. సర్వేనంబరు బ్లాక్‌లో పెట్టాలని సబ్ రిజిస్ట్రారుకు లేఖ రాస్తాం. – లక్ష్మీనరసయ్య, డిప్యూటీ ఎంపీడీవో

నిర్బంధించి.. దోపిడీ

20 సవర్ల బంగారం, రూ.3 లక్షల నగదు అపహరణ

నెల్లూరు (నేర విభాగం) : దొంగలు బరితెగించారు. నెల్లూరు నగరంలో మహిళను నిర్బంధించి ఇంట్లో ఉన్న సొమ్మంతా దోచుకెళ్లారు. ఈఘటన నగరంలో సంచలనం సృష్టించింది. చిన్నబజారు పోలీసుల కథనం మేరకు.. నగరంలోని వీఆర్సీ సెంటరులో ఉంటున్న నాగరత్న ముత్తుకూరు బస్టాండు సమీపంలో టిఫిన్ దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. వివాహం కాలేదు. ఒంటరిగా ఉంటున్నారు. ఇద్దరు గుర్తుతెలియని దుండగులు శనివారం తెల్లవారు జామున రెండు గంటలకు ఇంటి వెనుక ఉన్న తలుపును పగులగొట్టి లోనికి ప్రవేశించారు. అలికిడి రావడంతో నాగరత్న మేలుకోగా.. అరిచావంటే చంపేస్తామని బెదిరించారు. ముఖాలకు ముసుగులు ధరించి ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆమె రెండు చేతులు కట్టేసి.. అరవకుండా నోరు మూసి కుర్చీకి కట్టేశారు. ఇంట్లో ఉన్న రూ.3 లక్షల నగదు, రెండు బంగారు సరుడులు, నాలుగు గాజులు, లాకెట్ తదితర 20 సవర్ల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. అర గంట తర్వాత అతి కష్టంతో కట్లు తెంచుకొని బయటకు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. చిన్నబజారు ఇన్‌స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం వేలిముద్రలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

స్కానింగ్ కేంద్రాల రెన్యువల్‌లో నిర్లక్ష్యం

నోటీసులు జారీ

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : స్కానింగ్ కేంద్రాల రెన్యువల్‌లో నిర్లక్ష్యం వహిస్తున్న పలు సీహెచ్‌సీలు, ఓ ప్రైవేటు స్కానింగ్ సెంటర్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డీఎంహెచ్‌వో సుజాత అధ్యక్షతన శనివారం జిల్లాస్థాయి సలహా సంఘ సమావేశం జరిగింది. వెంకటాచలం, ఉదయగిరి సీహెచ్‌సీలు, మార్పు చేయడంలో నిర్లక్ష్యంగా ఉన్న పొదలకూరు సీహెచ్‌సీ వైద్యాధికారులు, రిజిస్ట్రేషన్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కావలిలోని ఫోకస్ డయాగ్నోస్టిక్ సెంటర్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేయాలని గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశం తీర్మానించింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్
(భారత ప్రభుత్వ రంగ సంస్థ) ...విశ్వాసానికి మరోపేరు

CO- SAM (స్ట్రెస్డ్ అస్సెట్ మేనేజ్‌మెంట్)
(డి.నెం.9-35, కాపూరి టవర్స్, కామయ్య తోపు, కానూరు, విజయవాడ-520007). మొబైల్ నెం.:6362844637
ఈ-మెయిల్ : cs8332@pnb.co.in

స్థిరాస్తుల అమ్మకం కొరకు వేలం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని రూలు 8(6) r/w 9(1) నిబంధనలతో చదువబడే సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకం నోటీసు

ఇందుమూలముగా నోటీసు జారీచేస్తూ, యావన్మంది ప్రజానీకానికి మరియు ప్రత్యేకంగా ఋణగ్రహీత(లు) & హామీదారు(లు)కు నోటీసు జారీచేస్తూ తెలియజేయునది ఏమనగా, దిగువ సెక్యూర్డ్ క్రెడిటార్ గారికి తనఖా ఉంచిన / ఛార్జిలో ఉన్న స్థిరాస్తులను నిర్మాణాత్మకంగా / భౌతికంగా / లాంఛనాత్మకంగా బ్యాంకు అధీకృత అధికారిగారు సెక్యూర్డ్ క్రెడిటార్ గారు స్వాధీనత తీసుకుని వాటిని "ఎక్కడ ఎలా ఉన్నది అక్కడ అలాగే పద్ధతి, అక్కడ ఏమున్నదో అదే పద్ధతిపై" దిగువ పట్టికలో తెలిపిన తేదీలలో బ్యాంకు/సెక్యూర్డ్ క్రెడిటార్ గారు సదరు ఋణగ్రహీత(లు), హామీదారు(లు) నుండి రావలసిన బకాయిలను వసూలు నిమిత్తం ఈ నోటీసు జారీచేస్తున్నారు. ప్రతి ఆస్తికి ఎదుట దిగువ పట్టికలో రిజర్వు ధర & ధరావత్తు వివరములు తెలుపబడినవి.

ఇ-వేలం తేది, సమయం : 17-03-2026
ఉ॥ గం॥ 11.00 నుండి సా॥ గం॥ 4.00 వరకు

బయానా చెల్లింపునకు ఆఖరు తేదీ : 17.03.2026, మధ్యాహ్నం గం॥ 03.00 ల లోపు
బిడ్ పెంపుదల మొత్తం : రూ.10,000/-

1) ఋణగ్రహీత పేరు / బ్యాంకుకు మొత్తం బకాయిలు : మెస్సర్స్ పద్మావతి జ్యూయలరీ (ఖాతా నెం. : 9945008700000158 & 9945002100000523)

ప్రొప్రయిటర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీమతి కె.హారిక, యస్‌విఆర్ కాంప్లెక్స్, గిడ్డంగి వీధి. చిన బజారు, నెల్లూరు-524003. 2) కె.నితీష్‌కుమార్, 3) కె.చంద్రశేఖర్, 4) కె.హరిక,

2, 3 & 4 నివాసం : డి.నెం.16-234, 2వ ఇల్లు, గ్రౌండ్ ఫ్లోర్, 3వ వీధి, శివగిరి కాలనీ, మూలపేట, దర్గామిట్ట, నెల్లూరు-524003

బ్రాంచ్ ఆఫీస్ : కోవూరు, నెల్లూరు-(994500) డిమాండ్ నోటీసు తేది. : 22-04-2021
బకాయి : తేది.31-12-2025 నాటికి బకాయి రూ.28,97,329.83 పై. + తదుపరి వడ్డీ, ఛార్జీలు, వ్యయాలు మరియు ఇతర ఖర్చులు.

స్వాధీనత తేది : 26-08-2021 స్వాధీనత స్వభావం : లాంఛనాత్మక

తనఖా చేసిన సెక్యూరిటీ / ఆస్తి వివరాలు / యజమాను(లు) పేరు (తనఖా చేసిన ఆస్తి(లు) : డాక్యుమెంట్ నెం.2358/2010, తేదీ: 31.08.2010 ప్రకారం 1) శ్రీమతి కె.హారిక, 2) కె.నితీష్‌కుమార్, 3) కె.చంద్రశేఖర్ గార్ల పేరున గల ఆస్తి : గూడూరు రిజిస్ట్రేషన్ జిల్లా, ముత్తుకూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం, వెంకటాచలం మండలం, సర్వేపల్లి బిట్-2, సర్వేపల్లి గ్రామ పంచాయతీ, సర్వేపల్లి బిట్-2 గ్రామంలోని పట్టా నంబర్ 160, సర్వే నంబర్ 1570/1లో గల మొత్తం 1.09 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 132 అంకణములు లేదా 1056 చదరపు గజాల స్థలం యొక్క పూర్తి భాగం. హద్దులు : తూర్పు: శ్రీనివాసన్ జ్యోతి మరియు ఇతరుల భూమి, పడమర : తెలుగు గంగ బ్యాంక్ కెనాల్, ఉత్తరం : యేటి కాలువ రజాక్ భూమి, దక్షిణం : రోడ్డు.

సెక్యూర్డ్ క్రెడిటార్స్‌కు తెలిసిన మేరకు ఋణభారముల వివరాలు : ఋణ భారములు ఏమి లేవు.

రిజర్వు ధర : రూ.8,60,000/- ధరావత్తు : రూ.86,000/-

ఇ-వేలం నియమ నిబంధనలు :
1) సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు 2002 లోని నియమ & నిబంధనలను అనుసరించి దిగువ తదుపరి తెలిపిన నిబంధనలను అనుసరించి అమ్మకం జరుపబడును.
2) ఆస్తులను 'ఎక్కడ ఎలా ఉన్నవి అక్కడ అలాగే పద్ధతి, అక్కడ ఏమున్నవో అదే పద్ధతిపై" విక్రయించబడతాయి.
3) అధీకృత అధికారి గారి వద్దగల షెడ్యూలులోని సెక్యూర్డు ఆస్తికి సంబంధించిన ఉత్తమ వివరముల మేరకు తెలుపబడినవి. కాని సదరు వివరములలోని తప్పులకు, తప్పుడు వివరములకు, వదిలివేయబడుటలకు అధీకృత అధికారి గారు సమాధానం తెలుపవలసిన అవసరం లేదు.
4) అమ్మకం ఇ-వేలం పోర్టల్ https://baanknet.com ద్వారా ఆన్‌లైన్‌లో దిగువ సంతకందారు తేది.17-03-2026, ఉదయం గం.11-00 ల నుండి సాయంత్రం గం.4-00 ల వరకు నిర్వహించెదరు.
5) అమ్మకం యొక్క పూర్తి వివరములతో నియమ నిబంధనల కొరకు దయచేసి https://baanknet.com & www.pnbindia.in వెబ్‌సైటులు చూడవలెను.

సర్ఫేసి చట్టం 2002 లోని రూలు 8(6) r/w 9(1) ప్రకారం చట్టబద్ధమైన అమ్మకం ప్రకటన

తేది : 27-02-2026, ప్రదేశం: విజయవాడ సం/- అధీకృత అధికారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్

సుందరం.. భక్తుల పరవశం

కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానం కొండ దిగువన ఈశాన్యంలో రూ.25 కోట్లతో చేపట్టిన పుష్కరిణి సుందరీకరణ పనులు పూర్తయ్యాయి. దీని మధ్యలో నిర్మించిన నీరాల మండపం, దక్షిణం కోనేరు ఒడ్డున స్నపన మండపాలపై ఆదివారం దాతలు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతులు కలశ ప్రతిష్ఠ చేపట్టనున్నారు. – న్యూస్‌టుడే, బిట్రగుంట

విద్యార్థులు ఇద్దరు.. ఉపాధ్యాయులు ఒకరు

సంగంలోని నిమ్మతోపు ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు చిన్నారులే ఉండగా ఉపాధ్యాయుడు వారికి చదువులు చెబుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇక్కడ తొమ్మిది మంది విద్యార్థులుండేవారు. వారిలో మూడు నుంచి అయిదు తరగతులు చదివే ఏడుగురిని సంగంలోని ఆదర్శ పాఠశాలకు కేటాయించారు. ప్రస్తుతం రెండో తరగతిలో ఇద్దరే మిగిలారు. – న్యూస్‌టుడే, సంగం

చిరు వ్యాపారుల పెన్నిధి.. పీఎం స్వనిధి

న్యూస్‌టుడే, నెల్లూరు(నగరపాలకసంస్థ) : నెల్లూరునగరంతో పాటు ఆత్మకూరు, కావలి, బుచ్చిరెడ్డిపాలెం, గూడూరు పట్టణాల్లోని వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్ నిధి(పీఎం స్వనిధి) పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తోంది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ద్వారా జిల్లాలో లబ్ధిదారులను ఎంపిక చేసి రుణాలు అందిస్తున్నారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నారు. 2025-26 వరకు స్వనిధి 1.0 కింద మూడు విడతల్లో 27,222 మందికి రూ.38.14 కోట్ల రుణాలు మంజూరు చేశారు. వీధి వ్యాపారులు రుణాలు అందుకుని, ఆర్థిక స్వావలంబన దిశగా పయనిస్తున్నారు. గత ఏడాది అక్టోబరు నుంచి పీఎం స్వనిధి 2.0 అమలు చేస్తున్నారు. మొదటి విడత రూ.15వేలు, రెండోసారి రూ.25వేలు, మూడో విడతగా రూ.50వేలు రుణాన్ని అందిస్తున్నారు. సకాలంలో తిరిగి చెల్లిస్తే 7 శాతం రాయితీని ప్రభుత్వం చెల్లిస్తోంది.

రుణంతో అరటిపండ్ల వ్యాపారం

● నెల్లూరు నగరానికి చెందిన సుదర్శనమ్మ పీఎం స్వనిధి నుంచి రూ.25వేల రుణం తీసుకున్నారు. ఆమె తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు.

● ఈమే కాదు.. ఇలాంటివారు వేలాది మంది రుణం తీసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు.

జిల్లాలో వివరాలు ఇలా..

విడత	లబ్ధి దారులు	రుణం (రూ.కోట్లలో)
మొదటి	19,000	19
రెండు	7,321	14.64
మూడు	901	4.50

రుణ పరిమితి రూ.50వేలకు పెంపు

పీఎం స్వనిధి ద్వారా విరివిగా రుణాలు అందిస్తున్నారు. క్రమం తప్పకుండా చెల్లించే వారికే అవకాశం కల్పిస్తున్నారు. మొదట ఇచ్చే రూ.15 వేలు సక్రమంగా చెల్లిస్తే రెండోసారి రూ.25వేలు అందిస్తారు. రెండో విడత సక్రమంగా చెల్లించిన వారికి క్రెడిట్ కార్డులు అందజేస్తున్నారు. ఈ కార్డు ఉంటే రూ.30వేల వరకు రుణం సులభంగా పొందొచ్చు. దీంతో పాటు నిర్దిష్టంగా డిజిటల్ లావాదేవీలు జరిపే వారికి ఏడాదికి రూ.1200 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అవకాశాన్ని అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని మెప్మా పీడీ లీలారాణి తెలిపారు.

మేలుకోకుంటే.. ముప్పే

● కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని టపాసుల తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగి 21 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

● నెల్లూరుగ్రామీణంలోని ఓ టపాసుల గోదాములో గతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో వాచ్‌మెన్‌గా ఉన్న ఓ వృద్ధుడు సజీవ దహనమయ్యారు. గోదాముకు అగ్నిమాపక శాఖ అనుమతి లేదు. మంటలు వ్యాపిస్తే ఆర్పేందుకు పరికరాలు లేవు.

కాకినాడ ఘటనతో అప్రమత్తత అవసరం

న్యూస్‌టుడే, నెల్లూరు (నేర విభాగం)

జిల్లాలో ఏడు తయారీ కేంద్రాలు ఉండగా, మరో రెండు అనధికారికంగా నడుస్తున్నట్లు సమాచారం. వీటిపై ఏటా జిల్లా అగ్నిమాపక అధికారులు తనిఖీలు చేసి నోటీసులు జారీ చేస్తున్నా.. చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఎక్కడైనా.. ఏదైనా సంఘటన జరిగితే తప్పా.. అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీలు విస్మరిస్తున్నారు. ఏయే గోదాములకు అనుమతులు ఉన్నాయి? తయారీ కేంద్రాల్లో నిబంధనలు పాటిస్తున్నారా? తదితరాలు పరిశీలించాల్సి ఉంది. జిల్లాలో అలాంటివి చేయడం లేదు.

ప్రత్యామ్నాయ చర్యలేవీ..?

జిల్లాలో ఉన్న టపాసుల గోదాములో నిల్వలతో పాటు తయారీ కేంద్రాల్లో నల్ల మందు ఉంటుంది. కేవలం దీపావళి పండగకే కాకుండా ఇతర పండగలు, శుభకార్యాల్లోనూ వీటి విక్రయాలు జరుగుతుంటాయి. భద్రతా ప్రమాణాలు ఎక్కడా పాటించడం లేదు. గోదాములు, తయారీ కేంద్రాల్లో ఉండాల్సిన కనీస పరికరాలు ఉండటం లేదు. నిబంధనల ప్రకారం ప్రతి గోదాములో స్ప్రింక్లర్లు ఉండాలి. అగ్గి రేగితే వెంటనే ఆర్పేలా ఏర్పాటు చేయాలి. నీటి పంపు సెట్లు ఎప్పటికప్పుడు మార్చుతుండాలి. ఇవెక్కడా అమలు కావడం లేదు. బకెట్‌లో ఇసుక కూడా కనపడటం లేదు. నామమాత్రపు పంపు సెట్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొంటున్నారు. ఒక్కో గోదాముకు నిల్వ సామర్థ్యం కంటే రెట్టింపు నిల్వలు ఉంచుతున్నారు.

జిల్లాలో టపాసుల గోదాములు ఇలా

నెల్లూరు, నెల్లూరుగ్రామీణంలో 8, బుచ్చి, సర్వేపల్లి, విడవలూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరిలో ఒక్కొక్కటి ఉండగా.. తయారీ కేంద్రాలు నెల్లూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాల్లో ఉన్నాయి.

స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం

సోమవారం నుంచి టపాసుల తయారీ కేంద్రాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. అనుమతులపై ఆరా తీసి వెంటనే రెన్యువల్ చేసుకునేలా సూచిస్తాం.
– వాకా శ్రీనివాసులు రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి

(c) eenadu

రామోజీ ఫిల్మ్‌సిటీలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు

ఈ నెల 31 వరకు అవకాశం

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: రంగమేదైనా తమకు సాటి లేదని మహిళామణులు చాటిచెబుతున్నారు. వారి స్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకొనే వేళ రామోజీ ఫిల్మ్‌సిటీ మార్చి నెలను అతివలకు అంకితం చేస్తూ మాసోత్సవాలను నిర్వహిస్తోంది. నేటి నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక ఆఫర్లతో మహిళలు ఫిల్మ్‌సిటీని సందర్శించేందుకు వీలు కల్పించింది. వివిధ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని వయసుల మహిళలు సినీ ప్రపంచంలో వినోదం, విహారం, సినిమాటిక్ వైభవాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. రామోజీ స్టూడియో టూర్‌లో అద్వితీయ సినిమా సెట్ల వీక్షణం, లైవ్ షోలు, రైడ్స్, సాహసాల నెలవు సాహస్ సందర్శన, అలరించే పక్షుల పార్కు, సీతాకోకచిలుకల గార్డెన్, మోషన్ క్యాప్చర్, వర్చువల్ షూట్, మాయాలోక్ ఇలా ఎన్నో ఆకర్షణలను తిలకించవచ్చు.

సద్వినియోగం చేసుకోండి..

రామోజీ ఫిల్మ్‌సిటీ మహిళా దినోత్సవ ఆఫర్‌లో భాగంగా అన్ని వయసుల మహిళలకు ఒకరికి రూ.1111 + జీఎస్టీ, కనీసం 11 మంది బృందంగా వస్తే ఒక్కొక్కరికి రూ.999 + జీఎస్టీతో ప్రవేశ రుసుం ఉంటుంది. బృందాలుగా వచ్చి వేడుకలు మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి ఇదే మంచి తరుణం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళా మాసోత్సవాల్లో పాల్గొని మరిచిపోలేని మధురానుభూతి పొందండి.

మరిన్ని వివరాలకు..
www.ramojifilmcity.comలో లాగిన్ అవ్వండి. లేదా 76598 76598కు కాల్ చేయండి.

పేద విద్యార్థులకు.. ఉచిత విద్య

ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు
మార్చి 10 దరఖాస్తుకు తుది గడువు

అనంతసాగరం, న్యూస్‌టుడే: విద్యా హక్కు చట్టం- 2009 ప్రకారం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో పేద, బడుగు, బలహీనవర్గాల కుటుంబాలకు చెందిన చిన్నారులు ఉచితంగా విద్యనభ్యసించే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం కల్పిస్తోంది. ఒకటో తరగతిలో ప్రవేశాలకు 25 శాతం సీట్లు కేటాయిస్తున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఫిబ్రవరి 20వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా మార్చి 10వ తేదీ వరకు తుది గడువు ఉంది.

అర్హులు ఎవరంటే..

అనాథ బాలలు, హెచ్‌ఐవీ బాధితుల పిల్లలకు 5 శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 4శాతంతోపాటు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(మైనార్టీలు, బీసీలు,ఓసీలు) 6 శాతం సీట్లు కేటాయిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారి వార్షిక ఆదాయం రూ.1.20 లక్షలలోపు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి రూ.1.44 లక్షలలోపు ఉన్న తల్లిదండ్రుల పిల్లలు అర్హులు. ఐబీ, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సిలబస్ బోధిస్తున్న అన్ ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలకు 2020 ఏప్రిల్ 2 నుంచి 2021 మార్చి 31వ తేదీ లోపు జన్మించి ఉండాలి. స్టేట్ సిలబస్ ఉన్న పాఠశాలల్లో ప్రవేశాలకు 2020 జూన్ 2 నుంచి 2021 మే 31వ తేదీ మధ్య జన్మించిన పిల్లలు అర్హులు.

దరఖాస్తు ఇలా..

www.cse.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. లేదా దగ్గరలోని సచివాలయం, మండల విద్యాశాఖాధికారి కార్యాలయం, మీసేవ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్‌కార్డు, ఉపాధి హామీ జాబ్‌కార్డు, విద్యుత్తు బిల్లు, గ్యాస్ కనెక్షన్, డ్రైవింగ్ లైసెన్సుల్లో ఏదో ఒకటి సమర్పించాలి. పిల్లల జనన, కుల ధ్రువీకరణ పత్రాలతోపాటు, కుటుంబ వార్షిక ఆదాయ పత్రాలు అప్‌లోడ్ చేయాలి. అనంతరం లాటరీ విధానంలో ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులకు ఏ పాఠశాలలో సీటు వచ్చిందనే విషయం చరవాణికి సందేశం వస్తుంది. అనంతరం వారం రోజుల్లో ఆ పాఠశాలకు వెళ్లి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.

189 పాఠశాలలు నమోదు

జిల్లాలో 517 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా.. ఉచితంగా ప్రవేశాలు కల్పించేందుకు 189 పాఠశాలలు నమోదు చేసుకున్నాయి. 2024-25 విద్యాసంవత్సరంలో 1081 మంది, 2025-26లో 1201 మంది ప్రవేశాలు పొందారు. కాగా ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫీజు బకాయిలు మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్నట్లు పాఠశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. త్వరలో పాఠశాలల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేయనున్నట్లు విద్యాశాఖాధికారులు వెల్లడిస్తున్నారు.

పరీక్షల భయాన్ని తరిమికొట్టేయండి..!

పదో తరగతి విద్యార్థుల కోసం ఉచిత వెబినార్ 1న

ఈనాడు ప్రతిభ | శ్రీ చైతన్య విద్యాసంస్థలు

ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో కీలకం. చదువుల్లో విద్యార్థి సామర్థ్యానికి టెన్త్ క్లాస్ ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. అందుకే పదో తరగతి వార్షిక పరీక్షలనగానే విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. అధిక మార్కులు సాధించాలనే లక్ష్యంతోపాటు తమపై తల్లిదండ్రులకు ఉండే అంచనాలను అందుకోవాలనే తపన ఆందోళనను పెంచేస్తుంది. పరీక్ష తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ కొందరిలో భయం పెరిగి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంటుంది. ఇలాంటి అనవసర భయాలను, ఆందోళనలను పోగొట్టి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు, 'ఈనాడు-ప్రతిభ' సంయుక్తంగా ఉచిత వెబినార్ నిర్వహిస్తున్నాయి. పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో వివరిస్తూ, అత్యుత్తమ మార్కులు సాధించడానికి ఈ వెబినార్ మార్గదర్శనం చేస్తుంది. ప్రముఖ సబ్జెక్టు నిపుణులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తక్కువ సమయంలో సిలబస్‌ను ఏ విధంగా రివిజన్ చేయాలో తెలియజేస్తారు. పరీక్షల భయాన్ని పోగొట్టి, మానసిక స్థితిని స్థిరపరిచేందుకు సైకాలజిస్టులు సూచనలు చేస్తారు. గత ఏడాది టాపర్లుగా నిలిచిన విద్యార్థులు తమ అనుభవాలను వివరించి స్ఫూర్తిని నింపుతారు. టెన్త్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకూ ఈ వెబినార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇదిగో ఈ అంశాలపైనే సూచనలు

- యాక్టివ్ రీకాల్, మైండ్ మ్యాపింగ్ ద్వారా క్లిష్టమైన అంశాలను ఎలా గుర్తుంచుకోవాలి?
- గణితం, సైన్స్‌లో స్కోరింగ్ పాయింట్లు, ప్రజెంటేషన్ టిప్స్.
- ఏకాగ్రతను పెంచే చిన్న చిన్న వ్యాయామాలు.
- పరీక్ష గదిలో టైం మేనేజ్‌మెంట్.
- ఆరోగ్యం, ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
- విద్యార్థులు అడిగే సందేహాలకు నిపుణుల సమాధానాలు.

జూమ్ మీటింగ్, యూట్యూబ్ లైవ్, ఈనాడు.నెట్ ద్వారా వెబినార్‌లో జాయిన్ కావచ్చు

వెబినార్ తేదీ:	మార్చి 1, 2026 (ఆదివారం)
సమయం:	ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు

జూమ్ మీటింగ్ కోసం... | యూట్యూబ్ లైవ్ కోసం...

Join from PC, Mac, iPad, or Android:
Zoom - https://hov.to/b2c7ec22
Youtube Live - https://hov.to/d4ce0f1a
Zoom ID - 953 5694 9081 Passcode: 115422

త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు

సంగం, న్యూస్‌టుడే: సమగ్ర కుటుంబ సర్వే తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని జడ్పీ సీఈవో శ్రీధర్‌రెడ్డి అన్నారు. శనివారం సంగంలో పర్యటించిన ఆయన జిల్లా వ్యాప్తంగా 85 శాతం సర్వే పూర్తయిందన్నారు. పంచాయతీల్లో పన్నుల రాబడి పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. గ్రామాల్లో వాహనాలు వెళ్లలేని వీధుల్లోకి చెత్త సేకరించేందుకు తోపుడు బళ్లను పంచాయతీలకు అందిస్తున్నామన్నారు. ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను సేకరించేందుకు ఏర్పాటు చేసిన స్వచ్ఛరథాలకు ప్రజల నుంచి స్పందన బాగా ఉందన్నారు. మండల పరిషత్తు అధ్యక్షురాలు కె.పద్మావతమ్మ, సిద్దీపురం సర్పంచి బి.ప్రసూన, ఎంపీడీవో షాలెట్ తదితరులు హాజరయ్యారు.

15వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
✆ 8885566243

అశోక్ సూపర్ స్పెషాలిటి దంతవైద్యశాల
నెల్లూరు RTC బస్టాండు నుండి ఒక నిమిషంలో



ఊడిపోయే పళ్ళసెట్టుతో విసిగిపోయే వారికి,
ఊడిపోయే Bridge (ఫిక్సిడ్ పళ్ళు) తో ఇబ్బందిపడే వారికి,
ఆహారం రెండువైపులా నమలడానికి ఇబ్బందిపడే వారికి
Dental Implants ద్వారా చక్కటి పరిష్కారం.

15 సంవత్సరముల అనుభవం కల్గిన సీనియర్ దంత వైద్యులచే ట్రీట్‌మెంట్.

డా॥ గణేష్ Senior Dental Surgeon Implantologist
డా॥ మనోజ Senior Oral Surgeon Implantologist
డా॥ శ్రీకాంత్ Senior Dental Surgeon

నెల్లూరు RTC బస్టాండు వెనుక, శోధన్‌నగర్. 8885566243

సమాచార స్రవంతి

బంగారం ధరలు

గ్రాముధర:	రూ.15,896
(3 శాతం జీఎస్టీ కలిసిన ధర)	
సవర ధర:	రూ.1,27,168
వెండి గ్రాము :	రూ.310.00

నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు

బ్రాయిలర్	153
లేయర్	85
బ్రాయిలర్స్	270
బ్రాయిలర్ స్కిన్‌లెస్	300
లేయర్ మాంసం	145

తిరుమల లడ్డూ కల్తీ పాపం జగన్, సుబ్బారెడ్డిలదే: మంత్రి ఆనం

వినాయకుడి ఆలయానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి

అనుమసముద్రంపేట, న్యూస్‌టుడే: తిరుమల లడ్డూ కల్తీ పాపం మాజీ సీఎం జగన్, తితిదే మాజీ ఛైర్మన్ సుబ్బారెడ్డిలదేనని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. ఏఎస్‌పేట మండలం వేల్పులగుంటలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వంలో పామాయిల్ గింజలు, చెత్తనుంచి తీసిన నూనె మరికొన్ని మిశ్రమాలు కలిపి నెయ్యిగా మార్చి లడ్డూలు తయారు చేశారన్నారు. అప్పటి సీఎం జగన్, తితిదే ఛైర్మన్‌లు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మరికొందరు రూ.కోట్లు దోచేశారని ఆరోపించారు. కల్తీ జరిగినట్లు సుప్రీం కోర్టు నియమించిన విచారణ అధికారులు నిర్ధారించారన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు మాట్లాడాల్సిందిపోయి జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు.. 11 నిమిషాలకే వెళ్లిపోయారన్నారు. వారికి ఆ సంఖ్య అచ్చివచ్చినట్లు ఉందని ఎద్దేవా చేశారు. అంతకుముందు గ్రామంలో వినాయకుడి ఆలయ నిర్మాణానికి దేవాదాయశాఖ తరఫున రూ.20లక్షలు మంజూరు చేయించి శంకుస్థాపన చేశారు. ఇలా రాష్ట్రంలో అయిదు వేల దేవాలయాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. రూ.31.60 లక్షలతో చేపట్టే తాగునీటి పథకం శిలాఫలకం ఆవిష్కరించారు. రూ.11 లక్షలతో నిర్మించిన సిమెంటు రోడ్లను ప్రారంభించారు. అనంతరం పింఛన్లు పంపిణీ చేశారు.

సామాజిక భద్రతే ప్రభుత్వ లక్ష్యం

లబ్ధిదారుడికి పింఛన్ ఇస్తున్న కలెక్టర్ హిమాన్షు శుక్లా

గూడూరు పట్టణం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రతి నెల అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేస్తూ సామాజిక భద్రత కల్పిస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. గూడూరు రెండో పట్టణం మాళవ్యానగర్ సచివాలయ పరిధిలోని నాయుడు కాలువ కట్ట ప్రాంతంలో శనివారం లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం పింఛనుదారుల సమస్యలడిగి తెలుసుకొని అధికారులకు సూచనలు చేశారు. పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

క్షత్రియ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు క్షత్రియ కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', క్షత్రియ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేటి (మార్చి 1, ఆదివారం) ఉ. 9 గం. నుంచి సా. 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
91547 72006
91543 66099
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

- ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన ఇచ్చిన వాట్సాప్ నంబర్లకు పంపవచ్చు

అప్పులు తీర్చలేక వ్యక్తి బలవన్మరణం

చిల్లకూరు, న్యూస్‌టుడే: అప్పుల బాధతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడగా నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్సై సురేష్‌బాబు తెలిపారు. గూడూరులోని ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన పెల్లేటి చంద్రశేఖర్ (50) లారీలు, ట్రాక్టర్‌ను కొనుగోలు చేయడంతో అప్పులపాలయ్యారు. వాటికి సంబంధించిన బకాయిలు తీర్చలేక మనస్తాపానికి గురై శుక్రవారం వరగలి అడ్డరోడ్డు సమీపంలో గడ్డి మందు తాగారు. కుటుంబసభ్యులకు తెలియజేయడంతో వారు చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించగా మృతిచెందినట్లు ఎస్సై చెప్పారు. కేసు నమోదు చేశామని వివరించారు.

వెంకయ్య జీవితం అందరికీ ఆదర్శం: శ్రీనివాసరావు

మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: జిల్లాలో ఎస్‌ఎఫ్‌ఐ వ్యవస్థాపక నాయకులు, దేహదాత జానా వెంకయ్య జీవితం అందరికీ ఆదర్శమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఆయన సంస్మరణ సభ శనివారం నగరంలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. జిల్లాలో ఎస్‌ఎఫ్‌ఐ ఉద్యమాన్ని నిర్మించిన వారిలో వెంకయ్య అగ్రగణ్యులన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేశారన్నారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడీ చైతన్యకిషోర్, సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్, తిరుపతి జిల్లా కార్యదర్శి నాగరాజు, మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు, సీపీఐ సీనియర్ నాయకులు పి.దశరథరామయ్య, రామరాజు తదితరులు పాల్గొన్నారు.

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

EICHER TIPPERS FLEET for Sale Pro 6028T (500 CFT) 8Nos & Pro 2055T (100 CFT) 6Nos Good Condition. Ph: 9704699042.

BUSINESS SERVICES

WANTED DEALERS/AGENTS

డిటర్జెంట్ పౌడర్ బిజినెస్. మండలాల వారీగా డిస్ట్రిబ్యూటర్స్ కావలెను. Cont: KMB ఎంటర్‌ప్రైజెస్, నెల్లూరు. www.kmsir.org, ✆ 90004 25588

BUSINESS OFFER

బుక్ డిస్ట్రిబ్యూటర్స్ కొరకు మీ ప్రాంతములో ప్రైవేట్ స్కూల్స్ పరిచయుండి అనుభవమున్న వారికి ప్రాధాన్యత. ఉమా పబ్లిషర్స్, గుంటూరు @ 98493 70729.

నెల్లూరులో వ్యాపారాభివృద్ధికి భాగస్వాములు కావాలి. సంప్రదించండి. Contact ✆ 73824 59921

స్త్రీ/పు 2,50,000 పెట్టుబడితో మీ ఆఫీసు/ ఇంటివద్దే Dr.Tea/ Dr.Coffee/Dr.Cool Drink యొక్క ఫ్రాంఛైజీ నిర్వహిస్తూ, ప్రతినెల 25,000/- ఫిక్స్‌డ్ అలవెన్సు + అన్‌లిమిటెడ్ వీక్లీ ఆదాయం కలదు. ✆ 78420 02046 /63095 72064

BEAUTY & PERSONAL CARE

BEAUTY PARLOUR

బుజ్జీస్ బ్యూటీపార్లర్ Opp: సండే మార్కెట్, పొగతోట, నూతన విధానాలతో స్పెషల్ ట్రీట్‌మెంట్ కలదు. బ్రైడల్ మేకప్, హెయిర్ స్టైల్ మా ప్రత్యేకత ✆ 2347011

EDUCATION

DISTANCE EDUCATION

Ph.D, B.Tech, M.Tech, Diploma, MBA, MCA, MSc, B.Sc, BCA, BBA, Pharmacy, LLB, 10th, Inter. Ph: 9030030125

REAL ESTATE

గుంటూరుసిటీలో, గోరంట్లలాం, JKC రోడ్డు, ఇన్నర్‌రింగ్‌రోడ్, వెనిగండ్ల, పెదకాని, నంబూరు, కాజా,మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు సంప్ర: 9399955545.

నెల్లూరు వావిలేటిపాడులోని సత్యంజీ నగర్ మరియు సత్యంజీ A1 (Old) ప్లాట్లు అమ్మదలచిన వారు సంప్రదించండి. Contact ✆ 94900 77974

నుడా అప్రూవ్డ్ ప్లాట్స్ కేవలం 11 లక్షలు మాత్రమే. నెల్లూరుకు దగ్గరలో కలవు. సంప్రదించండి. ✆ 99630 01803

FLAT FOR SALE

Fully Furnished ready to Occupy, Vastu, interiors done, Excellent location. A New Flat in Ground Floor for Sale @ A.C.Veg Market, Nlr ✆9963159777

రామలింగాపురం నారాయణ కాన్సెప్ట్, సాయి విద్యానికేతన్ స్కూల్స్ దగ్గర KAC Celestial అపార్ట్‌మెంట్‌లో 3BHK ఫ్లాట్ సేల్/రెంట్‌కి కలదు. Contact 9848995798

నెల్లూరు, కొండాయపాళెం, ఆరంజ్ హోమ్స్‌లో 5th ఫ్లోర్ నందు ఈస్ట్ ఫేసింగ్ కలిగిన 2BHK (1296 sft) ఫ్లాట్ అమ్మకమునకు కలదు. ✆ 99516 56257

HOUSE FOR SALE

★ కావలి పోలువారి వీధిలో 12.17 అంకణముల స్థలంలో గ్రౌండ్ + ఫస్ట్ ఫ్లోర్ గల బిల్డింగ్ అమ్మకమునకు కలదు. సంప్రదించండి. సెల్: 94935 79903

★ పెద్దపడుగుపాడు ఊరు మధ్యలో 25 అడుగుల రోడ్ ఆనుకుని తూర్పు వాకిలి 28 అం॥ స్థలంలో 8 అం॥ రేకుల ఇల్లుతో పాటు స్థలం అమ్మబడును. (రోడ్‌కు 3 అడుగుల ఎత్తు). 7981950174

నెల్లూరు VRC సెంటర్ టౌన్‌హాలు ఎదురు రోడ్డుకు 2వ ఇల్లు తూర్పు 16 అం॥ (21x60) 8 స్టూడెంట్ రూమ్స్, షాపు, 28 వేలు అద్దె, 95L సేల్. ✆9849144470

నెల్లూరు RTC బస్టాండ్ వెనుక శోధన్‌నగర్ నందు 55 అంకణాల House అమ్మబడును. నో బ్రోకర్స్. నేరుగా సంప్ర॥ ✆ 96766 57980

పొదలకూరు రోడ్డు, సంజయ్ గాంధీనగర్, 6వ క్రాస్ రోడ్డులో 10 అం॥ల స్థలం 18 అం॥ కట్టుబడిగల G+1 ఇల్లు అమ్మబడును. Contact ✆ 98481 77906

NTR నగర్, సరస్వతినగర్‌లో స్టోర్ రమణయ్య ఇంటి దగ్గర 15 అం॥ స్థలంలో 5 అం॥ కట్టుబడి కల్గిన ఇల్లు అమ్మబడును. ✆ 70320 45025

LAND FOR SALE

సూరప్పగూడెం, భీమడోలు, ఏలూరు జిల్లా - 15 ఎకరాల కొబ్బరి తోట, 2 బోర్లు, డ్రిప్, NH-16 కి దగ్గరలో, ప్లాట్స్ /రియల్ ఎస్టేట్‌కి అనుకూలం. సంప్రదించ వలసిన కాంటాక్ట్ నెంబర్: 97043 22999, 73372 28262.

కావలిలో 6 ఎకరముల మామిడి తోట రోడ్డు ఫేసింగ్‌కు ఉన్న పొలం అమ్మకమునకు కలదు. 30 సం॥ల. పాతది. R C పాలెం, పెద్ద పవని రోడ్, కావలి, నెల్లూరు జిల్లా. ఫోన్: 9908211935

ఇందుకూరుపేట (M), రాముడుపాళెం (v), బకింగ్‌హామ్ కెనాల్ ఆనుకొని 32 ఎకరములు మత్స్యశాఖ అనుమతి ఉన్న ఆక్వాకల్చర్ పొలము అమ్మబడును. (1 ఎకరా 15 లక్షలు) Cont: 7989916006

పొలము అమ్మబడును. ముత్తుకూరు రోడ్, పిడతాపోలూరు గ్రామం, రత్నం కాలేజీ ఆనుకొని మెయిన్ రోడ్డుకు 3 1/2 ఎ॥ల పొలము అమ్ము॥ 9703135956, 9866701786

PLOT FOR SALE

Plot for Sale Corner Plot Srinagar Colony, Minibypass Road, Balaram Reddy Layout, Near Damro, Nellore. Ph: 8317516116

కావలి టౌన్, రామమూర్తిపేట, ట్రెండ్స్ షోరూం ప్రక్క వీధి, MRO ఆఫీస్ ఎదుట 25 మరియు 30 అంకణముల స్థలం అమ్మకమునకు కలదు. ✆ 92987 52705.

పొదలకూరు రోడ్డు (డైకస్ రోడ్ సెంటర్)కి దగ్గరలో 29 అంకణాల తూర్పు వాకిలి ప్లాట్ అమ్మకానికి కలదు. Contact: 96422 18382

నారాయణ మెడికల్ కాలేజీ ఎదురుగా పడమర ఫేసింగ్, 33 అడుగుల రోడ్డు గల 22 అం॥ల ప్లాట్ అమ్మకమునకు కలదు. (నో మీడియేటర్స్) ✆ 83108 67069

MG బ్రదర్స్ వారి (సుమిత్ర నగర్,) 220చ. గ. DTCP అప్రూవ్డ్ లేఅవుట్ ప్లాట్స్ ఈస్ట్ ఫేసింగ్, Varigonda, కాకుపల్లి దగ్గర నెల్లూరులో అమ్మకం. ✆ 7013386145

నెల్లూరులో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రీమియం ప్రాంతంలో NUDA & RERA ఆమోదిత ప్రతిష్ఠాత్మక ప్లాట్లు బ్యాంకు లోన్ సదుపాయంతో అందుబాటులో ఉన్నాయి. ✆ 83285 16019

నెల్లూరు కనుపర్తిపాడు వసుధ లేఅవుట్‌లో ప్లాట్ No: 840, 867 వెస్ట్ ఫేస్ 58 Lac, 616, 609 వెస్ట్ ఫేస్ 53 Lac. 260 ఈస్ట్ ఫేస్ 50 Lac. Contact ✆ 7799779979

WANTED

3BHK ఫ్లాట్ (ఫస్ట్ / సెకండ్ సేల్) నెల్లూరు టౌన్ & పరిసర ప్రాంతాలలో అమ్మదలచిన వారు వెంటనే రిజిస్ట్రేషన్ కొరకు Contact: 94405 83423

TO LET

Current Office center, 2nd street Two bedroom Individual ground floor for Rent: 9500/-. ✆ 94407 05407

నెల్లూరు మాగుంట లేఅవుట్‌లో 2 BHK ఫ్లాట్, 1st Floor with Car Parking అద్దెకు ఉంది. అపార్ట్‌మెంట్‌కు ఎదురుగా పెద్ద ఆధునిక పార్క్ ఉంది. ఇది డి-మార్ట్, శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, ప్రసిద్ధ షో రూమ్‌లు, రెస్టారెంట్లు, పాఠశాలలు & ఆసుపత్రులకు సమీపంలో ఉంది. సంప్రదించండి; 83743 75708, 85007 29149

నెల్లూరు,పొగతోట S2 సినిమా హాల్స్ ఎదుట 50 బెడ్స్, 2 ఆపరేషన్ థియేటర్స్‌గల Star మల్టీ స్పెషాలిటి హాస్పిటల్‌లో O.P. రూములు డాక్టర్స్‌కు బాడుగకు.9246430360

నవాబుపేట ముకుందాపురం ఫస్ట్‌ఫ్లోర్ 2BHK-10500 & SH పేట కన్యకాపరమేశ్వరిగుడి ఎదురు రంగా కాంప్లెక్స్‌లో షాపు రెంట్‌కు-16500. 9866332456

COMMERCIAL

నెల్లూరు బృందావనం ఆదర్శ్ లాడ్జి క్రింద 1200 sftతో హాస్పిటల్స్, కార్పొరేట్ ఆఫీసులకు అనువైన ఇంటీరియర్ గల స్పేస్ మరియు 160 Sft గల షాపు రూమ్ బాడుగకు కలవు. సంప్ర॥ 9848452636

లీజుకు ఇవ్వబడును అన్ని వ్యాపారాలకు అనుకూలమైన కమర్షియల్ బిల్డింగ్ లీజుకు ఇవ్వబడును (ఆర్ట్ షాపులకు తప్ప). చిరునామా: 10/798 బిల్డింగ్, నాలుగు కాళ్ళ మండపం దగ్గర, హిటాచి ATM షాప్ ప్రక్కన, సంతపేట, SPSR నెల్లూరు, A.P. సంప్రదించవలసిన ఫోన్ నంబర్: 9494648784

మనుబోలు, కొండూరుసత్రం ఆర్చ్ ఎదురుగ 4 కి.మీ. దూరంలో 250 అంకణాల కమర్షియల్ స్థలం అద్దెకు కలదు. సంప్ర॥ +91 63051 97482

నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్ 2 వేల Sqft 3ఫ్లోర్లు గల కమర్షియల్ బిల్డింగ్ పార్కింగ్‌తో అద్దెకు. బ్యాంకులు, ఫైనాన్స్ ప్రైవేట్ కం॥లకు. ✆ 8328417878

ట్రంకురోడ్డు గాంధీ బొమ్మసెంటర్ హాలివుడ్ ఫుట్‌వేర్ ప్రక్కన స్వాతి కాంప్లెక్స్‌లో 1st, 2nd ఫ్లోర్ (450 sft each) బాడుగకు కలవు. ✆9247730211

SECOND SALE

LG వాషింగ్ మెషిన్ అమ్మబడును. పుల్లీ ఆటోమేటిక్, బట్టలు క్లీనింగ్ తర్వాత అందులోనే ఆరి పోతాయి. గుడ్ కండిషన్. ఫోన్. 94404 57299

JOBS

Urgent recruitment Collection field executives for Banking recovery collection fixed salary+ allowance+ Incentive, Nellore, Guntur, Venkatagiri. Contact ✆ 89780 42035.

Wanted MBA, B.Com, B.Sc, Graduates for Marketing and Office Work and Drivers. ✆ 95027 38983

A Leading food industry in Nellore requires a experienced Supervisor Personnel with the following credentials. Qualification: B.Com. Experience: In any Manufacturing Industry. Should have exposure in Accounts, HR, Admin & General Operations. Age: Max 35 Yrs. Salary: Commensurate with qualification & experience. Please ping us Contact @ 9866546060

కపిల్ చిట్స్ (కోస్తా) ప్రై లిమిటెడ్ నెల్లూరు లీగల్ సెల్ నెల్లూరులో పని చేయుటకు లీగల్‌ఆఫీసర్స్ లీగల్ అసిస్టెంట్స్ కావలెను & గూడురు, కావలిలలో కలెక్షన్‌మేనేజర్స్, అసిస్టెంట్స్ కావలెను. ✆ 97059 09497 / 98486 36878

మా డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులో పనిచేయుటకు డెలివరి బాయ్స్, సేల్స్‌మెన్స్, డ్రైవర్లు కావలెను. మంచి జీతం: 91609 16046, 90000 63614

పొగతోటలోని నర్సింగ్ హోమ్‌లో పనిచేయుటకు డే/నైట్ సిస్టర్, ఫార్మసిస్ట్ స్త్రీ ఆయమ్మ, 1 సం.exp. కావలెను. ✆9736090211, Whatapp. 9247758977

సూపర్‌వైజర్స్, సేల్స్‌గర్ల్స్, వాచ్‌మెన్స్, టైలర్స్ రెడిమేడ్ షాపు నందు పనిచేయుటకు కావలెను. Cont: 93986 44232, 93926 95940

దక్షిణ భారతదేశంలో ప్రముఖ చేపల, రొయ్యల మందుల తయారీ ISO సర్టిఫైడ్ కంపెనీకి నెల్లూరు హెడ్ క్వార్టర్స్‌గా మా ఉత్పత్తులను మార్కెటింగ్ చేయుటకు అనుభవం గల పురుష అభ్యర్థులు కావలెను. లోకల్ వారికి ప్రాధాన్యత. ఆకర్షణీయమైన జీతం & అలవెన్సులు కలవు. 2 వీలర్ తప్పనిసరి. సంప్ర॥ అల్ట్రాటెక్ మినరల్స్, గుంటూరు. Mail: ultratechminerals-gnt@gmail.com, Ph: 81435 56280 & 95733 08158. గమనిక: ఆక్వా రంగంలో అనుభవం కల్గిన అభ్యర్థులు మాత్రమే సంప్ర.

కర్నాటక సంగీతం నేర్పించగలిగే Vocal Teacher కావలెను. ✆ 9490155196

PROలు కావలెను. PartTime / Full Time కాలేజీలో PRO వర్క్ చేస్తున్నవారు కూడా అప్లై చేయవచ్చు, జీతం: 50 వేల వరకు. ✆8985583309

మా కంపెనీ కొరకు YouTube, Instagram, Social Media Promotions చేయుటకు అనుభవము గలవారు కావలెను. ✆ 8332848484

లాజిస్టిక్స్ మేనేజర్ అవసరం మెయింటెనెన్స్ & లాజిస్టిక్స్ రంగంలో కనీసం 5-10 సంవత్సరాల అనుభవం ఉండాలి. MBA అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడును. జీతం: పరిమితి లేదు. స్థానం: తడ. Cont: 94917 11144, 94918 11144.

పేరుగాంచిన విద్యాసంస్థలో ఉద్యోగ అవకాశాలు, టెలీ కౌన్సిలర్లు (Female), స్థలం: నెల్లూరు, జీతం: 10,000 -18,000, అర్హత: కనీసం డిగ్రీ (తప్పనిసరి) ✆8885675909

ఏపీలో ప్రముఖ మద్యం పంపిణీ సంస్థకు జిల్లా వారీగా అనుభవజ్ఞులైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అవసరం. జీతం: 30వేలు, TA /DAతో సహా ✆92463 63624, jobsimfl@gmail.com

నెల్లూరు టౌన్‌లో మా షాపు నందు పనిచేయుటకు హెల్పర్స్ కావలెను. Age: 15 to 20 సం॥ అర్హత:10th పాస్/ఫెయిల్. టైం:8AMto6PM. Contact ✆ 9959288484

మా ఆఫీసులో పనిచేయుటకు టెలికాలర్స్-4, జీతం: 12,000, ఫీల్డ్ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను-10, జీ 18000, B.V.నగర్, నెల్లూరు. ✆ 96529 09850

శ్రీ మ్యారేజ్ కన్సల్టెన్సీ నందు పని చేయుటకు లేడీ రిసెప్షనిస్ట్ కావలెను. అడ్రస్: కొండాయపాళెం గేట్ ఎదురువీధి, నెల్లూరు. Ph: 8885567277, 8985048177

కర్నూలులో హోటల్‌కు మంచి నైపుణ్యం కలిగిన వంట మాస్టర్లు మరియు టిఫిన్ మాస్టర్ కావలెను. No Brokers. సంప్ర: 97019 47479.

ABC సోలార్ నందు నెల్లూరు జిల్లాలో పని చేయుటకు అనుభవము కలిగి అభ్యర్థులు కావలెను. జీతం: Rs.25,000+ అలవెన్సు. Ph: 9849799041 / 8801139300

నెల్లూరులో జరుగుతున్న మా ప్రాజెక్ట్ కోసం అనుభవజ్ఞులైన సివిల్ ఇంజనీర్ కావలెను. అర్హత మరియు అనుభవం ఉన్న వారికి ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే సంప్రదించండి. 9963996161

గుంటూరు మాస్టర్‌మైండ్స్ కాలేజి నందు వార్డెన్స్ మరియు హాస్టల్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 12000/- నుండి 14000/- వరకు ఇవ్వబడును. (నాన్ లోకల్‌వారికి ఉచితభోజనము వసతి కల్పించబడును) విద్యార్హతలు: ఇంటర్ to డిగ్రీ వరకు, వయస్సు: 22 సం॥ల నుండి 40 సం॥లు ఉండవలెను. వివరములకు సంప్ర: ✆ 92487 33372.

శుభలక్ష్మీ పసుపు సంస్థకు కలెక్షన్ బాయ్స్-3, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్-2 కావలెను. సంప్రదించండి. V.ప్రభాకర్. ✆ 92478 88909

మా షాపు నందు పనిచేయుటకు 10th వరకు చదివిన గుమస్తాలు (Male) కావలెను. సంతపేట, నెల్లూరు. ✆ 94416 85670

ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు కాపీ రైట్ ప్రాబ్లమ్ లేని వీడియోస్, షార్ట్స్ చేయుటలో అనుభవం కలిగి, మంచి సొంత కంటెంట్ కలిగి ఉన్నవారు, & వీడియోస్ షూటింగ్, ఎడిటింగ్ & గ్రాఫిక్‌లో అనుభవం ఉన్నవారు ఫుల్ టైమ్ / పార్ట్ టైమ్ పనిచేయుటకు కావలెను. ✆ 7989048868

ఫీల్డ్ మేనేజర్స్, Gold వాల్యూయర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీస్టార్ గోల్డ్ కంపెనీకి కావలెను. ఏజ్: 22 to 35, ఫ్రెషర్స్ కూడా ✆ 62810 37879/ 90353 37879

USAలో చిన్న పిల్లలను చూసుకోవడానికి ఆయా (నాని) కావలెను వీసా ఉన్నవారు మాత్రమే. ✆ 9390801232.

Tally అనుభవం ఉన్న లేడీ కంప్యూటర్ ఆపరేటర్స్ కావలెను. ఆటో డ్రైవర్లు, వాచ్‌మెన్ (భార్య/భర్త) కావలెను. స్టోన్‌హౌస్‌పేట, నెల్లూరు. Contact 73374 39333

ఓపి, రిసెప్షన్‌కి స్టాఫ్ కావలెను. సాయంత్రం 6 PM నుండి 9-30 PM వరకు కస్తూరిబా హాస్పిటల్, సండేమార్కెట్ దగ్గర, పొగతోట, నెల్లూరు. ✆ 9491922489

G-B Bottlers వారి మంజీర & హైరిచ్ మినరల్ వాటర్ కంపెనీలో జోనల్ మేనేజర్ & డిస్ట్రిబ్యూటర్స్‌గా అనుభవం కలవారు కావలెను. ✆ 92473 57279

మా సంస్థలో పని చేయుటకు అనుభవం కలిగిన Document Writer, Telugu Typist & Office Boy కావలెను. Ph: 9160301668

సాయిరేఖ మెడికల్ గ్రూప్‌నకు ఇన్‌ఛార్జ్, సీనియర్ & జూనియర్ మెడికల్ స్టాఫ్, టెలికాలర్స్, డెలివరీ బాయ్స్ కావలెను. M/F. ✆ 8886664558, 9381966540

Urgent Requirement
EUROPE FOR BULGARIA

AC Mechanic for Vehicle	1200 EURO
Heavy & Light Vehicle Driver	2000 EURO
Electrician In Industry	800 EURO
CHEF - M/F	1000 EURO
PET GROOMER	1000 EURO
Hotel Worker	650 EURO
Mason	800 EURO
UAE - DUBAI	
Taxi Cab Driver	13000 AED
Bike Rider (Food Delivery)	4000 AED
Metro Cleaner	1500 AED
Super Market Helper	1400 AED

Contact No: 95605 08757, 83410 93576
BZA MANPOWER SERVICES
Eluru Road, Vijayawada

FACULTY/ TEACHERS

Teachers to Teach 3rd to 7th English, Maths, Science & Admin Staff (Office Incharges) Good Salaries. Himalaya Schools. ✆ 89855 83309

నలంద CBSE స్కూల్ కావలి, గాయత్రీనగర్ నందు పనిచేయుటకు A.O., PROs, I to V తెలుగు టీచర్, వాచ్‌మెన్, ఆయాలు కావలెను. మంచి జీతం, ఉచిత భోజనం, వసతి (నాన్ లోకల్స్ వారికి)కల్పించబడును. ✆99894 33348,9121024992

DRIVERS

డ్రైవర్లు కావలెను: అర్హతలు: భారీ మోటార్‌వాహనాలు (HMV) నడపడంలో కనీసం 5 సం॥ల అనుభవం ఉండాలి. జీతం+ప్రయోజనాలు: 30,000+ వసతి, బత్తెము మరియు అదనపు ప్రయోజనాలు కల్పించబడును. Cont: 9491711144, 9491811144.

SECURITY GUARDS

నెల్లూరు సిటీలో ప్రముఖ హాస్పిటల్‌లో సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. జీ: 15000, 4 వీక్లీ ఆఫ్స్, PF, ESI కలదు. ✆ 9642406981, 8008636812.

అధిక స్పందనలు పొందండి. వాహనాలు అమ్మకం, ఉద్యోగాల భర్తీ, ఇళ్లు, ప్లాట్లు, స్థలాలు అమ్మకాలు, కొనుగోళ్లు, ఇళ్లు, షాపులు, ప్లాట్లు అద్దెకు మరియు అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు...
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే
వివరాలకు..
నెల్లూరు 80080 01790

మీ చిన్నారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి.

B&W : రూ. 600
Colour : రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

గమనిక: క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయ రాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

కావలి

• కావలి • ఉదయగిరి • ఆత్మకూరు

వేసవి ముంగిట.. నీటికి కటకట
నిరుపయోగంగా నీటి తొట్టెలు

న్యూస్‌టుడే, మర్రిపాడు (ఆత్మకూరు గ్రామీణం)

బొగ్గేరు గట్టున నీరులేని తొట్టె

క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. వేసవి కాలం సమీపించింది. రైతులు మేత కోసం పశువులు, జీవాలను బయటకు తీసుకెళ్తుంటారు. అక్కడ వాటికి ఆహారం లభించినా నీటి వసతి ఉండదు. దీనిని దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి గ్రామంలో నీటి వసతి ఉన్న సమీపంలో పశువుల దాహార్తి తీర్చేందుకు నీటితొట్టెల నిర్మాణాలు చేపట్టింది. ఆశయం బాగున్నా.. ఆచరణలో మాత్రం అధికారులు అలసత్వం వహించడంతో లక్ష్యం నీరుగారి పోయింది. ప్రస్తుతం తొట్టెల్లో నీటిని నింపిన దాఖలాలు ఎక్కడా కనిపించడంలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఖాళీగా దర్శనం

ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు, అనంతసాగరం, ఏఎస్‌పేట, ఆత్మకూరు, సంగం, చేజర్ల మండలాల పరిధిలో 380 వరకు నీటి తొట్టెలు నిర్మించారు. ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో పశువుల సంఖ్య ఆధారంగా వీటిని గ్రామ పొలిమేరల్లో, పశువులు బీడు ప్రాంతాలకు వెళ్లే దారుల్లో 2 మీటర్లు వెడల్పు, 5 మీటర్లు పొడవు, 60 సెంటీ మీటర్ల ఎత్తున 5200 లీటర్ల సామర్థ్యంతో వీటిని నిర్మించారు. ఉపాధిహామీ పథకం ద్వారా ఒక్కో తొట్టె నిర్మాణానికి రూ.33,200 వెచ్చించారు. వీటి నిర్వహణ ఎవరిది అనేదానిపై సరైన స్పష్టత లేకపోవడంతో తొట్టెలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వేసవి సమీపిస్తున్న తరుణంలో అధికారులు స్పందించి వీటిని పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి..

మర్రిపాడు మండలంలోని ఇర్లపాడు, ఖాదర్‌పూర్, అల్లంపాడు, మర్రిపాడు, సింగనపల్లి, పెగళ్లపాడు, కంపసముద్రం గ్రామాల్లో నిర్మించిన నీటితొట్టెలు చాలా అలంకారప్రాయంగా మారాయి. అనంతసాగరంలో బొమ్మవరం, అగ్రహారం, చిలకలమర్రి, చాపురాళ్లపల్లి గ్రామాల్లో మొదట్లో నీటిని నింపినా తర్వాతర్వాత వదిలేశారనే విమర్శలు వస్తున్నాయి. ఆత్మకూరు, సంగం, చేజర్ల, ఏఎస్‌పేట మండలాల్లో నిర్మించినా చాలాచోట్ల నీటి వసతి కల్పించకుండానే వదిలేశారనే ఆరోపణలు వస్తున్నాయి. పంచాయతీ దృష్టి సారిస్తే పశువులకు దాహార్తి తీరుతుందని పశుపోషకులు చెబుతున్నారు.

పంచాయతీలదే బాధ్యత

– వెంకటనారాయణ, ఏపీవో, మర్రిపాడు

నీటి తొట్టెల పనులు పూర్తయ్యాక పంచాయతీలకు అప్పగించాం. నిర్వహణ బాధ్యత వారిదే. క్షేత్రస్థాయిలో పరిశీలించి వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు చేపడతాం.

ఆత్మకూరులో 92 శాతం ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ

ఆత్మకూరు, న్యూస్‌టుడే: ఆత్మకూరు పట్టణంలో 92.33 శాతం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. పట్టణంలో 3337 మంది లబ్ధిదారులు ఉండగా 3081 మంది పింఛన్లు అందుకున్నారు. రూరల్‌లో 4787 లబ్ధిదారులకుగాను 4333మందికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి దావా పెంచలరావు, పట్టణ, రూరల్ మండలాల అధ్యక్షులు చంద్రారెడ్డి, పెంచలచౌదరి, కమిషనర్ గంగాప్రసాద్, ఎంపీడీవో రఫీఖాన్ ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM)

కావలి : 80080 51666, 91548 46698

ఉదయగిరి : 80085 73944 ఆత్మకూరు: 8008573949

సమస్య: కలిగిరి మండలంలోని చినఅన్నలూరులో డ్రైనేజీ కాలువల్లో పూడిక చేరడంతో మురుగునీరు రోడ్లపై పారుతోంది. –శ్రీను, స్థానికుడు

సమాధానం: పరిశీలించి సమస్యను పరిష్కరిస్తాం. –రవిచంద్ర, డిప్యూటీ ఎంపీడీవో

? పరిశీలించిన వెంటనే సమస్యను పరిష్కరిస్తాం. – రవిచంద్ర, డిప్యూటీ ఎంపీడీవో

✓ అనంతసాగరం మండలం పాతదేవరాయపల్లి గ్రామంలోని పలు కాలనీల్లో మురుగు కాలువలు లేకపోవడంతో ఇళ్లలో నుంచి వచ్చే మురుగునీరు రోడ్డుపైకి పారి దుర్వాసన వ్యాపిస్తోంది. –ఖాజా, గ్రామస్థుడు

? డ్రైనేజీ నిర్మాణాల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. –వహీద, పంచాయతీ కార్యదర్శి

✓ సంగంలో మండలం సముదాయం సమీపంలో మురుగునీటి కాలువ అధ్వానంగా ఉంది. మరమ్మతులు చేయించాలి –రాజు, సంగం

? మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపాం – ఆర్.నరసయ్య, పంచాయతీ కార్యదర్శి

✓ కావలి కోర్టు సమీపంలో వాహనాల పార్కింగ్‌కు కేటాయించిన స్థలాలు ఆక్రమణలకు గురవతున్నాయి.– రామఈశ్వరయ్య, కావలి పట్టణం

? తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – శ్రావణ్‌కుమార్, కమిషనర్, కావలిపురపాలకం

✓ జలదంకి గ్రామంలో పలు చోట్ల వీధి దీపాలు నిత్యం పగలు కూడా వెలుగుతూనే ఉన్నాయి. – ఉమా మహేశ్వరరావు, జలదంకి.

? పగలు వెలగకుండా చర్యలు తీసుకుంటాం. –లాలపరెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో, జలదంకి

కనకపట్టణం.. తీరేలా లేదే ట్రాఫిక్ కష్టం

న్యూస్‌టుడే, కావలి

కనకపట్టణంగా పేరుగాంచిన కావలిలో ట్రాఫిక్ సమస్య నానాటికీ పెరిగిపోతోంది. ఒక్కసారి రోడ్డుపైకి వస్తే.. ఎప్పటికి గమ్యస్థానానికి వెళ్తామో తెలియని పరిస్థితి నెలకొందని వాహనదారులు వాపోతున్నారు. రోడ్ల విస్తరించడంతోపాటు ఇష్టారాజ్యంగా వాహనాలు నిలుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అడ్డదిడ్డంగా వాహనాల నిలిపివేత
నానాటికీ పెరిగిపోతున్న సమస్య

ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిలిచిన ట్రాఫిక్

రేయింబవళ్లు..

ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉదయం నుంచి పొద్దుపోయే వరకు కూడా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులన్నీ బస్టాండ్ ఎదుటనే అడ్డదిడ్డంగా నిలుపుతున్నారు. దాంతో ఆ ప్రాంతంలో ఇబ్బందులు తప్పడం లేదు. ట్రంకురోడ్డుకు అటు ఇటుగా ఉన్న పలు వీధుల్లోనూ వాహనాల ఇదే పరిస్థితి ఉంది. ఉదయగిరి వంతెనపై తరచూ ట్రాఫిక్ ఏర్పడుతుంది. విష్ణాలయంవీధి, రైల్వేరోడ్డు, కోర్టు సందు, తుమ్మలపెంట బస్టాండ్‌కు వెళ్లేమార్గం, తదితర ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. సమయపాలన పాటించకుండా పట్టణంలోని వాణిజ్య సముదాయాల వద్ద వాహనాల నుంచి సరకులు లోడింగ్, అన్‌లోడింగ్ చేస్తున్నారు. వీటితో ఇతర వాహనాలు ముందుకు కదల్లేక ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. స్థానిక రైతుబజారు ముందు నిత్యం వాహనాల కదలికకు చాలా సమయం పడుతోంది. దీనికితోడు ఫ్లెక్సీ బోర్డులను రోడ్డు మార్జిన్‌లో ఏర్పాటు చేస్తుండడంతో సమస్య అధికమవుతుంది.

పార్కింగ్ లేక సతమతం

పురపాలక పరిధిలో మద్దూరుపాడు నుంచి ముసునూరు వరకు ట్రంకు రోడ్డు ఎనిమిది కి.మీ విస్తరించగా.. సుమారు మూడు కి.మీ నిత్యం ట్రాఫిక్ ఏర్పడుతోంది. దీనిపరిధిలో వాహనాలు వెళ్లాలంటే 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు ప్రధాన రోడ్డు వెంబడి ఉన్న దుకాణాల నుంచి ఎనిమిది అడుగులకు మించి రోడ్డుపైకి నిలపకుండా ఉండేలా స్థలాలు కేటాయించారు. వాటిని కొందరు కబళించి ఇతరులకు అద్దెకు ఇస్తున్నారు. దీంతో చాలా మంది వాహనదారులు దుకాణాలకు వచ్చిన సందర్భంలో ఎక్కడబడితే అక్కడ పార్కింగ్ చేసేస్తున్నారు. వీటిని అదుపు చేయాల్సి ఉన్నా, అధికారులు, పోలీసు యంత్రాంగం పట్టించుకోవడం లేదు.

అడ్డంకులు తొలగిస్తాం

– వీ గిరిబాబు, సీఐ, కావలి రెండో పట్టణం

ఆర్టీసీ బస్టాండ్ ముందు కొన్ని ఫ్లెక్సీలు అడ్డంగా ఏర్పాటు చేశారు. అందువల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పురపాలక కమిషనర్‌కు సూచించి వాటిని తొలగించేలా చేస్తాం. సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం.

కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం: ఎమ్మెల్యే కాకర్ల

ఉదయగిరి, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం హయాంలోనే ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందుతుందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. ఉదయగిరి పట్టణంలో శనివారం తెదేపా నాయకులు, అధికారులతో కలిసి పర్యటించారు. పట్టణంలో రూ. 1.78 కోట్లతో ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్లను, రూ. 85లక్షలతో మరమ్మతులు చేసిన మండల పరిషత్తు కార్యాలయ భవనాన్ని, సామాజిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో రూ. 5.75 కోట్లతో ఏర్పాటు చేయనున్న ప్రసూతి వార్డు భవన నిర్మాణ ప్లాన్‌ను పరిశీలించారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛను లబ్ధిదారులకు నగదు పంపిణీ చేశారు. గత వైకాపా ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలను ప్రజలు గమనించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటూ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రజల అభివృద్ధి, నియోజకవర్గ సంక్షేమం కోసం పాటుపడుతున్నామన్నారు. మండల కన్వీనర్ బయ్యన్న, ఎంపీడీవో శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీవో మోహన్‌రావు, పీఆర్ డీఈఈ మణికుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రసూతి వార్డు ప్లాన్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

రూ.1.50 కోట్లతో చెరువుల సుందరీకరణ

చేజర్ల, వింజమూరు, ఉదయగిరి, న్యూస్‌టుడే: జిల్లాలోని వింజమూరు, చేజర్ల, కాకుటూరులో చెరువుల సుందరీకరణకు రూ.1.50 కోట్లు మంజూరయినట్లు డ్వామా పీడీ గంగాభవాని తెలిపారు. శనివారం వింజమూరులోని చెరువు పరిసరాలను పరిశీలించారు. నాబార్డ్ వాటర్ షెడ్ పథకం కింద చెరువుల వద్ద వాకింగ్ ట్రాక్, పార్క్, మొక్కలు నాటడం తదితర ఏర్పాట్లు చేస్తామన్నారు. అనంతరం చేజర్ల పెద్ద చెరువు పనులను పరిశీలించారు. ఏపీవో వెంకటేశ్వర్లు, సాగునీటి సంఘం అధ్యక్షుడు గోపీరెడ్డి, రైతులు పాల్గొన్నారు. ● ఈకేవైసీ పూర్తయిన వారికే ఉపాధి పనులు కల్పించాలని డ్వామా పీడీ గంగాభవాని అన్నారు. ఉదయగిరిలోని స్త్రీశక్తి భవనంలో నియోజకవర్గంలోని ఏపీవోలు, ఈసీలు, టీఏలతో సమీక్షించారు. మార్చిలోగా సిబ్బందికి కేటాయించిన లక్ష్యాలను పూర్తిచేయాలని లేదంటే చర్యలుంటాయన్నారు. ఎంపీడీవో శ్రీనివాసులు పాల్గొన్నారు.

చెరువు పనులు పరిశీలిస్తున్న పీడీ గంగాభవాని

దరఖాస్తులకు ఆహ్వానం

అనుమసముద్రంపేట, న్యూస్‌టుడే: ఏఎస్‌పేటలోని ఏపీ మోడల్ పాఠశాలలో 2026-27 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆన్‌లైన్‌లో ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో జ్యోతి తెలిపారు. ఈనెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఏప్రిల్ 12న పాఠశాలలో ప్రవేశపరీక్ష ఉంటుందన్నారు. వివరాలకు 9030633054 సెల్ నంబరును సంప్రదించాలని కోరారు.

సోమశిలకు 271 క్యూసెక్కుల వరద

అనంతసాగరం, న్యూస్‌టుడే: సోమశిల జలాశయంలో శనివారానికి ఎగువ ప్రాంతాల నుంచి 271 క్యూసెక్కులు వరద నీరు వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జలాశయంలో 77.988కి 65.468 టీఎంసీల నీరు నిల్వ ఉండగా 324.285 అడుగుల మేర నీటి మట్టం నమోదైంది. -17, -18 రివర్స్ స్లూయిస్ ద్వారా 50, క్రస్ట్‌గేట్ల లీకేజీల ద్వారా 50, పవర్ టన్నల్ ద్వారా 1,850 క్యూసెక్కులు డెల్టాకు విడుదల చేస్తున్నారు. నాన్‌డెల్టాలైన కండలేరు వరద కాలువకు 50, దక్షిణ కాలువకు 200, ఉత్తర కాలువకు 700 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. రోజుకు సగటున 261 క్యూసెక్కులు ఆవిరవుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు వివరించారు.

ఆర్‌యూబీ పనులు.. ప్రయాణికుల అవస్థలు

కౌరుగుంట రైల్వే గేటు వద్ద ఆర్‌యూబీ పనులు జరుగుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వాహనాలు స్థానిక ఎల్‌సీ 138 గేటు ద్వారా, భారీ వాహనాలు ఉలవపాళ్ల మీదుగా వెళ్లాలని అధికారులు సూచించారు. ఎల్‌సీ 138 రోడ్డు అధ్వానంగా ఉండడంతో ప్రయాణానికి ఇబ్బందిగా ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.–న్యూస్‌టుడే, దగదర్తి

కమ్మేసిన పొగమంచు

వేసవి సమీపిస్తున్న కలిగిరిలో మంచు తీవ్రత తగ్గలేదు. శనివారం కమ్మేసిన పొగమంచుతో కలిగిరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 9 గంటల వరకు మంచు వీడలేదు. వాహనదారులు ప్రయాణం చేయలేక రోడ్ల పక్కన వాహనాలు ఆపుకొన్నారు. మరికొందరు లైట్లు వేసుకుని నెమ్మదిగా రాకపోకలు సాగించారు. ఉదయాన్నే పింఛను పంపిణీ సమయంలో లబ్ధిదారులు, అధికారులు ఇబ్బందులు పడ్డారు. – న్యూస్‌టుడే, కలిగిరి

ఇళ్ల మధ్యలో మృత్యుపాశాలు

మండలంలోని కొప్పోలువారిపాలెంలో విద్యుత్తు తీగలు ఇళ్ల మధ్యలో ప్రమాదకరంగా వేలాడుతుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా కొందరు తీగలకు ప్లాస్టిక్ పైపులను అమర్చారు. ట్రాన్స్‌కో సిబ్బందికి చెప్పినా సమస్య పరిష్కారం కావట్లేదని ప్రజలు వాపోతున్నారు. ఈ విషయమై ట్రాన్స్‌కో ఏఈ దినేష్‌కుమార్‌ను వివరణ కోరగా పరిశీలించి త్వరలో సమస్యను పరిష్కరిస్తామన్నారు. – న్యూస్‌టుడే, కలిగిరి

దెబ్బతిన్న వంతెన

సంగంలో దువ్వూరు కాలువపై ఉన్న వంతెన ఇది. ఆదర్శ పాఠశాల సమీపంలో రక్షణ గోడలు దెబ్బతినడంతో ప్రమాదకరంగా ఉంది. 500 క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన ఈ కాలువలో ప్రవాహవేగం అధికంగా ఉంటుంది. జనవరిలో పలువురు చిన్నారులు ఇందులో పడిపోయారని అదృష్టవశాత్తు గమనించడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, సంగం

లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని, ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి వి.సుజాత హెచ్చరించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం (పీసీ, పీఎన్డీటీ యాక్ట్) జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశం శనివారం నగరంలోని తన కార్యాలయం నుంచి జూమ్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలపై 50 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామన్నారు. వైద్యుల రెఫరల్ స్లిప్‌లు లేకుండా ఎట్టి పరిస్థితులల్లో స్కానింగ్ చేయకూడదన్నారు. ఆర్‌ఎంపీలు స్కానింగ్ పరీక్షలకు రెఫరల్ చేయకూడదని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.

అత్యవసరానికి అవస్థలే...

అనంతసాగరం, న్యూస్‌టుడే: సోమశిల గ్రామంలోని సచివాలయం నూతన భవన నిర్మాణం గత కొన్నేళ్లుగా నిలిచిపోయింది. దీంతో కొంత కాలం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొనసాగించారు. మరలా రైతు సేవా కేంద్రం భవనం పూర్తి కావడంతో అక్కడికి సచివాలయాన్ని బదిలీ చేసి సేవలు అందిస్తున్నారు. అయితే సిబ్బందికి మరుగుదొడ్లు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా మహిళా సిబ్బంది ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వర్తిస్తుంటారు. ఈ సమయంలో అత్యవసరమైతే ఆరు బయటకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారులు సైతం మరుగుదొడ్లు లేకపోవడంతో అధికారుల తీరును విమర్శిస్తున్నారు. అధికారులు స్పందించి మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

మోటార్ల చోరీ.. నిందితుల అరెస్టు

జలదంకి, న్యూస్‌టుడే: గట్టుపల్లిలో ఉన్న సుజల స్రవంతి మదర్ ప్లాంట్‌లో మోటార్లను చోరీ చేసిన ఇద్దరు వ్యక్తులను గ్రామస్థులు శనివారం పట్టుకున్నారు. జలదంకి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కావలి పట్టణానికి చెందిన కొందరు చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ నెపంతో ఆటోలో గ్రామానికి శుక్రవారం రాత్రి చేరుకున్నారు. ఊరికి దూరంగా ఉన్న ప్లాంట్ తాళాలు పగలకొట్టి లోపల ఉన్న మూడు విద్యుత్తు మోటర్లను చోరీ చేశారు. అనంతరం పక్కనే ఉన్న చెట్ల మధ్యలో కనపడకుండా దాచారు. తెల్లవారు జామున గ్రామానికి చెందిన రైతు ఎం.రమణయ్య అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని గుర్తించి. . గ్రామస్థుల సాయంతో పట్టుకున్నారు. మోటార్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై లతీఫున్నీసా తెలిపారు.

కారును ఢీకొని.. యువతికి తీవ్ర గాయాలు

వరికుంటపాడు, న్యూస్‌టుడే: ముందు వెళుతున్న కారు సడన్ బ్రేకు వేయడంతో ద్విచక్ర వాహనం ఢీకొనింది. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని రామాపురం సమీపంలో 565 జాతీయ రహదారిపై శనివారం ఈ సంఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు రాజస్థాన్‌కు చెందిన వారు వరికుంటపాడు బస్టాండులో స్వీట్ దుకాణం నిర్వహిస్తున్నారు. నెల్లూరు నుంచి శ్రీశైలం వెళుతున్న కారు రామాపురం వద్ద సడన్‌బ్రేక్ వేయడంతో వెనుకగా బైకుపై వస్తున్న మార్కాపురం జిల్లా పామూరుకు చెందిన ఆర్తీ అనే యువతి కారును ఢీకొని తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం పామూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరించారు.

బుడమగుంట సమీపంలో ముగ్గురికి..

కావలి, న్యూస్‌టుడే: పట్టణ శివారులోని బుడమగుంట క్రాస్‌రోడ్డు వద్ద శనివారం ఓ బైక్‌ను కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. వివరాల మేరకు.. పరసు నిఖిత్, డోలేశ్వరరావు,హేమంత్ కావలి పట్టణం నుంచి జలదంకి మండలానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. స్థానికులు కావలి ప్రాంతీయాసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. నిఖిత్ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

జూదస్థావరంపై దాడి

అల్లూరు, న్యూస్‌టుడే: అల్లూరు మండలంలోని ఇస్కపల్లిపాలెంలో జూదస్థావరంపై శనివారం పోలీసులు దాడులు చేశారు. 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. రూ.1.5లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కావలి పట్టణానికి చెందిన వైకాపా నాయకుడు ఎం. వెంకటేశ్వర్లు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు.

మేకలు, ఎద్దు అపహరణ

కొండాపురం, న్యూస్‌టుడే: మండలంలోని గానుగపెంట, రామానుజపురం గ్రామాల్లో శుక్రవారం అర్ధరాత్రి మేకలు, ఎద్దు అపహరణకు గురయ్యాయి. ఎస్సై జె.మాల్యాద్రి వివరాల మేరకు.. గానుగపెంటలో ముక్కు శ్రీకాంత్‌కు చెందిన 12 మేకలు, అయిదు పిల్లలు, రామానుజాపురం గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన పెయ్యాల కొండయ్యకు చెందిన రూ. 70 వేల విలువైన ఎద్దును దుండగులు అపహరించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా. . కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

ఉపాధి హామీపై గ్రామాల్లో ప్రచారం

మర్రిపాడు, న్యూస్‌టుడే: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పేరు మార్పుపై గ్రామాల్లో ప్రజాచైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో నాగేశ్వర ప్రసాద్ తెలిపారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మార్చి 6న అన్ని గ్రామ పంచాయతీల్లో కొత్త చట్టం విధి విధానాలను ప్రజలకు వివరిస్తామన్నారు.

పన్ను వసూళ్లను వేగవంతం చేయండి

అనంతసాగరం, న్యూస్‌టుడే: మండల పరిధిలోని ఇంటి పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని ఎంపీడీవో ఐజాక్ ప్రవీణ్ సూచించారు. శనివారం అనంతసాగరంలో పన్ను వసూళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో మొత్తం రూ.49.62 లక్షల ఇంటి పన్నులు ఉన్నాయని తెలిపారు. అయితే ఇప్పటి వరకు రూ. 23.67 లక్షలు మాత్రమే వసూలు అయ్యాయని వెల్లడించారు. రూ.25 లక్షలు పైగా పన్నులు బకాయిలు ఉన్న నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించి వంద శాతం వసూలు చేయాలని కోరారు.

క్యాన్సర్‌పై విద్యార్థులకు అవగాహన

ఉదయగిరి: గడ్డంవారిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం ఫర్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎంఈవో శ్రీనివాసులు క్యాన్సర్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహారం, జీవనశైలిలో మార్పులు రావాలని, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలన్నారు. తీసుకునే ఆహారంలో అధికంగా పండ్లు, ఆకు కూరలు ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రధానోపాధ్యాయుడు మాలకొండయ్య, ఫర్డ్స్ డైరెక్టర్ పీవీ రమణయ్య, సమన్వయకర్త వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్ వైద్య దోపిడీని అరికట్టాలి

కావలి, న్యూస్‌టుడే: ఔషధ నియంత్రణ అధికారులు నెలవారీ మామూళ్లు దండుకుంటూ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారని మెడికల్ మాఫియా, కార్పొరేట్, ప్రైవేట్ వైద్య దోపిడీలకు వ్యతిరేకంగా శనివారం సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కావలి పట్టణంలోని ఉదయగిరి వంతెన కూడలి వద్ద ఆందోళన చేశారు. కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు దామా అంకయ్య, కే నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

ధర్నాచేస్తున్న సీపీఐ నాయకులు

ఆత్మకూరు,న్యూస్‌టుడే: మెడికల్ మాఫియాను అరికట్టాలని సీపీఐ పట్టణ కార్యదర్శి జంగం నాగరాజు అన్నారు. శనివారం ఆత్మకూరు జిల్లా వైద్యశాల ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యభీమా ఉందా లేదా అని తెలుసుకొని సేవలు చేయడం దారుణమని అన్నారు. ఈ మెడికల్ మాఫియాను అరికట్టాలని డిమండ్ చేశారు.

ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి

మర్రిపాడు, న్యూస్‌టుడే: మండలంలోని బ్రహ్మణపల్లిలో కుమ్మర మాన్యం భూమి ఆక్రమణకు గురైందని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కుమ్మర యువసేన రాష్ట్ర అధ్యక్షుడు సుమన్ ప్రజాపతి డిమాండ్ చేశారు. శనివారం స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద నిరసన చేపట్టి, అనంతరం తహసీల్దారుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుమ్మరలకు కుల వృత్తి చేసుకునేందుకు గతంలో ప్రభుత్వం ఆ భూమిని కేటాయించదని, గ్రామానికి చెందిన వ్యక్తి పొలం వద్దకు వెళ్లితే దౌర్జన్యం చేస్తున్నాడని, న్యాయం చేయాలని కోరారు. నాయకులు రవి, రఘుబాబు, మల్లిఖార్జున పాల్గొన్నారు.

స్థలం కేటాయించాలని వినతి

సంగం, న్యూస్‌టుడే: సంగంలో భగవాన్ వెంకయ్య స్వామి ఆలయం సమీపంలోని ఖాళీ స్థలాన్ని ఆనంద సామ్రాజ్య పిరమిడ్ ధ్యాన కేంద్రానికి కేటాయించాలని సంబంధిత సభ్యులు శనివారం మండల తహసీల్దారు సోమ్లానాయక్‌ని కోరారు. తమ సంఘంలో వంద మంది సభ్యులున్నారని ధ్యాన మందిరాన్ని నిర్మించుకునేందుకు స్థలం కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు.

నైపుణ్యాలతో అవకాశాలు మెరుగు

ఆత్మకూరు, న్యూస్‌టుడే: నైపుణ్యాలు పెంచుకుంటే ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని ఆత్మకూరు కమిషనర్, ఎంపీడీవోలు గంగాప్రసాద్, రఫీఖాన్‌లు అన్నారు. శనివారం ఆత్మకూరు పురపాలక కార్యాలయంలో కార్పెంటర్ల శిక్షణ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరికి ప్రథమ చికిత్స కిట్లు, జీవితబీమా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

నిప్పు.. ముప్పు

జామాయిల్ తాటకు నిప్పు పెట్టడంతో వెలువడుతున్న పొగ

న్యూస్‌టుడే, కలిగిరి

పల్లెల్లో వాహనాలు, ట్రాఫిక్ సమస్యలు ఉండవు కాబట్టి స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం ఉంటుంది. అయితే కొందరు రైతులు అవగాహన లోపంతో జామాయల్ తాటకు, వరి మోడులను, కంపను రోడ్ల పక్కనే దగ్ధం చేస్తుండటంతో గ్రామాల్లోనూ ప్రాణవాయువు నాణ్యత తగ్గుతుంది. మరోవైపు నేల భూసారానికి ముప్పు వాటిల్లుతోంది. ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల పరిధిలో జామాయిల్‌ను రైతులు విస్తారంగా సాగు చేశారు. పొలాల్లోంచి కొట్టిన కర్రను రోడ్ల పక్కన ఉంచిన యంత్రాల్లో వేసి కర్రపై తాటను తీస్తున్నారు. అక్కడి నుంచి లారీల్లో పరిశ్రమలకు తరలిస్తున్నారు. కర్రపై తీసిన తాటకు పొలాల్లో, రోడ్ల పక్కనే వ్యాపారులు, రైతులు నిప్పు పెడుతున్నారు. తద్వారా విపరీతంగా పొగ వస్తుంది. దీంతో వాహనచోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో సమయంలో పొగ దట్టంగా కమ్మేస్తుండటంతో రోడ్డు సైతం కనబడటం లేదు. ఆ సమయంలో ఎదురుగా వాహనాలు వస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. పొలాల్లో చెత్తను కాల్చడం వల్ల భాస్వరం, పొటాష్, జింకు, నత్రజని తదితర పోషకాలు, మూలకాలు నశించిపోతాయి. నేలలో శిలీంద్రాలు చనిపోతాయి. అధికారులు స్పందించి రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ఎరువుగా మార్చుకుంటే మేలు

జహీర్, వ్యవసాయాధికారి, కలిగిరి.

పొలాల పక్కనే గుంత తీసి జామాయిల్ తాటను అందులో వేయాలి. దానిలో కొంత సింగిల్ సూపర్‌పాస్ఫేట్ వేసి నీరు పెడితే బాగా మగ్గుతుంది. మంచి ఎరువుగా తయారవుతోంది. దానిని పొలానికి చల్లుకుంటే బాగా ఉపయోగకరంగా ఉంటుంది. వరి కోతలు పూర్తయ్యాక మోడును కూడా తగులబెట్టకూడదు. ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తాం.

చిట్టి బుర్రలు.. గట్టి ఆవిష్కరణలు

ఆత్మకూరులో వర్షపునీటి వినియోగ యాజమాన్య పద్ధతులపై విద్యార్థుల ప్రదర్శన

ఏఎస్‌పేట: ప్రాజెక్టుల ప్రదర్శనలో విద్యార్థులు

జాతీయ సైన్సు దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిట్టి బుర్రల్లో వచ్చిన ఆలోచనలకు కార్యరూపమిస్తూ వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. హైటెక్ నగరాలు, ఏఐ ప్రయోజనాలు, వ్యవసాయరంగంలో సాంకేతిక, యంత్ర పరికరాలు, గ్రీన్ ఎనర్జీ, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై వందలాది ప్రయోగాలను ప్రదర్శించారు. ముందుగా నోబెల్ గ్రహీత సర్ సీవీ రామన్ చిత్రపటానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు పలు శాస్త్ర సాంకేతిక అంశాలతో రూపొందించిన నూతన ఆవిష్కరణలు అబ్బురపరిచాయి. పలు చోట్ల పోటీలు నిర్వహించగా.. విజేతలకు బహుమతులు అందజేశారు. శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు, జాతి నిర్మాణానికి సైన్సు ప్రయోగాలు ఎంతో ఉపయోగపడతాయని వక్తలు పేర్కొన్నారు.

– కావలి, ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల న్యూస్‌టుడే బృందం

కావలిలో..

సంగంలో..

దగదర్తి: గాలిలో మంటలు సృష్టిస్తున్న విద్యార్థి

(c) eenadu

గూడూరు

• గూడూరు • కోవూరు • సర్వేపల్లి

కోవూరు అభివృద్ధే లక్ష్యం

కొడవలూరు, న్యూస్‌టుడే: గత పాలనలో మంత్రిగా ఉన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. ఒక్కసారి కూడా కోవూరులో అడుగు పెట్టలేదని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేర్కొన్నారు. కొడవలూరు మండల పరిధిలోని గౌతమనగర్‌లో రూ.36 లక్షలతో గ్రామీణ ఆరోగ్య కేంద్రం శంకుస్థాపన, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో శనివారం ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కాకాణి ఇంట్లో నుంచి ఒక మహిళ రాజకీయాల్లోకి వస్తున్నారని, మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. స్థానికంగా ఉన్న శ్మశానానికి దారి అడిగితే రోడ్డు వేయించామని, మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. కోవూరు నియోజకవర్గంలో వీపీఆర్ నేత్ర ద్వారా ప్రతి గ్రామంలో కంటి పరీక్షలు, కళ్లద్దాలు ఉచితంగా ఇస్తామన్నారు.

పేదలకు అండగా కూటమి ప్రభుత్వం


వృద్ధురాలికి పింఛన్ అందజేస్తున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి

వెంకటాచలం, గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: పచ్చదనం, పరిశుభ్రతను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు. వెంకటాచలం మండలపరిషత్తు కార్యాలయం వద్ద శనివారం రిక్షాలను ప్రారంభించడంతో పాటు, వడ్డిపాళెంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడారు. వెంకటాచలం మండల పరిధిలోని 27 వేల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. పింఛన్ల పంపిణీలో దేశంలోనే మన రాష్ట్రం ప్రథమంగా ఉందని వివరించారు. వడ్డిపాళేనికి చెందిన వైకాపా నాయకులు యామాల అమర, ఉప్పు సురేష్‌తో పాటు మరికొందరు యనమల రాజేంద్ర ఆధ్వర్యంలో తెదేపాలో చేరగా వారికి సోమిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నెల్లూరులోని వేదాయపాలెంలో ఉన్న తన కార్యాలయంలో సోమిరెడ్డి పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వేపల్లిలో ఇప్పటివరకు 703 మందికి రూ.6.47 కోట్లు అందించినట్లు పేర్కొన్నారు. ● గూడూరు పురపాలక పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. స్థానికంగా హిందూ శ్మశాన వాటిక లేకపోవడంతో 2ఎకరాలు స్థలాన్ని మంజూరు చేశామని, అంబేడ్కర్‌నగర్ భవనాన్ని నిర్మించేలా కృషి చేస్తామని తెలిపారు. ముస్లిం సోదరులకు కూడా ఒక ఎకరా స్థలాన్ని శ్మశానవాటికకు కేటాయిస్తామన్నారు. ఎంపీడీవో మధుసూదన్‌రావు, నాయకులు పులిమి శ్రీనివాసులు, రహీమ్, వాటంబేటి శివకుమార్, పెంచలయ్య, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

మౌలిక వసతులు కల్పిస్తాం

బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌టుడే: బుచ్చి పురపాలక పరిధిలో 15వ ఆర్థిక సంఘం నిధులతో మౌలిక వసతులు కల్పిస్తామని ఛైర్‌పర్సన్ సుప్రజ తెలిపారు. బుచ్చి కౌన్సిల్ సమావేశం శనివారం జరిగింది. ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సూచనతో మార్కెట్, పార్కు వద్ద రోడ్లు వేయిస్తామని తెలిపారు. అజెండాలో 17 అంశాలు ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించారు. కౌన్సిలర్ షాహుల్ మాట్లాడుతూ మాట్లాడుతూ పన్నుల నగదు ట్రెజరీలో జమ చేయడం లేదన్నారు. పురపాలక కమిషనర్ బాలకృష్ణ, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

నిఘా నిస్తేజం.. ఆలయాలే లక్ష్యం..!

కలువాయి మండలంలో ఆరు నెలలుగా దొంగల హల్‌చల్

న్యూస్‌టుడే, కలువాయి, మనుబోలు

ఆలయాలే లక్ష్యంగా దొంగలు చెలరేగిపోతున్నారు.. ఆరు నెలలుగా చోరీలు జరుగుతున్నా పోలీసులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.. నిఘానేత్రాలు ధ్వంసం చేసి బంగారం, వెండి, హుండీలు అపహరిస్తున్నారు.. వరుస ఘటనలతో గ్రామాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.. జిల్లా ఎస్పీ స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించి చోరీలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు విన్నవిస్తున్నారు.

కలువాయి, పొదలకూరు, మనుబోలు మండలాల పరిధిలోనే గతేడాది ఆలయాల్లో చోరీల కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఆరు నెలలుగా కలువాయి మండల పరిధిలో వారంలో ఒక ఆలయం చొప్పున దుండగులు ప్రవేశించి కొల్లగొడుతున్నారు. వారం రోజుల క్రితం కుల్లూరులో చెన్నకేశవస్వామి, అచ్యుతస్వామి ఆలయాల్లో దొంగలు నిఘా నేత్రాలు ధ్వంసం చేసి

కుల్లూరులో గ్రామస్థుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న సీఐ

హార్డ్ డిస్క్ తీసుకెళ్లారు. చెన్నకేశవస్వామి గుడిలో 1.5 కేజీల వెండి వస్తువులు, అమ్మవారి మెడలో బంగారు మంగళసూత్రాలు అపహరించారు. కొన్ని గ్రామాల్లో చోరీలు జరిగినా పోలీసులకు ఫిర్యాదులు చేయలేదు. ఎస్సై కోటయ్య మాట్లాడుతూ కుల్లూరులో జరిగిన చోరీలపై కేసులు నమోదు చేసి, అనుమానితులను విచారిస్తున్నామని పేర్కొన్నారు.

ఎక్కడెక్కడ అపహరించారంటే...

కలువాయి మండలం పల్లకొండ మాతమ్మ గుడి, తోపుగుంటలోని సత్యమ్మ ఆలయం, రామాలయం, కుమ్మరిపల్లిలోని శ్రీరామాలయం, కలువాయి యాదవవీధిలో అంకమ్మ గుడి, పెన్నబద్దెవోలులోని రెండు రామాలయాలు, రాధామాధవ రామలింగేశ్వరస్వామి ఆలయం, కలువాయిలోని నీలకంఠేశ్వరాలయం, ఎస్సీ కాలనీలో ఉన్న పోలేరమ్మ, పాండురంగ స్వామి గుడులతో పాటు కనుపూరుపల్లిలో అమ్మవారి ఆలయంలో చోరీలు జరిగాయి.

చోరీలు జరిగిన గ్రామాలు	దొంగలు ప్రవేశించిన ఆలయాలు	పోలీసులకు ఫిర్యాదులు	రికవరీ
10	13	3	0

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM) గూడూరు: 85002 02046
కోవూరు :79950 67034, సర్వేపల్లి :80085 73980

సమస్య: పొదలకూరు పట్టణ పరిధిలోని ఆర్టీసీ బస్సుస్టేషన్ ఎదురుగా ఉండే వీధిలో ఒక ఇంటి ఎదుట సిమెంట్ రోడ్డుపై ఎత్తుగా కాంక్రీట్ వేయడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. రాత్రివేళలో ప్రమాదాలు జరుగుతున్నాయి. – వేణురెడ్డి, స్థానికుడు.

సమాధానం : పరిశీలించి తొలగించేలా చర్యలు తీసుకుంటాం. – యశ్వంత్ సింగ్, కార్యదర్శి

? పొదలకూరు రూరల్ పరిధిలోని పలు గ్రామాల్లో విద్యుద్దీపాలు పట్టపగలు వెలుగుతున్నాయి. – మహేశ్, స్థానికుడు

✓ పరిశీలించి ఆన్ ఆఫ్ స్విచ్‌లు ఏర్పాటు చేయిస్తాం. – నరసింహారావు, ఎంపీడీవో

? తోటపల్లిగూడూరు మండలం మల్లికార్జునపురం వద్ద పారుదల కాలువలో గుర్రపుడెక్క, పిచ్చి మొక్కలు పెరిగాయి. కాలువ మరమ్మతులు చేసి నీటి పారుదలకు ఇబ్బంది లేకుండా చూడాలి. – రమణయ్య, స్థానికుడు

✓ నీటి పారుదలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – అలీ ఎఈ, నీటిపారుదలశాఖ

? తోటపల్లిగూడూరు మండలం రావూరివారి కండ్రిగ వద్ద రోడ్డు పక్కనే పేడ దిబ్బలు, వ్యర్థాలు వేస్తున్నారు. రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – సుధాకర్,

✓ వ్యర్థాల తొలగింపునకుచర్యలు తీసుకుంటాం. – లక్ష్మీనరసయ్య, డిప్యూటీ ఎంపీడీవో

కోనలో కల్యాణం

రాపూరు, న్యూస్‌టుడే: పెంచలకోనలో చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి సమేత పెంచలస్వామి కల్యాణం శనివారం ఘనంగా నిర్వహించారు. రాత్రి తిరుచ్చి ఉత్సవంతోపాటు సహస్రదీపాలంకార సేవ చేపట్టారు. వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు.

రెవెన్యూ సమస్యలపై గ్రామసభలు

విడవలూరు: రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే 'వన్ మంత్ వన్ విలేజ్-ఫోర్ విజిట్స్' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తహసీల్దారు చంద్రశేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చౌకచర్లలో మార్చి 4, 11, 18, 25వ తేదీల్లో రెవెన్యూ సమస్యలపై గ్రామసభలు జరుగుతాయని పేర్కొన్నారు.

ప్రయోగాలతో విజ్ఞానం.. బహుమతులు సొంతం

పల్లిపాడులోని డైట్ కళాశాలలో విద్యార్థులతో ఉపాధ్యాయులు

గూడూరు, కోవూరు, సర్వేపల్లి, వెంకటగిరి బృందం, న్యూస్‌టుడే: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం గూడూరు, కోవూరు, సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఇందుకూరుపేట మండలం పల్లిపాడులోని డైట్ కళాశాలలో ప్రిన్సిపల్ అక్కిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. విడవలూరు మండలం వావిళ్లలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం చెంచురామయ్య విద్యార్థుల ప్రదర్శన పరిశీలించారు. చిల్లకూరు మండలం చింతవరంలో విద్యార్థులు రూపొందించిన నమూనాలు ఆకట్టుకున్నాయి. గూడూరు పట్టణంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు రూపొందించిన ప్రయోగాలను పరిశీలించి, సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బుచ్చి, పొదలకూరు, ముత్తుకూరు, కోట, మనుబోలు, కలువాయి, రాపూరు మండలాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో క్విజ్, వ్యాసరచన, స్పీచ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు.

పొదలకూరులో

విడవలూరు మండలం వావిళ్లలో..

కోట బాలుర ఉన్నత పాఠశాలలో..

విద్యార్థులు పరిశోధనలపై దృష్టిపెట్టాలి


విద్యార్థినికి బహుమతి అందజేస్తున్న వీఎస్‌యూ వీసీ

వెంకటాచలం, న్యూస్‌టుడే: విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికి పరిమితం కాకుండా ప్రయోగాత్మక, అంతర్జాతీయ పరిశోధనలపై దృష్టి పెట్టాలని వీఎస్‌యూ వీసీ అల్లం శ్రీనివాసరావు సూచించారు. విశ్వవిద్యాలయంలో శనివారం నిర్వహించిన సైన్సు దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. శాస్త్ర విజ్ఞానం ద్వారానే దేశం స్వర్ణయుగం అభివృద్ధి సాధించగలదని స్పష్టం చేశారు. సైన్సు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు నారాయణరావు, ప్రిన్సిపల్ విజయ, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు

ముత్తుకూరు, న్యూస్‌టుడే: ముత్తుకూరు పోలీస్‌స్టేషన్‌ను, కృష్ణపట్నం సర్కిల్ కార్యాలయాన్ని ఎస్పీ అజిత శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు అంశాలపై సమీక్ష నిర్వహించి.. సిబ్బందితో మాట్లాడారు. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని సిబ్బందికి సూచించారు. సీఐ రవి నాయక్, ఎస్సై శ్రీనివాసులురెడ్డి తదితరులున్నారు.

దివ్యాంగులకు పరికరాల పంపిణీ

రాపూరు, న్యూస్‌టుడే: మండల కేంద్రంలోని ప్రత్యేక అవసరాల పాఠశాలలో దివ్యాంగులకు ప్రభుత్వం పరికరాలు అందించగా శనివారం పంపిణీ చేశారు. వివిధ అవసరాల నిమిత్తం ప్రభుత్వం అందజేసినట్లు ఎంఈవోలు శ్రీనివాసులు, జలాని పేర్కొన్నారు.

విద్యార్థులకు చేయూత

రాపూరు : రాపూరులోని ప్రభుత్వ డిగ్రీ విద్యార్థులకు శనివారం ఎంసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తానంచెర్లలో సమదస్తులు పంపిణీ చేశారు. 78 మందికి ఇచ్చారని కళాశాల ప్రిన్సిపల్ హనుమంతయ్య పేర్కొన్నారు. నాయకులు భాస్కర్‌రెడ్డి, మధురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రహరీ నిర్మించరూ..

కోవూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రక్షణగా ఉన్న ప్రహరీ వద్ద చెట్లు తొలగించే క్రమంలో ధ్వంసమైంది. సమీపంలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ఉండడంతో పశువులు, పందులు ప్రాంగణం లోపలికి వస్తున్నాయి. అధికారులు చూస్తున్నారే తప్ప పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. కూలిన ప్రహరీ నిర్మించాలని విన్నవిస్తున్నారు. – న్యూస్‌టుడే, కోవూరు

అద్దె భవనంలో చిన్నారుల అవస్థలు

కోవూరు పంచాయతీ విఘ్నేశ్వరపురం గిరిజన కాలనీ అద్దె భవనంలో కొనసాగుతోంది. అంగన్‌వాడీ కేంద్రంలో వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో స్లాబ్ అంతా నీరు చేరి పిల్లలకు ఇబ్బందికరంగా ఉందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నూతన భవనం నిర్మించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.– న్యూస్‌టుడే, కోవూరు

పట్టించుకునేదెవరు..!

పొదలకూరు పట్టణంలోని టి.పి.నగర్‌లో సిమెంట్ రోడ్డుపై నూతనంగా ఇల్లు నిర్మిస్తున్న వారు అరుగులా కాంక్రీట్ వేశారు. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. రాత్రి వేళ్లలో ప్రమాదాలు జరుగుతున్నాయని, పంచాయతీ అధికారులు స్పందించి తొలగించాలని విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. – న్యూస్‌టుడే, పొదలకూరు

తప్పిన ప్రమాదం

ట్రాలీలో తరలిస్తున్న పొక్లెయిన్ ఒక పక్కకు ఒరగడంతో వాహనాన్ని నిలిపేసిన ఘటన స్థానిక అడ్డరోడ్డు కూడలి వద్ద జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగింది. గూడూరు వైపు నుంచి నెల్లూరు వెళుతున్న ట్రాలీలో పొక్లెయిన్ తరలిస్తున్నారు. పొక్లెయిన్ ట్రాలీ అంచునకు జరగడంతో డ్రైవర్ అప్రమత్తమై నిలిపివేశాడు. పోలీసులు, హైవే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని పొక్లెయిన్ సాయంతో సరిచేశారు. లేకుంటే వాహనం బోల్తా పడి ఉంటే పెనుప్రమాదమే సంభవించేదని స్థానికులు తెలిపారు.– న్యూస్‌టుడే, మనుబోలు

అదుపుతప్పితే.. అంతే

చిన్నచెరుకూరు-కాకుపల్లి రోడ్డు మార్గంలో కల్వర్టు గోడ కూలిపోయింది. దీంతో వాహనాలు అదుపుతప్పి కాలువలో పడిపోయే ప్రమాదముంది. ఈ మార్గంలో నెల్లూరు, ముత్తుకూరు తదితర ప్రాంతాలకు నిత్యం వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. అధికారులు స్పందించి కాలువపై గోడ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, తోటపల్లిగూడూరు

పశు బీమా.. ధీమా..!

న్యూస్‌టుడే, గూడూరు పట్టణం

పాడి రైతులకు ధీమా కలిగించేలా ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. ఉపాధిలో మినీ గోకులాలు, రాయితీపై దాణా, ఉచిత పశు వైద్య శిబిరాలు అనేక పథకాలు అమలు చేస్తోంది. గత వైకాపా ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ పాడి పరిశ్రమలను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాడి పరిశ్రమ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. పాడిని నమ్ముకున్న పశుపోషకుల సంక్షేమానికి, పాడిపై ఆధారపడి జీవించే రైతులు నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో బీమా పథకాన్ని జనవరి నెల నుంచి శ్రీకారం చుట్టింది. మూగజీవాలకు ఒక్కసారి బీమా చెల్లిస్తే మూడేళ్ల పాటు ప్రమాదవశాత్తు నష్టపోయిన బాధిత రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంది. సచివాలయం, పశు వైద్యశాలలను సంప్రదించి రైతులు బీమా ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. అందులో 85 శాతం వాటా ప్రభుత్వం భరించనుండగా, మిగిలిన 15శాతం నగదు సంబంధిత రైతులు చెల్లించాలి.

● గూడూరు ప్రాంతీయ పశు వైద్యశాల డీడీ సురేష్ మాట్లాడుతూ.. నూతన పశు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల పశు సంపదకు అకాల మరణాలతో జరిగే నష్టాన్ని నివారించేందుకు పాడి రైతులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆధార్, రేషన్ కార్డు తీసుకొని ఆర్ఎస్‌కేల్లో పశు సంవర్ధక శాఖ సిబ్బందిని సంప్రదించి బీమా చేసుకోవాలి.

రైతులు చెల్లించాల్సిన పశు బీమా వివరాలు..(రూ.లలో)

పశువుల రకం	బీమా	ప్రీమియం	రైతు వాటా
నాటుజాతి	15 వేలు	960	144
మేలుజాతి	30 వేలు	1920	288
గొర్రెలు, మేకలు	6 వేలు	375	56

లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలి

పరీక్ష సామగ్రితో విద్యార్థులు, అతిథులు

ఇందుకూరుపేట, న్యూస్‌టుడే: విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని ఇందుకూరుపేట ఎస్సై నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని అమ్మ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం ముదివర్తిపాలెం ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు. ట్రస్టు వ్యవస్థాపకులు దొడ్ల మల్లికార్జున, ఎంఈవో సునీల్, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ వీరేంద్ర నాయుడు, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అధికార ప్రతినిధి చెంచు కిషోర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్తు నియంత్రిక ధ్వంసంపై ఫిర్యాదు

సైదాపురం, న్యూస్‌టుడే: సైదాపురం సమీపంలోని తూర్పుపూండ్ల రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసి ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని డిస్కం ఏఈ నాగభూషణ్ నాయక్ శనివారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మండలంలో పలు గ్రామాల్లో నియంత్రికలను ధ్వంసం చేసి రాగితీగలను అపహరించే వారిని గుర్తించి చర్యలు చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

దాతల సహకారం అభినందనీయం

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: గూడూరులోని ప్రాంతీయ వైద్యశాలలోని స్టోర్ రూమ్‌కు అవసరమైన ఐరన్ ర్యాక్స్‌ను రోటరీక్లబ్ ఆధ్వర్యంలో శనివారం అందజేశారు. ఆర్ఎంవో డాక్టర్ ప్రసూన్న మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి దాతలు అందిస్తున్న సేవలు అభినందనీయమని చెప్పారు. ప్రతినిధులు మునిగిరీష్, వెంకటేశ్వర్లురెడ్డి, రఘురాంరెడ్డి, బాలకృష్ణరాజు, శ్యామ్ యాదవ్, రత్నం తదితరులు పాల్గొన్నారు.

పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన తహసీల్దారు

కోట, న్యూస్‌టుడే: కోటలోని ఎస్సీ గురుకుల కళాశాలలో ఆదివారం నిర్వహించే ఐఐటీ, నీట్ ప్రవేశ పరీక్ష కేంద్రాన్ని తహసీల్దారు జయజయరావు, అధికారులు పరిశీలించారు. గురుకులాల్లో ప్రవేశానికి అయిదో తరగతి, ఇంటర్ ప్రవేశ పరీక్షలను ఆదివారమే నిర్వహిస్తున్నట్లుగా కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ క్రమంలోనే తహసీల్దారు పరీక్షల నిర్వహణపై ప్రిన్సిపల్, అధ్యాపకులతో సమీక్షించారు. సిబ్బందితో మాట్లాడుతూ నిబంధనల ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

తీరంలో అప్రమత్తంగా ఉండాలి

చిల్లకూరు, న్యూస్‌టుడే: మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లిన సమయంలో కొత్త వ్యక్తులు, పడవలు తారసపడితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారమివ్వాలని దుగరాజపట్నం మెరైన్ పోలీసుస్టేషన్ సీఐ వెంకటేశ్వర్‌రెడ్డి సూచించారు. తమ్మినపట్నం పంచాయతీ పరిధిలోని గుమ్మళ్లదిబ్బలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఎఫ్‌డీవో శ్రీనివాసులు, సాగరమిత్ర సునీత, మత్స్యకార కాపులు తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్ ఆసుపత్రుల్లో అవినీతిని అరికట్టాలి

కోవూరు, న్యూస్‌టుడే: ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కోవూరు సీహెచ్‌సీ వద్ద శనివారం జరిగిన నిరసనలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రమణయ్య మాట్లాడుతూ మెడికల్ మాఫియా, డ్రగ్స్ మాఫియా ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న దందాలను ప్రభుత్వం వెంటనే అరికట్టాలని, లేకుంటే ప్రత్యక్ష దాడులకు దిగుతామని హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు లీలామోహన్, కార్యదర్శి బొమ్మి విజయకుమార్, ప్రజానాట్యమండలి కార్యదర్శి శీనయ్య, దండు కామేశ్వరరావు, పొన్నేరు మాధవి, తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి రామాయణ పారాయణం

కోవూరు, న్యూస్‌టుడే: మండల పరిధిలోని ఇనమడుగు పంచాయతీ సత్యానంద ఆశ్రమంలో ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రామాయణంలోని 24 వేల శ్లోకాల పారాయణం భక్తి శ్రద్ధలతో జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలులోని శారదా చిన్మయ ఆశ్రమ పీఠాధిపతులు పాల్గొంటారని పాల్గొన్నారు

పండగలా పింఛన్ల పంపిణీ

తోటపల్లిగూడూరు, సైదాపురం, ముత్తుకూరు, న్యూస్‌టుడే: సీఎం ఆదేశాల మేరకు ఒక రోజు ముందుగానే పింఛన్లు అందజేసినట్లు తెదేపా మండల అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు కొణతం రఘుబాబు పేర్కొన్నారు. నరుకూరు, తోటపల్లి గూడూరు, సౌత్‌ఆములూరుతో పాటు అన్ని గ్రామాల్లో లబ్ధిదారులకు శనివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నాయకులు గోపాలయ్యనాయుడు, జితేంద్రగౌడ్, మల్లికార్జున, ఆయా గ్రామాల అధికారులు పాల్గొన్నారు. సైదాపురం మండల పరిధిలోని శతశాతం సామాజిక పింఛన్లను పంపిణీ చేసినట్లు ఎంపీడీవో రామ్మోహన్ రెడ్డి తెలిపారు. 6931 మంది వివిధ రకాల సామాజిక పింఛన్లను పొందుతున్నట్లు ఆయన తెలిపారు. మార్చి ఒకటో తేదీన ఆదివారం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకరోజు ముందుగానే అందించినట్లు ఆయన తెలిపారు. ముత్తుకూరు మండలంలో అధికారుల పర్యవేక్షణలో త్వరగా పంపిణీ పూర్తి చేశారు.

కాలువలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

చిల్లకూరు, న్యూస్‌టుడే: మండల పరిధిలోని రైటర్‌సత్రం సమీపంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ముత్యాలపాడు చెరువు కాలువలో పడి 50 ఏళ్ల లోపు వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందడంతో శనివారం స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. మద్యం మత్తులో ఇక్కడున్న కల్వర్టు వద్ద కూర్చుని అదుపుతప్పి కాలువలో పడిపోయి ఉండొచ్చని భావిస్తున్నట్లు ఎస్సై సురేష్‌బాబు తెలిపారు. ఎలాంటి వివరాలు లభ్యం కాకపోవడంతో మృతదేహాన్ని పంచనామా నిమిత్తం గూడూరులోని ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.

విద్యుదాఘాతంతో పూరిల్లు దగ్ధం

మనుబోలు, న్యూస్‌టుడే : విద్యుదాఘాతంతో పూరిల్లు దగ్ధమైన ఘటన మండలంలోని బద్దెవోలు అడ్డరోడ్డు సమీపంలోని సంగమేశ్వర గిరిజనకాలనీలో శనివారం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన యాకసిరి రత్నం అనే గిరిజనుడి ఇంట్లో విద్యుదాఘాతంతో ఒక్కసారిగా పొగలు వచ్చి మంటలు వ్యాపించాయి. దుస్తులు, నిత్యావసర సరకులతో పాటు రూ.30 వేల నగదు అగ్నికి ఆహుతైనట్లు బాధితులు వాపోయారు.

రైతులే గుంతలు పూడ్చారు

పొదలకూరు, న్యూస్‌టుడే: పొదలకూరు మండలం సూరాయపాళెం గ్రామానికి వెళ్లే కనుపూరు కాలువ వంతెనపై గుంతలు పూడ్చాలని అధికారులకు పలు మార్లు విన్నవించినా పట్టించుకోక పోవడంతో రైతులే ముందుకొచ్చారు. ట్రాక్టర్ల ద్వారా మట్టిని తెచ్చి గుంతలను పూడ్చారు. ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పినా తమ పరిధిలోకి రాదని ఆర్‌అండ్‌బీ అధికారులు, తమ వద్ద నిధులు లేవని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఏడాది నుంచి ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కాలయాపన చేయడంతో రైతులే సమస్యను పరిష్కరించుకున్నారు.

కనుపూరు కాలువ వంతెనపై వేస్తున్న మట్టి

మధుర ఫలానికి రక్షణ.. లాభాల నిచ్చెన

న్యూస్‌టుడే, పొదలకూరు రూరల్

జిల్లాలో మామిడి తోటలు విస్తారంగా సాగవుతున్నాయి. ఏటా వేసవిలో దొరికే మామిడి పండ్లకు ఉన్న గిరాకీ చెప్పాల్సిన అవసరం లేదు. దేశ, విదేశాలకు ఇక్కడి నుంచి టన్నుల్లో ఎగుమతవుతుంటాయి. పిందె దశలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రైతుకు నష్టం జరుగుతుంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా పండ్లకు రక్షణగా కవర్లను తొడిగించి సంరక్షించేలా చర్యలు చేపట్టింది. కవర్ల ఖర్చులో 50 శాతం రాయితీలను ఇస్తూ రైతులను ఆదుకుంటోంది. అవగాహన లేక కొందరు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.

సైదాపురంలో రైతులు తొడిగిన కవర్లను పరిశీలిస్తున్న ఉద్యానశాఖాధికారి ఆనంద్

గరిష్ఠంగా అయిదెకరాలు..

ఒక హెక్టారుకు 15 వేల కవర్లు అవసరం. ఒక కవరు ధర రూ.2 మొత్తం విలువ రూ.30,000. ఇందులో 50 శాతం రాయితీతో గరిష్ఠంగా 30,000 కవర్లు పొందొచ్చు. రెండు నుంచి అయిదెకరాల లోపు ఉన్న రైతులకు ఉద్యానశాఖ యాభై శాతం రాయితీ సమకూరుతోంది. కాయలను ఆశించే పురుగులు, తెగుళ్ల నుంచి బయట పడేందుకు కవర్లు రక్షణ కవచంలా నిలుస్తాయి. నాణ్యత, పరిమాణం పెరిగేందుకు సైతం ఇది దోహదపడుతుంది. ఒక్కో రైతు గరిష్ఠంగా రెండు హెక్టార్లు (అయిదు ఎకరాలు) వరకు రాయితీ పొందొచ్చు.

● ఉద్యానశాఖ అధికారి ఆనంద్ మట్లాడుతూ పొదలకూరు మండలంలో 1240 ఎకరాల్లో మామిడి పంట సాగులో ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పొందేందుకు సాగుదారులు సమీపంలోని ఆర్ఎస్‌కేల్లోని ఉద్యానశాఖ అధికారులను సంప్రదించి దరఖాస్తు, 1బీ, ఆధార్, బ్యాంకు ఖాతా అందజేస్తే సిబ్బంది నమోదు చేస్తారని పేర్కొన్నారు.

అతివ.. ప్రగతి తోవ..!

న్యూస్‌టుడే, తోటపల్లిగూడూరు

గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాల మహిళలు ఆర్థిక ప్రగతి సాధిస్తున్నారు. స్వయం ఉపాధి పొందుతూ కుటుంబాలకు తమ వంతు సహకారమందిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో రుణాలు పొందిన పలువురు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు.

కుటుంబానికి అండగా...



ఈదూరు గ్రామానికి చెందిన పగడాల **అనురాధ** స్థానిక సంఘబంధం పరిధిలోని శ్రీలక్ష్మీ స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా చేరారు. గతంలో బ్యాంకు రుణం రూ.లక్ష తీసుకుని ఫ్యాన్సీ దుకాణం ఏర్పాటు చేశారు. స్త్రీనిధి కింద రూ.లక్ష రుణం పొంది పూర్తి స్థాయిలో అవసరమైన సామగ్రి సమకూర్చుకొని వ్యాపారం చేస్తూ నెలకు రూ.12 వేల ఆదాయం పొందుతున్నారు. భర్త సంపాదనతో పాటు తనకు వచ్చే ఆదాయంతో కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు.

ఆర్థిక భరోసా వైపు ..



తోటపల్లిగూడూరు మండలం మల్లికార్జునపురం గ్రామానికి చెందిన **వెంకటరమణమ్మ** స్వర్ణ స్వయం సహాయక సంఘంలో సభ్యురాలు. గతంలో బ్యాంకు రుణం రూ.1.40 లక్షలు తీసుకుని కిరాణా దుకాణం నెలకొల్పారు. స్త్రీనిధి కింద రూ.50 వేల రుణం తీసుకొని అవసరమైన సామగ్రి ఏర్పాటు చేసుకొని, నెలకు రూ.10 వేల ఆదాయం లభిస్తోంది. కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తూ అండగా నిలుస్తున్నారు.

(c) eenadu

నెల్లూరు

• నెల్లూరు • నెల్లూరు గ్రామీణం

నేడు ఎస్పీబీ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన

నెల్లూరు (జడ్పీ): దివంగత సుప్రసిద్ధ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుకు ఆదివారం అన్నమయ్య సర్కిల్ ఎన్టీఆర్ పార్కు దగ్గర శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యఅతిథులుగా మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మేయర్ డి.సుజాత, ఉపమేయర్ రూప్‌కుమార్ యాదవ్, కమిషనర్ నందన్ హాజరుకానున్నారు.

న్యాయవాద సహాయకుల భవనం ప్రారంభం

నెల్లూరు(లీగల్), న్యూస్‌టుడే: జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాద సహాయకుల నూతన భవనాన్ని సీనియర్ న్యాయవాది జ్ఞానప్రసూనాంబ శనివారం ప్రారంభించారు. ముఖ్యఅతిథులుగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.అయ్యప్పరెడ్డి, బార్ కౌన్సిల్ మాజీ సభ్యుడు వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో న్యాయవాద సహాయకుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, కోశాధికారి సుధాకర్, పాల్గొన్నారు.

విజయకుమార్ సేవలు ఎనలేనివి

ఉద్యోగ విరమణ పొందిన ఏవోను సన్మానిస్తున్న డీఆర్వో

నెల్లూరు(కలెక్టరేట్): కలెక్టరేట్ పరిపాలనాధికారి తుమ్మా విజయకుమార్ సేవలు ఎనలేనివని జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమార్ తెలిపారు. శనివారం ఉద్యోగ విరమణ చేసిన ఆయనకు కలెక్టరేట్‌లో వీడ్కోలు సభ నిర్వహించారు. ఉద్యోగులు, సిబ్బంది పూలమాలలు, శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.

నూతన ఏవోగా శ్రీనివాసులు: నూతన పరిపాలనాధికారిగా తాటి శ్రీనివాసులు నియమితులయ్యారు. కలెక్టరేట్‌లో భూ సంస్కరణ విభాగంలో తహసీల్దారుగా పనిచేస్తున్న ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

బస్సుల కిటకిట

నగరంలోని ప్రధాన బస్టాండ్‌లో సంక్రాంతి రద్దీని తలపిస్తోంది. వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు వేలాది మంది శనివారం తరలివచ్చారు. తగినన్ని బస్సులు లేకపోవడంతో నిరీక్షణ తప్పలేదు. స్త్రీ శక్తి పథకం వచ్చాక ప్రయాణికుల సంఖ్య పెరగ్గా.. అందుకు తగినట్లు బస్సులు పెరగలేదు. ఆత్మకూరు బస్టాండ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

– న్యూస్‌టుడే, నెల్లూరు(ఆర్టీసీ)

ట్రాఫిక్ సమస్యపైనే దృష్టి

ముఖాముఖి

'న్యూస్‌టుడే'తో సౌత్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకటరెడ్డి

న్యూస్‌టుడే, నెల్లూరు (వేదాయపాలెం)

పరీక్షల సీజను ప్రారంభమైంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. వాటి తర్వాత పదో తరగతి విద్యార్థులకు జరుగుతాయి. ఈ సమయంలో విద్యాసంస్థల బస్సులు, వాహనాలు, ద్విచక్ర వాహనాలు ఒకేసారి రోడ్డు మీదకు రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో ఎవరికీ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సౌత్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకటరెడ్డి సూచించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలపై 'న్యూస్‌టుడే'తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

ముందుగా బయల్దేరడం.. నిదానంగా వెళ్లడం.. క్షేమంగా చేరుకోవడం

పరీక్షలకు వెళ్లే వారు ఇంటి నుంచి ముందుగా బయలుదేరి కేంద్రాలకు క్షేమంగా చేరుకోవడం ఎంతో ముఖ్యం. ఆలస్యంగా హడావుడిగా బయలుదేరితే ఒత్తిడికి గురవుతారు. పరీక్ష కూడా సరిగా రాయలేరు. ఈ నియమాలు పాటిస్తే చాలా మంచిది. ముందుగా వెళ్లి కేంద్రాల వద్ద ఉంటే ఏమీ కాదు. ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయొచ్చు. త్వరితగతిన బయల్దేరి రోడ్డు ప్రమాదాలకు గురవుతుంటారు. తల్లిదండ్రులు కూడా ఈవిషయాలను గుర్తించాలి.

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు..

జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎస్పీ ఆదేశాల మేరకు కావలి, నెల్లూరు, వెంకటాచలం, గూడూరు చిల్లకూరు టోల్ ప్లాజాల వద్ద రోడ్లపై ఫేస్ వాష్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వాహనదారుల ప్రాణాలను కాపాడడమే మా లక్ష్యం.

హెల్మెట్ ధారణే రక్ష

రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే తలకు తీవ్రగాయాలై ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. నిదానంగా వెళ్లినా తలకు రక్షణ అవసరం. ఎదురుగా వచ్చి వాహనం ఢీకొన్నా నష్టపోతామన్న నిజాన్ని తెలుసుకోవాలి. యువకులు ఓవర్ స్పీడ్‌తో వెళుతుంటారు. మైనర్ల డ్రైవింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. లైసెన్సులు లేని వారు, డ్రైవింగ్ రాని వారికి తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదు. మద్యం తాగి వాహనాలు నడపడం మరింత ప్రమాదకరం.

త్వరలో ట్రాఫిక్ సిగ్నళ్లు

నగరంలో ట్రాఫిక్ సిగ్నళ్ల వ్యవస్థ అమలుకు నగరపాలక సంస్థ, పోలీసు శాఖ సంయుక్తంగా కృషి చేస్తోంది. వీలైనంత వరకు త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. కొన్ని కూడళ్లలో ఆక్రమణలు ఉన్నాయి. అందుకే ఆలస్యమవుతోంది. ప్రస్తుతం జిల్లా పోలీసు కార్యాలయం, వీఆర్సీ సెంటరు వద్ద పనిచేస్తున్నాయి. మిగతా ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. అవన్నీ పూర్తయిన తర్వాత సిగ్నళ్లు అందుబాటులోకి వస్తాయి.

జిల్లా వ్యాప్తంగా నాకాబందీ

నెల్లూరు (నేర విభాగం) : నేరాల నియంత్రణలో భాగంగా ఎస్పీ అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా పోలీసులు నాకాబందీ నిర్వహించారు. 57 లాడ్జీలను తనిఖీ చేశారు. కూడళ్లు, జాతీయ రహదారులు, తదితర ప్రాంతాల్లో ఈకార్యక్రమం జరిగింది. అతి వేగం, మైనర్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్, డ్రంకెన్ డ్రైవ్, సెల్‌ఫోను డ్రైవింగ్, ఆటో సైడ్ సిట్టింగ్ తదితరాలపై పరిశీలన చేశారు. 1694 వాహనాలను తనిఖీ చేసి డ్రంకెన్ డ్రైవ్ 20, ఓపెన్ డ్రింకింగ్ 28, ఎంవీ యాక్ట్ 157 చొప్పున కేసులు నమోదు చేసి రూ. 1,52,885 అపరాధ రుసుం విధించారు.

కల్తీ నియంత్రణ శాఖను నిర్వీర్యం చేసిన వైకాపా: తెదేపా

నెల్లూరు (నగరపాలకసంస్థ) : నాటి వైకాపా పాలనలో ఆహార కల్తీ నియంత్రణ శాఖ నిర్వీర్యమైందని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి ఆరోపించారు. శనివారం నెల్లూరులోని తెదేపా జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.

లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: డీఎంహెచ్‌వో

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి వి.సుజాత హెచ్చరించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం (పీసీ, పీఎన్డీటీ యాక్ట్) జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశం శనివారం నగరంలోని తన కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా జూమ్ నిర్వహించారు. వైద్యుల సిఫార్సు లేకుండా పరీక్షలు చేస్తే చర్యలు తప్పవన్నారు. పీసీ పీఎన్డీటీ యాక్ట్ జిల్లా స్థాయి సలహా సంఘం ఛైర్మన్ డాక్టర్ సి.హెచ్.కిరణ్, సభ్యులు ప్రొఫెసర్ డాక్టర్ స్వర్ణలతారెడ్డి, పీడియాట్రీషియన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రామకిషోర్, డీఐవో ఉమామహేశ్వరి, డెమో కె.కనకరత్నం పాల్గొన్నారు.

పింఛన్లకు నెలకు రూ.2700 కోట్లు: మంత్రి

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: ఇచ్చిన మాట ప్రకారం రూ.4 వేలు పింఛను సీఎం చంద్రబాబు అందిస్తున్నారని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శనివారం 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను అందించారు. వెంకటేశ్వరపురంలో ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించి మాట్లాడుతూ నెలకు రూ.2,700 కోట్ల చొప్పున పింఛనుదారులకు నగదు ఇస్తున్నట్లు తెలిపారు. గాంధీబొమ్మ సెంటరులో స్వతంత్ర పార్కు వద్ద ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో కలిసి రూ.75 లక్షలతో మూడు కాలువలు, కల్వర్టు పనులకు శంకుస్థాపన చేశారు. పొర్లుకట్టలో రూ.25 లక్షలతో సిమెంటు రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. హరనాథపురం సెంటరులో సూర్య నమస్కారాల ప్రతిమలను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. టైలరింగ్ అద్భుతమైన కళ అని మంత్రి తెలిపారు. జీపీఆర్ గ్రాండ్‌లో నిర్వహించిన టైలర్స్‌డే వేడుకల్లో పాల్గొన్నారు. షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో లారీ ఢీకొనగా ఇల్లు కూలిపోయిన ఘటనలో గాయపడిన మస్తానమ్మ, హుస్సేన్‌ను పరామర్శించారు. వీరికి రూ. 10 వేలు అందించారు. కార్యక్రమాల్లో సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పట్టాభిరామిరెడ్డి, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌యాదవ్, కమిషనర్, తాళ్లపాక అనూరాధ, నగర కమిషనర్ నందన్ తదితరులు పాల్గొన్నారు.

పింఛను అందిస్తున్న మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మేయర్ సుజాత

రంగనాథుడికి పట్టువస్త్రాల సమర్పణ

నెల్లూరు(సాంస్కృతికం,మార్కెట్ సెంటర్) : నగరంలోని రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సూర్యప్రభ వాహనంపై స్వామి ఊరేగారు. మంగళవాయిద్యాలతో పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి హంస వాహనంపై విహరించారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా ఉండాలి

తిరుపతి(కలెక్టరేట్): కేఎంఎస్-2025 (ఖరీఫ్-రబీ) ధాన్యం కొనుగోలు పారదర్శకంగా, వేగవంతంగా చేపట్టాలని అధికారులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. శనివారం తిరుపతి వచ్చిన మంత్రి స్థానిక కలెక్టరేట్‌లో పౌర సరఫరాల కమిషనర్ సౌరబ్ గౌర్, పౌర సరఫరాలసంస్థ ఎండీ ఢిల్లీరావు, సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు, కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల జేసీలు ఆర్.గోవిందరావు, ఎం.వెంకటేశ్వర్లు, ఎ.రాజేంద్రన్‌లతో కలిసి ప్రాంతీయ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో బాధ్యతారహితంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మెడికల్ మాఫియాపై సీపీఐ ఆందోళన

ధర్నా చేస్తున్న సీపీఐ నాయకులు

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: ఆరోగ్య రంగంలో దోపిడీ, మెడికల్ మాఫియా నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో శనివారం నగరంలో ప్రదర్శన చేశారు. ప్రధాన వైద్యశాల, జిల్లా ఔషధ నియంత్రణ శాఖ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవసరం లేని పరీక్షలు, మందులు, కమీషన్ ఆధారిత రిఫరల్ వ్యవస్థ వంటి వాటితో రోగులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. వైద్య సేవలు సామాజిక బాధ్యతన్నారు. లాభం కోసం నడిచే వ్యాపారం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ లేకపోవడంతో ఈ మాఫియా దోపిడీకి అడ్డులేకుండా పోయిందని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి.మాలకొండయ్య, సయ్యద్ సిరాజ్, రాష్ట్ర సమితి సభ్యురాలు, మహిళా సంఘం జిల్లా కన్వీనర్ కె.వినోదమ్మ తదితరులు పాల్గొన్నారు.

గోడలు తొలగించారు.. నిర్మించడం మరిచారు

నగరంలోని 42వ డివిజన్ మన్సూర్‌నగర్‌లోని ఎర్రదర్గా వద్ద కాలువ ప్రమాదకరంగా మారింది. ఇక్కడ నిర్మించిన వంతెనకు పక్క గోడలను పూడిక తీసేందుకు తొలగించారు. గుత్తేదారులు పనులు పూర్తయిన తర్వాత నిర్మించకుండా వదిలేశారు. ఆరు నెలలుగా ప్రమాదకరంగా మారింది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. కాలువలో పడిపోయే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. – న్యూస్‌టుడే, నెల్లూరు(టౌన్)

కంకర తేలిన రహదారి

నగరంలోని చిల్డ్రన్స్ పార్కు మార్గంలో అపోలో ఆసుపత్రి సెంటరులో రోడ్డు అధ్వానంగా మారింది. నగరం నుంచి జాతీయ రహదారికి వెళ్లే రహదారి కావడంతో ప్రతి రోజూ రద్దీగా ఉంటోంది. నిత్యం వందలాది వాహనాల రాకపోకలతో రోడ్డు కంకర తేలిపోయింది. దీంతో వాహనచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.

-న్యూస్‌టుడే, నెల్లూరు(టౌన్)

గుంత- ప్రమాదాల చింత

నగరంలోని అన్నమయ్య సర్కిల్ నుంచి జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో కొండాయపాలెం సమీపంలో రహదారిపై గుంత ప్రమాదకరంగా మారింది. ఇందులో మురుగునీరు చేరి, గడ్డి కూడా మొలిచింది. వాహనదారులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. – న్యూస్‌టుడే, నెల్లూరు (మార్కెట్ సెంటర్)

పూడిక చేరి.. మురుగు పారక

నగరంలోని ఏసీనగర్ రోశయ్య వీధిలో కాలువ చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది. మురుగు నీరు ముందుకు కదలకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దోమల ఉత్పత్తి కేంద్రంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

– న్యూస్‌టుడే, నెల్లూరు (నవాబుపేట)

మ్యాన్‌హోల్.. చూడకుంటే ఆసుపత్రికే!

నగరంలోని స్టోన్‌హౌస్‌పేట రేబాల వీధిలో గ్రంథాలయానికి వెళ్లే మార్గంలో నాలుగు రోడ్ల కూడలిలో మ్యాన్‌హోల్ ప్రమాదకరంగా ఉంది. రోడ్డు కంటె అడుగు లోతులో ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలువురు ప్రమాదానికి గురై ఆసుపత్రి పాలైన సంఘటనలు ఉన్నాయి.

– న్యూస్‌టుడే, నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట)

ఈఎస్ఐ డిస్పెన్సరీలో జేడీ తనిఖీ

నెల్లూరు (నవాబుపేట): నగరంలోని నవాబుపేట ఈఎస్ఐ డిస్పెన్సరీని శనివారం ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ కడప రీజియన్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పి.పద్మజ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మెరుగైన వైద్య సేవలందిస్తూ, ఓపీ పెంచాలని సిబ్బందికి సూచించారు. కార్మికులకు వైద్య సేవలు అంకితభావంతో అందించాలన్నారు. డిస్పెన్సరీ డాక్టర్లు విజయకుమారి, శ్రావణ్, సిబ్బంది పాల్గొన్నారు.

92.23 శాతం పింఛన్ల పంపిణీ

నెల్లూరు (కలెక్టరేట్): జిల్లాలో శనివారం ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి పింఛను నగదు అందజేశారు. ఉదయం 6.30 గంటల నుంచి సచివాలయ ఉద్యోగులు పంపిణీని ప్రారంభించారు. జిల్లాలో 2,91,785 మందికి గాను మొదటి రోజు 2,69,113 మందికి నగదు అందించారు. 92.23 శాతం పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM)
నెల్లూరు, గ్రామీణం
80085 50332
80085 74001

సమస్య: బాలాజీనగర్ పరిధిలోని వాసవి నగర్ రెండో వీధిలో కుక్కలు ఎక్కువగా ఉన్నాయి. పదుల సంఖ్యలో తిరుగుతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. – శ్రీనివాసులురెడ్డి, స్థానికులు

సమాధానం: కుక్కలను పట్టించేందుకు వెంటనే చర్యలు చేపడతాం.
– డాక్టర్ మదన్‌మోహన్, వెటర్నరీ అధికారి

? మినీబైపాస్ రోడ్డులోని శ్రీహరినగర్‌లో కాలువలు శుభ్రం చేయడం లేదు. మురుగు నీరు నిలిచి దుర్వాసన వస్తోంది. దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. – లక్ష్మీప్రసన్న

✓ కాలువలను శుభ్రం చేయిస్తాం.
– డాక్టర్ దినేష్, నగరపాలక సంస్థ ఆరోగ్యాధికారి
– న్యూస్‌టుడే, నెల్లూరు(నగరపాలకసంస్థ)

తెరపై ఈనాడు

పార్వీ సినిమాస్ (ఎం.I) షెడ్యూల్ : స్క్రీన్..1. అతడు (తెలుగు) స్క్రీన్..2. విష్ణు విన్యాసం (తెలుగు) స్క్రీన్.3..కపుల్ ఫ్రెండ్లీ (తెలుగు), హే బలవంత్ (తెలుగు) పార్వీ సినిమాస్ (స్పైస్) స్క్రీన్.2..సన్ ఆఫ్ (తెలుగు), ది రైజ్ ఆఫ్ అశోక (తెలుగు) స్క్రీన్ 3. స్క్రీమ్ 7 (ఇంగ్లిష్) ఫంకీ (తెలుగు) స్క్రీన్ 4. కపుల్ ఫ్రెండ్లీ (తెలుగు), హే బలవంత్ (తెలుగు) స్క్రీన్.5. విష్ణు విన్యాసం (తెలుగు) **రైన్ సినిమా షెడ్యూల్ :** స్క్రీన్..1. హే బలవంత్, కపుల్ ఫ్రెండ్లీ (తెలుగు) స్క్రీన్ 2. సన్ ఆఫ్ (తెలుగు), స్క్రీమ్ 07 (ఇంగ్లిష్) స్క్రీన్ 3. విష్ణు విన్యాసం (తెలుగు) స్క్రీన్ 4. ఉత్తుత్త హీరోలు (తెలుగు), 100 డేస్ లవ్ స్టోరీ (తెలుగు)

అడ్వాన్స్ విషయమై వివాదం

నెల్లూరు (వేదాయపాలెం): ఇంటి అడ్వాన్స్ విషయమై ఇరువర్గాల మధ్య వివాదం నెలకొన్న ఘైనమిది. మైపాడుకు చెందిన శ్రీనివాసులురెడ్డి ధనలక్ష్మీపురంలో బి.సురేష్‌కుమార్‌కు చెందిన ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదరక వివాదం జరిగింది. దీంతో గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

నెల్లూరు (వేదాయపాలెం): రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం తెల్లవారు జామున ఆత్మకూరు బస్టాండు వంతెనపై జరిగింది. ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు.. సుమారు 35 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వ్యక్తి వంతెనపై నడిచి వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనగా.. అక్కడికక్కడే మృతి చెందాడు.

కార్యదర్శిపై దుర్భాషలాడిన వారిపై కేసు

నెల్లూరు (వేదాయపాలెం): సచివాలయ ఉద్యోగినిని దుర్భాషలాడిన ఓ తల్లి, కుమార్తెపై వేదాయపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. నగరానికి చెందిన చెంచులక్ష్మి సుభాష్‌చంద్రబోస్‌నగర్‌లోని 29/1 సచివాలయంలో వార్డు వెల్ఫేర్, ఎడ్యుకేషన్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇటీవల యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కోసం గౌరి అనే మహిళ ఇంటికి వెళ్లారు. తిరుపతిలోని తన కుమార్తె ప్రియతో మాట్లాడమని ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసింది. ఈసమయంలో తల్లి, కుమార్తె ఆమెను దుర్భాషలాడారు.

ప్రశాంతంగా ఇంటర్మీడియట్ పరీక్షలు

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే : జిల్లా వ్యాపంగా ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో శనివారం ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు కొనసాగాయి. బోటనీ, హిస్టరీ, వొకేషనల్ పరీక్షలు ప్రశాంతంగా సాగాయి. జనరల్ విద్యార్థులు 3,272 మందికి 3,185 మంది, వొకేషనల్ పరీక్షకు 1125 మందికి 1076 మంది హాజరయ్యారని ఆర్ఐవో టి.వరప్రసాదరావు తెలిపారు. మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదని వివరించారు.

హామీలు అమలుచేస్తున్న సీఎం

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు అమలుచేస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. శనివారం 20వ డివిజన్ వనంతోపులో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు నూకరాజు మదన్‌కుమార్‌రెడ్డి, ఖాదర్ బాషా, చేజర్ల మహేష్ పాల్గొన్నారు. 30వ డివిజన్ చంద్రబాబునగర్ బి-బ్లాక్‌లో లబ్ధిదారులకు తెదేపా నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి పింఛన్లు పంపిణీ చేశారు. కలివెలపాలెంలో రూ.20 లక్షలతో నిర్మించిన వే బ్రిడ్జిని ప్రారంభించారు. 12వ డివిజన్ చింతారెడ్డిపాలెంలో విద్యా ఫౌండేషన్ డానీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

మహిళలను ఆదుకోవడం అభినందనీయం

నెల్లూరు (క్రీడా విభాగం): మహిళలను ఆదుకోవడం అభినందనీయమని నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ అభినందించారు. టైలర్స్ డే సందర్భంగా టైలరింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, స్మైల్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వితంతువులకు శనివారం కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఏసీ సుబ్బారెడ్డి మైదానంలో జరిగిన కార్యక్రమంలో కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెదేపా నాయకులు గిరిధర్‌రెడ్డి, టైలరింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, స్మైల్ వాకర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.

జనసేన సభ్యత్వ నమోదు

నెల్లూరు(మార్కెట్‌సెంటర్): జనసేన సభ్యత్వంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆపార్టీ జనసేన నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్‌బాబు అన్నారు. నగరంలోని 27,53,54 డివిజన్లలో శనివారం సభ్యత్వ నమోదు జరిగింది. కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా, ఉదయ్‌కిరణ్, నలిశెట్టి శ్రీధర్, అజయ్‌బాబు, హైమావతి రేణుక పాల్గొన్నారు. గోమతినగర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో 100 గొడుగులను నూనె మల్లికార్జునయాదవ్ పంపిణీ చేశారు.

యాప్ వినియోగంపై అవగాహన కలిగి ఉండాలి

నెల్లూరు(నగరపాలకసంస్థ): మన డబ్బులు- మన లెక్కలు యాప్ వినియోగంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మెప్మా ఐబీ అంకయ్య తెలిపారు. శనివారం నగరపాలకసంస్థ కార్యాలయంలో యాప్ వినియోగంపై క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

శేషజీవితాన్ని సంతోషంగా గడపాలి: ఏఎస్పీ

నెల్లూరు (నేర విభాగం): ఉద్యోగ విరమణ తరువాత శేష జీవితం సుఖసంతోషాలతో గడపాలని ఏఎస్పీ సీహెచ్ సౌజన్య అన్నారు. ఏఎస్సై అబ్దుల్‌రెహ్మాన్, ఏఆర్ హెచ్‌సీలు కె.మల్లయ్య, ఎస్.పాండురంగారెడ్డి శనివారం ఉద్యోగ విరమణ పొందారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏఎస్పీ సౌజన్య వారిని సత్కరించారు. ఏవో చంద్రమౌళి, డీఎస్పీలు శ్రీనివాసరావు, చంద్రమోహన్, ఇన్‌స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, బి.కల్యాణరాజు, సాంబశివరావు, భక్తవత్సలరెడ్డి, బి.శ్రీనివాసరెడ్డి, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిపాటి ప్రసాదరావు, ఆర్ఐలు పాల్గొన్నారు.

పేదల బియ్యం.. అక్రమ మార్గం

టోల్‌గేటులో 310 క్వింటాళ్ల స్వాధీనం

న్యూస్‌టుడే, నెల్లూరు(కలెక్టరేట్)

పేదల ఆకలి తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీపై సరఫరా చేస్తున్న చౌక బియ్యం దొడ్డిదారిన విదేశాలకు తరలిపోతుంది. రవాణాకు జాతీయ రహదారిని ప్రధాన మార్గంగా ఎంచుకుంటున్నారు. ఒకటీ రెండు క్వింటాళ్లు రవాణా చేసే వారిపై పీడీ యాక్టు నమోదు చేసే అధికారులు లారీల్లో పెద్ద మొత్తంలో తరలిస్తున్నా తీసుకుంటున్న చర్యలు నామమాత్రమే. రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, ప్రకాశం తదితర జిల్లాల నుంచి జాతీయ రహదారి మీదుగా చెన్నై పోర్టుకు నిత్యం తరలిస్తున్నారు. శనివారం రాత్రి డీఎస్వో లీలారాణి వెంకటాచలం టోల్‌గేటు వద్ద 310 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. ఏపీ 26 టీఈ 4444 నంబరు కలిగిన లారీలో ఒంగోలు నుంచి వెళుతుండగా స్వాధీనం చేసుకున్నారు.

శనివారం రాత్రి వెంకటాచలం టోల్‌గేటు వద్ద అధికారులు పట్టుకున్న లారీ

మొదటి 15 రోజుల్లో అత్యధికం: ప్రతి నెలా మొదటి 15 రోజుల్లో భారీగా వాహనాల్లో జాతీయ రహదారి మీదుగా వెళుతున్నట్లు ప్రజా సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. వందల కిలోమీటర్లు ప్రయాణించి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కావలి నుంచి జాతీయ రహదారి మీదుగా చెన్నైకు లారీల్లో భారీగా తరలిస్తున్నారు. ఈ రహదారి పొడవునా పెద్దగా తనిఖీలు లేకపోవడంతో గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల నుంచి అక్రమ రవాణా సాగుతోందని పలువురు అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అధికార యంత్రాంగానికి మామూళ్లు ముట్టజెప్పి కథ నడిపిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. చెల్లింపుల్లో తేడా వచ్చిన సందర్భంలోనే అక్రమ రవాణా సమాచారం చేరవేసి వాటిని పట్టిస్తున్నారని పలువురు బాహాటంగానే చెబుతున్నారు. అధికార పార్టీ నాయకులు, సన్నిహితులే జాతీయ రహదారిపై సిబ్బంది కళ్లు గప్పి బియ్యం అక్రమ రవాణా సాగిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారానికి అడ్డూఅదుపు లేకుండాపోతుంది. రాజకీయంగా పలుకుబడి ఉన్న వారు ఉండడంతో అధికారులు కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.



సాంవత్సరీకము

అనుబంధాలను పంచి
ఆత్మీయతను పంచి
తిరిగిరాని లోకాలకు తరలివెళ్లి
నేటికి సంవత్సరకాలం గడిచినా
అపురూపమైన మీ స్మృతులను
తలుచుకుంటూ... ప్రథమ వర్ధంతి
సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ...

స్వర్గీయ బాదం వెంకట సత్య హరికిషోర్
1978 - 2025

భార్య: బాదం వెంకట లక్ష్మీ సరిత
కుమార్తె: బాదం షణ్ముఖి ప్రజ్ఞ
కుమారుడు: బాదం మహేశ్వర్ సాత్విక్
అమ్మ-నాన్న: సులోచన - B.V.V. సత్యనారాయణ
తమ్ముడు - మరదలు - కుమార్తె:
Dr. B.V. సత్యచక్రధర్ - రూపిణి - లక్ష్మీ అన్విత
M.D., Radiology

వేదిక : 01-03-2026 ఆదివారం నెల్లూరు, శాంతినగర్‌లోని మా స్వగృహము నందు జరుగును.

తిరుపతి మెడికల్ ఏజెన్సీస్ (టెంకురోడ్డు, నెల్లూరు).
శ్రీ సత్య డయాగ్నస్టిక్స్ పొగతోట, నెల్లూరు.

జన్మదిన శుభాకాంక్షలు
కృషి, పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం..
ఉమ్మడి అనంతపురం జిల్లా పండ్ల తోటల రైతు సంఘం అధ్యక్షుడిగా విశిష్ట సేవలు అందిస్తూ విద్యారంగంలో తనదైన ముద్ర వేస్తూ.. రాష్ట్ర ప్రజలందరూ మెచ్చుకోదగిన అంతర్జాతీయ పాఠశాల మరియు ఉన్నత సాంకేతిక విద్యతో వేలాది మంది విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చి దిద్దుతున్న అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల అధినేత మా ప్రియతమ ఛైర్మన్ మాన్యశ్రీ అనంతరాముడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ...
గౌ॥ శ్రీ అనంతరాముడు గారు
ఛైర్మన్: అనంతలక్ష్మి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్
అనంతపురము జిల్లా పండ్లతోటల సంఘం అధ్యక్షులు, అనంతపురము
Happy Birthday
అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్
అనంతలక్ష్మి ఇంటర్‌నేషనల్ స్కూల్
అనంతపురము, Ph: 6302431183

ఈనాడు
శ్రీ సత్యసాయి
ఆదివారం మార్చి 1, 2026

91.72 శాతం పింఛన్ల పంపిణీ

కప్పలబండలో వృద్ధురాలికి పింఛన్ అందజేస్తున్న కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్

పుట్టపర్తి, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం 7 గంటలకే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు అందజేశారు. తొలిరోజు 2,61,337 మందికిగాను 2,39,708 మందికి 91.72 శాతం సొమ్ము పంపిణీ చేశారు. తీసుకోని వారికి మార్చి 2వ తేదీ పంపిణీ చేయనున్నారు. కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ పుట్టపర్తి మండల పరిధిలోని కప్పలబండలో వృద్ధురాలు లక్ష్మీకి పింఛను సొమ్ము అందజేసి, సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, తహసీల్దార్ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

చూసిన కనులదే భాగ్యం

■ వైభవంగా ఖాద్రీశుని కల్యాణం

కదిరి, న్యూస్‌టుడే: శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం శనివారం రాత్రి కనుల పండువగా జరిగింది. వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం స్వామివారి వివాహం నిర్వహించారు. ఆలయంలోని శ్రీదేవి, భూదేవి, వసంత వల్లభ మూర్తులను వధూవరులుగా కల్యాణ వేదికపైకి అర్చకులు తీసుకొచ్చారు. శ్రీవారు, అమ్మవార్లను ప్రత్యేక పుష్పాలంకరణతో విశేష పూజలు జరిపారు. వేద పండితులు మంత్రోచ్చారణలతో ఖాద్రీశుని కల్యాణం జరిపారు. అర్చకులు అమ్మవార్లకు మాంగల్యధారణ చేశారు. కల్యాణం సందర్భంగా ఉదయం ధ్వజారోహణను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీవారి కల్యాణానికి గరుత్మంతుడు ధ్వజారూరుడై ముల్లోకాలకు శుభాన్ని సూచిస్తూ స్వాగతం పలుకుతాడు. ఇందులో భాగంగా అర్చకులు మంగళ వాయిద్యాలు, మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా పూజలు చేశారు. నేడు ఆదివారం స్వామివారికి హంస వాహన సేవ వైభవంగా నిర్వహించనున్నారు.

స్వామి, అమ్మవార్ల కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

శ్రీఖాద్రీశుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున మంత్రి సవిత పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రికి అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ఆలయానికి కానుకగా ఆమె రూ.1,00,116 చెక్కును ఈవో శ్రీనివాసరెడ్డికి అందజేశారు. కల్యాణోత్సవంలో జిల్లా కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, ఎమ్మెల్యేలు కందికుంట వెంకటప్రసాద్, పరిటాల సునీత, ఎం.ఎస్.రాజు, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పూలనాగరాజు, రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

పట్టువస్త్రాలు తీసుకొస్తున్న మంత్రి సవిత, చిత్రంలో ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు, కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్

నిల్చోలేక.. కూర్చోలేక

■ ప్రధాన కూడళ్లలో కనిపించని బస్‌షెల్టర్లు

బత్తలపల్లి, ధర్మవరం, ముదిగుబ్బ, తాడిమర్రి, న్యూస్‌టుడే: వేసవి కాలం మొదలైంది. సూర్యుడు భగ్గుమంటున్నాడు. వచ్చే రెండు నెలల్లో ఎండలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఈనేపథ్యంలో ధర్మవరం నియోజకవర్గంలోని పలు ప్రధాన కూడళ్లలో బస్‌షెల్టర్లు లేక ప్రయాణికులు రోడ్లపైనే నిరీక్షించాల్సి వస్తోంది. అటు కూర్చోలేక.. ఇటు నిల్చోలేక నిత్యం వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. కొందరు వేడికి తట్టుకోలేక ప్రయాణాలు మానుకోవాల్సి వస్తోంది. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్‌షెల్టర్లు ఏర్పాటు చేయడంతోపాటు శిథిలావస్థలో ఉన్న వాటిని బాగు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

బత్తలపల్లి కూడలిలో బస్సుల కోసం ఎండలో నిరీక్షిస్తున్న ప్రయాణికులు

ఎక్కడెక్కడంటే..

■ ధర్మవరం ప్రధాన కూడలిలోని పీఆర్‌టీ సర్కిల్, కదిరిరోడ్డు, గాంధీ సర్కిల్, లక్ష్మీచెన్నకేశవపురంలో బస్‌షెల్టర్లు లేవు. ఈ కూడళ్లలో రోజూ వందలాది మంది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. కాలేజీ సర్కిల్‌లో 5కు పైగా కాలేజీలు ఉన్నాయి. ఇక్కడ బస్‌షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

■ బత్తలపల్లి నాలుగు రోడ్ల కూడలిలో బస్‌షెల్టర్లు లేవు. ధర్మవరం, కదిరి, పులివెందుల, అనంతపురం, తాడిపత్రి వైపు వెళ్లే ప్రయాణికులు రోజూ వందల సంఖ్యలో ప్రయాణం సాగిస్తుంటారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో నిలబడలేక, కూర్చోడానికి వసతి లేక అవస్థ పడుతున్నారు. గతంలో అనంతపురం రోడ్డులో బస్‌షెల్టర్ ఉండేది. అక్కడ బస్సులు నిలపకపోవడంతో తొలగించారు. యర్రాయపల్లి, మాల్యవంతం, వెంకటగారిపల్లి, వేల్పుమడుగు, జ్వాలాపురం, గుమ్మళకుంట, తంబాపురం, ఉప్పర్లపల్లి, రామాపురం గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి.

■ ముదిగుబ్బ నాలుగు రోడ్ల కూడలిలో ఎక్కడా బస్‌షెల్టర్లు కనబడవు. మండలంలోని 30కిపైగా గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది.

■ తాడిమర్రి ప్రధాన కూడలితోపాటు మండలంలోని 10కిపైగా గ్రామాల్లో బస్‌షెల్టర్లు లేవు. ఉన్నచోట శిథిలావస్థకు చేరాయి.

అధికారులు ఏమన్నారంటే..

● వేసవిలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ ఎంపీడీఓలు నరసింహనాయుడు, వెంకటరంగారావు, శకుంతల తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి నిరుపయోగంగా ఉన్న బస్‌షెల్టర్లను వినియోగంలోకి తీసుకువస్తామన్నారు.

● ఇదే విషయమై ధర్మవరం ఆర్టీసీ డీఎం వెంకటసత్యనారాయణ మాట్లాడుతూ.. పంచాయతీ, మున్సిపల్ అధికారులతో మాట్లాడి ప్రయాణికులకు నీడ వసతి కల్పిస్తామని చెప్పారు.

ఏ తల్లి కన్నబిడ్డో..!

నవమాసాలు అమ్మ కడుపులో పెరిగి బాహ్యప్రపంచంలోకి వచ్చిన పసికందు... మాతృమూర్తి ఒడిలో ఓలలాడాల్సిన తరుణంలో పేదబిడ్డే పాపం అయింది. కన్న ప్రేమను నోచుకోని... లోకం పోకడే తెలియని శిశువు కన్నీరు ఆగనంది. వేదన అరణ్యరోదనైంది. కన్నపేగు తెంచుకున్న బిడ్డ ఎందుకు భారమైందో.. ఏమి కష్టం వచ్చిందో.. అంతుచిక్కని ప్రశ్నలే. అంతలోనే మనసున్న మరో తల్లి.. శిశువు దుస్థితిని గుర్తించి అక్కున చేర్చుకుంది.. ఆకలితో అలమటిస్తుండటంతో చలించిపోయి తన పాలనే పట్టింది. ఆసుపత్రికి తరలించేలా చేసి.. మానవత్వం చాటుకుంది.

సోమందేపల్లి, న్యూస్‌టుడే: సోమందేపల్లి మండలం నడింపల్లి గ్రామంలోని పేదదిబ్బలో శనివారం తెల్లవారుజామున మగశిశువు ఏడుస్తూ ఉంది. గ్రామంలో నివాసం ఉంటున్న వెలుగు యానిమేటర్ స్వాతి ఐదు గంటల సమయంలో అటుగా వెళ్లింది. పసికందు ఏడుపు వినిపించడంతో వెంటనే స్పందించింది. అక్కడికి చేరుకుని శిశువును అక్కున చేర్చుకుంది. వెంటనే ఇంటికి తీసుకెళ్లి శుభ్రం చేసింది. శిశువు ఏడుపు ఆపకపోవడంతో... ఏడాది ఉన్న బిడ్డకు స్వాతి తల్లి కావడంతో ఆమె పాలిచ్చింది. అనంతరం ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు అనిత, పద్మావతిలకు సమాచారాన్ని స్వాతి అందించింది. దీంతో ఎస్సై రమేశ్‌బాబు, ఐసీడీఎస్ సీడీపీవో డా.శాంతలక్ష్మి ఆదేశాల మేరకు పసికందును హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి.. వైద్య పరీక్షలు చేయించారు. శిశువును నాలుగు రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచాలని వైద్యులు తెలియజేసినట్లు సీడీపీవో వివరించారు.

శిశువును అక్కున చేర్చుకున్న వెలుగు యానిమేటర్ స్వాతి, అంగన్‌వాడీ-ఆశా కార్యకర్తలు

ఆలయ నిర్మాణానికి విరాళం

హిందూపురం సాంస్కృతికం: హిందూపురం గ్రామీణ మండలం చలివెందులలో ఉన్న చౌడమ్మ ఆలయానికి శనివారం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రూ.లక్ష విరాళం అందించారు. ఆ విరాళాన్ని ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి బాలాజీ ఆలయ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో తెదేపా మండల కన్వీనర్ హెచ్.ఎన్. రాము, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ఆనంద్, చిన్నరెడ్డి పాల్గొన్నారు.

India's No.1
BEST FILTER COFFEE PARTNER
TRUSTED SINCE 1987
IS:612
JYOTHI
SUPER DELUX
CHICORY
Call : 98660 12915

ఆదర్శ పాఠశాలలు పిలుస్తున్నాయ్

➡ మార్చి 31 వరకు దరఖాస్తు గడువు

జగరాజుపల్లి ఆదర్శ పాఠశాలలో పాఠాలు వింటున్న విద్యార్థులు

లేపాక్షి, హిందూపురం అర్బన్, న్యూస్‌టుడే: ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు విద్యాశాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 31 వరకు అర్హులైన వారంతా సమీపంలోని ఆదర్శ పాఠశాలలకు దరఖాస్తు చేయవచ్చు. బాలబాలికలకు ఆంగ్లంలో ఉచిత బోధన అందిస్తారు. రాత పరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

జిల్లాలో పది బడులు.. 1000 సీట్లు

శ్రీసత్యసాయి జిల్లాలో జగరాజుపల్లి (పుట్టపర్తి), చెర్లోపల్లి (హిందూపురం), దేవిరెడ్డిపల్లి (కదిరి), సీకేపల్లి, ధర్మవరం, కనగానపల్లి, రామగిరి, అమడగూరు, అమరాపురం, అగళిలో ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ఆరో తరగతిలో ప్రవేశానికి ఒక్కో పాఠశాలలో 100 చొప్పున సీట్లు ఉన్నాయి. ఆరో తరగతిలో చేరితే ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా చదువుకోవచ్చు.

అర్హులు ఎవరంటే...

ఓసీ, బీసీ విద్యార్థులు 2014 సెప్టెంబరు ఒకటి నుంచి 2016 ఆగస్టు 31లోపు జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 2012 సెప్టెంబరు ఒకటి నుంచి 2016 ఆగస్టు 31లోపు జన్మించిన వారై ఉండాలి. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2024-25, 2025-26 విద్యా సంవత్సరాల్లో 4, 5వ తరగతులు చదివి ఉత్తీర్ణత సాధించాలి.

నమోదు ఇలా...

మార్చి 31 వరకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఎస్‌సీ.ఏపీ.గవ్.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయవచ్చు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.125 పరీక్ష రుసుం ఆన్‌లైన్లో చెల్లించాలి. ఫీజు చెల్లించగానే ఓ ప్రత్యేక నంబరు కేటాయిస్తారు. ఆ నంబరు ఆధారంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష

ఏప్రిల్ 12న తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆయా ఆదర్శ పాఠశాలల్లో పరీక్షలు జరుగుతాయి. ఐదో తరగతి స్థాయిలో ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నపత్రం ఉంటుంది. ఓసీ, బీసీ విద్యార్థులు కనీసం 35 మార్కులు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 30 మార్కులు పొంది ఉండాలి. ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని జిల్లా విద్యాధికారి కిష్టప్ప తెలిపారు.

ప్రయోగం.. సమాజహితం

■ ఎస్కేయూలో ఆకట్టుకున్న విద్యార్థుల ప్రాజెక్టులు

ఎస్కేయూ, న్యూస్‌టుడే: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. ప్రఖ్యాత శాస్త్రవేత్త సీవీ రామన్ తన పరిశోధన ఫలితాన్ని (రామన్‌ఎఫెక్ట్) ధ్రువపరచిన ఫిబ్రవరి 28న దేశవ్యాప్తంగా జాతీయ విజ్ఞాన దినోత్సవంగా జరుపుకొంటారు. ఈ సందర్భంగా ఎస్కేయూలోని విద్యార్థులు వివిధ ప్రాజెక్టులు ప్రదర్శించారు. వాటిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల వివరాలిలా..

బ్యాక్టీరియాతో కాలుష్యానికి చెక్

ప్రాజెక్టు: బయోరెమిడియేషన్
విద్యార్థులు: పద్మ, నందిని, వినీల, లిఖిత, పల్లవి, వక్షిత
విభాగం: జంతుశాస్త్రం, ఎస్కేయూ
తరగతి: ఎమ్మెస్సీ, ప్రథమ సంవత్సరం
వివరాలు: నీరు, నేలలోని కాలుష్యాన్ని బ్యాక్టీరియా ద్వారా శుభ్రం చేయడం. సూడోమోనస్ బ్యాక్టీరియాను పొలాలు, నేల, నీరులోకి పంపడం వల్ల కాలుష్యాన్ని శుభ్రం చేస్తుంది.
ఉపయోగం: రసాయనిక పదార్థాలు కాకుండా హానికరం కాని బ్యాక్టీరియాతో కాలుష్యం శుభ్రం చేయవచ్చు. ఖర్చు కూడా చాలా తక్కువ. **బహుమతి:** ప్రథమ

పక్షుల బారి నుంచి పంట సంరక్షణ

➡ నేచురల్ పెస్ట్ కంట్రోల్ మెథడ్స్ త్రూద బర్డ్స్ ➡ శ్రావణి, శైలు ➡ జంతుశాస్త్రం, ఎస్కేయూ ➡ ఎమ్మెస్సీ, ప్రథమ సంవత్సరం ➡ చిలుకలు, గోరింకలు, గువ్వలు వంటి పక్షులను పొలాల్లో పెంచి ఆహారం, నీటి సదుపాయం కల్పించాలి. ఇవి ఆకులు, పూతను ఆశించే మిడతలు, ఆకు పురుగుల సంతతిని నియంత్రిస్తాయి. అయితే పత్తి, వేరుసెనగ వంటి పొలాల్లో మాత్రమే ఇది చేపట్టాలి. ➡ రసాయనిక మందులు పిచికారీ చేయకుండా సహజసిద్ధంగా పురుగులను నివారించవచ్చు. దీంతో ఆరోగ్య సమస్యలు ఉండవు. ➡ ద్వితీయ

సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేలా

➡ యూజింగ్ క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌మీట్ డేటా ➡ సాయి దినేష్ ➡ ఈసీఈ, ఎస్కేయూ ఇంజినీరింగ్ కళాశాల ➡ బీటెక్, ద్వితీయ సంవత్సరం ➡ సాంకేతిక సమాచారం ఒక కంప్యూటర్ నుంచి మరొక సిస్టమ్‌కు పంపేటప్పుడు డేటా లీక్ కాకుండా గోప్యంగా ఉంచడానికి క్వాంటం టెక్నాలజీతో అప్లికేషన్‌తో రక్షణ కల్పించడం. ➡ సైబర్ నేరాల బారిన పడకుండా సాంకేతికతను వినియోగించడం. ➡ తృతీయ

ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం

బుక్కరాయసముద్రం: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది ఉమ్మడి అనంతపురం జిల్లాలో తక్కువ వర్షపాతం కురిసే అవకాశముందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. సముద్రంలో ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, తద్వారా రుతుపవనాలపై ప్రభావం పడుతుందన్నారు. మార్చి ప్రారంభం నుంచే అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయన్నారు. రైతులు బెట్టకు తట్టుకునే, తక్కువ రోజుల్లో పండించే పంటలు సాగు చేయాలన్నారు. అధిక పెట్టుబడులు పెట్టి నష్టపోవద్దని సూచించారు. కురిసే ప్రతి వర్షం బొట్టు వృధాగా పోకుండా పంట కుంటలు తవ్వి భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలోనే పంటల సన్నద్ధతపై పూర్తి సమాచారం ఇస్తామని ఆయన వెల్లడించారు.

రేపటి నుంచి కాటికోటేశ్వరుడి ఉత్సవాలు

బత్తలపల్లి న్యూస్‌టుడే: మండలంలోని సంజీవపురం సమీపంలోని కాటికోటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు శనివారం తెలిపారు. ఈనెల 2న రెడ్డివారి బోనంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 3న జలధిపూజ, ఉత్సవ ప్రభ కొండకు చేరిక, 4న వీధులల్లో స్వామి వారి ప్రభ ఊరేగింపు, లంకాదహనం, 5న ఆలయ ప్రాంగణంలో పన్నేరుపు బండ్ల ప్రదక్షిణలు, పగలు తేరు, సాయంత్రం స్వామి ఉత్సవ విగ్రహంతో పాటు ముష్టూరులో ప్రభ ఊరేగింపు, 6న గ్రామంలోని ఎర్రికొండా భక్తుని జీవగడ్డలో స్వామికి మారు పూజలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటీ పెద్దలు తెలిపారు.

అలంకరణలో కాటికోటేశ్వరుడు

రంజాన్ వేళలు

	ఇఫ్తార్ (సా॥)	సహర్ (ఉ॥)
హిందూపురం	6.31	5.22
కదిరి	6.28	5.18
ధర్మవరం	6.33	5.18

అంత్యక్రియలు, నిర్యాణం, వర్ధంతి, జయంతి
మీ ఉన్నతికై శ్రమించిన, మీ కుటుంబ సభ్యుల/ఆత్మీయుల అంత్యక్రియలు, నిర్యాణం, వర్ధంతి, జయంతి ప్రకటనలు ఈనాడులో తక్కువ ఖర్చుతో ప్రకటనలు ప్రచురణ కొరకు
పూర్తి వివరములకు:
8008709784

పప్పుసెనగ కొనుగోళ్లకు నిరీక్షణ

■ ప్రభుత్వం ఆదేశించినా తెరుచుకోని కేంద్రాలు

ఈనాడు, అనంతపురం: దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్న చందంగా మారింది ఉమ్మడి జిల్లాలో పప్పుసెనగ రైతుల పరిస్థితి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అధికారులు పెడచెవిన పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పొరుగున ఉన్న కర్నూలు, కడప జిల్లాలో గత వారమే కేంద్రాలు ఏర్పాటు చేసినా ఉమ్మడి అనంత జిల్లాలో ఒక్కటీ మొదలుపెట్టలేదు. పంటను నిల్వ చేసుకునే వెసులుబాటు లేక.. కొనుగోలు చేసేందుకు అధికారులు ముందుకు రాకపోవడంతో తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.

★ ఉమ్మడి జిల్లాకు సంబంధించి రబీలో 1.20 లక్షల ఎకరాల్లో పప్పుసెనగ సాగు చేశారు. ఎకరాకు సగటున 6 నుంచి 7 క్వింటాళ్ల చొప్పున రెండు జిల్లాల్లో కలిపి 72 వేల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 860 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కొనుగోలు కేంద్రాలపై కనీస ప్రచారం లేకపోవడంతో రైతులు.. వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయిస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు.

అనామతుకు అమ్ముకుంటూ..: ఈసారి పప్పుసెనగకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.5,875 మద్దతు ధర ప్రకటించింది. కేంద్రాలు లేకపోవడంతో వ్యాపారులు రూ.4,800 నుంచి రూ.5 వేలకు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే తాడిపత్రి, యల్లనూరు ప్రాంతాల్లో 30 శాతం మంది రైతులు వ్యాపారులకు విక్రయించినట్లు చెబుతున్నారు.

● ఈ విషయమై మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ పెన్నేశ్వరీ మాట్లాడుతూ పప్పుసెనగ కొనుగోళ్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తొలుత 7 వేల టన్నుల కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతిచ్చింది. పరిస్థితిని బట్టి ఇంకా పెంచే అవకాశం ఉంది. త్వరలోనే సచివాలయాల పరిధిలో కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు.

ప్రజాప్రతినిధులు వస్తేనే?

సచివాలయాల పరిధిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. అధికారులు మాత్రం ప్రజాప్రతినిధులతోనే కేంద్రాలను ప్రారంభించాలని చూస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలంతా మొన్నటివరకు అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నారు. మళ్లీ బుధవారం నుంచి సమావేశాలు మొదలై శనివారం వరకు కొనసాగుతాయి. అప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తారా? లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఉగాది - రంజాన్ సంబరాలు
ఆఫర్ల ఛాలెంజ్
ఫిబ్రవరి 21 నుండి మార్చ్ 20 వరకు
క్వాలిటీ లో.. లేదు మాకు సాటి.
ధరలలో... రారు మాకు పోటి..
ఇది మా ఓపెన్ ఛాలెంజ్
తగ్గింపు లో... తగ్గేదెలే..!
అతిపెద్ద ఫ్యామిలి షాపింగ్ మాల్స్ గ్రూప్
DC Since 1994
డ్రస్ సర్కిల్ షాపింగ్ మాల్
ఆంధ్రప్రదేశ్ | కర్ణాటక
సుభాష్‌రోడ్, అనంతపురము
*T&C Apply
సాఫ్ట్ క్రేప్ శారీ ₹199 1 PC
గోల్డెన్ స్టార్ శారీ ₹279 1 PC
సురస్కి వర్క్ శారీ ₹549 1 PC
గాంధర్వ పట్టు శారీ ₹1499 1 PC
ప్యాంట్ సూట్ ₹444 1 PC
వర్క్ డ్రస్ మెటీరియల్ ₹729 1 PC
కుర్తి ₹129 1 PC
వెస్టన్ టాప్ ₹279 1 PC
KIDS BOYS & GIRLS WEAR
T-SHIRT ₹69 1 PC
CO-ORD SET ₹295 1 PC
T-SHIRT ₹145 1 PC
COTTON SHORT ₹175 1 PC
MEN'S WEAR
T-SHIRT ₹139 1 PC
JEANS ₹649 1 PC
TOWEL ₹77 1 PC
LUNGI ₹88 1 PC

(c) eenadu

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

EICHER TIPPERS FLEET for Sale Pro 6028T (500 CFT) 8Nos & Pro 2055T (100 CFT) 6Nos Good Condition. Ph: 9704699042.

BUSINESS SERVICES

BUSINESS OFFER

బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్, ఫైనాన్స్‌లో తాకట్టులో ఉన్నవి మా ద్వారా విడిపించి కొనబడును. ✆ 7382114647

బుక్ డిస్ట్రిబ్యూటర్స్ కొరకు మీ ప్రాంతములో ప్రైవేట్ స్కూల్స్ పరిచయం ఉండి అనుభవమున్న వారికి ప్రాధాన్యత. ఉమా పబ్లిషర్స్, గుంటూరు @ 98493 70729.

స్త్రీ/పు 2,50,000 పెట్టుబడితో మీ ఆఫీసు/ ఇంటివద్దే Dr.Tea/ Dr.Coffee/ Dr.Cool Drink యొక్క ఫ్రాంచైజీ నిర్వహిస్తూ, ప్రతినెల 25,000/- ఫిక్స్‌డ్ అలవెన్సు + అన్‌లిమిటెడ్ వీక్లీ ఆదాయం కలదు. ✆ 7842002046/ 6309572064

PEOPLE CARE

OLD AGE HOME

శివకేశవ హోమ్‌కేర్ సర్వీసెస్ ఇంటిపని, వంటపని, బేబీకేర్, మంచాన వున్న వృద్ధులకు 24 గం|| మీ ఇంటి వద్దనే ఉండి సేవచేయుటకు పంపించబడును. విజయవాడ. ✆ 9676038666

REAL ESTATE

గుంటూరుసిటీలో, గోరంట్ల, లాం, JKCరోడ్డు, ఇన్నర్ రింగ్‌రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు సంప్ర: 9399955545.

హిందూపురం రైల్వేస్టేషన్‌కి 3kmలో అద్భుతంగా డెవలప్ చేసిన ప్రాజెక్ట్‌లో ప్లాట్లు & 38 లక్షలకే డబుల్ బెడ్‌రూమ్ హౌసెస్ కలవు. సం: 6281824204.

ఇల్లు, ప్లాట్లు కొనదలచినవారు, అమ్మదలచిన వారు మరియు నూతన గృహములు కట్టించ దలచిన వారు, ప్లాటు చూపించి ఇల్లు కట్టించబడును. సంప్ర: 8328384465.

HOUSE FOR SALE

House Sale: in Sy.No: 212/2, Plot No: 34, Door No: 3-484, Side of Star Steels, Somanath Nagar, Anantapur. ✆ 9441228059.

LAND FOR SALE

సూరప్పగూడెం, భీమడోలు, ఏలూరు జిల్లా - 15 ఎకరాల కొబ్బరి తోట, 2 బోర్లు, డ్రిప్, NH-16 కి దగ్గరలో, ప్లాట్స్ /రియల్ ఎస్టేట్‌కి అనుకూలం. సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్: 9704322999, 7337228262.

PLOT FOR SALE

EMI ద్వారా విలువైన అప్రూవల్ ప్లాట్లు బెంగుళూరు హైవే అనంతపూర్ 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు EMI ద్వారా వీకెండ్ గార్డన్ మెడోస్‌లో వెంటనే ప్లాటు బుకింగ్ చేయండి. Cont: 9703727786, 7989576111.

అనంతపురంటౌన్, సూర్యనగర్ నందు LNS గార్మెంట్స్ వెనుక LP No: 149/90, ప్లాట్ నంబర్ 10 తూర్పు ఫేస్ 2.92 సెంట్లు (15x85) ప్లాట్ అమ్మబడును. 9440285259

ఏటీపీ To చెన్నైరోడ్, అనంతలక్ష్మీ ఇంజనీరింగ్ కాలేజి ఎదురుగా ఇటుకలపల్లి దగ్గర కమర్షియల్‌కు అనుకూలంగా ఉన్న 12 సెంట్లు హైవే బిట్ అమ్మబడును. (డైరెక్ట్) ✆ 9440285259

COMMERCIAL SPACE FOR SALE

బిల్డింగ్ అమ్మబడును
అనంతపురం - కళ్యాణదుర్గం రోడ్, బాలాజీ విల్లాస్ దగ్గర, తూర్పు ఫేస్, కొత్త ఇండిపెండెంట్ బిల్డింగ్ అమ్మబడును.
9440162864
9392742864

JOBS

Looking for fresher with basic computer skills and English for a start-up at Puttaparthi, any BPO / KPO experience is a plus. Email CV to: chinsoninc@gmail.com

Required Sales Excutives for Tanishq Jewellery Store, Inter Pass with Retail Experience # Tanishq Jewellery, R.F.Road, Anantapur. Ph: 9441719143.

తెలుగు లైవ్ ట్రైనింగ్ మరియు కంప్యూటర్ స్కానింగ్‌లో అనుభవం కలిగిన స్త్రీ/పు వ్యక్తి కావలెను. జీతం నెలకు 30,000/- సంప్ర: జయరాములు డాక్యుమెంట్ రైటర్, హిందూపురం. 9440248010.

ఏపీలో ప్రముఖ మద్యం పంపిణీ సంస్థకు జిల్లా వారీగా అనుభవజ్ఞులైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అవసరం. జీతం: 30 వేలు, TA / DA తో సహా ✆ 92463 63624, jobsimfl@gmail.com

క్షేత్ర సిబ్బంది ... కోసం ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ అవసరం. 8125110304 నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి, గుంటూరు మరియు విశాఖపట్నం.

Rajahamsa Grand ఇన్ Hotel నందు రూమ్ బాయ్స్‌గా పనిచేయుటకు కావలెను. సంప్రదించండి: 9948266888.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు వార్డెన్స్ మరియు క్లాస్ ఇన్‌ఛార్జీస్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతం: 12000 నుండి 14000 వరకు ఇవ్వబడును. (నాన్‌లోకల్ వారికి ఉచిత భోజన వసతి కల్పించబడును) విద్యార్హతలు: ఇంటర్ నుండి డిగ్రీ వరకు, వయస్సు: 22సం||రాల నుండి 40 సం||రాలు ఉండవలెను. వివరాలకు సంప్ర. ఫోన్: 9248733320.

మా కంపెనీలో పనిచేయుటకు Computer Operator పురుషులు కావలెను. అర్హత: Computer వచ్చి ఉండాలి, వయస్సు 40లోపు, జీతం: 9000 to 10000. సంప్ర: ATP. ✆ 9493181828.

గుంటూరులో మాస్టర్‌మైండ్స్ కాలేజ నందు వార్డెన్స్, హాస్టల్ ఇన్‌ఛార్జీగా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 12000/- నుండి 15000/- వరకు ఇవ్వబడును. (ఉచిత భోజనము వసతి కల్పించబడును) విద్యార్హతలు: ఇంటర్ మరియు డిగ్రీ, వయస్సు: 22 సంవత్సరముల పైన ఉండవలెను. వివరములకు సంప్ర: ✆ 92487 22279.

కోడూరులోగల కంపెనీలో పని చేయుటకు Supervisors & Engineers కావలెను. విద్యార్హత: డిగ్రీ, B.Tech వయస్సు 20 నుండి 30 సం||లు వర్కర్లు విద్యార్హత ITI, 10th పాస్/ ఫెయిల్ వయస్సు 19 to 25 సం||లు ✆ 8712620090, 8499096171

ఫీల్డ్ మేనేజర్స్, Gold వాల్యూయర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీస్టార్ గోల్డ్ కంపెనీకి కావలెను. ఏజ్: 22 to 35, ఫ్రెషర్స్ కూడా ✆ 62810 37879/ 90353 37879

ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థకు 10th/ ఇంటర్/ డిగ్రీ చదివిన (M/F) టార్గెట్ తో పని చేయగల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. కష్టపడే అభ్యర్థులు తమ బయోడేటాను వాట్సాప్ చేయండి. ✆ 9391296125.

ATPలో ప్రముఖ రైస్‌మిల్‌లో పనిచేయుటకు Logistics కొరకు 1 సం|| అనుభవం ఉన్న పురుషులు కావలెను. మంచి జీతం. ✆ 9032543196

FACULTY/ TEACHERS

Wanted: Jr & Sr Lecturers in Maths, Physics, Chemistry, Botany, Zoology, English, Sanskrit ATP6302037812.

ENGINEERING

Anantapuramu Townలోని HR Constructions యొక్క Central Government Building Project, Devenahalli, Bangalore నందు పనిచేయుటకు Government Building Projectలో అనుభవం కల్గిన Civil Engineer/ Quantity / Billing Engineer / Electrical Engineerలు కావలెను. సంప్రదించండి: Cell: 8019855419, 7672046641. Email: hrconstructions999@gmail.com

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

రామోజీ ఫిల్మ్‌సిటీలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: రంగంలేదైనా తమకు సాటి లేదని మహిళామణులు చాటిచెబుతున్నారు. వారి స్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకునే వేళ రామోజీ ఫిల్మ్‌సిటీ మార్చి నెలను అతివలకు అంకితం చేస్తూ మాసోత్సవాలను నిర్వహిస్తోంది. నేటి నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక ఆఫర్లతో మహిళలను ఫిల్మ్‌సిటీ సందర్శనకు ... దుకు వీలు కల్పించింది. వివిధ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని వయసుల మహిళలు సినీ ప్రపంచంలో వినోదం, విహారం, సినిమాటిక్ వైభవాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. రామోజీ స్టూడియో టూర్‌లో అద్వితీయ సినిమా సెట్ల వీక్షణం, లైవ్ షోలు, రైడ్స్, సాహసాల నెలవు సాహస్ సందర్శన, అలరించే పక్షుల పార్కు, సీతాకోకచిలుకల గార్డెన్, మోషన్ క్యాప్చర్, వర్చువల్ షూట్, మాయాలోకో ఇలా ఎన్నో ఆకర్షణలు అలరించనున్నాయి.

సద్వినియోగం చేసుకోండి.. రామోజీ ఫిల్మ్‌సిటీ మహిళా దినోత్సవ ఆఫర్‌లో భాగంగా అన్ని వయసుల మహిళలకు ఒక్కరికి రూ.1111 + జీఎస్టీ, కనీసం 11 మంది బృందంగా వస్తే ఒక్కొక్కరికి రూ.999 + జీఎస్టీతో ప్రవేశ రుసుం ఉంటుంది. బృందంగా వచ్చి వేడుకలు ఉత్సాహంగా జరుపుకోవడానికి ఇదే మంచి తరుణం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళా మాసోత్సవాల్లో పాల్గొని మరిచిపోలేని మధురానుభూతి పొందండి.

మరిన్ని వివరాలకు..
www.ramojifilmcity.comలో లాగిన్ అవ్వండి. లేదా 76598 76598కు కాల్ చేయండి.

బీసీల ద్రోహి జగన్ : మంత్రి సవిత

● కొడిగెనహళ్లిలో బీసీ వసతి గృహ నిర్మాణానికి భూమిపూజ

కొడిగెనహళ్లి (పరిగి), న్యూస్‌టుడే: రాష్ట్రంలో బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాట తప్పిన జగన్మోహన్‌రెడ్డి బీసీల ద్రోహిగా మిగిలి పోయారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విమర్శించారు. శనివారం పరిగి మండలం కొడిగెనహళ్లిలో రూ.1.80 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీసీ బాలుర వసతి గృహం నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఓ వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. బీసీలకు రాజకీయంగా, ఆర్థిక సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యతను గత వైకాపా ప్రభుత్వం విస్మరించిందన్నారు. కేవలం బీసీ ఓటు బ్యాంకు కోసం ఉపయోగించుకుందని విమర్శించారు. కార్యక్రమంలో పెనుకొండ ఆర్డీవో ఆనంద్‌కుమార్, తహసీల్దార్ హసీనాసుల్తానా, ఎంపీడీవో పులిరెడ్డప్ప, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, హిందూపురం పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి వి.హనుమప్ప, తెలుగు యువత జిల్లా కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ ఎస్.ఎస్. గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పరీక్షల భయాన్ని తరిమికొట్టేయండి..!

పదో తరగతి విద్యార్థుల కోసం ఉచిత వెబినార్ 1న

ఈనాడు ప్రతిభ | శ్రీచైతన్య

ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో కీలకం. చదువులో విద్యార్థి సామర్థ్యానికి టెన్త్ క్లాస్ ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. అందుకే పదో తరగతి వార్షిక పరీక్షలనగానే విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. అధిక మార్కులు సాధించాలనే లక్ష్యంతోపాటు తమపై తల్లిదండ్రులకు ఉండే అంచనాలను అందుకోవాలనే తపన ఆందోళనను పెంచేస్తుంది. పరీక్ష తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ కొందరిలో భయం పెరిగి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంటుంది. ఇలాంటి అనవసర భయాలను, ఆందోళనలను పోగొట్టి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు, 'ఈనాడు-ప్రతిభ' సంయుక్తంగా ఉచిత వెబినార్ నిర్వహిస్తున్నాయి. పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో వివరిస్తూ, అత్యుత్తమ మార్కులు సాధించడానికి ఈ వెబినార్ మార్గదర్శనం చేస్తుంది. ప్రముఖ సబ్జెక్టు నిపుణులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తక్కువ సమయంలో సిలబస్‌ను ఏ విధంగా రివిజన్ చేయాలో తెలియజేస్తారు. పరీక్షల భయాన్ని పోగొట్టి, మానసిక స్థైర్యం స్థిరంగా ఉంచేందుకు సైకాలజిస్టులు సూచనలు చేస్తారు. గత ఏడాది టాపర్లుగా నిలిచిన విద్యార్థులు తమ అనుభవాలను వివరించి స్ఫూర్తి నింపుతారు. టెన్త్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకూ ఈ వెబినార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇదిగో ఈ అంశాలపైనే సూచనలు

- యాక్టివ్ రీకాల్, మైండ్ మ్యాపింగ్ ద్వారా క్లిష్టమైన అంశాలను ఎలా గుర్తుంచుకోవాలి?
- గణితం, సైన్స్‌లో స్కోరింగ్ పాయింట్లు, ప్రెజెంటేషన్ టిప్స్
- ఏకాగ్రతను పెంచే చిన్న చిన్న వ్యాయామాలు
- పరీక్ష గదిలో టైం మేనేజ్‌మెంట్
- ఆరోగ్యం, ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- విద్యార్థులు అడిగే సందేహాలకు నిపుణుల సమాధానాలు

జూమ్ మీటింగ్, యూట్యూబ్ లైవ్, ఈనాడు.నెట్ ద్వారా వెబినార్‌లో జాయిన్ కావచ్చు

వెబినార్ తేదీ:	మార్చి 1, 2026 (ఆదివారం)
సమయం:	ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు

జూమ్ మీటింగ్ కోసం... | యూట్యూబ్ లైవ్ కోసం...

Join from PC, Mac, iPad, or Android:
Zoom - https://hov.to/b2c7ec22
Youtube Live - https://hov.to/d4ce0f1a

ఇంటర్ పరీక్షకు 3,607 మంది విద్యార్థుల హాజరు

కొత్తచెరువు, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లాలోని 42 పరీక్షా కేంద్రాల్లో శనివారం జరిగిన ద్వితీయ ఇంటర్ పరీక్షలకు 3,607 మంది హాజరైనట్లు డీఐఈవో చెన్నకేశవ ప్రసాద్ తెలిపారు. ద్వితీయ ఇంటర్ జనరల్‌లో బోటనీ, హిస్టరీ పరీక్షకు 2,432 మందికి గాను 2,362 మంది హాజరవగా 70 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌లో పేపర్-1 పరీక్షకు 1,305 మందికిగాను 1,245 మంది హాజరవగా 60 మంది గైర్హాజరైనట్లు డీఐఈవో తెలిపారు.

టమాటా కిలో గరిష్ఠం రూ.7

అనంతపురం (వ్యవసాయం): కక్కలపల్లి మార్కెట్‌లో టమాటా ధరలు పూర్తిగా పడిపోయాయి. కనీసం రవాణా ఖర్చులు కూడా చేతికి రాక అన్నదాతలు తోటల్లో వదిలేస్తున్నారు. శనివారం మార్కెట్‌లో కిలో గరిష్ఠం రూ.7 పలికింది. మధ్యస్థం రూ.6, కనిష్ఠం రూ.4 చొప్పున ధరలు పలికాయని మార్కెట్ ఇన్‌ఛార్జి రూప్‌కుమార్ తెలియజేశారు.

కృత్రిమమేధతో భవితకు ధీమా!

హిందూపురం, న్యూస్‌టుడే: ప్రపంచంలో మేధావులతో పాటు సామాన్య ప్రజలను సైతం ఆకట్టుకుంటున్న కృత్రిమ మేధను ఉపయోగించి సులువుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థినులు పొందుతున్నారు. 15 రోజులు ప్రతి రోజూ రెండు గంటలు హిందూపురం ఎన్ఎస్‌పీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులకు నిర్వహించిన ఉచిత శిక్షణ శనివారం ముగిసింది. ప్రధానమంత్రి ఉచ్చతర్ శిక్షణా అభియాన్(పీఎం ఉషా) పథకం కింద గుంతకల్లు ఎస్‌కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సహకారంతో ఎక్స్‌ఎల్ఆర్ సంస్థ తరపున ఈ శిక్షణ కొనసాగినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రగతి తెలిపారు. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ కోర్సుపై శిక్షణ పొందిన విద్యార్థినులు సొంతంగా సృజనతో కూడిన చిత్రాలు, పోస్టర్లు, ఆహ్వానపత్రాలు, పాటలు రూపొందించి ఆకట్టుకొన్నారు.

సొంతంగా ఎదిగేందుకు అవకాశం: ఈ కోర్సులో శిక్షణ పొందిన వారు స్వయం ఉపాధి ద్వారా ఎదగవచ్చు. తమ అవసరమైన సమాచారాన్ని కృత్రిమ మేధతో పొంది అవసరమైన విధంగా దీనిని వినియోగించుకోవచ్చు. ఏఐ శిక్షణ విద్యార్థినులను ఎంతో ఆకట్టుకుంది. భవిష్యత్తులో దీని ద్వారా ఎన్నో ఉపయోగాలు పొందవచ్చని విద్యార్థినులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎలాంటి సందేహం ఉన్నా ఏఐ పరిజ్ఞానంతో పరిష్కరించుకోవచ్చనే ఆత్మవిశ్వాసం పెరిగిందని విద్యార్థినులు అన్నారు. ఇలాంటి శిక్షణను ఉచితంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో తొలిసారిగా స్థానిక ఎన్ఎస్‌పీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నిర్వహించటంపై విద్యార్థినులు హర్షం వ్యక్తం చేశారు.

ధ్రువపత్రాలతో శిక్షణ పొందిన విద్యార్థినులు

ఇతరులపై ఆధారపడకుండా..

ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి సమస్యనైనా సహాయం పొంది ఇతరులపై ఆధారపడకుండా పరిష్కరించుకోవచ్చు. 15 రోజుల శిక్షణ కాలంలో కృత్రిమ మేధపై ఎంతో అవగాహన కలిగింది. దీనిని మరింత వృద్ధి చేసుకొని సొంతంగా ఎదిగి స్వయం ఉపాధి పొందాలని ఉంది. ఈ శిక్షణ ఉచితంగా కళాశాలలో విద్యార్థులకు ఇవ్వటం ఎంతో ఉపయోగపడుతోంది. **- భానుప్రియ, ద్వితీయ బీకాం**

మహిళలకు ఎంతో ఉపయోగం

మహిళలకు కృత్రిమ మేధ పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుంది. ఇతరులకన్నా మహిళలు సృజనగా ఆలోచించే ధోరణి ఉన్నందున ఈ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. 15 రోజులు సాగిన ఈ శిక్షణలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అలవర్చుకొన్నాం. ఈ శిక్షణను అవకాశంగా తీసుకొని మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాం. **- సిరివల్లి, ద్వితీయ బీకాం**

భక్తిశ్రద్ధలతో మండపోత్సవం

కదిరి, న్యూస్‌టుడే: శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు స్వామికి మండపోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత వసంత వల్లభులకు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. ఆలయంలో వేద మంత్రోచ్ఛారణలతో ఆస్థాన పూజలు చేశారు. అనంతరం శ్రీవారు, అమ్మవార్లను మండపోత్సవ రథంలో కొలువుదీర్చారు. రథాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, ఈవో శ్రీనివాస రెడ్డి లాగి తిరువీధుల ఉత్సవాన్ని ప్రారంభించారు. భక్తుల మధ్య తిరువీధుల ఉత్సవంతో దర్శనమిచ్చిన నారాసింహుడు పూజలందుకున్నారు. పురవీధుల్లో ఊరేగిన శ్రీవారు భక్తులకు కరుణాకటాక్షాలను ప్రసాదించి ఆలయానికి చేరుకున్నారు.

ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత వసంత వల్లభులకు పూజలు

రథాన్ని లాగుతున్న ఎమ్మెల్యే కందికుంట, ఈవో తదితరులు

ఖాద్రీశుని ఆలయం.. పుష్పవర్ణ శోభితం

శ్రీఖాద్రీశుని ఆలయం పుష్పాల అలంకరణతో పూదోటలా మారింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయాన్ని రంగు, రంగుల పుష్పాలతో ముస్తాబు చేశారు. ఇందుకు పొరుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా పూలను తెప్పించారు. రాజగోపురం వద్ద స్వాగత తోరణం, గర్భాలయం చుట్టూ, అంతరాలయం అంతటా పూల సజ్జాలతో పొందికగా అమర్చారు. భక్తులు చూపు తిప్పుకోలేనంత శోభాయమానంగా సుందరీకరించారు. **- న్యూస్‌టుడే, కదిరి**

ఆలయ ప్రధాన గోపురం వద్ద స్వాగత తోరణం

NSL రెన్యూవబుల్ CPP ప్రైవేట్ లిమిటెడ్

కళ్యాణదుర్గం

బహిరంగ ప్రకటన

NSL Renewable CPP Pvt Ltd వారు తమ 132/33 కేవీ పూలింగ్ సబ్‌స్టేషన్ నుండి AP TRANSCO పంపనూరు తాండా 132/220 కేవీ గ్రిడ్ సబ్‌స్టేషన్ వరకు 1.08 కి.మీ పొడవుతో 132 కేవీ EHT లైన్‌ను నిర్మించారు. ఈ లైన్‌ను 02-03-2026 లోపు ఛార్జ్ చేయనున్నట్లు తెలియజేయబడుచున్నది. ఈ లైన్ అనంతపురం జిల్లాలోని తిప్పేపల్లి గ్రామం మరియు సత్యసాయి జిల్లాలోని భానుకోట గ్రామం గుండా వెళ్తుంది.

పై విద్యుత్ ప్రసార లైన్ సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజలు మరియు గృహ పశువులు విద్యుత్ ప్రభావం (ఇండక్షన్) వల్ల కలిగే ప్రమాదాల పట్ల జాగ్రత్తలు పాటించవలసిందిగా మనవి చేయబడుచున్నది.

ఈ సందర్భంగా సాధారణ ప్రజలకు క్రింది జాగ్రత్తలు సూచించబడుచున్నవి:



1. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్‌మిషన్ టవర్లపైకి ఎక్కవద్దు.
2. ట్రాన్స్‌మిషన్ లైన్ క్రిందుగా వెళ్లేటప్పుడు పొడవైన కర్రలు లేదా పొడవైన వస్తువులు తీసుకెళ్లవద్దు.
3. ట్రాన్స్‌మిషన్ లైన్ కారిడార్ క్రింద 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు పెరిగే చెట్లు లేదా మొక్కలు నాటవద్దు.

ఈ లైన్‌ను 02-03-2026 లోపు ఛార్జ్ చేయనున్నందున, పై సూచనలు / జాగ్రత్తలను కచ్చితంగా పాటించవలసిందిగా ప్రజలకు గట్టిగా తెలియజేయబడుచున్నది. ప్రమాదాలు లేదా ఇతర హానుల విషయంలో NSL Renewable CPP Pvt Ltd సంస్థకు ఎటువంటి బాధ్యత ఉండదు.

ఈ సమాచారం ప్రజా అవగాహన కోసం జారీ చేయబడినది. దయచేసి మీ పరిధిలో విస్తృతంగా ప్రచారం చేయగలరు.

సం/- అధికార ప్రతినిధి

అంబటికి కళ్యాణదుర్గం పోలీసుల నోటీసులు

గుంటూరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల విషయమై అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నమోదైన కేసులో పోలీసులు మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నోటీసులు ఇచ్చారు. శనివారం గుంటూరు సిద్ధార్థనగర్‌లోని అంబటి కార్యాలయానికి పోలీసు కానిస్టేబుల్ వచ్చి నోటీసులు ఇచ్చారు.

వైకాపా నాయకుడిపై మరో చీటింగ్ కేసు

తలుపుల, న్యూస్‌టుడే: రైస్‌పుల్లింగ్ పేరుతో మోసాలకు పాల్పడి కటకటాల్లోకి వెళ్లిన వైకాపా తలుపుల మండల కన్వీనర్ కృష్ణారెడ్డి అలియాస్ డిక్కీబాబుపై మరో చీటింగ్ కేసు నమోదైనట్లు కదిరి గ్రామీణ సీఐ నాగేంద్ర, ఎస్సై చెన్నయ్య తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఫణికృష్ణ నుంచి రూ.80 లక్షలు తీసుకొని మోసం చేశాడని, బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. తీసుకొన్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే చంపుతానని బెదిరించేవాడని, అతనితో పాటు కొంతమంది స్నేహితులపై కేసునమోదు చేసినట్లు తెలిసింది.

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా...



తొగట వీర క్షత్రియ అవివాహితులకు సువర్ణావకాశం

నేడు తొగట వీర క్షత్రియ అవివాహిత వధూవరులకు

ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', తొగట వీర క్షత్రియ అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు **నేడు (ఆదివారం, మార్చి 01న) ఉదయం 9 గం|| నుంచి సాయంత్రం 5.30 గం|| వరకు** తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 91543 66099, 91547 72006 ఫోన్ నంబర్లకు సంప్రదించవచ్చు.

వధూవరుల బయోడేటా, ఫొటోలను పైన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్ యాప్ ద్వారా చేసుకోవచ్చు.

వాగ్వాదానికి దిగిన వైకాపా,తెదేపా సభ్యులు

అభివృద్ధిపై ఆర్భాటపు ప్రచారం మానండి

● కౌన్సిల్‌లో వైకాపా విమర్శలు.. తిప్పికొట్టిన ఛైర్మన్

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని 13 ప్రధాన రహదారులను విస్తరించి, అభివృద్ధి చేస్తామంటూ 18 నెలల క్రితం ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రణాళికలు లేవు.. నిధుల మంజూరు ఊసే లేదు.. ఆర్భాటపు ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టడం మాని, క్షేత్రస్థాయిలో అభివృద్ధి చూపించాలని వైకాపా కౌన్సిలర్ శివ తదితరులు కౌన్సిల్ సమావేశంలో ధ్వజమెత్తారు. హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని ఛైర్మన్ రమేశ్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. సమావేశంలో అజెండాలోని రోడ్ల అభివృద్ధి అంశంపై చర్చించే సమయంలో వైకాపా, తెదేపా సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఛైర్మన్ రమేశ్ జోక్యం చేసుకొని వైకాపా సభ్యులు రాద్ధాంతం చేయడం మానుకోవాలని, మీ హయాంలో ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకోవాలని హితవు పలికారు. రైల్వే రోడ్ విస్తరణ చేపట్టడం చేతగాక వదిలేస్తే ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక నిధులు తెచ్చి నిర్మాణం చేయిస్తున్నది కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వైకాపా హయాంలో ఐదేళ్లలో చిన్న పని చేయలేదని, ఒక్క రూపాయి నిధులు మంజూరు కాలేదని, పట్టణాన్ని అస్తవ్యస్తంగా మార్చి వేశారని విమర్శించారు. పట్టణంలో రూ.92.5 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన, రూ.15 కోట్లతో చేపట్టిన పనులు, రూ.1.5 కోట్లతో గుడ్డం కోనేరు అభివృద్ధి పనులు కనిపించడం లేదా అని గుర్తు చేశారు. రూ.76 కోట్లతో మురుగు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం, రూ.10 కోట్లతో సూరప్ప కుంటను ట్యాంక్ బండ్ తరహాలో తీర్చిదిద్దే పనులు, రూ.136 కోట్లతో ఇంటింటికి తాగునీటిని అందించే ప్రాజెక్టు పనులు చేయడానికి టెండర్లు పిలుస్తున్నామని, తమ ప్రభుత్వ హయాంలోనే అన్ని పనులు పూర్తి చేసి, పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఇప్పటికైనా వైకాపా నాయకులు కువిమర్శలు మాని, ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. పట్టణంలో బాబు జగ్జీవన్‌రాం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, అంబేద్కర్ భవన్ చుట్టూ ప్రహరీ నిర్మించాలని కౌన్సిలర్ మల్లికార్జునతో పాటు దళిత కౌన్సిలర్లు వినతి పత్రాన్ని అందజేశారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, వైస్ ఛైర్మన్ బలరామిరెడ్డి, అన్ని విభాగాల అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

చేనేత కార్మికుడి బలవన్మరణం

ధర్మవరం, న్యూస్‌టుడే: అప్పులు తీర్చలేక ధర్మవరం పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన చేనేత కార్మికుడు **చంద్రశేఖర్** (40) ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్ పోలీసుల వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో చంద్రశేఖర్ వంట గదిలోకి వెళ్లి చీరతో ఉరి వేసుకున్నాడు. సీఐ రెడ్డప్ప ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చంద్రశేఖర్, భార్య శశికళ ఇంట్లో మగ్గాలు నేస్తూ జీవనం చేసేవారు. వీరికి కుమారుడు కార్తికేయ, కుమార్తె కార్తీక ఉన్నారు. మగ్గాల నిర్వహణకు, పిల్లల చదువులకు రూ.7 లక్షల వరకు అప్పు చేశాడు. వాటిని తీర్చే మార్గం లేక తన భర్త ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

నీటి కుంటలో పడి వృద్ధుడి మృతి

పరిగి, న్యూస్‌టుడే: పరిగి చెరువులో శనివారం బహిర్భూమికి వెళ్లిన వృద్ధుడు నారాయణప్ప(92) సమీపంలోని నీటి కుంటలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. ఆయన స్వగ్రామం కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపుర జిల్లా నందిహిల్స్. కొన్ని సంవత్సరాలుగా పరిగిలోని తన కుమార్తె జయమ్మ వద్ద ఆశ్రయం పొందుతున్నాడు. కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రంగడుయాదవ్ తెలిపారు.

బంగారు ఆభరణాల దుర్వినియోగంపై కేసు నమోదు

చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: ఓ ప్రైవేట్ గోల్డ్‌లోన్ కంపెనీలో ఆపరేషన్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి బంగారు నగల దుర్వినియోగానికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సత్యనారాయణ పేర్కొన్నారు. వివరాల మేరకు గోల్డ్‌లోన్ కంపెనీలో బావిగడ్డ అనుదీప్ ఆపరేషన్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. గతేడాది నవంబర్ 25 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 8 వరకు వినియోగదారులు తనఖా పెట్టిన బంగారు ఆభరణాల విషయంలో దుర్వినియోగానికి పాల్పడ్డాడు. కంపెనీ ప్రతినిధులు ఆడిట్ నిర్వహించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వినియోగదారులు బంగారు ఆభరణాలపై వారి అవసరం మేరకు కొంత నగదు తీసుకుని వెళ్లగా దానికి నిర్దేశిత రుసుం ఎంత వస్తే అంత నవీకరణ పేరుతో వినియోగదారుల పేరునే తీసుకునేవాడు. సదరు వ్యక్తి కొంత నగదు చెల్లించినప్పటికీ ఇంకా రూ.19.79 లక్షలు లోటు ఉండటంతో మేనేజర్ అరుణ్‌కుమార్ ఫిర్యాదు చేశారు.

వృద్ధ దంపతుల విషాదాంతం

● హంద్రీనీవా కాలువలో దూకి ఆత్మహత్య



వెంకటాచలపతి

కుమారమ్మ

కొత్తచెరువు, న్యూస్‌టుడే: అన్యోన్య దాంపత్యం వారిది. కష్టపడి పని చేసి ముగ్గురు పిల్లల్ని పెంచారు. అందరికి పెళ్లిళ్లు చేశారు. ప్రశాంత జీవనం గడపాల్సిన మలివయసులో ఏ కష్టమొచ్చిందో.. దంపతులిద్దరూ ఇంటి నుంచి బయటకు వచ్చారు. హంద్రీనీవా కాలువలో దూకి బలవన్మరణం చెందారు. పోలీసుల వివరాల మేరకు.. రొద్దం మండలం తురకలాపట్నం గ్రామానికి చెందిన భూపాల వెంకటాచలపతి(62), కుమారమ్మ(58) దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె పుట్టపర్తిలో ఉండగా ఇద్దరు కుమారులు స్వగ్రామంలో చిరు వ్యాపారాలతో జీవనం సాగిస్తున్నారు. గత కొన్నేళ్లుగా వెంకటాచలపతి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఆసుపత్రికి వెళుతున్నామని చెప్పి శుక్రవారం రాత్రి భార్యతో కలిసి వచ్చారు. ఇద్దరూ పెనుకొండ మండల పరిధిలోని హంద్రీనీవా కాలువలో దూకారు. వీరి మృతదేహాలు శనివారం కొత్తచెరువు మండలం గుంటిపల్లి దగ్గర ఉన్న కాలువ వద్దకు కొట్టుకువచ్చాయి. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి వెలికితీశారు. కుటుంబ, ఆర్థిక సమస్యలతో వృద్ధ దంపతులు మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యూపీఎస్ సీఐ మారుతి శంకర్ తెలిపారు.

(c) eenadu

భూనీళ సమేతుడైన లక్ష్మీనరసింహస్వామి

లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

చిలమత్తూరు, న్యూస్‌టుడే: కసనంలో వెలసిన భూనీళ సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్చి 1న హనుమంత వాహనోత్సవం, 2న కల్యాణోత్సవం, సాయంత్రం సహస్రదీపాలంకరణసేవ, 3న బ్రహ్మరథోత్సవం, 4వతేదీ రాత్రికి ముత్యాలపల్లకి, తెప్ప తిరునాళ్ల, 5న వసంతోత్సవం, ధ్వజావరోహణం, రాత్రి ఉయ్యాలోత్సవం, 6న అభిషేకార్చనలు, 7న పుష్పయాగ సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు.

హిందూపురం

• హిందూపురం • పెనుకొండ • మడకశిర

3న వార్షికోత్సవం

గుడిబండ, న్యూస్‌టుడే: పీసీగిరి శ్రీలింగాచార్య ఆవల ఆశ్రమంలో ఈనెల 3న వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు దేవరప్పస్వామి తెలిపారు. గంగపూజ, సుప్రభాతం, అనంతోత్సవం, ధ్వజారోహణం, గురుపూజ, గురుభజన, మహామంగళ హారతి, అన్నదానం నిర్వహించనున్నట్లు తెలిపారు.

న్యూస్ కంట్రిబ్యూటర్లు కావలెను

ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో పటిష్ఠమైన వార్తా వ్యవస్థను కలిగి, తాజా వార్తలను సేకరించి, వాటిని ఈనాడుతో పాటు ఈనాడు.నెట్, ఈటీవీ, ఈటీవీ భారత్ వంటి సంస్థలకు అందిస్తున్న న్యూస్ ఏజెన్సీ 'న్యూస్‌టుడే'కు న్యూస్ కంట్రిబ్యూటర్లుగా వార్తలు అందించేందుకు ఔత్సాహికులైన యువకులు కావలెను.
అర్హత: డిగ్రీ, **వయస్సు:** 30 సంవత్సరాలలోపు
అభిరుచి: వార్తల రూపంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తేవాలన్న తపన, స్థానికులై, పరిసర ప్రాంతాలపై అవగాహన, కనీస సామాజిక - రాజకీయ పరిజ్ఞానం, కలివిడిగా ఉండే తత్వం కలిగి ఉండాలి.
న్యూస్ కంట్రిబ్యూటర్లు అవసరమైన ప్రాంతాలు
హిందూపురం అర్బన్
సరళమైన తెలుగులో రాయగల నేర్పు, లోకజ్ఞానం, వర్తమాన రాజకీయ-సామాజిక తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండాలి.
ఆసక్తిగలవారు 02-03-2026 తేదీన (సోమవారం) మధ్యాహ్నం 2 గం.లకు ఈ కింది చిరునామాలో రాతపరీక్షకు హాజరు కావలెను.
గతంలో హాజరైనవారు తిరిగి ఈ పరీక్షకు రావనవసరం లేదు.
న్యూస్‌టుడే ప్రైవేట్ లిమిటెడ్
C/o ఈనాడు కార్యాలయం, బెంగుళూరు రోడ్, రాప్తాడు, అనంతపురం జిల్లా

మేమున్నాం.. మీకు తోడుగా

హిందూపురం : 91548 46650
పెనుకొండ : 91000 20922
మడకశిర : 76759 19016

సమస్య: గోరంట్లలోని రెడ్డివారివీధిలో 20 రోజులకోసారి నీటి సరఫరా జరుగుతోంది. -గనేనాయక్, విశ్రాంత ఉద్యోగి
సమాధానం: మోటారు సమస్యతో ఆలస్యం అయింది, పరిస్థితి చక్కదిద్దాం. -సంజయ్‌నాయక్, పంచాయతీ కార్యదర్శి
సమస్య: మద్దికుంట బీసీ కాలనీలో నీటి పథకం పనిచేయడం లేదు. - డీకే హనుమంతరాయప్ప
సమాధానం: రెండు రోజుల్లో మరమ్మతు చేయిస్తాం. -అమరీశ్, పంచాయతీ కార్యదర్శి
సమస్య: బుక్కిట్లలో వీధి దీపాలు లేక అంధకారంలో ఉంటున్నాం. -పుట్టారెడ్డి
సమాధానం: వెంటనే ఏర్పాటు చేస్తాం. -రంగస్వామి, సర్పంచి, తాళకెర
సమస్య: మొసలిపల్లిలో శుద్ధ జల కేంద్రం పని చేయక నీటి సమస్య నెలకొంది. -లింగప్ప
సమాధానం: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. -గోవిందప్ప, ఉప ఎంపీడీవో, రొద్దం
సమస్య: రొద్దంలోని ప్రధాన వీధుల్లో దీపాలు వెలగక అంధకారం నెలకొంది. - రాజు
సమాధానం: పరిశీలించి చర్యలు చేపడతాం. -గోవిందప్ప, పంచాయతీ కార్యదర్శి
-న్యూస్‌టుడే, గుడిబండ, రొద్దం, గోరంట్ల
సమస్య: పట్టణంలోని రహమత్‌పూర్ సర్కిల్ నుంచి పాంచజన్య బ్రిలియంట్స్ పాఠశాల చుట్టుపక్కల పందుల బెడద ఎక్కువగా ఉంది. -వెంకటేశ్
సమాధానం: పరిశీలించి చర్యలు తీసుకొంటాం. -మల్లికార్జున, మున్సిపల్ కమిషనర్, హిందూపురం.
– న్యూస్‌టుడే, హిందూపురం సాంస్కృతికం

సమస్యలు పరిష్కారం

గుడిబండ: మండలంలో నెలకొన్న వివిధ సమస్యలను 'ఈనాడు'లో మేమున్నాం..మీకుతోడుగా శీర్షికన ప్రచురించగా బాధ్యులు స్పందించారు. కేకేపాళ్యం బీసీ కాలనీలో పంచాయతీ కార్యదర్శి అమరీశ్, బాలేపల్లి ఇందిరమ్మ కాలనీలో సర్పంచి నారాయణప్ప, మైనగానిపల్లి ఇందిరమ్మ కాలనీలో సర్పంచి లక్ష్మీనారాయణ, శంకరగల్లు ఇందిరమ్మ కాలనీలో సర్పంచి జయమ్మ, రామయ్యనహట్టిలో సర్పంచి నరసమ్మ వీధి దీపాలు ఏర్పాటు చేశారు. హిరేతుర్పి బీసీ కాలనీలో ఎంపీడీఓ డా. కేశవరెడ్డి తాగునీటి సమస్య పరిష్కరించారు. ఫళారం నుంచి కొంకల్లు వరకు ఉన్న మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చేందుకు మండల ఇంజినీరు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. ముతుకూరు ఎస్సీ కాలనీలో పంచాయతీ కార్యదర్శి అమరీశ్ హరితరాయబారుల ద్వారా మురుగును తొలగింపజేశారు. కురుబరపల్లి, పీఎన్ పాళ్యం రోడ్డుకు ఇరువైపులా ఉన్న కంపచెట్లను మండల ఇంజినీరు సాయికుమార్ తొలగింపజేశారు. రాళ్లపల్లి ఎస్సీకాలనీలో తాగునీటి సమస్యను సర్పంచి లక్ష్మీనారాయణ పరిష్కరించారు.

మడకశిర బస్సులు.. ప్రయాణికులకు అవస్థలు

చక్రం బయటకు రావడంతో దిగేసిన ప్రయాణికులు

మడకశిర గ్రామీణం, న్యూస్‌టుడే: మడకశిర డిపో ఏర్పడిన నాటి నుంచి అరకొర బస్సులతోనే నెట్టుకొస్తున్నారు. 2009 డిసెంబరులో 5 సర్వీసులతో డిపోను ప్రారంభించారు. నేటికీ గ్రామాలకు పూర్తిస్థాయిలో బస్సులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. అరకొర బస్సులతో అసౌకర్యంగా ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది.

డిపోలో బస్సులు ఇలా: మడకశిర డిపోలో 33 సర్వీసులున్నాయి. ఇందులో 6 ఎక్స్‌ప్రెస్‌లు, 4 హైటెక్‌లు, నాలుగు కొత్త ఆర్డినరీలు, మిగతావన్ని పాతవి, కాలం చెల్లిన బస్సులు కావడంతో తరచూ మొరాయిస్తున్నాయి.

ప్రమాదపుటంచున ఆగే: ★ ఆరు నెలల క్రితం గుడిబండ మండలం సీసీగిరి సమీపంలో ఆర్టీసీ బస్సు ముందు చక్రం బయటకు రావడంతో ప్రయాణికులు హడలెత్తిపోయారు. దాదాపు 10 మీటర్ల వరకు బస్సు రోడ్డుకు రాసుకుంటూ వెళ్లింది. అందులో 20 మంది వరకు ప్రయాణికులు ఉండగా డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపడంతో చిన్నపాటి గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

★ తాజాగా గత మంగళవారం ఉదయం అమరాపురం నుంచి హిందూపురం వెళ్లే ఆర్టీసీ బస్సు మడకశిర మండలం కదిరేపల్లి బస్టాండు వద్దకు రాగానే మెయిన్ ఆక్సిల్ కింగ్ పిన్ కట్ అవ్వడంతో పెద్ద శబ్దం వచ్చింది. ముందుభాగంలోని ఎడమ చక్రం బయటకు వచ్చింది. డ్రైవర్ అప్రమత్తమై బస్సును అదుపు చేశారు. ఉదయం కావడంతో బస్సులో కళాశాల విద్యార్థులు, మహిళలతో పాటు 140 మంది కిక్కిరిసి ప్రయాణించారు. అసలే పాతబస్సు కావడంతో ఆక్సిల్ కట్టయ్యింది. ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మడకశిర నియోజకవర్గం:	
గ్రామాలు	326
జనాభా	2.55లక్షలు
రోజు ప్రయాణించే వారు దాదాపు	5వేల మంది

త్వరలో కొత్తవి రానున్నాయి..
- రంగభాస్యం, డీఎం, మడకశిర

2011 నాటి బస్సులు ఇప్పటికే పది వరకు స్క్రాప్ అయ్యాయి. ఫిబ్రవరి 26న మరో బస్సు ఆగిపోయింది. వీటి స్థానంలో కొత్తవి నడిపేందుకు ఈడీ దృష్టికి తీసుకు వెళ్లాం. త్వరలో కొత్త బస్సులు రానున్నాయి.

80 అడుగులు వద్దు.. 40 చాలు

ముద్దిరెడ్డిపల్లి రహదారి విస్తరణపై ఆందోళన

ఆందోళనకారులతో మాట్లాడుతున్న మున్సిపల్ ఛైర్మన్ రమేశ్

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని మేళాపురం సర్కిల్ నుంచి ముద్దిరెడ్డిపల్లి మీదుగా జాతీయ రహదారి వరకు 4 కిలోమీటర్ల పొడవునా 80 అడుగుల వెడల్పుతో రహదారి విస్తరణ చేస్తే ఈ ప్రాంత వాసులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, మాస్టర్ ప్లాన్‌లో పేర్కొన్న విధంగా 40 అడుగులకే విస్తరణను పరిమితం చేయాలని మేళాపురం, ముద్దిరెడ్డిపల్లి ప్రాంతాలకు చెందిన వందలాది మంది శనివారం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. విస్తరణకు తాము అడ్డు కాదని, అది తమను దెబ్బ తీసే విధంగా ఉండరాదని నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. కౌన్సిల్ సమావేశాన్ని దిగ్బంధించడానికి ప్రయత్నించారు. దీంతో వారితో మున్సిపల్ ఛైర్మన్ రమేశ్, కమిషనర్ మల్లికార్జునలు చర్చించారు. వారితో బాధితులు మాట్లాడుతూ రహదారి పక్కన చిన్నచిన్న దుకాణాలు, ఇళ్లు, విద్యా సంస్థలు, వివిధ మతాల ప్రార్థనా మందిరాలు, చేనేత, మరమగ్గాల పరిశ్రమలు ఉన్నాయని, రహదారి విస్తరణతో వీటిని కోల్పోవాల్సి వస్తుందని వాపోయారు. మున్సిపాలిటీ ఇచ్చే నష్టపరిహారపు బాండ్లతో ఒనగూడే ప్రయోజనం తక్కువేనని పేర్కొన్నారు. 80 అడుగుల వెడల్పు అనేది తుది నిర్ణయం కాదని, స్థలం కోల్పోయే అందరితో చర్చిస్తామని, ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఛైర్మన్ పేర్కొన్నారు. బాధితులతో మంగళవారం సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

సైనిక్ పాఠశాల ప్రవేశ పరీక్షలో ప్రతిభ

కార్తికేయ

గోరంట్ల, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా విడుదలైన అఖిల భారత సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష(ఏఐఎస్ఎస్ఈఈ) 2026లో గోరంట్ల విద్యార్థి కార్తికేయ నాగేశ్వర్ ప్రతిభ కనబరిచాడు. 300 మార్కులకు 274 మార్కులు సాధించి 1077 ర్యాంకు పొందాడు. ఈ ర్యాంకుతో తప్పనిసరిగా కోరుకున్న పాఠశాలలో సీటు వస్తుందని కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థిని పలువురు అభినందించారు.

పండగలా ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ

చిలమత్తూరు : ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని మండల తెదేపా నాయకులు శనివారం ఒక పండగలా నిర్వహించారు. శెట్టిపల్లి పంచాయతీ తిమ్మామిడిపల్లి గ్రామంలో ఎంపీ పార్థసారథి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ప్రజలతో కాసేపు మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో తెదేపా మండల కన్వీనర్ శ్రీనివాసులు, ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులు శ్రీనివాసరావు, బాలాజీ, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ బేకరి గంగాధర్, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీదేవి, అసెంబ్లీ బీసీసెల్ అధ్యక్షుడు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

హిందూపురంలో నమూనాలను పరిశీలిస్తున్న మున్సిపల్ ఛైర్మన్ రమేశ్, పాఠశాల నిర్వాహకులు

గుండుమల పాఠశాలలో నృత్యం చేస్తున్న విద్యార్థులు

గుట్టూరులో విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న ఎంఈవో,హెచ్ఎం

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

సోమందేపల్లి క్రీస్తుజ్యోతి పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శనలో చిన్నారులు

హిందూపురం, మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో విద్యార్థులు రూపొందించిన విజ్ఞాన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన ప్రదర్శనలకు బహుమతులు అందజేశారు. **- న్యూస్‌టుడే బృందం**

లేపాక్షి కేజీబీవీలో తయారు చేసిన నమూనాల ప్రదర్శన

రూ.40 కోట్లతో మండల అభివృద్ధి పనులు

విట్టాపల్లికి వెళ్లే రహదారిని చూపుతున్న మంత్రి సవిత

పరిగి, న్యూస్‌టుడే : పరిగి మండలంలో రూ.40 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. శనివారం పరిగి మండలంలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మధుగిరి రహదారి నుంచి చెర్లోపల్లికి వరకు రూ.82లక్షలు, మడకశిర రోడ్డు నుంచి కాలువపల్లి వరకు రూ.45లతో రోడ్డు పునరుద్ధరణ పనులు, పరిగి నుంచి శ్రీరంగరాజుపల్లికి వెళ్లే రహదారి నిర్మాణానికి రూ.3.20కోట్లు, ఇతర రహదారుల నిర్మాణానికి పైన పేర్కొన్న నిధులు వెచ్చించనున్నట్లు తెలిపారు. అనంతరం కొడిగెనహళ్లిలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. పైడేటి నుంచి విట్టాపల్లి వరకు రూ.26లక్షల వ్యయంతో చేపడుతున్న బీటీ రోడ్డు పనులను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు సోమప్ప, బాలాజీ, మాజీ జడ్పీటీసీ సూర్యనారాయణ, జనసేన పార్టీ కన్వీనర్ సురేష్, నాయకులు శివ, మూర్తి, భాజపా మాజీ మండలాధ్యక్షుడు బంగారుచంద్ర పాల్గొన్నారు.

విద్యార్థినులు కష్టపడి చదవాలి

విశ్రాంత ప్రధానాచార్యులు ప్రసాద్‌కు సన్మానం

గుడిబండ, న్యూస్‌టుడే: విద్యార్థినులు క్రమశిక్షణతో చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలని విశ్రాంత ప్రధానాచార్యులు పి.ప్రసాద్ పేర్కొన్నారు. గుడిబండ గురుకుల బాలికల పాఠశాలలో 9వ వార్షికోత్సవం, సరస్వతీపూజను శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానాచార్యులు వరలక్ష్మి, రాష్ట్ర వక్కలిగ కార్పొరేషన్ ఛైర్మన్ లక్ష్మీనారాయణ, విశ్రాంత ఏబీసీఓ రామప్ప, మాజీ సర్పంచి చంద్రప్ప, ఛైర్మన్ జగదీశ్, గంగాధర్‌లు పాల్గొని విద్యార్థినులకు తగు సూచనలు, సలహాలిచ్చారు. అనంతరం విశ్రాంత ప్రధానాచార్యులు పి.ప్రసాద్‌ను సన్మానించారు.

హిందూపురం సాంస్కృతికం: ప్రతి విద్యార్థి ఏకాగ్రతతో విద్యనభ్యసిస్తే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అనంతపురం ఆర్ఎస్ఎస్ విభాగ్ సంపర్క్ ప్రముఖ్ సుబ్బరాజుగుప్త పేర్కొన్నారు. శనివారం ఎంఎఫ్ రోడ్డులోని సరస్వతి విద్యా మందిరం ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల నృత్యాలు, పాటలు, శ్రీకృష్ణ దేవరాయల సన్నివేశం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కర్ణాటక బ్యాంక్ మేనేజర్ పీఎన్ దీపిక, అనంతపురం సమితి కోశాధికారి రాధాకృష్ణ, పాఠశాల అధ్యక్షుడు సత్యనారాయణ, కార్యదర్శి వెంకటరాములు, ప్రధానోపాధ్యాయురాళ్లు ప్రశాంతి, సత్యవతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పట్టుకు ప్రోత్సాహకం అందిస్తేనే భవిష్యత్తు

బకాయిల విషయం అసెంబ్లీలో ప్రస్తావించటం హర్షణీయం

హిందూపురం, న్యూస్‌టుడే: రైతులు పండించిన పట్టుగూళ్లకు ప్రోత్సాహక మొత్తం అందిస్తేనే భవిష్యత్తు ఉంటుందని పట్టు రైతుల సంఘం నాయకులు వెంకట్రామిరెడ్డి అన్నారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టు రైతుల సంఘం నాయకులు వెంకట్రామిరెడ్డి, సోమ్‌కుమార్, సిద్ధారెడ్డి, నవీన్, రామకృష్ణారెడ్డి, హనుమంతరాయప్ప, శివశంకర్ తదితరులు పాల్గొని మాట్లాడారు. పట్టురైతులకు అందాల్సిన బకాయిల విషయాన్ని మడకశిర శాసనసభ్యుడు ఎంఎస్ రాజు అసెంబ్లీలో ప్రస్తావించటం అభినందనీయమని, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టు సాగులో ఆంధ్రప్రదేశ్ ద్వితీయ స్థానంలో ఉందని దీనికి ప్రోత్సాహకం, రాయితీలు అందిస్తే దేశంలోనే ప్రథమ స్థానంలోకి చేరుతుందన్నారు. ప్రధానంగా చిత్తూరు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో మల్బరి సాగు అధికంగా ఉందని ప్రజాప్రతినిధులు సత్వర చర్యలు తీసుకొని 8 సంవత్సరాల బకాయిలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించి పట్టు రైతులను ఆదుకోవాలని కోరారు.

స్వదేశీ ఆగమనం

శ్రీ డా|| ఆర్.బాలాజీ గారు, M.S.Ortho
Fellowship in Advanced Knee & HIP Joint Replacement & Arthroscopy

హిందూపురం మరియు పరిసరప్రాంత ప్రజలకు అత్యుత్తమమైన, ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో 6 నెలలపాటు స్విట్జర్లాండ్‌లోని CHUV University Lausanne నందు Advanced Arthroscopy మరియు Advanced Knee & Hip Replacement Fellowship Course పూర్తిచేసుకొని స్వదేశమునకు విచ్చేసిన డా|| బాలాజీ రమావత్, MS Ortho గారికి మా హృదయపూర్వక అభినందనలతో...

MANAGEMENT & STAFF
BALAJI GROUP OF HOSPITALS
RPGT Road, Hindupur

రైల్వేస్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

హిందూపురం, న్యూస్‌టుడే: స్థానిక రైల్వేస్టేషన్‌లో శనివారం రాత్రి ఒకటో ప్లాట్‌ఫారంలో గుర్తుతెలియని వ్యక్తి(50) మృతి చెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ యర్రిస్వామి తెలిపారు. ఇతడి చిరునామాకు సంబంధించి ఎలాంటి ఆధారాలు అతని వద్ద లేవని, ఇతడికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే రైల్వేస్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

'కార్మిక హక్కుల పరిరక్షణకు ఉద్యమించండి'

హిందూపురం సాంస్కృతికం, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంఘాలలో పని చేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ముందుండాలని ఆర్ఎస్‌పీ రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని షాదీమహల్‌లో నిర్వహిస్తున్న యూటీయూసీ మహాసభల్లో నాయకులకు పిలుపునిచ్చారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్మిక చట్టాల్లో మార్పులు, ప్రైవేటీకరణ విధానాలు పెరగుదల వల్ల కార్మికుల హక్కులు దెబ్బతింటున్నాయన్నారు. కార్మిక వర్గం ఐక్యంగా పోరాడితేనే సామాజిక భద్రత సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో యూటీయూసీ నాయకులు శ్రీనివాసులు, సుబ్బరాయుడు, ఆనంద్, అయ్యన్న, నాగరాజు పాల్గొన్నారు.

ఎల్ఆర్ఎస్ సద్వినియోగం చేసుకోండి

పెనుకొండ, న్యూస్‌టుడే: అనధికార లేఅవుట్లు, భవనాలు కలిగి ఉన్న ప్రజలు ప్రస్తుతం అమల్లో ఉన్న ఎల్ఆర్ఎస్(ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం)ను సద్వినియోగం చేసుకుని క్రమబద్ధీకరించుకోవాలని అనంతపురం డీటీసీపీవో సువర్ణ, టీపీఏ సుదర్శన్‌లు సూచించారు. శనివారం ఎల్ఆర్ఎస్, ఐపీఎల్‌పీ పురోగతిపై స్థానిక నగరపంచాయతీ కార్యాలయంలో పలు రికార్డులు పరిశీలించారు. అనంతరం పట్టణ పరిధిలోని నాలుగు అనధికార లేఅవుట్లను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి అనధికార లేఅవుట్లు, భవనాల నిర్మాణం చేపట్టే వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని తెలియజేశారు. కార్యక్రమంలో కమిషనర్ సతీశ్‌కుమార్, పట్టణ ప్రణాళిక సిబ్బంది పాల్గొన్నారు.

అనధికార లేఅవుట్‌లో భవనాలను పరిశీలిస్తున్న టీపీఏ, నగరపంచాయతీ కమిషనర్

తాగునీటి కష్టాలు ఎన్నాళ్లు?

ట్యాంకర్లతో కొనలేకపోతున్నామంటున్న కాలనీవాసులు

బీసీ కాలనీలో ట్యాంకరుతో ఇంటికి నీటి సరఫరా ఇలా...

లేపాక్షి, చిలమత్తూరు, న్యూస్‌టుడే: చిలమత్తూరు బీసీ కాలనీలో ఆరు నెలలుగా తాగునీటి సమస్య నెలకొందని కాలనీవాసులు వాపోతున్నారు. గ్రామంలో 5 బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉన్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా కాలనీలో ఎగువ ప్రాంతంలో ఉన్నవారికి నీరు అందక సమస్య ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో 600 కుటుంబాల వారు జీవనం సాగిస్తున్నారు. వీరిలో చాలా మంది పంచాయతీకి ఎటువంటి రుసుము చెల్లించకుండా అక్రమ కుళాయి కనెక్షన్లు తీసుకోవడమే కాకుండా తరచూ మోటార్లు వేస్తుండటంతో ఎగువ ప్రాంతం వారు నీటి కోసం ఇతరుల ఇళ్ల వద్దకు వెళ్లి గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. సమస్యను వాటర్‌మెన్ దృష్టికి తీసుకెళ్తే మీరూ మోటార్లు వేసుకోండి.. లేకుంటే ట్యాంకర్లతో నీటిని కొనండని.. నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నట్లు వారు వాపోయారు. హోలీ పండగ పురస్కరించుకుని గ్రామంలో రథోత్సవం జరుగుతుందని అంతలోపే సమస్యకు పరిష్కార మార్గం చూపాలని కోరుతున్నారు.

రూ.600 పెట్టలేకున్నా..
- సిద్ధగంగప్ప, బీసీ కాలనీ, చిలమత్తూరు

పంచాయతీ అధికారులు తాగునీటికి నగదు కట్టించుకుంటున్నారే కాని సమస్యకు పరిష్కారం చూపడం లేదు. అధికారులు వెంటనే అక్రమ కనెక్షన్లను తొలగించి మోటార్లు వేయకుండా నియంత్రిస్తే ఎగువ ప్రాంతానికి నీరు చేరుతాయి.

పరిశీలించి సమస్య పరిష్కరిస్తాం
- సావిత్రి, ఇన్‌ఛార్జి పంచాయతీ కార్యదర్శి

కాలనీలో నీటి సమస్య ఉన్న మాట వాస్తవమే. వెంటనే పరిశీలించి అక్రమంగా కుళాయి కనెక్షన్లు వేసుకున్న వారికి నోటీసులు అందించి అన్ని ప్రాంతాలకు నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటాం.

నాలుగవ వర్ధంతి

01-03-2026

కీ||శే|| శ్రీమతి ఎం.ప్రమీళమ్మ గారు
బోయపేట, హిందూపురం
జననం: 01-06-1952 మరణం: 01-03-2022

అంతులేని ప్రేమానురాగాలను మాకు పంచి మా ఉన్నతికై నిరంతరం శ్రమించి మా అందరి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మీరు మమ్మువీడి దైవ సన్నిధికి చేరి నాలుగు సంవత్సరాల కాలం గడిచినా మీ జ్ఞాపకాలు మరువలేకున్నాము. సదా మీ జ్ఞాపకాలతో...

భర్త: Rtn. Phf. M.ఆదినారాయణ
Rtd. JAO, APSPDCL, హిందూపురం
వాల్మీకి సేవా సంఘం గౌరవాధ్యక్షులు
కార్యదర్శి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, నింకంపల్లి.
Ex. Rotary Club President, హిందూపురం

అన్న: తిప్పేరనాయక్, బబ్బూరు, హిరియూర్
కుమారుడు: ఎం.ఎ.మారుతి ప్రసాద్, B.E., Electrical
కోడలు: నాగమణి

కుమార్తెలు:	-	అల్లుళ్లు:
కాలువ రాజేశ్వరి, అనంతపురం	-	కీ||శే|| కాలువ వెంకటరమణ, Press Reporter
ఎం.ఉషారాణి, బబ్బూరు, హిరియూర్	-	డా|| టి.గిరీష్‌నాయక్, Principal
ఎం.ఉమాదేవి (శ్రీవాణి), గౌరిబిదనూరు	-	ఎం.హెచ్.ఆదినారాయణ, EE Municipal Corporation, గౌరిబిదనూరు

మనుమళ్లు, మనుమరాళ్లు మరియు కుటుంబ సభ్యులు, హిందూపురం

(c) eenadu

పుట్టపర్తి

•పుట్టపర్తి •ధర్మవరం •కదిరి •రాప్తాడు

ఘనంగా ధ్వజారోహణం

ధ్వజ స్తంభానికి పూజలు చేస్తున్న అర్చకులు

కదిరి, న్యూస్‌టుడే: శ్రీఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో జరిపారు. అర్చకులు మంగళ వాయిద్యాలు, మంత్రోచ్ఛారణలతో శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం ధవళ వస్త్రంపై స్వామివారి వాహనమైన గరుత్మంతుడిని చిత్రీకరించి ధ్వజారోహణం చేశారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని తిలకించి తరించారు.

పేదల సంక్షేమమే ధ్యేయం

కదిరి, న్యూస్‌టుడే: పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. కదిరిలోని పలు వార్డుల్లో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఛైర్‌పర్సన్ దిల్డార్‌బున్నీసా, కమిషనర్ కిరణ్‌కుమార్, స్వచ్ఛ కార్పొరేషన్ డైరెక్టర్ పర్వీన్‌బాను, నాయకులు ఇర్ఫాన్, బహువుద్దీన్ పాల్గొన్నారు.

పింఛన్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కందికుంట

ఉపాధి హామీ పనులు వేగవంతం చేయండి

అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్

పుట్టపర్తి, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకం కింద పని దినాల సంఖ్యను గణనీయంగా పెంచాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రోజూ లక్ష మందికి పని దినాలు కల్పించాలి లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉగాదిలోపు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసి, లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసేలా చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ పీడీ వెంకటనారాయణను ఆదేశించారు. చిలమత్తూరు, పుట్టపర్తి గ్రామీణం, మడకశిర పట్టణం, గోరంట్ల మండలాల్లో ఏతల పురోగతిలో వేగవంతం పెంచాలని ఆదేశించారు. సమావేశంలో డ్వామా పీడీ విజయప్రసాద్, ఈఈ మురళి, అధికారులు పాల్గొన్నారు.

శివారు... ప్రజల కష్టాలు వినరు

అభివృద్ధికి దూరంగా కాలనీలు

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: ధర్మవరం పట్టణ శివారు కాలనీలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. పట్టణం గత ఐదారేళ్లుగా అన్ని విభాగాల్లో విస్తరిస్తోంది. రోజురోజుకు జనాభా వృద్ధి చెందుతుండటంతో నివాసాల సంఖ్య అదే స్థాయిలో పెరుగుతోంది. శివారు ప్రాంతాల్లోనే ఎక్కువగా ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే అనుగుణంగా కాలనీలు అభివృద్ధి చెందడం లేదు. ప్రభుత్వాలు ఏర్పడినప్పుడల్లా శివారు ప్రాంతాల్లో పేదలకు స్థలాలు మంజూరు చేసి ఇళ్లు నిర్మించి ఇస్తున్నారు. కానీ, కనీస వసతులు కల్పించడంలో మున్సిపాలిటీ అధికారులు, నాయకులు అలసత్వం చూపుతున్నారని కాలనీల ప్రజలు వాపోతున్నారు.

కాలనీలు: ఎల్సీకేపురం (శ్రీలక్ష్మీచెన్నకేశవపురం), ఇందిరమ్మకాలనీ, వైఎస్ఆర్ కాలనీ, ఎల్1, ఎల్2, ఎల్3, ఎల్4, తారకరామాపురం, సుందరయ్య నగర్, రేగాటిపల్లి రోడ్డు

జనాభా	33,000
నివాస గృహాల సంఖ్య	14,820
వీధుల సంఖ్య	822

ప్రధాన సమస్యలు ఇవీ..

• శివారు కాలనీలు ఏర్పడి ఏళ్లు దాటుతున్నా నేటికీ చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదు. పట్టణానికి కాస్త దూరంగా ఉండటంతో కార్మికులు, చెత్తను తరలించే వాహనాలు శివారు కాలనీల్లోకి రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మురుగు కాలువలు నిర్మించినా వాటిని శుభ్రం చేయడం లేదు. దీంతో పరిసర ప్రాంతాల్లో దుర్వాసన వస్తోంది.

• ఇందిరమ్మ కాలనీ, వైఎస్ఆర్, ఎల్సీకేపురం, తారాకరామాపురం కాలనీల్లో ఐదారేళ్లుగా ప్రజలు నివాసం ఉంటున్నారు. వాటిల్లో వందలాది వీధులున్నాయి. కానీ కాలనీల్లోని చివరి వీధుల్లో నేటికి విద్యుత్తు సరఫరా ఉండదు. స్తంభాలు ఏర్పాటు చేసినా దీపాలు లేకపోవడంతో చీకట్లోనే రాకపోకలు సాగించాల్సిన దుస్థితి.

మురుగు కాలువలు, సీసీరోడ్డుకు నోచుకోని ఇందిరమ్మ కాలనీ

• తాగునీరు వారానికి రెండు, మూడుసార్లు మాత్రమే సరఫరా అవుతోంది. అవి కూడా ఉప్పుగా ఉండటంతో ప్రజలు శుద్ధజలాన్ని కొనుగోలు చేస్తున్నారు. వేసవి సమీపిస్తుండటంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు.

ప్రణాళిక తయారు చేస్తున్నాం

శివారు ప్రాంతాల అభివృద్ధిపై ప్రణాళిక రూపొందిస్తున్నాం. నిధులు మంజూరుకాగానే పనులు చేపట్టి కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.
- వెంకటరమణయ్య, మున్సిపల్ కమిషనర్

న్యూస్ కంట్రిబ్యూటర్లు కావలెను

ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో పటిష్టమైన వార్తా వ్యవస్థను కలిగి, తాజా వార్తలను సేకరించి, వాటిని **ఈనాడుతో** పాటు ఈనాడు.నెట్, ఈటీవీ, ఈటీవీ భారత్ వంటి సంస్థలకు అందిస్తున్న న్యూస్ ఏజెన్సీ 'న్యూస్‌టుడే'కు న్యూస్ కంట్రిబ్యూటర్లుగా వార్తలు అందించేందుకు ఔత్సాహికులైన యువకులు కావలెను.
అర్హత: డిగ్రీ, **వయసు:** 30 సంవత్సరాల లోపు
అభిరుచి: వార్తల రూపంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తేవాలన్న తపన, స్థానికులై, పరిసర ప్రాంతాలపై అవగాహన, కనీస సామాజిక - రాజకీయ పరిజ్ఞానం, కలివిడిగా ఉండే తత్వం కలిగి ఉండాలి.
న్యూస్ కంట్రిబ్యూటర్లు అవసరమైన ప్రాంతాలు

అమడగూరు

సరళమైన తెలుగులో రాయగల నేర్పు, లోకజ్ఞానం, వర్తమాన రాజకీయ-సామాజిక తదితర అంశాలపై అహగాహన కలిగి ఉండాలి.

ఆసక్తిగలవారు 02-03-2026 తేదీన (సోమవారం) మధ్యాహ్నం 2 గం.లకు ఈ కింది చిరునామాలో రాతపరీక్షకు హాజరు కాగలరు.

గతంలో హాజరైనవారు తిరిగి ఈ పరీక్షకు రానవసరం లేదు.

న్యూస్‌టుడే ప్రైవేట్ లిమిటెడ్
C/o ఈనాడు కార్యాలయం, బెంగుళూరు రోడ్, రాప్తాడు, అనంతపురం జిల్లా

సబ్ జైలు తనిఖీ

ధర్మవరం, న్యూస్‌టుడే: సబ్‌జైలును శనివారం సీనియర్ సివిల్ జడ్జి టి.వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేశారు. సబ్‌జైలులో వసతులను పరిశీలించారు. రిమాండ్ ఖైదీలతో సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. న్యాయవాదులను నియమించుకోలేని వారికి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని జడ్జి వివరించారు. న్యాయవాదులు ప్రసాద్, నరసింహమూర్తి, పారాలీగల్ వాలంటీర్ అమీర్‌బాషా పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు

ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్ఏ పునరుద్ధరించండి

పుట్టపర్తి పట్టణం, న్యూస్‌టుడే: ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధిలో ఆర్డీటీ సేవలు వెలకట్టలేనివని సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్, జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పేర్కొన్నారు. శనివారం పుట్టపర్తిలో షాదీమహల్‌లో నిర్వహించిన సీపీఎం జిల్లా కౌన్సిల్ సమావేశంలో సీపీఎం నాయకుడు నల్లకన్ను చిత్రపటానికి నివాళులర్పించారు. ఆర్డీటీ సేవలు ఆగకుండా ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్ఏను పునరుద్ధరించకపోతే ఏప్రిల్ 10న స్వచ్ఛంద బంద్‌కు పిలుపునిస్తామన్నారు. శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టుకు కూడా ప్రభుత్వం రాయితీలు కల్పించాలని కోరారు. ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ పేరుగా మార్చకపోతే జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర చేస్తామన్నారు. పట్టణ కార్యదర్శి వినోద్, జిల్లా కార్యవర్గ సభ్యులు కాటమయ్య, ఆంజనేయులు, వెంకటేష్, చలపతి, దాదావీర్ పాల్గొన్నారు.

సామాజిక భద్రతకు పెద్దపీట

పుట్టపర్తి: ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే తరహాలోనే ప్రతి నెల 1వ తేదీన పేదలకు పింఛన్లు అందిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు.

నల్లమాడ: మండల వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అధికారులు, కూటమి నాయకులు పంపిణీ చేశారు. ఎంపీడీఓ అంజనప్ప ఆధ్వర్యంలో పెదకోట్లపల్లిలో పింఛన్లు అందజేశారు. కార్యక్రమంలో ఎస్టీ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ సభ్యుడు సోమ్లా నాయక్, మండల తెదేపా కన్వీనర్ శంకర్, భుట్టి నాగభూషణనాయుడు, విశ్రాంత టీచర్ లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

నంబులపూలకుంట: మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తెదేపా మండల కన్వీనర్ శ్రీరాములు నాయుడు, తెదేపా ప్రధాన కార్యదర్శి రామాంజులు ప్రారంభించారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉదయం నుంచి పింఛన్లను పంపిణీ చేశారు. పింఛన్ తీసుకోని లబ్ధిదారులకు సోమవారం పంపిణీ చేయనున్నట్లు ఎంపీడీఓ పార్థసారధి పేర్కొన్నారు.

పింఛన్లు అందజేస్తున్న మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

స్పందించారు.. పరిష్కరించారు

గాండ్లపెంట, న్యూస్‌టుడే : గురగుతండాలో ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యలపై ఈ నెల 27న ఈనాడులో 'తాగునీటి కష్టాలు ఇంకెన్నాళ్లు' అనే కథనం ప్రచురితమైంది. దీనికి మండల అధికారులు స్పందించి విద్యుత్తు నియంత్రిక ఏర్పాటు చేసి, తాగునీటి పథకానికి కనెక్షన్ చేసి ట్యాంకుకు నీరందించారు.

పాడి ఆవులకు ఉచితంగా సూదులు

తనకల్లు, న్యూస్‌టుడే: పాడి ఆవులకు రూ.1,850 విలువైన యద సూదిని ఉచితంగా వేస్తున్నామని పశువైద్యాధికారి హరినాథరెడ్డి తెలిపారు. మండలానికి 600 సూదులు రాగా ఇప్పటికే 400 పశువులకు వేసినట్లు వెల్లడించారు. పెద్దపల్లి గ్రామంలో తొమ్మిది నెలల కిందట యద సూది వేయగా పేయదూడ జన్మించినట్లు తెలిపారు.

యాజమాన్య పద్ధతులతో మేలైన దిగుబడి

బుక్కపట్నం, న్యూస్‌టుడే: వ్యవసాయంలో యాజమాన్య పద్ధతులు పాటించి, మేలైన దిగుబడి సాధించవచ్చని శ్రీసత్యసాయి జిల్లా ఎవాల్యేటర్ వెంకటేశ్ పేర్కొన్నారు. బుక్కపట్నం మండలం యాదాలంకపల్లిలో సాగు చేసిన వేరుసెనగ పంటలను శనివారం ఆయన పరిశీలించారు. రసాయన ఎరువులు, పురుగు మందులను సిఫార్సు మేరకే వాడాలని సూచించారు. పలు పంటలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు ఆయన తెలిపారు.

రాజీ పరిష్కార పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

నంబులపూలకుంట, న్యూస్‌టుడే: రుణ బకాయిల కోసం రైతులు రాజీ పరిష్కార పథకాన్ని (వన్ టైమ్ సెటిల్‌మెంట్) వినియోగించుకోవాలని సహకార పరపతి సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ నాయుడు, సీఈఓ బాబా ఫక్రుద్దీన్ తెలిపారు. సహకార సంఘంలో 2015 మార్చి 31 కంటే ముందు రుణాలు పొంది రెన్యువల్ చేయకుండా నిలిచిన వాటిని ఈ పథకం ద్వారా చెల్లించవచ్చని పేర్కొన్నారు. 26 మంది రైతులకు ఇది వర్తిస్తుందన్నారు. మండలంలో మొండిబకాయిల కింద రూ.79 లక్షలు రావాల్సి ఉందన్నారు. ఈ మొత్తంలో రాజీ పథకం ద్వారా రూ.27 లక్షల వరకు చెల్లిస్తే సరిపోతుందని వివరించారు. సొసైటీలో తీసుకున్న రుణాలను మార్చి 31 లోగా రెన్యువల్ చేసుకోవాలని వివరించారు.

ఏపీ జేఏసీ జిల్లా జాయింట్ సెక్రటరీగా గౌస్‌లాజమ్

ఓబుళదేవరచెరువు, న్యూస్‌టుడే : శ్రీసత్యసాయి జిల్లా ఏపీ జేఏసీ జాయింట్ సెక్రటరీగా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్‌లాజమ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎంపిక పట్ల డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షర్ఫోద్దీన్, జిల్లా అధ్యక్షుడు మారుతిప్రసాద్, మండలాధ్యక్షుడు నరసింహులు, సోముశేఖర్‌నాయక్, వెంకటచలమయ్య హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆయనను సన్మానించారు.

గరుడాంజనేయస్వామికి ప్రత్యేక పూజలు

గాండ్లపెంట, న్యూస్‌టుడే: మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల పదోతరగతి విద్యార్థులు మునగలవారి పల్లి గరుడాంజనేయస్వామికి శనివారం ఆకుపూజ నిర్వహించారు. స్వామి వారికి ఉపాధ్యాయులు మహేష్, మల్లికార్జున, రవీంద్రరెడ్డి అభిషేకం చేయించారు. విద్యార్థులు స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేసి, పరీక్షల్లో మంచి మార్కులు రావాలని మొక్కుకున్నారు.

అడుగు వేయాలంటే గుబులే

కదిరి పట్టణం నడిబొడ్డున ఉన్న బాలికల ఉన్నత పాఠశాల వెనుకవైపున ఉన్న వీధి మొత్తం గుంతమయంగా మారింది. ఈ మార్గంలో అడుగు వేయాలంటే ఎక్కడ పడిపోతామోనన్న భయం వెంటాడుతోంది. తాగునీటి కుళాయిల కోసం మధ్యలో తవ్విన గుంత వల్ల సిమెంటు రోడ్డు పూర్తిగా దెబ్బతిని ఎగుడుదిగుడుగా మారింది. రాత్రివేళల్లో పిల్లలు, వృద్ధులు వీధిలోకి రావడానికే జంకుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, కదిరి పట్టణం

వేబిల్లులు లేని వాహనానికి జరిమానా

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: ప్రాంతీయంగా ఈ-వే బిల్లులు లేకుండానే చక్కెరలోడు దింపి దుకాణాలకు సరఫరా చేస్తున్న వాహనానికి శనివారం జిల్లా వాణిజ్య పన్నులశాఖ అధికారి అనిల్ జరిమానా విధించారు. కర్ణాటకలోని కాగ్వాడ్ నుంచి కదిరికి 40 టన్నుల చక్కెర లోడుతో వెళ్తున్న లారీ ముదిగుబ్బలో నిలిపి దుకాణాలకు సరఫరా చేస్తుండగా అధికారులు తనిఖీ చేశారు. అప్పటికే రూ.1.50 లక్షల విలువచేసే చక్కెరను దింపినట్లు గుర్తించారు. వాటికి సంబంధించి ఈ-వేబిల్లులు లేకపోవడంతో పది శాతం చొప్పున రూ.15 వేలు అపరాధ రుసుం విధించినట్లు అధికారి తెలిపారు.

నీటి ఎద్దడి నివారణకు చర్యలు

నంబులపూలకుంట, న్యూస్‌టుడే: మండలంలోని పి కొత్తపల్లిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచి చంద్రకళ రక్షిత మంచి నీటి పథకం బోరును ప్రారంభించారు. గ్రామంలో కొన్ని రోజులుగా నీటి సమస్య ఉండటంతో 15వ ఆర్థిక సంఘం నిధులతో బోరు వేసి నూతన మోటారు, పైపులను ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీటి ఇబ్బందులను తీర్చారు. కార్యక్రమంలో తెదేపా కన్వీనర్ శ్రీరాములు నాయుడు, గ్రామస్థులు గోపాల్, భాస్కర్ నాయుడు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

పుట్టపర్తి: 80085 73039
కదిరి : 80085 73033
ధర్మవరం: 99596 98222

సమస్య: చందమూరు గ్రామ సమీపంలో ధర్మవరం- ఎన్ఎస్‌గేట్ ప్రధాన రహదారిపై గుంత ఏర్పడటంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. **- మురళి, ప్యాదిండి**

సమాధానం: సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతాం. **- అబ్దుల్ ఖాదర్, పీఆర్ ఇన్‌ఛార్జి ఏఈ**
– న్యూస్‌టుడే, చెన్నేకొత్తపల్లి

అవార్డు గ్రహీతకు సన్మానం

ఎంఈఓను సన్మానిస్తున్న ఉపాధ్యాయులు

నల్లమాడ, న్యూస్‌టుడే: ఉత్తమ ఎంఈఓగా అవార్డు అందుకున్న నల్లమాడ మండల విద్యాధికారి వేమనారాయణను సి.బడవాండ్లపల్లి జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామిరెడ్డి, సిబ్బంది శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఈఓ సేవలను వారు కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాస్కర్‌రెడ్డి, ఇజాజ్‌ఖాన్, అనురాధ, ఉమాదేవి, షబ్బీర్, రమేశ్ పాల్గొన్నారు.

ఉపాధ్యాయ వృత్తి అమూల్యమైనది

చెన్నకృష్ణారెడ్డిని సన్మానిస్తున్న ఉపాధ్యాయులు

బుక్కపట్నం, న్యూస్‌టుడే: సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో అమూల్యమైనది. ఎనలేని గౌరవం, గుర్తింపు ఉంటాయని పలువురు తెలిపారు. మండలంలోని పాముదుర్తి ఉన్నత పాఠశాలలో సైన్సు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చెన్నాకృష్ణారెడ్డి పదవీ విరమణ చేశారు. గ్రామస్థులు, ఉపాధ్యాయులు ఘనంగా ఆయన్ని సత్కరించారు. ఉద్యోగ విరమణ చేస్తున్న చెన్నకృష్ణారెడ్డి గ్రామీణ విద్యార్థులకు ఎనలేని సేవలు అందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు వెంకటలక్ష్మి, శివప్రసాద్, గ్రామపెద్దలు కృష్ణమూర్తి పాల్గొన్నారు.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినతి

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: మండలంలోని పట్నంలో విద్యుదాఘాతం సంభవించి సుమారు 30 ఇళ్లలోని వస్తువులు కాలిపోయాయి. ఇందుకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కదిరి భాదితుడు అప్‌గ్రేడ్ సీఏ నిరంజన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇటీవల గ్రామంలో తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలకు మరోలైన్ తీగలు తగలడం వల్ల ఇళ్లలోని ఫ్రిడ్జ్‌లు, టీవీలు, సర్వీస్‌వైర్లు, మొబైల్, మిక్సీలు కాలిపోయాయి. ప్రమాదం వల్ల 30 ఇళ్లలోని సామగ్రి పాడైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యుదాఘాతంతో పూరిల్లు దగ్ధం

ధర్మవరం, న్యూస్‌టుడే: మండలంలోని సుబ్బరావుపేటలో శనివారం కట్టుబడి ఆదినారాయణకు చెందిన పూరిల్లు విద్యుదాఘాతంతో మంటలు చెలరేగి కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసినా ఫలితం లేకపోయింది. రూ.లక్షకు పైగా ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు వాపోయారు. వీఆర్వో ప్రసాద్ నష్టంపై నివేదిక తయారుచేసి పంపారు.

ధర్మవరం పట్టణం: కాకతీయ విద్యానికేతన్ పాఠశాలలో నమూనాల ప్రదర్శన

ధర్మవరం పట్టణం: యశోదా పాఠశాలలో ఆకట్టుకున్న రోబో యంత్రం

ధర్మవరం పట్టణం: సేంద్రియ ఎరువుల నమూనా

గాండ్లపెంట: విద్యార్థులకు బహుమతుల ప్రదానం

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

ధర్మవరం, కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల్లోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో సైన్స్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ నమూనాలు ఆకట్టుకున్నాయి. పలుచోట్ల విద్యార్థులకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. గాండ్లపెంట మండలం కటారుపల్లిలోని యోగివేమన పాఠశాలలో జరిగిన సైన్స్ డేలో 25 పాఠశాలల విద్యార్థులు పాల్గొని వివిధ రకాల నమూనాలు ప్రదర్శించారు. విజేతలకు విశ్వవేమన కొండ పూజారి రామకృష్ణారెడ్డి బహుమతులు అందజేశారు. సూల్కల్లో వాటర్ ఫిల్టర్‌కు రూ.30 వేలను సొసైటీ అధ్యక్షుడు రామాంజులరెడ్డి అందజేశారు. ధర్మవరం మండలం చిగిచెర్ల ఉన్నత పాఠశాలలో జనవిజ్ఞాన వేదిక సభ్యులు చేసిన సైన్స్ విన్యాసాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. – న్యూస్‌టుడే, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి బృందం

రామగిరి: నసనకోట ఉన్నత పాఠశాలలో..

గాండ్లపెంటలో..

ముదిగుబ్బ: విశ్వభారతి పాఠశాలలో..

ధర్మవరం ఉషోదయ పాఠశాలల నమూనాలను పరిశీలిస్తున్న పురపాలక వైస్‌ఛైర్‌పర్సన్ షంషాద్‌బేగం

కదిరి పట్టణంలోని బ్లూమూన్ పాఠశాలలో నమూనాతో చిన్నారులు

హాకీ లీగ్ రన్నర్‌గా గొట్లూరు పాఠశాల జట్టు

ధర్మవరం పట్టణం: అనంతపురంలోని ఆర్డీటీ క్రీడా మైదానంలో శుక్రవారం అండర్-8 విభాగంలో హాకీ లీగ్ పోటీలు జరిగాయి. ఫైనల్ మ్యాచ్‌లో ధర్మవరం మండలంలోని గొట్లూరు ప్రాథమిక పాఠశాల జట్టు కళ్యాణదుర్గంతో తలపడి.. రన్నర్‌గా నిలిచింది. శనివారం ఆ జట్టును పాఠశాల హెచ్ఎం పద్మావతి రన్నర్ కప్‌ను అందజేసి అభినందించారు. పీడీ రమేష్, పాఠశాల ఉపాధ్యాయులు పద్మావతి, రమీజా, కోచ్ బాలు పాల్గొన్నారు.

హాకీ రన్నర్ కప్‌ను విద్యార్థులకు అందజేస్తున్న హెచ్ఎం పద్మావతి

ఖర్చు కొండంత... అక్రమాలు తేల్చింది గోరంత

కొత్తచెరువు, న్యూస్‌టుడే: కొత్తచెరువు మండల పరిధిలో 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు జరిగిన ఉపాధి హామీ పథకం పనులపై ఎంపీడీవో నటరాజ్ అధ్యక్షతన శనివారం 19వ సామాజిక తనిఖీ బహిరంగ ప్రజావేదిక నిర్వహించారు. డ్వామా పీడీ విజయప్రసాద్, ఏపీడీ రమేశ్‌బాబు, అంబుడ్స్‌మెన్ శివారెడ్డి హాజరయ్యారు. మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకంలో 849 పనులకు రూ.4.17 కోట్లు కూలీల వేతనం, రూ.83.41 లక్షలు మెటీరియల్‌కు మొత్తం రూ.5.56 కోట్లు వెచ్చించారు. పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన 89 పనుల్లో కూలీలకు రూ.5.91 లక్షలు, మెటీరియల్‌కు 3.68 కోట్లు మొత్తం రూ.3.74 కోట్లు వెచ్చించారు. 42 రోజులపాటు సామాజిక తనిఖీ బృందాలు క్షేత్రస్థాయిలో ఉపాధి పనులను పరిశీలించారు. ఎస్సార్పీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో డీఆర్పీలు సరస్వతి, అక్కులప్ప, మురళి పంచాయతీల వారీగా దుర్వినియోగమైన నిధులు, ఉపాధి సిబ్బంది తప్పిదాలపై రూపొందించిన నివేదికలపై ప్రజా వేదికలో చర్చించారు. న్యాయ నిర్ణయాధికారిగా పీడీ దుర్వినియోగమైన ఉపాధి సొమ్మును వందశాతం రికవరీ చేయాలని ఏపీవో సూర్యనారాయణ, ఉపాధి సిబ్బందిని ఆదేశించారు. సామాజిక తనిఖీ తుది నివేదిక అందించాలని ఆదేశించారు. బహిరంగ ప్రజా వేదికలో ఉపాధి సిబ్బంది, సామాజిక తనిఖీ బృందం సభ్యులు మాత్రమే పాల్గొనడం విశేషం. మండలంలోని ప్రజాప్రతినిధులు, కూలీలు లేకుండానే కోట్ల విలువైన పనుల్లో వేలు మాత్రమే ప్రజాధనం దుర్వినియోగమైనట్లు ప్రజావేదికలో మమ అనిపించి ముగించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మండలం	కొత్తచెరువు
పనులు	938
కూలీల వేతనాలు	రూ.4.78 కోట్లు
మెటీరియల్ ఖర్చు	రూ.4.51 కోట్లు
దుర్వినియోగం తేల్చింది	రూ.87,015

ప్రజావేదికలో తనిఖీ నివేదికలను వెల్లడిస్తున్న డీఆర్పీ

వివాహిత ఆత్మహత్య

పుట్టపర్తి పట్టణం: భర్త వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని పెడపల్లిలో చోటుచేసుకుంది. పోలసులు తెలిపిన వివరాల మేరకు.. బత్తలపల్లికి చెందిన గౌరమ్మ కుమార్తె చంద్రకళ(22)ను పెడపల్లికి చెందిన పసల జగదీష్‌తో ఆరేళ్ల కిందట వివాహం చేశారు. వీరికి ఐదేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. మద్యానికి బానిసైన జగదీష్ కుటుంబాన్ని పట్టించుకోకుండా తరచూ భార్యతో గొడవపడుతూ వేధించేవాడు. ఈ క్రమంలోనే చంద్రకళ శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. తల్లి గౌరమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తాగునీటి సమస్య పరిష్కారం

ధర్మవరం, న్యూస్‌టుడే: మండలంలోని తుంపర్తికాలనీలో పనిచేయని తాగునీటి బోరు మోటార్‌ను శనివారం మంత్రి కార్యాలయ ఇన్‌ఛార్జి, భాజపా నాయకుడు హరీష్‌బాబు మరమ్మతు చేయించారు. 20 రోజులుగా మోటార్ మరమ్మతుకు గురవ్వడంతో తాగునీటి సమస్యలు ఎదురుకుంటున్నామని కాలనీ వాసులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సమస్యను పరిష్కరించారు.

కీ॥ శే॥ శ్రీ సద్దపల్లి అవినాష్ గారు
మారుతీ నగర్, కదిరి
జననం: 14/10/1995 మరణం: 01/03/2025

ప్రథమ వర్ధంతి

మా జీవిత పయనంలో
మాటలకందని నీ ఆత్మీయత
అనుబంధాలతో మా హృదయాల్లో
చెరగని ముద్రవేసి.. దైవసన్నిధికి చేరి
నేటికి ఒక సంవత్సరం గడచినను..
నీ స్మృతులనే స్మరించుకుంటూ..
మీ...
తల్లి: సద్దపల్లి అంజనమ్మ
నాన్న: సద్దపల్లి లక్ష్మన్న Retd. BSNL, కదిరి
అక్క - బావ
సద్దపల్లి పావని - డా. ఎం.అశోక్
మేనకోడళ్లు: ఎం. మిశితసాయి, ఎం. క్రితికకృష్ణ
మరియు సమస్త బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, కదిరి

(c) eenadu

పరీక్షల భయాన్ని తరిమికొట్టేయండి..!
పదో తరగతి విద్యార్థుల కోసం ఉచిత వెబినార్ నేడే
ఈనాడు ప్రతిభ | శ్రీ చైతన్య

ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో కీలకం. చదువుల్లో విద్యార్థి సామర్థ్యానికి టెన్త్ క్లాస్ ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. అందుకే పదో తరగతి వార్షిక పరీక్షలనగానే విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. అధిక మార్కులు సాధించాలనే లక్ష్యంతోపాటు తమపై తల్లిదండ్రులకు ఉండే అంచనాలను అందుకోవాలనే తపన ఆందోళనను పెంచేస్తుంది. పరీక్ష తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ కొందరిలో భయం పెరిగి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంటుంది. ఇలాంటి అనవసర భయాలను, ఆందోళనలను పోగొట్టి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు, 'ఈనాడు-ప్రతిభ' సంయుక్తంగా ఉచిత వెబినార్ నిర్వహిస్తున్నాయి. పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో వివరిస్తూ, అత్యుత్తమ మార్కులు సాధించడానికి ఈ వెబినార్ మార్గదర్శనం చేస్తుంది. ప్రముఖ సబ్జెక్టు నిపుణులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తక్కువ సమయంలో సిలబస్‌ను ఏ విధంగా రివిజన్ చేయాలో తెలియజేస్తారు. పరీక్షల భయాన్ని పోగొట్టి, మానసిక స్థితిని స్థిరపరిచేందుకు సైకాలజిస్టులు సూచనలు చేస్తారు. గత ఏడాది టాపర్లుగా నిలిచిన విద్యార్థులు తమ అనుభవాలను వివరించి స్ఫూర్తి నింపుతారు. టెన్త్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకూ ఈ వెబినార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇదిగో ఈ అంశాలపైనే సూచనలు
- యాక్టివ్ రీకాల్, మైండ్ మ్యాపింగ్ ద్వారా క్లిష్టమైన అంశాలను ఎలా గుర్తుంచుకోవాలి?
- గణితం, సైన్స్‌లో స్కోరింగ్ పాయింట్లు, ప్రజెంటేషన్ టిప్స్.
- ఏకాగ్రతను పెంచే చిన్న చిన్న వ్యాయామాలు.
- పరీక్ష గదిలో టైం మేనేజ్‌మెంట్.
- ఆరోగ్యం, ఆహార విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
- విద్యార్థులు అడిగే సందేహాలకు నిపుణుల సమాధానాలు.

జూమ్ మీటింగ్, యూట్యూబ్ లైవ్, ఈనాడు.నెట్ ద్వారా వెబినార్‌లో జాయిన్ కావచ్చు
వెబినార్ తేదీ: మార్చి 1, 2026 (ఆదివారం)
సమయం: ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు
జూమ్ మీటింగ్ కోసం... | యూట్యూబ్ లైవ్ కోసం...
Join from PC, Mac, iPad, or Android:
Zoom - https://hov.to/b2c7ec22
Youtube Live - https://hov.to/d4ce0f1a
Zoom ID - 953 5694 9081 Passcode: 115422

కళ్లు మూసుకోండి.. కట్టబెట్టేస్తాం..

ఆక్రమణదారులకు పునరావాసం కల్పించేందుకు యత్నం

న్యూస్‌టుడే, గార(శ్రీకూర్మం)

శ్వేతపుష్కరిణి గట్టుపై ఉన్న ప్రభుత్వ భూమి

సాధారణంగా ప్రభుత్వం ప్రజోపయోగ పనులు, మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం ప్రైవేటు వ్యక్తుల నుంచి భూసేకరణ చేస్తే.. అందుకు ప్రతిఫలంగా యజమానులకు చట్టప్రకారం నష్ట పరిహారం అందిస్తుంది. పరిస్థితులను బట్టి పునరావాసం కల్పిస్తారు. గార మండలం శ్రీకూర్మంలో ఇందుకు విరుద్ధంగా ఆక్రమణదారుల నుంచి ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకొని.. వారికి వేరే చోట అప్పనంగా ఇళ్ల స్థలాలు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

● జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన కూర్మనాథ క్షేత్రం ఆధునీకరణకు ఇండిగో సంస్థ రూ.10 కోట్ల సీఎస్ఆర్ నిధులు కేటాయించింది. అందులో భాగంగా తొలి విడతగా శ్వేతపుష్కరిణి అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు పుష్కరిణి గట్టుపై ఉన్న ఆక్రమణలను రెవెన్యూ అధికారులు ఇటీవల తొలగించి హద్దులు నిర్ణయించారు. గత కొంతకాలంగా ఆ స్థలాలు తమ ఆధీనంలో ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకున్నారు కాబట్టి వేరే చోట స్థలాలు కేటాయించాలని ఆక్రమణదారులు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ నేతలతో సిఫార్సులు సైతం చేయించడంతో వారికి పునరావాసం పేరిట సునామీ కాలనీలోని రిజర్వు స్థలం కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తొలుత రెండు పట్టాలతో సరిపెట్టాలని భావించినా.. ప్రస్తుతం ఆ సంఖ్య 11కి చేరినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా అంత మందికి ఏ విధంగా పట్టాలిస్తారని స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఏం చేయాలో అర్థం కాక రెవెన్యూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

● ఈ విషయమై తహసీల్దారు ఎం.చక్రవర్తిని 'న్యూస్‌టుడే' వివరణ కోరగా సునామీ కాలనీలో పునరావాసం కల్పించాలంటూ దరఖాస్తులు వచ్చాయని, ఆ అంశం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉందని తెలిపారు.

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా
విశ్వబ్రాహ్మణ అవివాహితులకు సువర్ణావకాశం
నేడు అవివాహితులకు ఈనాడుపెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం
తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, విశ్వబ్రాహ్మణ అవివాహితులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఈనాడు వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (01 మార్చి 2026 ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్ ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.
★ మరిన్ని వివరాలకు 91549 18858, 80086 21414 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ చేయదలచిన అవివాహితుల బయోడేటా, ఫొటోలు పైన తెలియచేసిన వాట్సాప్ నంబర్లకు పంపవచ్చు.

కుర్చీ నుంచి కదలరు.. కష్టాలు కనరు..!

ప్రజారోగ్యం పట్టని యంత్రాంగం

ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం

అతిసారం.. అందరినీ ఆందోళనకు గురి చేసింది. జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేసింది. ప్రజారోగ్య భద్రత విషయంలో వివిధ ప్రభుత్వశాఖలు వ్యవహరిస్తున్న తీరును బయట పెట్టింది. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయకుండా.. పర్యవేక్షణను గాలికొదిలేయడంతో సేవలు సక్రమంగా అందట్లేదని స్పష్టమైంది. ఇప్పటికైనా మేల్కొనకుంటే రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో వివిధ శాఖల పరిస్థితి ఎలా ఉందంటే..

గాజులవీధి కూడలిలో మురుగు నీటిలో ఉన్న పైపులైన్లు

నిర్లక్ష్యానికి ప్రతీక వైద్యారోగ్యశాఖ..

డీఎంహెచ్‌వో, అదనపు డీఎంహెచ్‌వో, డిప్యూటీ డీఎంహెచ్‌వో, డీపీఎంవో, ఆర్‌బీఎస్‌కే ఈవో.. మొత్తం ఐదుగురు అధికారులు ప్రజారోగ్య పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించాలి. వీరి కింద 71 పీహెచ్‌సీలు, 13 యూపీహెచ్‌సీలు, ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి. వాటిలో వందల మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీరు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఆరోగ్య సమస్యలను అంచనా వేయాలి. ఈ విషయాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. దీనికి తోడు పర్యవేక్షణ లేకపోవడంతో ఈ నెల ప్రారంభంలోనే అతిసారం కేసులు ప్రబలుతున్నా గుర్తించలేకపోయారు.

నీటి పరీక్షలా మాకెందుకు..?

గ్రామీణ నీటి సరఫరా విభాగంలో ఎస్ఈ, ఈఈ, డీఈ, ఏఈలతో పాటు పదుల సంఖ్యలో సిబ్బంది ఉన్నా.. సేవలు సక్రమంగా అందించలేకపోతున్నారు. నీటి నాణ్యతను పరీక్షించాకే సరఫరా చేయాలనే నిబంధనలను విస్మరిస్తున్నారు. కలుషిత నీరు తాగడంతో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నా కన్నెత్తి చూడట్లేదు.

పురపాలికలకు పట్టదు..

శ్రీకాకుళం నగరంతో పాటు ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం పురపాలక సంఘాల పరిధిలో కమిషనర్లు, ప్రజారోగ్య అధికారులు, మున్సిపల్ ఇంజినీర్లు, వార్డు సచివాలయ సిబ్బంది, 693 మంది పారిశుద్ధ్య కార్మికులున్నారు. నాలుగు చోట్ల కలిపి ఏటా రూ.14 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. అయినా పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉంటోంది. కాలువల్లో పూడిక తీయరు. బ్లీచింగ్, దోమల మందు పిచికారీ చేయరు. మంచి నీటి నమూనా పరీక్షలు జరగట్లేదు.

పల్లెల్లోనూ అపారిశుద్ధ్యమే..

గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలు చూసేందుకు జిల్లాలో పంచాయతీ అధికారి, ఇద్దరు డివిజనల్ పంచాయతీ అధికారులు, 30 మంది ఈవోపీఆర్డీలు, 912 పంచాయతీల్లో 872 మంది కార్యదర్శులు, 750 మందికిపైగా పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. వీరంతా మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తుండటంతో పల్లెల్లో అపారిశుద్ధ్యం తాండవిస్తోంది. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను వదిలేశారు. మురుగు కాలువలను పట్టించుకోకపోవడంతో రోగాలు వీడటం లేదు.

తూతూమంత్రంగా ఆహార తనిఖీలు

జిల్లా ఆహార భద్రత విభాగంలో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్‌తో శ్రీకాకుళం, పలాసలో ఇద్దరు అధికారులు, సహాయక సిబ్బంది పని చేస్తున్నారు. వీరు కొరడా ఝుళిపించకపోవడంతో కల్తీ దందా జరుగుతోంది. అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా వ్యాపారాలు జరుగుతున్నా సక్రమంగా తనిఖీ చేయట్లేదు. తూతూమంత్రంగా చర్యలు చేపట్టి.. చేతులు దులిపేసుకుని ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతినేందుకు పరోక్షంగా కారణమవుతున్నారు.

21 మంది ప్రత్యేకాధికారుల నియామకం

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగరంలో అతిసారం నివారణ చర్యల్లో భాగంగా 21 మంది జిల్లా అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ కలెక్టర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వయోజన విద్యాశాఖ డీడీ ఎం.వెంకటరమణ, భూగర్భ జల అధికారి ఎన్.వి. కె.దుర్గాప్రసాద్, పర్యావరణశాఖ ఇంజినీర్ కరుణశ్రీ, బీసీ కార్పొరేషన్ ఈడీ కె.గడ్డెమ్మ తదితరులను నియమించారు. వీరంతా ఉదయం 5.30 గంటలకు వారికి కేటాయించిన వార్డులకు చేరుకుని పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరాను పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

28వ వర్ధంతి

నీవు భౌతికంగా మాకు దూరమైనా మా జ్ఞాపకాల్లో ఎప్పుడూ మా మధ్యనే ఉన్నావు.
కీ.శే. గెంబలి బాలాజీ
గెంబలి శ్రీనివాసరావు, రమేష్, వెంకటగోవింద అప్పారావు
వీనస్ మెడికల్స్ సర్జికల్స్

తపాలా కార్యాలయాల్లో ఆధార్ సేవలు

పాతబస్టాండ్, న్యూస్‌టుడే: తపాలా కార్యాలయాల్లో ఆధార్ సేవలు అందుబాటులో ఉంటాయని జిల్లా తపాలాశాఖ సూపరింటెండెంట్ వి.హరిబాబు శనివారం తెలిపారు. శ్రీకాకుళం ప్రధాన కార్యాలయం, గుజరాతీపేట, ఆమదాలవలస, టెక్కలి, రాజాం, పొందూరు, ఎస్.ఆర్.పురం, జె.ఆర్.పురం, అరసవల్లి, గార, హిరమండలం, కొత్తూరు, నరసన్నపేట, కోటబొమ్మాళి, కాశీబుగ్గ, పలాస, సోంపేట, మందస, ఇచ్ఛాపురంలో సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు.

ముందుకు వెళ్లలేం.. వెనక్కి రాలేం..!

శ్రీకాకుళం గ్రామీణ మండలం భైరి సింగుపురం కూడలిలో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. వాహనాల రాకపోకలు నియంత్రించేవారు లేకపోవడం, దుకాణదారులు రహదారిని ఆక్రమించి వ్యాపారాలు చేస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. మరోవైపు ఇసుక లారీలు నిత్యం ఇదే మార్గంలో తిరుగుతున్నాయి. అధికారులు స్పందించి.. ఆక్రమణలు తొలగించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. శనివారం కూడలి వద్ద పరిస్థితిని చిత్రంలో చూడొచ్చు.
– న్యూస్‌టుడే, సింగుపురం (శ్రీకాకుళం గ్రామీణం)

వెబ్‌సైట్‌లో ప్రొవిజినల్ సీనియారిటీ జాబితా

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యంలో పని చేస్తున్న ఉపాధ్యాయుల ప్రొవిజినల్ సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖాధికారి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు డీఈవో ఎ.రవిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకుల ఆదేశాల మేరకు ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జాబితా కోసం http://www.sites.google.com/site/deosklorg/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని చెప్పారు. అభ్యంతరాలుంటే మార్చి 7వ తేదీ లోగా డీఈవో కార్యాలయంలో సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించాలని స్పష్టం చేశారు.

మూడేళ్లుగా.. నీరుపయోగంగా..!

జల్‌జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ రక్షిత తాగునీరందించాలనే లక్ష్యాన్ని వైకాపా హయాంలో నీరుగార్చారనేందుకు అద్దం పడుతోందీ చిత్రం. కొత్తూరు మండలం పారాపురం గ్రామంలో మూడేళ్ల కిందట తీసుకొచ్చిన పైపులు స్థానిక ప్రాథమిక పాఠశాల పక్కన ఇలా వృథాగా వదిలేశారు. నాటి నుంచి పనులు చేపట్టకపోవడంతో అవి ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నాయి. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ సాగర్ మాట్లాడుతూ.. పరిశీలించి, చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, కొత్తూరు

EXPANDING REAL ESTATE GROUP
REQUIRED
◆Sr. LAND AGENTS
◆MARKETING TEAMS / ASSCOCIATES
Attractive Commissions + Growth Opportunity. Experienced / Aggressive Freshers Welcome
7997996785
VIZAG / VIJAYANAGARAM / SRIKAKULAM

103 మంది కోలుకున్నారు..!

● 190కి చేరిన అతిసారం కేసులు

– న్యూస్‌టుడే, బలగ(శ్రీకాకుళం)

శ్రీకాకుళం నగరవాసులను ఇబ్బంది పెడుతున్న అతిసారం క్రమంగా అదుపులోకి వస్తోంది. కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. శనివారం నాటికి నగరవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 190కు చేరింది. వారిలో ఇప్పటి వరకు 103 మంది కోలుకుని ఇంటికి చేరారు. 87 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అతిసార ప్రభావిత ప్రాంతాలు దమ్మలవీధి, కాకివీధి, గుడివీధి, మంగువారితోట ప్రాంతాల్లో ఇప్పటివరకు 131 కేసులు నమోదు కాగా.. వారిలో 76 మంది కోలుకున్నారు. జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆలవెల్లి సూరీడమ్మ అతిసారం నుంచి కోలుకున్న అనంతరం కిడ్నీ సమస్యలతో మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. వైద్య సిబ్బంది ఇంటింటా సర్వే చేస్తూ.. వ్యాధి లక్షణాలున్నవారిని వెంటనే ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

సర్వజనాసుపత్రిలో వివరాలు తెలుసుకుంటున్న హెల్త్ డైరెక్టర్ పద్మావతి

కాచి చల్లార్చిన నీరే తాగండి..

అతిసారంపై ప్రజలు ఆందోళన చెందవద్దని హెల్త్ డైరెక్టర్ డా.కె.పద్మావతి స్పష్టం చేశారు. శనివారం దమ్మలవీధి, బోడెమ్మకోవెల, కాకివీధి తదితర ప్రాంతాల్లో ఆమె పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. అతిసారం తగ్గుముఖం పట్టిందని, ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటినే తాగాలని, బయట ఆహారానికి దూరంగా ఉండాలన్నారు. అనంతరం వైద్యాధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ సర్వజనాసుపత్రిని సందర్శించి బాధితుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఐడీఎస్పీ జేడీ ఎన్.మల్లేశ్వరి, డీఎంహెచ్‌వో కె.అనిత పాల్గొన్నారు.

మరో ఇద్దరిపై వేటు

● నగరపాలక సంస్థ డీఈఈ జగన్మోహనరావు సస్పెన్షన్
● విధుల నుంచి శానిటరీ ఇన్‌స్పెక్టర్ శరత్ తొలగింపు

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో అతిసార వ్యాప్తికి కారకులుగా పేర్కొంటూ ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కమిషనర్‌పై వేటు వేయగా.. తాజాగా నీటి సరఫరా విభాగం డీఈఈ వి.జగన్మోహనరావును శనివారం సస్పెండ్ చేసింది. ఈ మేరకు జేసీ, నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఉత్తర్వులు జారీ చేశారు. డీఈఈతో పాటు దమ్మలవీధి శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎన్.శరత్‌ను విధుల నుంచి తొలగించారు. కంపోస్టు కాలనీ శానిటరీ ఇన్‌స్పెక్టర్ పైనా వేటుకు దస్త్రం సిద్ధం చేసినట్లు సమాచారం. ఎంహెచ్‌వో పి.సుధీర్‌కుమార్, ఇన్‌ఛార్జి ఈఈ కె.కమలాకర్‌తో పాటు మరి కొందరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

కార్మికుల నిరసన: శానిటరీ ఇన్‌స్పెక్టర్ శరత్‌ను విధుల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ పారిశుద్ధ్య సిబ్బంది శనివారం నిరసన తెలియజేశారు. విధులు బహిష్కరణకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఎంహెచ్‌వోను పిలిచి విధులు బహిష్కరిస్తే వారిపైనా వేటు వేస్తామని హెచ్చరించడంతో సమ్మె ఆలోచన విరమించుకున్నట్లు తెలిసింది. రోజుకొకరిపై శాఖాపరమైన చర్యలు చేపట్టడంతో ఎవరిపై ఎప్పుడు వేటు పడుతుందోననే ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది.

పింఛన్ల పంపిణీ @ 90.38 శాతం

జిల్లాలో శనివారం 90.38 శాతం మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు నగదు అందజేశారు. ఈ నెల మొత్తం 3,07,567 పింఛనుదారులకు ప్రభుత్వం రూ.130.17 కోట్లు మంజూరు చేసింది. అందులో తొలిరోజు 90.38 శాతం(2,77,977) మందికి నగదు అందించినట్లు డీఆర్‌డీఏ పీడీ పి.కిరణ్‌కుమార్ తెలిపారు. కోటబొమ్మాళి మండలంలో పట్టుపురంలో వృద్ధురాలికి పింఛను నగదు అందజేస్తున్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని చిత్రంలో చూడొచ్చు.
– న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్

గుంటూరు వారి
GLOBAL EDUCATIONAL INSTITUTIONS
Work place@Srikakulam
Prepares you for the real world
UNDER THE MANAGEMENT OF SAMUDRA EDUCATIONAL SOCIETY
SALARY DATE 29th FOR EVERY MONTH
We are HIRING Join our Team!
WALK IN INTERVIEW
Date : March 8th, 15th, 22nd & 29th

POST	QUALIFICATION	SALARY
Experienced faculty for (IIT - JEE & NEET) MATHS, PHYSICS, CHEMISTRY, BOTANY (Lectures Only) Based on Written Test & Demo	M.Sc B.Tech M.Tech	70,000 to 1.5 Lakh Based on Experience
Experienced faculty for TELUGU, HINDI, ENGLISH, SOCIAL, SCIENCE	MA, B.Ed BA, B.Ed	20,000 to 30,000 Based on Experience
Experienced faculty for MATHS, PHYSICS CHEMISTRY, BIOLOGY	M.Sc, B.Ed B.Tech, M.Tech	25,000 to 35,000 Based on Experience
Primary Teachers for MATHS, SCIENCE, ENGLISH	M.Sc, B.Ed MA, B.Ed BA, B.Ed	20,000 to 25,000 Based on Experience
Primary Teachers for TELUGU, HINDI, SOCIAL	BA, B.Ed MA, B.Ed	15,000 to 20,000 Based on Experience
Primary Teachers for (KINDER GARTEN)	BA/B.Com/B.Sc	12,000 to 18,000 Based on Experience
PHYSICAL EDUCATION TEACHER	Any Degree in Physics Edu	10,000 to 15,000 Based on Experience
COMPUTER OPERATORS	MS Office Typing in English & Telugu	10,000 to 20,000 Based on Experience
WARDENS (Along with Accommodation) Male/Female	B.Sc/B.Com/ BA/Inter	10,000 to 15,000 Based on Experience

Note: Teachers must have Good Communication Skills in ENGLISH or HINDI
Place: GLOBAL INTELLI SCHOOL, Opp Ayyappa swamy Temple, Balaga, Srikakulam
Contact to: 7337556161, 7337556171

5,008 కలాలతో అర్చన

శ్రీకాకుళం నగరం పాలకొండ రోడ్డులోని విజయగణపతి ఆలయంలో శనివారం పంచ సహస్ర కలాల అర్చన చేశారు. స్వామి వద్ద 5,008 పెన్నులు ఉంచి పూజలు చేశారు. వాటిని ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు ఆలయ ధర్మకర్త వీనస్ హరి తెలిపారు.
– న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం

కూడళ్లు.. పెట్టిస్తున్నాయి కన్నీళ్లు..!

జాతీయ రహదారిపై నిర్మాణ లోపాలు | అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు

శ్రీకాకుళం నగరం నుంచి కుశాలపురం బైపాస్ కూడలి మీదుగా జాతీయ రహదారిపైకి వెళ్లాలి. అక్కడ పైవంతెన, అండర్ పాస్ లాంటివి ఏమీ లేకపోవడంతో స్థానికులు నిత్యం ప్రమాదకరంగా రోడ్డు దాటుతున్నారు. కొందరు వాహనాలను అడ్డంగా నిలిపేస్తున్నారు. ఫలితంగా నెలకు పదుల సంఖ్యలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం

జాతీయ రహదారిపై సజావుగా సాగే ప్రయాణానికి నిర్మాణ లోపాలు ఆటంకం కలిగిస్తున్నాయి. ముందస్తు ఆలోచన లేకుండా అధికారులు చేపట్టిన చర్యలు ప్రమాదాలకు తావిస్తున్నాయి. ఎన్‌హెచ్-16పై పలు కూడళ్లు ప్రమాదాలకు కేంద్రంగా మారుతున్నాయి. జిల్లావ్యాప్తంగా అలాంటివి 30 కూడళ్లు ఉన్నట్లు 'ఈనాడు' పరిశీలనలో తేలింది. ఆయా చోట్ల నివారణ చర్యలు చేపడితే రోడ్డు ప్రమాదాలు తగ్గేందుకు వీలు కలుగుతుంది.

జిల్లాలో పైడి భీమవరం నుంచి ఇచ్ఛాపురంలోని పురుషోత్తపురం వరకు 174 కి.మీ. మేర జాతీయ రహదారి విస్తరించి ఉంది. ఎచ్చెర్ల, శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం ఇలా ఆరు నియోజకవర్గాల మీదుగా సాగుతుంది. పైడి భీమవరం నుంచి నరసన్నపేట వరకు ఆరు వరుసలు, రణస్థలం వద్ద సుమారు 4 కి.మీ., నాలుగు వరుసలు, నరసన్నపేట నుంచి ఇచ్ఛాపురం వరకు నాలుగు వరుసల రహదారి ఉంది.

తక్షణమే.. సరి చేస్తే మేలు..

- టెక్కలి, పలాస, ఇచ్ఛాపురంలో కొన్ని చోట్ల సర్వీసు రోడ్లు లేవు. నేరుగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు జాతీయ రహదారిని అనుసంధానించారు. అలాంటి ప్రాంతాల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఇవ్వాలి.
- అండర్‌పాసులు, పై వంతెనలు నిర్మాణంతో పాటు అక్కడక్కడా నెలకొన్న చిన్నపాటి లోపాలను తక్షణమే సరిదిద్దాలి.
- నివారణ చర్యల విషయంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. సమీక్షలు, సమావేశాల్లో మాటలతోనే సరిపెడుతున్నారే తప్ప కార్యాచరణ చేపట్టడం లేదు.

నియోజకవర్గాలవారీగా గుర్తించిన ప్రాంతాలు..

ఇచ్ఛాపురం: పాలవలస, బారువ, అంపురం, కొజ్జిరియా, బేసిరామచంద్రపురం, బూరగాం, జలంత్రకోట, అంపురం, మఖరాంపురం, పద్మతుల, బలియాపుట్టుగ, ఈదుపురం

పలాస: పారసాంబ, శాసనం, మొగిలిపాడు, మందస, మదనాపురం

నరసన్నపేట: గుండువెల్లిపేట, తామరాపల్లి, జిల్లేడువలస, జడూరు, గడ్డపాడు

టెక్కలి: ఆదిఆంధ్రవీధి
శ్రీకాకుళం: భైరి, కరజాడ, గోపీనగర్ (ఆమదాలవలస)
ఎచ్చెర్ల: కుశాలపురం బైపాస్, అదపాక, బుడుమూరు, రావివలస

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు
ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి

వేడుక ఏదైనా.. ఈనాడు ను చేసుకోండి వేదిక
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
80085 97609

(c) eenadu

రామోజీ ఫిల్మ్‌సిటీలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: రంగమేదైనా తమకు సాటి లేదని మహిళామణులు చాటిచెబుతున్నారు. వారి స్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకునే వేళ రామోజీ ఫిల్మ్‌సిటీ మార్చి నెలను అతివలకు అంకితం చేస్తూ మహోత్సవాలను నిర్వహిస్తోంది. నేటి నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక ఆఫర్లతో మహిళలు ఫిల్మ్‌సిటీని సందర్శించేందుకు వీలు కల్పించింది. వివిధ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని వయసుల మహిళలు సినీ ప్రపంచంలో వినోదం, విహారం, సినిమాటిక్ వైభవాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. రామోజీ స్టూడియో టూర్‌లో అద్వితీయ సినిమా సెట్ల వీక్షణం, లైవ్ షోలు, రైడ్స్, సాహసాల నెలవు సాహస్ సందర్శన, అలరించే పక్షుల పార్కు, సీతాకోకచిలుకల గార్డెన్, మోషన్ క్యాప్చర్, వర్చువల్ షూట్, మాయాలోక్ ఇలా ఎన్నో ఆకర్షణలు తిలకించవచ్చు.

సద్వినియోగం చేసుకోండి: రామోజీ ఫిల్మ్‌సిటీ మహిళా దినోత్సవ ఆఫర్‌లో భాగంగా అన్ని వయసుల మహిళలకు ఒకరికి రూ. 1111 + జీఎస్‌టీ, కనీసం 11 మంది బృందంగా వస్తే ఒక్కొక్కరికి రూ. 999 + జీఎస్‌టీతో ప్రవేశ రుసుం ఉంటుంది. బృందాలుగా వచ్చి వేడుకలు మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి ఇదే మంచి తరుణం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మహిళా మాసోత్సవాల్లో పాల్గొని మరిచిపోలేని మధురానుభూతి పొందండి.

మరిన్ని వివరాలకు..
www.ramojifilmcity.comలో లాగిన్ అవ్వండి. లేదా 76598 76598కు కాల్ చేయండి.

లీగల్ ఎయిడ్ క్లినిక్ సేవలు అందుకోండి

పాతపట్నం, న్యూస్‌టుడే: అవసరమైన వారు లీగల్ ఎయిడ్ క్లినిక్ సేవలను వినియోగించుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు తెలిపారు. శ్రీకాకుళంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్లినిక్ పనితీరును శనివారం ఆయన పరిశీలించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన పారా లీగల్ వాలంటీర్లు, ప్యానెల్ న్యాయవాదుల ద్వారా సేవలు అందుకోవచ్చన్నారు. వృద్ధాశ్రమం, ఎంపీడీవో కార్యాలయం, లా కళాశాల, శ్రీకాకుళం ఆర్వో కార్యాలయంలోని కేంద్రాలను ఆయన సందర్శించారు. ఆర్వో సాయిప్రత్యూష పాల్గొన్నారు.

మాదకద్రవ్య నిల్వ కేంద్రాల పరిశీలన

శ్రీకాకుళం నేరవార్త విభాగం, న్యూస్‌టుడే: జిల్లావ్యాప్తంగా వివిధ కేసుల్లో పట్టుబడిన నిషేధిత మాదక ద్రవ్య నిల్వలను న్యాయస్థానం అనుమతితో దహనం చేసేందుకు అనువైన ప్రదేశాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, అదనపు ఎస్పీ క్రైం పి.శ్రీనివాసరావులు శనివారం పరిశీలించారు. వేల కిలోల గంజాయి, మాదక ద్రవ్య నిల్వలను కేసు ముగిసే వరకు కస్టడీలో సురక్షితంగా ఉంచేందుకు గోదాంలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని వంశధార ప్రాజెక్టు ఉద్యోగుల భవన సముదాయాలను పరిశీలించారు.

వంశధార క్వార్టర్స్‌లో వినియోగంలో లేని భవనాలను పరిశీలిస్తున్న కలెక్టర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి

GOVERNMENT OF ANDHRAPRADESH
WOMEN DEVELOPMENT AND CHILD WELFARE DEPARTMENT
O/o THE DISTRICT WOMEN & CHILD WELFARE & EMPOWERMENT OFFICER
SRIKAKULAM DISTRICT
RECRUITMENT NOTIFICATION

The District women & child welfare & Empowerment officer Srikakulam district invites applications for various posts for The eligible FEMALE candidates with required qualifications to work in the one stop Centre, Tekkali as the positions are purely on contract basis (coterminous with the scheme) the post wise details are furnished below:
- Age limit for all posts 25 – 42 years as on 01.01.2026 (Age relaxation is provided as per government rules in force). ● All posts filled with Female Candidates only. ● All Posts filled on purely Contract Basis.

Indicative Qualification of staff of One Stop Centre under Mission Shakti at Tekkali

S. No.	Name of the Post	No. of Posts	Qualification	Remuneration per month	Age (As on 01.07.2026)
1	Central Administrator	1	● Any woman having a Masters in Law/ Social Work/ Sociology / Social Science / Psychology with at least 5 years" experience of working on women related relevant domains in an administrative set-up with a Government or Non-Government project / programme and preferably with at least 1 year experience of counselling either within or outside the same set-up. She should be preferably a resident of the local community so that local. ● Human resource and expertise is utilized for effective functioning of the centre.	34,000/-	25 - 42 Years
2	Psycho. Social Counselor	1	● The service any woman having professional degree / diploma in psychology / psychiatry / neurosciences with a background in health sector and preferably with at least 3 years" experience of working within a Government or Non-Government health project/programme at the district level.	20,000/-	25 - 42 Years
3	Para Legal Personnel / Lawyer	1	● In the absence of Legal Advisors provided by District Legal Services Authority, the legal counselling service could be outsourced to any person having a degree in Law/ with legal training or knowledge of working with a Government or Non-Government women related project/programme at the district level or to any practicing Lawyer with at least 2 years" experience of litigation in any court of law.	20,000/-	25 - 42 Years
4	Case Worker	2	● Any woman having a Bachelor in Law/ Social Work/Sociology/Social science/ Psychology with at least 3 years" experience of working on women related relevant domains in a Government or Non-Government project/programme. She should be a resident of the local community so that local human. ● Resource and expertise is utilized for effective functioning of the centre.	19,500/-	25 - 42 Years
5	Office Assistant with Computer Knowledge	1	● The services any person who is a graduate with at least diploma in computers/ IT etc with a minimum of 3 years" experience in data management, process documentation and web-based reporting formats, video conferencing at state or district level with government or Non-Governmental / IT-based organizations.	19,000/-	25 - 42 Years
6	Para Medical Personnel	1	● In the absence of a regular Para Medical Personnel provided by District Health Authorities, the medical assistance service could be outsourced to any woman having professional degree / diploma in paramedics with a background in health sector and preferably with at least 3 years" experience of working within a Government or Non-Government health project/ programme at the district level.	19,000/-	25 - 42 Years
7	Security/ Night Guard	3	● The services any person having at least 2 years " experience of working as security personnel in a government or reputed organization at the district/ state level. He/ she should preferably be retired military / para-military personnel.	15,000/-	25 - 42 Years
8	Multipurpose Staff/ Cook	3	● The multi-purpose activity could be outsourced to any person who is literate with knowledge / experience of working in the relevant domain. High School pass or equivalent will be preferred.	13,000/-	25 - 42 Years

The candidates (FEMALE only) who desires to apply can download the application from above website https://srikakulam.ap.gov.in and send / submit the filled application form along with attested Xerox copies of education qualifications, marks lists, experience certificate, etc., to the district women & child welfare & empowerment officer, 80 feet road, opposite petrol bunk, Srikakulam, Pin: 532001 from 07.03.2026 to 13.03.2026 by 5.00 PM (in working days) directly or by register post. Applications arriving late will not be accepted. Only qualified shortlist candidates will be called for interview. The collector & district magistrate / Chairman of One Stop Centre, Srikakulam reserves the right to cancel the notification at any time without assigning any reasons.

Sd/- Smt G Jayadevi
Dist.Women&Child Welfare And Empowerment Officer Srikakulam

Sd/-Swapnil Dinkar Pundkar, I.A.S.,
Collector & District Magistrate, Srikakulam

చికెన్ ధరలు

రకం (కేజీ రూ.ల్లో)	బ్యాగ్‌లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	180	315	335

BAGGU SAROJINI DEVI HOSPITAL
2-2-132, ILLISIPURAM, SRIKAKULAM

PUBLIC NOTICE TO DISCARDING OF MEDICAL RECORDS

BAGGU SAROJINI DEVI HOSPITAL, ILLISIPURAM - SRIKAKULAM will be discarding the Inpatient Medical Records for the period between **1st August 2008 to 31st December 2013**, For further clarifications or enquiry / requests you may contact below phone numbers before **30th April 2026.**

గమనిక: మెడికల్ రికార్డ్స్ తొలగించబడుచున్నవి!

బగ్గు సరోజిని దేవి హాస్పిటల్ ఇల్లీసిపురం, శ్రీకాకుళం **1 ఆగస్టు 2008 నుండి 31 డిసెంబర్ 2013** సం॥లకు మధ్యగల **"ఇన్‌పేషెంట్ మెడికల్ రికార్డ్స్"** తొలగించాలని నిర్ణయించడమైనది. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం లేదా ఎటువంటి అభ్యర్థనలు ఉన్నచో 30 ఏప్రిల్ 2026లోగా ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరని మనవి.

9490904141, 279633, 278833

బహిరంగ ప్రకటన

నా క్లయింట్లు అయిన కీ॥శే॥ జల్లు కృష్ణమూర్తి గారి పిల్లలు అయిన 1) జల్లు నాగేశ్వరరావు, 2) జల్లు లక్ష్మణరావు 3) జల్లు రమాదేవి @ రాంబాయి, శాలిహుండం స్వగ్రామం & పోస్ట్, గార మండలం వయా, శ్రీకాకుళం జిల్లా వారు ఇచ్చిన భోగట్టా మేరకు యావన్మంది ప్రజలకు తెలియజేయునది ఏమనగా!

ఈ దిగువ పేర్కొన్న షెడ్యూల్ ఆస్తి నా క్లయింట్లు అవివాహిత సోదరి అయిన కుమారి జల్లు విజయలక్ష్మి గారికి చెందినది. లెక్కలేని ఆస్తులు సంపాదించిన జల్లు విజయలక్ష్మి గారు తేదీ 10.10.2025వ తేదీన, మా క్లయింట్లు నిరుద్యోగ సోదరుడైన జల్లు కోటేశ్వరరావు కస్టడీలో ఉంటూ శ్రీకాకుళంలో అనుమానాస్పదంగా అకాల మరణం చెందియున్నారు. సదరు విజయలక్ష్మి గారి అకాల మృతిపై నా క్లయింట్లు అనుమానాస్పదంగా ఉన్నారు. ఎందుకనగా ఆమె అకాల మృతి చెందడానికి ముందు, ఆమె ఆస్తులకు సంబంధించి ఎన్నో అవకతవకలు జరిగాయి. జల్లు కోటేశ్వరరావు, జల్లు విజయలక్ష్మి గారి అనారోగ్య పరిస్థితిని తనకి అనుకూలంగా మలచుకొని, ఆమెను తప్పు దోవ పట్టించి, తప్పుడు పత్రాలను సృష్టించి ఆమె పేరిట వున్న డాక్యుమెంట్ నెం.6749/2023 ని తన భార్య జల్లు శ్రీదేవి పేరుతో రహస్యంగా శ్రీకాకుళం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్-14 యందు తేదీ 22-07-2023న నా క్లయింట్లకు తెలియకుండా సదరు విజయలక్ష్మి గారిని మోసగించి రిజిస్టర్ పొంది ఉన్నారు. అంతేకాకుండా **రూ.35,00,000/- (అక్షరాల ముప్పై ఐదు లక్షల రూపాయలు)** చెల్లించి, సదరు షెడ్యూల్ ప్రాపర్టీని తన అక్క విజయలక్ష్మి గారి నుండి రిజిస్టర్ పొంది ఉన్నామని విజయలక్ష్మి తరఫున జల్లు శ్రీదేవి యే హక్కుదారినని చెప్పుకుంటూ, తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి, సదరు షెడ్యూల్ ప్రాపర్టీని అన్యాక్రాంతం చేసే ప్రయత్నంలో ఉన్నారు. కావున ఈ పబ్లిక్ నోటీస్ ద్వారా దిగువ షెడ్యూల్ ప్రాపర్టీ పై జల్లు శ్రీదేవి గాని, ఆమె కుటుంబ సభ్యులకు గాని ఎటువంటి హక్కు, అధికారాలు లేవని సదరు ప్రాపర్టీ కు జల్లు విజయలక్ష్మి గారి Legal Heirs అయిన నా క్లయింట్లు 1) జల్లు నాగేశ్వరరావు 2) జల్లు లక్ష్మణరావు, 3) జల్లు రమాదేవి @ రాంబాయి నిజమైన హక్కుదారులు. కావున షెడ్యూల్ ఆస్తికి సంబంధించి జల్లు శ్రీదేవి తో గాని, ఆమె కుటుంబ సభ్యులతో గాని, ఎవరైనా ఎట్టి వ్యవహారాలు చేయరాదు, ఒకవేళ చేసిన యెడల వారే నష్టపోవటమే కాకుండా అట్టి వ్యవహారాలు నా క్లయింట్లను ఏ విధంగానూ బంధించవు. సదరు షెడ్యూల్ ఆస్తి నా క్లయింట్లు జల్లు విజయలక్ష్మి గారి Legal Heirs అయి ఉన్నారని వారి జాయింట్ ప్రాపర్టీ అయి ఉన్నదని తెలియజేయుచున్నాను.

షెడ్యూల్ ఆస్తి: శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం సబ్ డివిజన్, గార మండలం పూసర్లపాడు పంచాయితీ శాలిహుండం గ్రామ రెవిన్యూ దాఖలు కలిగిన ఖాతా నెంబర్ 91 సర్వే నంబరు 15-6C కలిగిన ఉ 1-88 సెంట్లు విస్తీర్ణం గల జిరాయితీ పల్లం భూమికి హద్దులు : **తూర్పు:** అరవల మల్లేష్, గదిలి అప్పయ్య, అరవల పాపారావు గార్ల పల్లం భూమి, **దక్షిణం:** అలిగి రాజప్పడు వగైరాల పల్లం భూమి, **పడమర:** కర్రి సుజాత,అరవల అప్పారావు వగైరాల పల్లం భూమి. **ఉత్తరం:** నీరు పారే కాలువ.

ఇట్లు
యిప్పిలి శాంతారావు, న్యాయవాది మరియు పోలీస్ ఫ్యాకల్టీ
విశాఖపట్నం. సెల్ : **7382423925**

నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం

బలగ(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: నగరంలో అతిపెద్ద ఆసుపత్రుల్లో డా. ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ఉచితంగా చికిత్స అందిస్తున్నట్లు డా. ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో-ఆర్డినేటర్ డా.అవని ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నో లక్షణాలతో బాధపడుతున్న వారు నెట్‌వర్క్ ఆసుపత్రులను సంప్రదించి ఉచిత వైద్యం పొందాలన్నారు. కిమ్స్, జెమ్స్, మెడికవర్, హెల్త్‌కేర్, సత్య సాయి డేవిడ్ నైట్ ఆసుపత్రి, ఏ వన్, సింధూర ఆసుపత్రుల్లో సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.

బాధితులకు అండగా ప్రభుత్వం

బలగ (శ్రీకాకుళం), న్యూస్‌టుడే: అధికారం బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. అధికారం నుంచి కొలువుల అనంతరం కిడ్నీ సమస్యలతో శనివారం మృతిచెందిన దిన అలవెల్లి సూరి డమ్మ(65)కు రూ.10 లక్షలు పరిహారం ప్రకటించారు. చెక్కును ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

SHRIRAM Finance

రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై - 600032
జోనల్ కార్యాలయం : సరస్వతీ కాంప్లెక్స్ 1వ అంతస్తు, ఎస్.వి.సి.థియేటర్ ప్రక్కన, రామలక్ష్మణ జంక్షన్, శ్రీకాకుళం.

రిజిస్టర్డ్ పోస్ట్ ఎకనాలెడ్జ్‌మెంట్‌తో సహా తేది : 23.02.2026

2002 సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) నిబంధనలలోని రూల్ 8 (6) క్రింద 30 రోజులు అయిన తర్వాత అమ్మకాన్ని తెలుపుతూ ఋణగ్రహీతకు ఇవ్వబడిన ఉద్దేశిత అమ్మకం ప్రకటన.

వ.నెం.	ఋణగ్రహీతలు / హామీదారుల వివరాలు
1.	వీర రాజు తంగుడు C/O కామేశ్వర రావు తంగుడు, D.NO.19-1-81, ఉల్లాసపేట గ్రామం, వార్డు-21, ఉదయపురం పోస్ట్, పలాస మండలం, శ్రీకాకుళం జిల్లా. పిన్:532221. ఫోన్ : 7981300959.
2.	ఉదయశ్రీ టంగుడు ఔ/ఐ వీరరాజు, D.NO.19-1-81, ఉల్లాసపేట గ్రామం, వార్డు-21, ఉదయపురం పోస్ట్, పలాస మండలం, శ్రీకాకుళం జిల్లా. ఫోన్ : 9949320394
3.	జనార్దన చలపాకుల జ/ఐ కామ రాజు, D.NO.18-1-64, పెద్ద ఉదయపుర గ్రామం, వార్డ్-22, పలాస మండలం, శ్రీకాకుళం జిల్లా.ఫోన్ : 7780447987

సర్/మేడమ్,

విషయం : 2002 సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) నిబంధనలతో చదువుకొనేలా 2002 సెక్యూరిటైజేషన్ మరియు రీకనస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం ద్వారా ఋణదాతకు బకాయి పడిన మొత్తాలను వసూలు చేయుటకు **వీరరాజు తంగుడు** (ఋణగ్రహీత) గారికి చెందిన ఆస్తుల అమ్మకం గురించి నిర్దేశించిన అమ్మకం ప్రకటన.

సూచిక : ఋణ ఒప్పందం నెం. **PALSATF2102230011**

*****

1. మేము మెస్సర్స్ (శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో **"శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్"** గా పిలువబడేది), ఎన్.సి.ఎల్.టి, చెన్నై, తేది: 09-11-2022, సి.పి. నెం. 69-76 ఆఫ్ 2002 యొక్క ఉత్తర్వుల ప్రకారం శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌లో విలీనమైనది మరియు శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌గా మార్చబడినది) మరియు ఆ తరువాత (30.11.2022 తేది నాటి కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ) ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గా తిరిగి పేరు పెట్టుటకు ఆమోదం పొందిన మేము కంపెనీల చట్టం క్రింద తదనంతరం, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద కంపెనీల రిజిస్ట్రార్ ధృవీకరించిన **"పేరు మార్పుకు అనుగుణంగా ఇన్ కార్పొరేషన్ సర్టిఫికేట్"** ప్రకారం అమలులోకి వచ్చేలా మెస్సర్స్ శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ **ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ పేరు మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గా మార్చబడింది.** మా రిజిస్టర్డ్ కార్యాలయం శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఏ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్: 6వ అంతస్తు (లెవల్ 2), భవనం నెం.క్యూ2, ఆరం క్యూ పార్క్ జనరల్ 4/1, టి.టి.సి, థానే బేలాపూర్ రోడ్, ఘన్సోలి, నవీ ముంబై-400710, మరియు బ్రాంచి **ఆఫీస్: మెయిన్‌రోడ్, పలాస** క్రింది నోటీసును జారీ చేస్తున్నారు.
2. సెక్యూర్డ్ ఋణదాత శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారు సెక్యూరిటైజేషన్ మరియు రీకనస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002లోని సెక్షన్ 13(2) క్రింద తేది.**06-12-2023** న జారీ చేసిన డిమాండ్ నోటీసులో పేర్కొన్న తేది. **06-12-2023** నాటికి బకాయి **రూ.1,37,87,730/- (రూ. ఒక కోటి ముప్పై ఏడు లక్షల ఎనభై ఏడు వేల ఏడు వందల ముప్పై రూపాయలు మాత్రమే)** తో పాటు ఇటీవల వడ్డీ /ఖర్చుల మొత్తాన్ని నిర్దేశించిన కాలపరిమితిలోగా మీరు చెల్లించవలెను. మీరు సదరు నోటీసులో నిర్దేశించిన కాలపరిమితిలోగా బకాయి మొత్తాన్ని చెల్లించనందున అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారు 2002 సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) నిబంధనలలోని రూల్ 8 చదువుకొనేలా చట్టంలోని సెక్షన్ 13(4) క్రింద సెక్యూర్డ్ స్థిరాస్తులను తేది. **20-06-2024** న లాంఛనాత్మకంగా స్వాధీనం చేసుకొనిరి.
3. సెక్యూర్డ్ ఆస్తి స్వాధీనం చేసుకున్నప్పటికీ, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారికి మీరు బకాయి మొత్తాన్ని చెల్లించలేదు. అందువల్ల దిగువ వివరించిన ఆస్తిని బహిరంగ ఈ-వేలం ద్వారా. ఈ నోటీసు ప్రచురించిన తేది, ఈ నోటీసు చేరిన తేదీ నుంచి గల 30 రోజుల తర్వాత, విడిగా ఈ-వేలం అమ్మకం నోటీసు ఇచ్చి అమ్మవల్సిన అవసరం ఏర్పడింది. ఈ-వేలం జరిగే తేదీ మరియు సమయంతో పాటు ఆస్తి రిజర్వు ధర మరియు ఈ-వేలం నిర్వహించనున్న సర్వీసు ఏర్పాటుదారుని వివరాలను విడిగా మీకు తెలుపబడును.
4. అందువల్ల అమ్మకం ప్రకటన ప్రచురణ తేది లోగా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ భరించిన తదుపరి వడ్డీ, వ్యయాలు, ఛార్జీలు మరియు ఖర్చులతో పాటు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కి ఉన్న బకాయి మొత్తాన్ని మీరు చెల్లించినచో, చట్టంలోని సెక్షన్ 13(8) క్రింద నిర్దేశించిన విధంగా ఆస్తి అమ్మకానికి తదుపరి చర్య చేపట్టబడదు మరియు మీ ఆస్తిని మీరు విడిపించుకోనవచ్చును.

నోటీసు తేదీ నుండి 30 (ముప్పై) రోజులలో పైన పేర్కొన్న చట్టబద్ధమైన వ్యవధిలోపు మీరు మొత్తం బకాయిలనుచెల్లించడంలో విఫలమైతే లేదా నిర్లక్ష్యం చేస్తే, పైన పేర్కొన్న ఋణసౌకర్యానికి సంబంధించి మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ చెల్లించాల్సిన బకాయిలను వసూలు చేయడానికి పైన పేర్కొన్న సెక్యూర్డ్ ఆస్తిని కింద సంతకం చేసిన వ్యక్తికీ విక్రయించడం తప్ప వేరే మార్గం ఉండదని దయచేసి గమనించండి.

ఈ ఉద్దేశిత అమ్మకపు నోటీసును సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్ రూల్స్),2002లోని రూల్ 8(6)కి అనుగుణంగా జారీ చేస్తున్నారు. మా ఆర్థిక సంస్థకు అందుబాటులో ఉన్న ఇతర హక్కులు మరియు పరిష్కారాలకు భంగం కలగకుండా ఈ నోటీసు మీకు జారీ చేయబడింది.

అనుబంధం-II
డాక్యుమెంట్ నెం.1192/1990 ప్రకారం గల స్థిరాస్తుల వివరణ

ఐటమ్-01:(డాక్యుమెంట్ నెంబర్:1192/1990 ప్రకారం ఉన్న స్థిరాస్తి)

శ్రీకాకుళం జిల్లా, పలాస మండలం, కాశీబుగ్గ ఉప జిల్లా, కాశీబుగ్గ-పలాస మునిసిపాలిటీ ప్రాంతం, పేర సాంబ @ కాశీబుగ్గ గ్రామ లెక్క దాఖలాలో పట్టా నెం.556, సర్వే నెం.230/7లో గల మొత్తం విస్తీర్ణం య.1.88 సెంట్లు లేదా 0.752 హెక్టార్ల మొత్తం విస్తీర్ణంలో ఉత్తరం శ్రేణి వైపులో మధ్య గల విస్తీర్ణం 0.22 4/5 సెంట్లు లేదా 140 చ.గజాల స్థలంలో ఉన్న RCC బిల్డింగ్ కు గల డో.నెం.1-6-914/D ఆస్తికు సరిహద్దులు **తూర్పు:** టేకుల పురుషోత్తం గారి ఇల్లు, **దక్షిణం:** ఉమ్మడి రహదారి, **పడమర :** జి.కృష్ణమూర్తి యొక్క RCC భవనం, **ఉత్తరం:** పెంటకోట కమలా కుమారి మరియు ఇతరులకు చెందిన పునాదులు

ఐటమ్-02:(డాక్యుమెంట్ నెంబర్:946/1992 ప్రకారం ఉన్న స్థిరాస్తి)

శ్రీకాకుళం జిల్లా, పలాస మండలం, కాశీబుగ్గ ఉప జిల్లా, కాశీబుగ్గ-పలాస మునిసిపాలిటీ ప్రాంతం, పేర సాంబ @ కాశీబుగ్గ గ్రామ లెక్క దాఖలాలో పట్టా నెం.556, సర్వే నెం.230/7లో గల మొత్తం విస్తీర్ణం య.1.88 సెంట్లు లేదా 0.752 హెక్టార్ల మొత్తం విస్తీర్ణంలో ఉత్తరం వైపు పడమర శ్రేణి వైపు గల విస్తీర్ణం 82 చ॥గ॥ లేదా 68.56 చ॥గ॥ గల ఖాళీ స్థలంనకు సరిహద్దులు : **తూర్పు:** టి. ఉదయశ్రీగారికి చెందిన భవనము, **దక్షిణం:** కొంతవరకు రహదారి మరియు భవనం కొంచాడ మన్మధరావు గారికి చెందినది, **పడమర :** పెంటకోట కమలకుమారి గారికి చెందిన స్థలం, కొంచాడ మన్మధరావు గారికి చెందిన ఇల్లు మరియు ఇతరులు, **ఉత్తరం:** కొట్ని సత్యన్నారాయణ గారికి చెందిన బ్యాక్ యార్డు.

స్థలం : శ్రీకాకుళం. తేది : 23-02-2026 సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

EICHER TIPPERS FLEET for Sale Pro 6028T (500 CFT) 8Nos & Pro 2055T (100 CFT) 6Nos Good Condition. Ph: 9704699042.

BUSINESS SERVICES

BUSINESS OFFER

స్త్రీ/పు 2,50,000 పెట్టుబడితో మీ ఆఫీసు/ ఇంటివద్దే Dr.Tea/ Dr.Coffee/Dr.Cool Drink యొక్క ఫ్రాంఛైజీ నిర్వహిస్తూ, ప్రతినెల 25,000/- ఫిక్స్‌డ్ అలవెన్సు + అన్‌లిమిటెడ్ వీక్లీ ఆదాయం కలదు. ✆ 7842002046/6309572064

BUILDING CONSTRUCTION

TDR
AP & TELANGANA BONDS BUY & SALE
KAMESH
92 92 15 15 15

FINANCIAL SERVICES

SBలోన్స్‌లో Govt. Rtd. ఎంప్లాయిస్‌కి 2 రో॥ పర్సనల్ లోన్స్, వ్యాపారస్తులకు ముద్ర లోన్స్, హౌసింగ్ మార్ట్‌గేజ్ లోన్స్ కొరకు ✆7780172539, 7207410495

INDUSTRY

విజయనగరం జిల్లా, R.ఆముదాలవలస రాజాం దగ్గర 1.30 ఎ॥లో వర్కింగ్ మిషనరీతో జీడిపప్పు ఫ్యాక్టరీ అమ్మకం. ✆ 9441032514, 9100038693

REAL ESTATE

COMMERCIAL SPACE FOR SALE
3350 SFT Ground floor commercial space in PARADESI PALEM Highway facing, near Kommadi jn. suitable for all commercial uses
✆98489 48292

COMMERCIAL SPACE FOR SALE
12000 SFT commercial space Highway facing Near PM PALEM JN. MADHURAWADA, suitable for corporate offices, banks, and showrooms, etc.
✆98489 48292

గుంటూరుసిటీలో, గోరంట్లలం, JKCరోడ్డు, ఇన్నర్‌రింగ్‌రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, సంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు సంప్ర: 9399955545.

విశాఖలో అతి తక్కువకే ఫామ్ ల్యాండ్స్ ఉడా ప్లాట్లు మరియు ఇంటి స్థలములు క్లియర్ టైటిల్స్‌తో గలవు వివరాలకు: 9581456897, 8074658161.

FLAT FOR SALE

Premium 2 BHK & 3BHK (East & North) Flats with cupboards & Ceiling at Balaga Near to Highway Bumper Offer First 2 Flats ✆ 9040832295, 8639417748.

Flats for sale 3BHK, 1575Sft South Facing Housing Board Colony, Srikakulam. Ph: 9110585057, 9703631656

Ready to move 3BHK Flats for Sale at Madhurawada, Vizag. Near to Max Shopping Complex. Contact: +91-9000-279-200 (Whatsapp only)

HOUSE FOR SALE

Ind House 300Sq.yds N/F Sale Official Colony Githanjali School Beside Srikakulam Direct Parties. Ph: 9702019779

శ్రీకాకుళం టౌన్ గర్ల్స్ హైస్కూల్ వెనుక శ్రీలక్ష్మీనగర్ 3వలైన్‌లో 2BHK గ్రూప్ హౌస్ అమ్మకంనకు కలదు. సంప్రదించండి: 9440710617, 9293455889.

LAND FOR SALE

సూరప్పగూడెం, భీమడోలు, ఏలూరు జిల్లా - 15 ఎకరాల కొబ్బరి తోట, 2 బోర్లు, డ్రిప్, NH-16 కి దగ్గరలో, ప్లాట్స్ /రియల్ ఎస్టేట్‌కి అనుకూలం. సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్: 9704322999, 7337228262.

LAND FOR SALE
8 ఎకరాలు
విజయనగరం, రాజాం రోడ్, గరివిడి బ్రిడ్జికి 1/2 KM దూరంలో గరివిడి గర్భాం రోడ్‌కి అనుకొని నివాస గృహాల దగ్గర చుట్టూ ఫెన్సింగ్‌తో 8 ఎకరాలు ఒకే బిట్ అమ్మకమునకు కలదు.
సం: 8143984634

PLOT FOR SALE

శ్రీకాకుళం చౌక్‌బజార్ రోడ్‌లో సిటీ షాపింగ్‌మాల్‌ని ఆనుకొని 173.47 Sq.Yrds గల ఖాళీ స్థలం అమ్మకమునకు కలదు. సంప్రదించండి. ✆9032456048.

భోగాపురం & ఎయిర్‌పోర్ట్ హైవేకి, NH-16కి 1km దగ్గరలో 60' తార్‌రోడ్‌కి ఆనుకొని 30 సెంట్లు S/F స్థలం అమ్మకం, ఓన్లీ డైరెక్ట్ పార్టీస్ ✆9492746527

వైజాగ్ భోగాపురం నేషనల్ హైవేకి & ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి సమీపంలో VMRDA & AP RERA అప్రూవ్డ్ ప్లాట్లు ఫర్ సేల్. cont: 9462555999.

శ్రీకాకుళం నుండి భోగాపురం వెళ్ళు జాతీయ రహదారిని ఆనుకొని VMRDA మరియు SUDA అనుమతులు కలిగిన స్థలాలు అమ్మకంకు కలవు. 9666745855.

శ్రీకాకుళం టౌన్ మండలవీధి, సచివాలయం దరి KVMG ఆపార్ట్‌మెంట్ ఆనుకుని 30 ఫీట్స్ రోడ్డుప్రక్క 45x13 స్థలం అమ్మకం ✆ 7989280721.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

COMMERCIAL SPACE FOR SALE

శ్రీకాకుళం చౌక్‌రోడ్‌లో 156.09 Sq.Yrds గల 2ఫ్లోర్స్ కమర్షియల్ బిల్డింగ్ అమ్మకమునకు కలదు. సంప్ర॥ 6300574277, 9440176862.

PROPERTY FOR SALE

167 yards VMRDA plot south facing. 5 km from VZM railway station On centurion university road. ✆ 9014511212

AGRICULTURE LANDS

శ్రీకాకుళం జిల్లాలో అగ్రికల్చర్ బల్క్ ల్యాండ్ కోసం మీరు ఎదురు చూస్తున్నారా? అయితే మీరు ఈ నెంబరుకి కాంటాక్ట్ చేయండి Cell: 9542426999.

TO LET

COMMERCIAL

శ్రీకాకుళం పెద్దపాడు రోడ్ LG షోరూమ్ ప్రక్కన గ్రౌండ్‌ఫ్లోర్‌లో 25x45, 1st ఫ్లోర్‌లో 12x30 షాపులు అద్దెకు ఇవ్వబడును. ✆ 9177910564.

శ్రీకాకుళం టౌన్ రాగోలు దరి వాకలవలస అభయాంజనేయ ఫంక్షన్ హాల్‌లో 5000 Sft గల 3వ ఫ్లోర్ అద్దెకు కలదు. సంప్ర : 7893529466.

JOBS

Wanted Business Associate Leaders Tata AIA Life Insurance Company Age:25Y above Qly: 10th to Degree Con: 9441813850.

ప్రముఖ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నందు పనిచేయుటకు బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్ (BDE), టెలీకాలర్స్, కౌన్సిలర్స్ కావలెను. వయస్సు 18 సం॥ నుండి 30 సం॥లోపు అర్హులు. సంప్రదించవలసిన నంబర్స్: 89777 96918, 89777 96920

గోశాల అసిస్టెంట్ కావలెను: విశాఖపట్నంకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోశాలలో పనిచేయుటకు అసిస్టెంట్ కావలెను. గోవులకి కావలసిన ఫీడ్, మేత వేయుటకు, గోమాతల ఎడల శ్రద్ధశక్తులు, భక్తిభావంఉన్న అసిస్టెంట్ కావలెను, గోవులకు సంబంధించిన అన్నిపనులు చేయగలిగినవారై ఉండవలెను, అర్హత గలవారికి తగినజీతం, ఫ్రీ భోజనం, ఫ్రీ వసతి ఏర్పాటు చేయబడును. 7399664499.

వర్కర్స్ కావలెను: విశాఖపట్నంకి దగ్గర్లోఉన్న వ్యవసాయక్షేత్రం దానికి అనుబంధంగా ఉన్న గోశాలలో పనిచేయుటకు వర్కర్స్ కావలెను, ఎవరైనా కుటుంబంతో సహావచ్చి పనిచేసుకునే అవకాశంకలదు. ఈ గోశాలలో పనిచేయడానికి బార్యాభర్తలిద్దరికీ వేరువేరుగా తగినజీతం, ఫ్రీ వసతి, ఫ్రీ భోజనం ఏర్పాటుచేయబడును. అర్హత గలవారు వెంటనే సంప్ర॥ 9573497799.

ఔట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ పద్ధతిలో వైజాగ్, VZM, SKL జిల్లాల్లో స్కూల్స్, హాస్పిటల్స్, రెవెన్యూ, కొన్ని Govt. Dept.లలో పనిచేయుటకు జూనియర్/ రికార్డ్ Asst. డేటాఎంట్రీ/ కంప్యూటర్ ఆపరేటర్స్, సూపర్‌వైజర్స్, బుకింగ్/ కమర్షియల్ క్లర్క్స్, ల్యాబ్&ఎక్స్‌రే Tech. స్టాఫ్‌నర్స్, MNO, FNO అటెండర్స్ Q:10th to డిగ్రీ, ANM, GNM, BSc నర్సింగ్, P.G.వారు కావలెను.M/F Age:18 to 42 జీ:20K-45K ✆7729022333

ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేయుటకు మండలానికి ఒక అధికారి కావలెను. జీతం రూ: 20,000/- Cell: 9494684846

Wanted A/C Technicians, Assistants & Helpers. Qlf : ITI /10th/Inter. Exp & Freshers are preferable. ✆ 9494992999, 9392444199

Wanted Asst. Managers & Cashiers for IDFC, Axis, HDFC, ICICI, Kotak, Federal, IDBI, Asmall Finance Bank, City Union Bank. Qlf.: Degree B.Tech. MBA. Age: 32Yrs below. 8179805919.

Mohan Medical Shop Walk-in on 1st March: Night Staff, Sales Staff, Delivery Age 20-30 Qualifications 10th, Inter, Dip, B.Phrm. Accommodation Available. ✆ 9063206746.

గాయత్రి హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలుచేయుటకు Exp. స్త్రీ/నర్సులు/ పురుషులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- వరకు ఇవ్వబడును ✆ 7569103916.

ఏపీలో ప్రముఖ మద్యం పంపిణీ సంస్థకు జిల్లా వారీగా అనుభవజ్ఞులైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అవసరం. జీతం:30 వేలు, TA/DAతో సహా ✆92463 63624, jobsimfl@gmail.com

శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్ కండీషనర్ ఇన్‌స్టాలేషన్ రిపేర్స్ ఎలక్ట్రికల్, ప్లంబింగ్ కొరకు సీనియర్ / జూనియర్ హెల్పర్స్ కావలెను. ✆ 9440049123.

వైజాగ్ RTC కాంప్లెక్స్ దగ్గర్లో గల ప్రముఖ డార్మెటరీనందు పనిచేయుటకు మేనేజర్, బాయ్స్ కావలెను. జీతం + భోజనం + ఉచిత వసతి. Ct: 9246615866.

ప్రకటన చిన్నదైన స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్

డాక్‌యార్డ్స్, షిప్‌యార్డ్స్, HPCL, BPO, సాఫ్ట్‌వేర్ జ్యూయలరీ షాపింగ్‌మాల్స్, ఫార్మాకంపెనీలు MNC బ్యాంకులు స్టాఫ్ కావలెను. Qlf.: 10th డిగ్రీ B.Tech., MBA, B. ఫార్మసీ. జీ: 20K to 50K. Ph: 8121847899.

18-28 సం॥ మధ్య వయస్సు కలిగి ఇంటర్ ఉండి పనిచేయుటకు అమ్మాయిలు కావలెను. జీతం + వసతి + భోజన సదుపాయం కలదు. 8790192999.

సీసీటీవీ కెమెరా ఫిట్టింగ్‌కి టెక్నీషియన్స్ కావలెను (ఫీల్డ్ వర్క్) శాలరీ 15000/- & etc. (గుంటూరు & హైదరాబాద్). ✆ 9731722666, 9731567105

ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనలో పనిచేయుటకు డిగ్రీ అర్హత కలవారు ఎగ్జిక్యూటివ్స్‌గా కావలెను జిల్లాలో అన్ని మండలాలకు జీతం 20 వేలు + పెట్రోల్ అలవెన్స్ కలదు. అనుభవం కల్గిఉండాలి ✆ 9491424232.

ధర్మాన TVS, (డా॥ ముద్దాడ చిన్నబాబు హాస్పిటల్ దరి) శ్రీకాకుళం నందు పనిచేయుటకు కంప్యూటర్ ఆపరేటర్స్-2, మెకానిక్‌లు-4, సర్వీస్ ఎడ్వైజర్స్-2 కావలెను. అనుభవంగల వారికి ప్రాధాన్యత ✆ 9246631177.

Quality Homes Reality సంస్థలో ఉద్యోగావకాశాలు. ఏజెంట్స్, ఫీల్డ్ ఆఫీసర్స్, టెలీకాలర్స్ కావలెను. అనుభవం వారికి ప్రాధాన్యత ✆ 8919137621

అంజన్న హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలు చేయుటకు Exp స్త్రీ / పు / నర్సులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- Hydలో 9966568882 / 9963489661

గుంటూరు జిల్లా, తెనాలిలోని ఒక ప్రముఖ ఇండస్ట్రీలో పనిచేయుటకు హెల్పర్స్ కావలెను. భోజనం, వసతి కల్పించబడును, ఆకర్షణీయమైన జీతం. Cell: 9908431888

ఫీల్డ్ మేనేజర్స్ Gold వాల్యూయర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీస్టార్ గోల్డ్ కంపెనీకి కావలెను. ఏజ్: 22 to 35, ఫ్రెషర్స్ కూడా ✆ 62810 37879/ 90353 37879

విజయవాడ ప్రముఖ హోటల్‌కు హౌస్‌కీపింగ్ బాయ్స్-4, స్టీవార్డ్-2 ఆరోగ్యంగా ఉండి అనుభవం కలవారు కావలెను సంప్ర॥ 9398783987.

DRIVERS

Experienced car drivers age 20 to 50 years. Food and accommodation available. Cont: 8897663366

భర్త కారు డ్రైవర్‌గా భార్య ఇంట్లో పనిచేయుటకు భార్యా భర్తలు కావలెను. వసతి సౌకర్యం కలదు. విశాఖపట్నం నందు పని చేయుటకు. ✆ 9493880990.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే
సంప్రదించండి: 8008597609

(c) eenadu

చెక్‌ధాం..

వజ్రపుకొత్తూరు మండలం పెద్దబాడం రహదారి సమీపంలో వరహాల గెడ్డ కాలువ చెక్‌డ్యాం పూర్తిగా శిథిలమైంది. వరదల ఉద్ధృతికి కాలువ గట్లు కోతకు గురవుతున్నాయి. దీంతో సాగుజలాలు వృథాగా పోతున్నాయని రైతులు వాపోతున్నారు. అత్యవసర సమయంలో నీటి నిల్వలు లేకపోవడంతో అవస్థలు పడుతున్నామని, అధికారులు స్పందించాలని కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి చెక్‌డ్యాం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని వంశధార జేఈ రాజశేఖర్ తెలిపారు. – న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు

పలాస

• పలాస • ఇచ్ఛాపురం

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM) 8008574279 9063144707

సమస్య: పలాస మండలం శాసనాంలోని చిన్న వీధిలో డ్రైనేజీ శుభ్రం చేయాలి. - **స్థానికులు**

సమాధానం: రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తాం. **మెట్ట వైకుంఠరావు, డిప్యూటీ ఎంపీడీవో, పలాస**

– న్యూస్‌టుడే, పలాస గ్రామీణం

నీటి ఎద్దడి రానీయకండి
ఎమ్మెల్యే శిరీష

పలాస, న్యూస్‌టుడే: పలాస నియోజకవర్గంలో నీటి ఎద్దడి ఉందనే మాట రానీయకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. పలాస తెదేపా కార్యాలయంలో శనివారం అధికారులతో తాగునీటి సరఫరా, రహదారులు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం వంటి అంశాలపై సమీక్షించారు. సమావేశంలో కమిషనర్ ఇ.శ్రీనివాసులు, ఏఈలు కిరణ్, శ్రీకర్, ఆర్అండ్‌బీ జేఈ విక్రమ్, పంచాయతీరాజ్ జేఈ రవిబాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పి.విఠల్, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా ఆలయ వార్షికోత్సవం

కంచిలి గ్రామీణం, న్యూస్‌టుడే: మకరాంపురం గ్రామంలో సాయిబాబా ఆలయ వార్షికోత్సవం శనివారం ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి మేలుకొలుపు అనంతరం కాగడ హారతి అందించారు. పంచామృతాలతో అభిషేకం చేశారు. మధ్యాహ్నం అన్న సమారాధన చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇచ్ఛాపురం కళాకారుల కూచిపూడి నృత్య ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.

నృత్యం చేస్తున్న ఇచ్ఛాపురం కళాకారులు

ప్రజా శ్రేయస్సే లక్ష్యం

పూండిగోవిందపురంలో నగదు అందజేస్తున్న ఎమ్మెల్యే శిరీష

ఇచ్ఛాపురం: వితంతు పింఛను అందిస్తున్న కమిషనర్ నల్లి రమేష్

వజ్రపుకొత్తూరు గ్రామీణం, ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. వజ్రపుకొత్తూరు మండలం పాతటెక్కలి, గూనాలపాడు, పూండి గోవిందపురం గ్రామాల్లో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఆమె పంపిణీ చేశారు. ఇచ్ఛాపురంలో పుర కమిషనర్ నల్లి రమేష్ పెన్షన్లను అందజేశారు.

జోనల్‌కు త్వరలో విద్యుత్తు బస్సులు

పలాస, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అమలాపురం నుంచి ఇచ్ఛాపురం వరకు 100 విద్యుత్తు బస్సులు త్వరలో మంజూరవుతాయని విజయనగరం ఆర్టీసీ జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.విజయగీత అన్నారు. పలాస ఆర్టీసీ డిపోను శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్త్రీశక్తి పథకం ద్వారా బస్సుల్లో మహిళల ప్రయాణం పెరిగిందని, దీంతో కొరత ఏర్పడి విద్యుత్తు బస్సులను నడిపించేందుకు ప్రణాళిక సిద్ధంచేశామన్నారు. పలాస నుంచి విశాఖకు రాత్రి 8 గంటల తర్వాత బస్సులు లేక ఇబ్బందులు పడుతున్న విషయం తమ దృష్టిలో ఉందని, అదనంగా ట్రిప్పులు వేసేలా చర్యలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా డిపో ఆవరణలో మొక్క నాటారు. డీటీపీవో సీహెచ్.అప్పలనారాయణ, ఓఎన్‌సీ ఆపరేటింగ్ అండ్ కమర్షియల్ జి.సత్యనారాయణ, టెక్కలి డిపో మేనేజర్ ఎన్.శ్రీనివాసరావు, అసిస్టెంట్ డిపో మేనేజర్ కరుణశ్రీ పాల్గొన్నారు.

పలాస ఆర్టీసీ డిపోలో మొక్క నాటుతున్న ఈడీ విజయగీత

జలాలు కలుషితం.. పరీక్షలకు మంగళం

– న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం

సచివాలయాల్లో మూలకు చేరిన నీటి నాణ్యత కిట్లు

గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షిత నీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మూడున్నరేళ్ల కిందట నీటి నాణ్యత పరీక్షల కిట్లు పంపిణీ చేసింది. జల్‌జీవన్ మిషన్ పథకం కింద ప్రతి పంచాయతీ పరిధిలో ఉన్న సచివాలయాలకు 2024లో వీటిని అందజేసింది. చాలా చోట్ల వీటిని ఉపయోగించకుండానే పక్కన పెట్టేయడంతో రసాయనాలు, ఔషధాలు కాలం చెల్లి నిరుపయోగంగా మారాయి. దీంతో చాలా చోట్ల నీటి పరీక్షల్లేక కలుషిత జలం తాగుతూ రోగాల బారిన పడుతున్నారు.

తెలుకుంచిలో మురుగు కాలువ వద్దే నీరు పట్టుకుంటున్న మహిళ

❑ ప్రస్తుతం వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో పలు చోట్ల పారిశుద్ధ్య కార్యక్రమాలు లేక నీటి పరీక్షలు చేయక ఎక్కడ చూసినా అపారిశుద్ధ్యం తాండవిస్తోంది. మరోవైపు పైపులైన్ల లీకేజీలతో నీటి వనరులు, బోరు బావుల చుట్టూ మురుగు చేరుతోంది.

● నియోజకవర్గంలో ఇచ్ఛాపురం-21, కంచిలి-31, కవిటి-22, సోంపేట-23 గ్రామ పంచాయతీలున్నాయి. అన్నింటికి ఒక్కో కిట్ చొప్పున ఈ ఏడాది జనవరిలో అందజేశారు. ఒక కిట్ ధర రూ.7,700. వీటి గడువు 2028 జనవరి వరకు ఉంది. కిట్ల వినియోగంపై సచివాలయ ఇంజినీరింగ్ సహాయకులకు శిక్షణ ఇచ్చారు. వాటిని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పరిశీలించకపోవడంతో నిరుపయోగంగా మిగిలాయి.

కేదారిపురం సచివాలయంలో అట్టపెట్టెల్లో కిట్లు

● ప్రతి పంచాయతీ పరిధిలో రోజూ నీటి పరీక్షలు నిర్వహించాలి. క్లోరినేషన్ చేయాల్సి ఉన్నా ఇక్కడ అలాంటివేమి జరగడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరీక్షలు చేయడానికి సాంకేతిక సహాయకులు లేకుండా పోయారు. నీటిలో లవణాల లభ్యత, మడ్డితనం, సల్ఫర్, కాల్షియం ఏ మేరకు ఉన్నాయో పరీక్షించి లోపాలుంటే సరిదిద్దే ప్రయత్నం చేయకపోవడం ఇక్కడ గమనార్హం. చాలా చోట్ల ఉప్పు, ఫ్లోరైడ్ నీటిని తాగుతున్నారు. నాణ్యత లేని నీరు తాగడంతో ఎంతోమంది టైఫాయిడ్, విరేచనాలు, కామెర్ల వ్యాధుల బారిన పడుతున్నారు.

చర్యలు తీసుకుంటున్నాం..

ప్రతి సచివాలయ పరిధిలోని ఇంజినీరింగ్ సహాయకులకు నీటి పరీక్షలపై ఇది వరకే శిక్షణ ఇచ్చాం. ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించాం. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే పరిశీలిస్తున్నాం. శుద్ధ జలం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం.

- **విష్ణుమూర్తి, ఏఈఈ, గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఇచ్ఛాపురం**

లీకవుతున్నా నిర్లక్ష్యమా..

కంచిలి మండలం సాగర్‌నౌగాం ప్రాథమిక పాఠశాల ఎదురుగా జల్‌జీవన్ మిషన్ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన పైపులైన్ ట్యాప్ మరమ్మతులకు గురికావడంతో తాగునీరు వృథాగా బయటకు పోతోంది. రోజూ నీటి సరఫరా చేసే సమయంలో ఇదే సమస్య నెలకొంటుందని, అధికారులు స్పందించి వృథాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి రాజేశ్ వద్ద ప్రస్తావించగా పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామన్నారు.

– న్యూస్‌టుడే, కంచిలి గ్రామీణం

తొట్టె ఇలా.. ఎరువు తయారీ ఎలా?

కవిటి మేజర్ పంచాయతీలో చెత్త సంపద కేంద్రానికి సమీపంలో సేంద్రియ ఎరువుల తయారీ కోసం నిర్మించిన వర్మీ కంపోస్టు తొట్టె పనికిరాని మొక్కలతో వృథాగా ఉంది. దీనిని శుభ్రం చేసి సేంద్రియ ఎరువులు తయారు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని రైతులు కోరుతున్నారు. దీనిపై పంచాయతీ ఈవో ఎం.రవిని వివరణ కోరగా పరిశీలించి వినియోగంలోకి తీసుకువస్తామని తెలిపారు.

– న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

వ్యర్థాలతో అనర్థం..!

వజ్రపుకొత్తూరు మండలంలోని పలు గ్రామాల ప్రధాన కూడళ్లు, రహదారుల పక్కన ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలు పారబోయడంతో దుర్వాసనతోపాటు, దోమలు విజృంభిస్తున్నాయి. దీనికి తోడు వాటిని పశువులు తిని మృత్యువాత పడుతున్నాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై ఎంపీడీవో రమేష్‌నాయుడిని వివరణ కోరగా పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామన్నారు. – న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు గ్రామీణం

ప్రయాణం.. నిత్య నరకం

ఇచ్ఛాపురం పట్టణం నుంచి మండలంలోని గ్రామాలకు, ఒడిశా వైపు వెళ్లేందుకు ఒకే ప్రధాన మార్గం ఉండటంతో ప్రజలు నరకం చూస్తున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు భారీ వాహనాల రాకపోకలతో రోడ్డుపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. పోలీసులు నిషేధం విధించినా భారీ వాహనాలు ఇదే రహదారిలో వస్తున్నాయి. దీంతో స్థానికులతోపాటు వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటుచేస్తామని, భారీ వాహనాల అక్రమ చొరబాటును నియంత్రిస్తామని సీఐ ఎం.చిన్నంనాయుడు తెలిపారు. –న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

నియంత్రిక నుంచి రక్షణ కల్పించండి..

కవిటి మండలం డి.గొనపపుట్టుగ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన నియంత్రిక తక్కువ ఎత్తులో ఉండటంతో రక్షణ కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. నిత్యం సచివాలయానికి ప్రజలు వస్తారని, ఎలాంటి ప్రమాదం జరగక ముందే చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. దీనిపై విద్యుత్తుశాఖ ఏఈ యు.శ్రీనివాసరావును వివరణ కోరగా పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామన్నారు.

– న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

సీఎం సహాయనిధి చెక్కుల అందజేత

పలాస, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఆర్థిక భరోసాగా పనిచేస్తోందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. స్థానిక తెదేపా కార్యాలయంలో శనివారం నలుగురు లబ్ధిదారులకు రూ.4,21,190 చెక్కులను అందజేశారు. తెదేపా నాయకులు పాల్గొన్నారు.

రామసాగర్ సుందరీకరణకు నిధుల మంజూరు

సోంపేట, న్యూస్‌టుడే: సోంపేట రామసాగర్ చెరువు సుందరీకరణకు రూ.50 లక్షలు మంజూరయ్యాయి. చెరువు గట్టుపై వాకింగ్ ట్రాక్, రాతి కట్టడాలు, సౌర దీపాలు, సిమెంటు బల్లల ఏర్పాటు తదితర పనులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఏపీడీ శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈమేరకు శనివారం ఆయన చెరువును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎంపీడీవో ఈశ్వరమ్మ, ఈవో శాంతి, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

ప్రజల సహకారంతో ఆర్థిక ప్రగతి

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: పంచాయతీల ఆర్థిక ప్రగతికి ప్రజల సహకారం అవసరమని టెక్కలి డివిజనల్ పంచాయతీ అభివృద్ధి అధికారి ఐవీ రమణ పేర్కొన్నారు. వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లి, మెట్టూరు, అక్కుపల్లి, బాతుపురం, డోకులపాడు పల్లిసారధి, వజ్రపుకొత్తూరు పంచాయతీలను స్థానిక ఉప ఎంపీడీవో తిరుమలరావుతో కలిసి ఆయన సందర్శించారు. ఇంటి పన్నుల వసూలు ప్రక్రియను పర్యవేక్షించారు.

శుభ్రం చేయండి సారూ..

పలాస మండలం శాసనాంలోని పెద్ద వీధిలో కాలువలు శుభ్రం చేయకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. వ్యర్థాలు పడేస్తుండటంతో మురుగు నిలిచి పోతోందని, దుర్వాసన భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎంపీడీవో వసంతకుమార్ దృష్టికి తీసుకెళ్లగా త్వరలో సమస్య పరిష్కరిస్తామని చెప్పారు.

– న్యూస్‌టుడే, పలాస గ్రామీణం

విజ్ఞానంతోనే వికాసం

చిన్నబడాంలో విజేతలకు బహుమతులందజేస్తున్న ప్రధానోపాధ్యాయురాలు ఉషారాణి

విద్యార్థులంతా సైన్స్ ప్రయోగాల ద్వారా విజ్ఞానం పెంపొందించుకోవాలని వక్తలు అన్నారు. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల వ్యాప్తంగా శనివారం అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సర్ సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల, కళాశాలల్లో విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఎంఈవోలు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పాల్గొని విజేతలకు బహుమతులందజేశారు.

– న్యూస్‌టుడే, బృందం

ఇచ్ఛాపురం: శాంతినికేతన్‌లో విజ్ఞాన ప్రదర్శన

శాసనంలో సీవీ రామన్ చిత్రపటానికి ఉపాధ్యాయుల నివాళి

1108 జీవో రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదు

అమరవీరులకు నివాళులర్పిస్తున్న థర్మల్ ప్రాజెక్ట్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు

సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: తంపర భూములు స్వదేశీ మత్స్యకారులకు అందజేయాలని, 1108 జీవో రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదని కాకరపల్లి థర్మల్ ప్రాజెక్టు వ్యతిరేక కమిటీ సభ్యులు పేర్కొన్నారు. సంతబొమ్మాళి మండలం పోతునాయుడుపేటలో అమర వీరుల స్మారక స్మృతి చిహ్నం వద్ద శనివారం నివాళులర్పించారు. 15 ఏళ్ల కిందట పోతునాయుడుపేటలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారని, ఈ పోరాటంలో 400 మందిపై అక్రమంగా కేసులు బనాయించారని, వాటిని తక్షణమే రద్దు చేయాలని కోరారు. పరిశ్రమల పేరిట పాలకులు ఈ ప్రాంతంలో విధ్వంసం సృష్టిస్తున్నారని, ప్రజలు సంఘటితంగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎం.ఎల్.న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ కార్యదర్శి తాండ్ర ప్రకాశ్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్, పోరాట కమిటీ సభ్యులు నరసింగరావు, హన్నురావు, మండల గన్ను, కోత మధు, జగన్నాథం, సోమేశ్ పాల్గొన్నారు.

నేడు జిల్లా స్థాయి ఇంటర్ క్లబ్ స్కేటింగ్ పోటీలు

పలాస క్రీడలు, న్యూస్‌టుడే: స్థానిక గోపీచంద్ రోలార్ స్కేటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పలాసలో ఇంటర్ క్లబ్ స్కేటింగ్ పోటీలు నిర్వహించనున్నామని శిక్షకుడు జె.గోపాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని స్కేటింగ్ క్లబ్‌లు, అకాడమీ క్రీడాకారులు ఇందులో పాల్గొవచ్చన్నారు. అండర్-4 నుంచి 16 వరకూ వివిధ విభాగాల వారీగా ఈ పోటీలుంటాయన్నారు.

బాధిత కుటుంబానికి చేయూత

ఇచ్ఛాపురం గ్రామీణం, కవిటి, వజ్రపుకొత్తూరు గ్రామీణం, న్యూస్‌టుడే: కేదారిపురం గ్రామానికి చెందిన తెలుకుల హీరమ్మ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న గల్ఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు శనివారం రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. కవిటి మండలం బొరివంకలోని ఉద్దానం యూత్‌క్లబ్ సభ్యులు ఒరియా వీధిలోని మజ్జి గుణనిధి ఇటీవల మృతి చెందడంతో ఆ కుటుంబానికి నెలకు సరిపడే నిత్యావసర సరకులు, నగదు అందజేశారు. వజ్రపుకొత్తూరు మండలం మురిపింటివానిపేటకు చెందిన ఎం.నిరోషా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో స్థానిక యువతరం సేవాసమితి సభ్యులు స్పందించి రూ.20 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

సేవలే గుర్తింపునిస్తాయి

వజ్రపుకొత్తూరు: భీమారావును సత్కరిస్తున్న నాయకులు, ఉపాధ్యాయులు

వజ్రపుకొత్తూరు గ్రామీణం, ఇచ్ఛాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయులు ఉద్యోగ జీవితంలో అందించిన సేవలే ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తాయని వక్తలు తెలిపారు. మండలంలోని పెద్దమురహరిపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ శనివారం ఉద్యోగ విరమణ చేసిన లఖినాన భీమారావును ఘనంగా సత్కరించారు. మండల విద్యాశాఖాధికారి బీవీ రమణ, సర్పంచి గొరకల వసంతరావు, ప్రధానోపాధ్యాయులు వాసులు పాల్గొన్నారు. ● ఇచ్ఛాపురం మండలం డొంకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు ఎం.కృష్ణవేణి ఉద్యోగ విరమణ సందర్భంగా సత్కరించి, సేవలను కొనియాడారు. ప్రధానోపాధ్యాయిని జి.హేమకుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నైపుణ్యం సాధించు.. ఉపాధి వరించు

కొలువులు సాధిస్తున్న పలాస ప్రభుత్వ డిగ్రీ విద్యార్థులు

న్యూస్‌టుడే, పలాస పట్టణం

డిగ్రీలు అంటే కేవలం పేరు పక్కన పెట్టుకునే అలంకారం కాదని, జీవన స్థిరత్వాన్ని సాధించేందుకు ఉపయోగపడే ముఖ్యమైన అర్హత పట్టా అనే విషయాన్ని ప్రాంగణ నియామకాల్లో సత్తాచాటి పట్టభద్రులు నిరూపిస్తున్నారు. గత రెండేళ్లుగా వివిధ రంగాల్లో కొలువులు సాధిస్తూ తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ పోటీపడుతున్నారు పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు. అధ్యాపకుల సహకారంతోపాటు ఆంగ్ల భాషా నైపుణ్యాలు, సాఫ్ట్ స్కిల్స్ కోసం 'ఉన్నతి' అనే సర్టిఫికేషన్ కోర్సు నేర్చుకోవడంతో భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు.

● బెంగళూరుకు చెందిన ఉన్నతి అనే సంస్థ ఏడాదిలో 30 రోజుల పాటు కళాశాలకు వచ్చి సర్టిఫికేషన్ కోర్సు నిర్వహిస్తోంది. ఇందులో స్పోకెన్, సాఫ్ట్ స్కిల్స్, రెజ్యూమె తయారీ నేర్పుతారు. తద్వారా విద్యార్థుల ఆంగ్లభాషా నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇందులో ఎంపిక చేసిన వారికి శిక్షణ ఇచ్చి ధ్రువపత్రాలు అందజేస్తారు.

టాటా ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగాలకు ఎంపికైన పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులు

● 2025-26 విద్యా సంవత్సరంలో ఏడాదికి రూ.2 లక్షల 28 వేలు ప్యాకేజీతో టాటా ఎలక్ట్రానిక్స్‌కు 22మంది ఎంపిక కాగా, రక్షణ రంగానికి సంబంధించి అగ్నివీర్‌కు ముగ్గురు, కేంద్రప్రభుత్వ తపాలాశాఖకు ఇద్దరు ఎంపికయ్యారు. గతేడాది కొలువుల్లో 48 చేరారు.

ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నాం..

ఒక చేతికి డిగ్రీ పట్టా ఇస్తూనే మరో చేతిలో ఉద్యోగ నియామక పత్రాన్ని పెట్టేలా పట్టభద్ర బోధన ఉండాలనేది మా ఉన్నతాధికారుల సూచన. అందుకు తగ్గట్టుగానే ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాం. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు చూపిస్తున్నాం.

– జె.వెంకటలక్ష్మి, ప్రిన్సిపల్

కుటుంబానికి ఆసరా..

నేను బెంగళూరు సమీపంలోని హోసూర్‌లో టాటా ఎలక్ట్రానిక్స్‌లో చేరాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుండగానే ఉద్యోగం వచ్చింది. మా నాన్న ట్రాక్టర్ డ్రైవరు కాగా అమ్మ జీడి పరిశ్రమలో కార్మికురాలు. ఇకపై వీరికి ఆసరాగా నిలుస్తా. - **ఎస్.లీలారాణి**

కూటమితో పారదర్శక పాలన

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వంలో ప్రజలకు పారదర్శక పాలన అందుతుందోని జనసేన పార్టీ నాయకుడు, మున్సిపల్ మాజీ ఛైర్మన్ కోత పూర్ణచంద్రరావు అన్నారు. కాశీబుగ్గలో శనివారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామ, వార్డు స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే నమోదు ఉద్దేశమని పేర్కొన్నారు.

కల్యాణమండపం ప్రారంభం

ఇచ్ఛాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: మండపల్లిలో మల్లికేశ్వరస్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన కల్యాణమండపాన్ని శనివారం ఘనంగా ప్రారంభించారు. ఇచ్ఛాపురానికి చెందిన ఆశి సోమేశ్వరరావు దంపతులు దీని నిర్మాణానికి రూ.20 లక్షలు అందజేసినట్లు కమిటీ ప్రతినిధులు తెలియజేశారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు.

బాబు రాజేంద్రప్రసాద్‌కు నివాళి

కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే : కవిటిలోని కల్యాణి ఇంగ్లీష్ మాధ్యమ పాఠశాలలో శనివారం మాజీ రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సేవలను కొనియాడారు.

గణిత క్విజ్ పోటీల్లో ప్రతిభ

మందస, న్యూస్‌టుడే : హరిపురంలో సిక్కోలు గణిత ఉపాధ్యాయ వేదిక ఆధ్వర్యంలో జరిగిన మండల స్థాయి గణిత క్విజ్ పోటీల్లో ప్రతిభచాటిన సిరిపురం ఉన్నత పాఠశాల విద్యార్థులను హెచ్‌ఎం ఎన్.తారకేశ్వరరావు అభినందించారు. వారికి ప్రోత్సాహక బహుమతులు అందించారు.

ఆశీలు వేలం పాటకు పోటీ

పలాస, న్యూస్‌టుడే: పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం ఆశీలు నిర్వహణ వేలం పాటలు శనివారం నిర్వహించారు. మార్కెట్ ఆశీలు కోసం నలుగురు వ్యక్తుల పోటీతో ధర అమాంతం పెరిగింది. సర్కారు వారిపాట రూ.16.30 లక్షలతో ప్రారంభించగా ఆర్.వెంకటేశ్వరరావు రూ.28.20 లక్షలకు, కబేళా రూ.50 వేలతో ప్రారంభించగా అబ్దుల్ రజేష్ ఖాన్ రూ.60 వేలకు పాడారు. కౌన్సిల్‌లో ఆమోదం తెలుపుతామని కమిషనర్ ఇ.శ్రీనివాసులు తెలిపారు.

రబీలో యూరియా అందిస్తాం

కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: రబీలో వివిధ రకాల పంటలకు అవసరమైన యూరియా అందజేస్తామని వ్యవసాయశాఖ ఏడీఏ భవానీ శంకరరావు అన్నారు. శనివారం కవిటి పీఏసీఎస్‌లో యూరియాను పరిశీలించారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. అనంతరం జగతి, భట్టివానిపాలెం గ్రామాల్లో వరుసల్లో నాటిన రాగి పంటను పరిశీలించారు.

దర్జీల సమస్యలు పరిష్కరించాలి

దర్జీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం మెరుగైన జీవనోపాధి కల్పించాలని ఆ సంఘ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. దర్జీల దినోత్సవం సందర్భంగా బారువలో కొండదాసుల శ్రీనివాసరావు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. యూనియన్ నాయకులు కాళిదాసు, బాలకృష్ణ, రమేష్, వినోద్, మహిళా దర్జీలు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, సోంపేట

అలరించిన సంగీత విభావరి

బెజ్జిపుట్టుగలోని చక్రధర పెరుమాళ్ స్వామి డోలోత్సవాలు, చతుర్థ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం నిత్యపూజలు అనంతరం సాయంత్రం నిర్వహించిన శాస్త్రీయ సంగీత విభావరి శ్రోతలను ఆకట్టుకుంది. ఇందులో ఎస్వీ సంగీత నృత్య కళాశాల తితిదే కంచికామకోటి పీఠాధిపతి ఆస్థాన విద్వాంసులు లోల్ల జయరాం (గాత్రం), వెంకటకృష్ణ (వయోలిన్), సుబ్బారాయ ఫాల్గుణ్ (మృదంగం), హరిబాబు (ఘటం)తో అలరించారు. ఈ సందర్భంగా లోల్ల జయరాంను ఘనంగా సత్కరించారు.

– న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

జనసేన కార్యాలయంలో కార్ల ధ్వంసం కేసులో పురోగతి

ఈనాడు, అమరావతి: మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలోకి ప్రవేశించి, రెండు కార్లను ధ్వంసం చేసిన కవిటి మండలం కాజూరుకు చెందిన నారద నీలాద్రిని శనివారం పోలీసులు లోతుగా విచారించారు. అతను పొంతన లేని సమాధానాలు చెప్పినట్టు తెలిసింది. ఇంజినీరింగ్ విద్య అభ్యసించి, కంప్యూటర్ సెంటర్‌లో పనిచేసిన నేపథ్యం ఉండటంతో అతని వ్యక్తిగత, వృత్తిగత అంశాలపై పోలీసులు ఆరా తీశారు. సామాజిక మాధ్యమాలు, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లోని అతని ఖాతాలను పరిశీలించగా.. అతను నాలుగేళ్లుగా పవన్ కల్యాణ్‌కు అభిమానిగా ఉన్నట్లు గుర్తించారు. అతని స్నేహితులను ఆరా తీయగా మరికొన్ని విషయాలు తెలిశాయి. పవన్ కల్యాణ్ అభిమానిగా ఆయన్ను కలవడానికి వచ్చానని నీలాద్రి పోలీసులకు తెలిపినట్లు సమాచారం. తాను అసహనానికి గురై దాడి చేసినట్లు విచారణలో చెప్పాడని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.

లోక్ అదాలత్‌తో కేసుల పరిష్కారం

జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువగా కేసులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పలాస జూనియర్ సివిల్ జడ్జి మాధురి పేర్కొన్నారు. కోర్టులో శనివారం పోలీస్, ఎక్సైజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసులు పరిష్కరించి మండల న్యాయ సేవా సంఘానికి సహకరించాలన్నారు. కాశీబుగ్గ పట్టణ సీఐ రామకృష్ణ, గ్రామీణ సీఐ తిరుపతిరావు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, కాశీబుగ్గ

(c) eenadu

టెక్కలి

•టెక్కలి •నరసన్నపేట •పాతపట్నం

సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు

ప్రజల పక్షాన జనసేన

టెక్కలి, న్యూస్‌టుడే: జనసేన ప్రజల పక్షాన పనిచేస్తోందని సుడా ఛైర్మన్ కొరికాన రవికుమార్ తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్, నియోజకవర్గ ఇన్‌ఛార్జి కణితి కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.

జైలు పరిసరాలు శుభ్రంగా ఉంచండి

నరసన్నపేట, న్యూస్‌టుడే: జైలు పరిసరాలు శుభ్రంగా ఉంచాలని జూనియర్ సివిల్ జడ్జి ఎస్.వాణి సూచించారు. శనివారం ఆమె నరసన్నపేట ఉప కారాగారాన్ని పరిశీలించి సిబ్బందితో సమీక్షించారు. వచ్చే నెల 14న నిర్వహించే లోక్ అదాలత్‌ను ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఉప కారాగారంలో దస్త్రాలు పరిశీలిస్తున్న జూనియర్ సివిల్ జడ్జి వాణి

సాకులు చూపి పింఛన్లు తొలగించారు

మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు, చిత్రంలో కూటమి నాయకులు, అధికారులు

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: వైకాపా హయాంలో వివిధ సాకులు చూపి అర్హుల పింఛన్లు తొలగించి, ఇబ్బందులకు గురిచేశారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. శనివారం పట్టుపురంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం బీఎస్ఎన్ఎల్ టవర్ ప్రారంభించి, వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో అచ్చెన్న మాట్లాడుతూ.. మహిళలకు ఏపీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో పాటు ఎలక్ట్రికల్ బస్సులు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో దరవాణి సిగ్నల్స్ అందని గ్రామాల్లో 6 వేల బీఎస్ఎన్ఎల్ టవర్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రూ.9.50 కోట్ల వ్యయంతో కొండపేట, మదనగోపాలసాగరం ఎత్తిపోతల పథకాలను ఆధునీకరిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కోమటి సంఘ ఛైర్మన్ బోయిన గోవిందరాజులు, నాయకులు ప్రసాదరావు, బోయిన రమేష్, విజయలక్ష్మి, డ్వామా పీడీ ఎస్.సుధాకర్, ఆర్డీవో కృష్ణమూర్తి, ఎంపీడీవో పణీంద్రకుమార్, తహసీల్దార్ అప్పలరాజు పాల్గొన్నారు.

సైబర్ సెక్యూరిటీపై శిక్షణ తరగతులు

పాతపట్నం, న్యూస్‌టుడే: పాతపట్నం మోడల్ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న స్కిల్ హబ్‌లో మూడు నెలల పాటు సైబర్ సెక్యూరిటీపై శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ కె.ప్రభాకర్ పేర్కొన్నారు. ఈనెల 16నుంచి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఆధ్వర్యంలో తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆసక్తి గల వారు విద్యార్హత ధ్రువపత్రాలతో కళాశాలలో సంప్రదించాలని కోరారు.

పల్లెకు రథం.. స్వచ్ఛ పథం..!

– న్యూస్‌టుడే, జలుమూరు

సద్వినియోగం చేసుకుంటున్న పల్లె ప్రజలు

గ్రామ పొలిమేరలు, వీధుల చివర గుట్టలుగా పేరుకుపోయిన వ్యర్థాలు ప్రజారోగ్యంతో పాటు పర్యావరణానికి పెనుముప్పుగా మారుతుండేవి. పల్లెలను పరిశుభ్రంగా మార్చాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం బృహత్తర ప్రణాళిక రూపొందించింది. ప్రతి మండలానికి ఒక స్వచ్ఛ రథాన్ని మంజూరు చేసింది.

సుసరాం గ్రామంలో సరకులు తీసుకుంటున్న ప్రజలు

నెలకు రెండుసార్లు

ఈ వాహనం నెల రోజుల్లో 25 రోజుల పాటు ప్రతి గ్రామానికి రెండు సార్లు వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. సెలవు రోజుల్లో ఆ వాహనాన్ని ఇతర పనులకు వినియోగించకుండా నిబంధన అమలు చేస్తున్నారు.

నరసన్నపేట నియోజకవర్గ వివరాలు		
మండలం	పంచాయతీలు	జనాభా
జలుమూరు	40	59,599
నరసన్నపేట	34	74,200
పోలాకి	31	65,622
సారవకోట	35	60,400

వాహన నిర్వహణ బాధ్యతలు తీసుకున్న వ్యక్తికి నెలకు రూ.25 వేల వరకు వేతనం అందిస్తున్నారు. ప్రజల వద్ద ప్లాస్టిక్, ఇనుము, ఇతర వ్యర్థాలను కొనుగోలు చేసి వాటి విలువకు తగిన సరకులు అందిస్తున్నారు. ఇది గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ప్రైవేటు వ్యక్తుల కంటే మంచి ధరకు

వ్యర్థాల ధరలు ఇలా		
సేకరించే వస్తువులు	కిలో రూపాయల్లో	అందించే సరకులు
ఇనుము	22	కొబ్బరి నూనె బాటిల్స్
పేపర్లు	12	సర్ఫ్ పౌడర్
పుస్తకాలు	12	బట్టల సబ్బులు
అట్ట పెట్టెలు	10	ఒంటి సబ్బులు
ప్లాస్టిక్ సీసాలు	5	టీ/కాఫీ పౌడర్
స్టీల్	15	టూత్ పేస్ట్
అల్యూమినియం	125	టూత్ బ్రష్‌లు

కొనుగోలు చేయడంతో పాటు, ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తుండటంతో సత్ఫలితాలు వస్తున్నాయి.

పరిశుభ్రమైన గ్రామాలుగా మారుస్తాం

స్వచ్ఛ రథంతో గ్రామాలను పరిశుభ్రంగా మార్చేందుకు అన్ని విధాలా కృషిచేస్తున్నాం. ప్రతి మండలానికి ఒక వాహనం ఏర్పాటు చేశాం. అది ప్రణాళిక ప్రకారం గ్రామాల్లో తిరుగుతోంది. ముఖ్యంగా పొడి చెత్త సేకరించి, ప్రజలకు ఉపయోగపడే వస్తువులు అందజేస్తున్నాం. - గోపీబాల, డీఎల్‌పీవో, శ్రీకాకుళం

మేమున్నాం.. మీకు తోడుగా

(10 AM TO 1 PM) 9441426248 8374620852

? నందిగాం మండలం సుభద్రాపురం గ్రామంలోని గొల్ల వీధిలో చేతిపంపు నుంచి నీరు సరిగా రాక ఇబ్బంది పడుతున్నాం. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి. - కుజ్జ తాతయ్య, స్థానికుడు

● ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి, కొత్త బోరు ఏర్పాటు చేయిస్తాం. - ఉమామహేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి సుభద్రాపురం - న్యూస్‌టుడే, నందిగాం

చోరీపై ఫిర్యాదు

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: తలగాంలోని తన నివాసంలో చోరీ జరిగిందని హనుమంతు విద్యాసాగర్ టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు గ్రాముల బంగారు కాసులతో పాటు 100 తులాల వెండి పాత ఇత్తడి సామగ్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. భద్రాచలంలో ఉద్యోగ రీత్యా ఉంటున్నామని, ఈనెల 27న గ్రామానికి వచ్చి చూసేసరికి చోరీ జరిగినట్లు గుర్తించామన్నారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు.

అధ్వానం.. ఆక్రమణల మయం

కోటబొమ్మాళి పరిధి పట్టుపురం గ్రామపంచాయతీ కేంద్రంలో శివాలయానికి సమీపంలో ఉన్న కొండాలచెరువు నిర్వహణకు నోచుకోక అధ్వానంగా మారింది. పట్టించుకునే వారే లేకపోవడంతో ఆక్రమణలకు గురవుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, పంచాయతీ నిధులతో బాగు చేయిస్తే వేసవిలో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. సమస్యను ఎంపీడీవో ఫణీంద్రకుమార్ దృష్టికి తీసుకెళ్లగా. . చర్యలు తీసుకుంటామని తెలిపారు.

– న్యూస్‌టుడే, ఎత్తురాళ్లపాడు (కోటబొమ్మాళి)

ముందుకు వెళ్లాలా.. మురుగు దాటండి

నరసన్నపేట మేజర్ పంచాయతీ పసారువీధిలో రహదారిపైనే మురుగు నిలిచిపోతోంది. దీంతో రాకపోకలు సాగించడానికి అవస్థలు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా పరిస్థితి ఇలాగే ఉందని, వ్యాధులు ప్రబలక ముందే అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఈవో దక్షాయణి వద్ద ప్రస్తావించగా సిబ్బందికి తెలియజేసి పారిశుద్ధ్య పనులు చేపడతామన్నారు.

– న్యూస్‌టుడే, నరసన్నపేట

పనులు అసంపూర్ణం.. అవస్థలు నిత్యం

కొత్తూరు మండలం నివగాం కూడలి నుంచి పాతపాడు గ్రామానికి వెళ్లే రహదారి పనులు మధ్యలో నిలిచిపోయాయి. ఏడాదిగా ఇదే దుస్థితి నెలకొందని రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. కంకర వేసి వదిలేయడంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికైనా నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు. సమస్యపై పంచాయతీ రాజ్ ఏఈ దుర్గాప్రసాద్‌ను వివరణ కోరగా.. త్వరలో రహదారి నిర్మాణం పూర్తి చేయిస్తామని స్పష్టం చేశారు.

– న్యూస్‌టుడే, కొత్తూరు

ముళ్ల పొదలు, కర్రే దిక్కు..!

సారవకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. స్థానిక అంబేడ్కర్ కాలనీ వాసులతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు కళాశాల ఆవరణ నుంచి నిత్యం రాకపోకలు చేస్తుంటారు. గేటు లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని పలువురు చెబుతున్నారు. సిబ్బంది వేరే దారిలేక అడ్డంగా ముళ్ల పొదలు వేసి, కర్ర పెట్టారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సమస్యను జిల్లా విద్యా శాఖాధికారుల దృష్టికి తీసుకెళ్తామని కళాశాల ప్రిన్సిపల్ సుశీల్‌కుమార్ తెలిపారు.

– న్యూస్‌టుడే, సారవకోట

విద్యుత్తు స్తంభాలు వేశారు

ఎత్తురాళ్లపాడు (కోటబొమ్మాళి): కోటబొమ్మాళి పరిధిలో ఆర్‌డీఎస్ఎస్ పనులు మధ్యలో వదిలేయడంతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. సమస్యపై గత నెల 11న 'అవస్థల్లో అవస్థలమయం' శీర్షికతో వార్త ప్రచురితమవగా ఈఈ ఆనంద్, ఏడీఈ సత్యనారాయణ పనులు పూర్తి చేయించారు.

ఎట్టకేలకు స్పందించారు

స్పందనకు వందనం

ఎత్తురాళ్లపాడు (కోటబొమ్మాళి): జాతీయ రహదారిపై ఎత్తుకెక్కిన వాహనాలు నిలిపేయడంతో ఎత్తురాళ్లపాడు, కొత్తపేట, చీపురుపాడు, పెద్దబమ్మిడి కూడలి వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండేవి. దీనిపై గత నెల 6న 'అపేస్తున్నా ఆపరు' శీర్షికతో కథనం వెలువడటంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.

వీధి దీపాల ఏర్పాటు

నందిగాం, న్యూస్‌టుడే: భర్తుపురంలోని 18 వీధి దీపాలకు 7 కాలిపోయాయి. సమస్యను స్థానికులు 'మేమున్నాం.. మీకు తోడుగా' దృష్టికి తీసుకురావడంతో పంచాయతీ కార్యదర్శి దిలీప్‌కుమార్ కొత్త బల్బులు వేయించారు.

1108 జీవో రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదు

అమరవీరులకు నివాళులర్పిస్తున్న థర్మల్ ప్రాజెక్ట్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు

సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: తంపర భూములు స్వదేశీ మత్స్యకారులకు అందజేయాలని, 1108 జీవో రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదని కాకరపల్లి థర్మల్ ప్రాజెక్టు వ్యతిరేక కమిటీ సభ్యులు పేర్కొన్నారు. సంతబొమ్మాళి మండలం పోతునాయుడుపేటలో అమరవీరుల స్మారక స్మృతి చిహ్నం వద్ద శనివారం నివాళులర్పించారు. 15 ఏళ్ల కిందట పోతునాయుడుపేటలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారని, ఈ పోరాటంలో 400 మందిపై అక్రమంగా కేసులు బనాయించారని, వాటిని తక్షణమే రద్దు చేయాలని కోరారు. పరిశ్రమల పేరిట పాలకులు ఈ ప్రాంతంలో విధ్వంసం సృష్టిస్తున్నారని, ప్రజలు సంఘటితంగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎం.ఎల్.న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ కార్యదర్శి తాండ్ర ప్రకాశ్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్, పోరాట కమిటీ సభ్యులు నరసింగరావు, హన్నురావు, మండల గన్ను, కోత మధు, జగన్నాథం, సోమేశ్ పాల్గొన్నారు.

విజ్ఞానంతోనే వికాసం

కొల్లిపాడులో సైన్స్ అక్షరాల ఆకృతిలో కూర్చొన్న విద్యార్థులు

విజ్ఞానంతోనే వికాసం పెంపొందుతుందని వక్తలు పేర్కొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యాలయాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. పిల్లలకు వివిధ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందించారు. శాస్త్రీయ దృక్పథంతో విద్యార్థులు ముందుకెళ్లాలని వక్తలు సూచించారు. శ్రీముఖలింగం మోడల్ ప్రైమరీ స్కూల్‌లో మండలస్థాయి సైన్సు ప్రదర్శన పోటీలు జరిగాయి. జలుమూరు ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రథమస్థానం దక్కించుకోగా, పాగోడు ఉన్నత పాఠశాల విద్యార్థులు ద్వితీయస్థానంలో నిలిచారు.

– న్యూస్‌టుడే బృందం

నందిగాం జడ్పీ ఉన్నత పాఠశాలలో విజేతలతో ఉపాధ్యాయులు



ఎల్ఎన్‌పేట ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో..

పేదలకు అండగా కూటమి ప్రభుత్వం

కోమర్తి కాలనీలో పింఛన్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

మాతలలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో..

నరసన్నపేట, జలుమూరు, కొత్తూరు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం పేదలకు కొండంత అండగా నిలుస్తోందని ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు పేర్కొన్నారు. శనివారం పలుచోట్ల పింఛన్ల పంపిణీ కార్యక్రమం సందడిగా జరిగింది. ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నా నెల ఆరంభంలోనే నగదు అందిస్తోందని పేర్కొన్నారు. వైకాపా హయాంలో అన్ని అర్హతలున్నప్పటికీ రాజకీయ కక్షతో పింఛన్లు తొలగించారని విమర్శించారు.

పరిశుభ్రతతోనే వ్యాధులకు అడ్డుకట్ట

టెక్కలి పట్టణం: పరిశుభ్రతతోనే వ్యాధులకు అడ్డుకట్ట వేయగలమని భాజపా మండలాధ్యక్షుడు జర్జాన రాంజీ అన్నారు. స్థానిక ఎన్టీఆర్ నగర్‌లోని వీధులను పార్టీ నేతలతో కలిసి శనివారం పరిశీలించారు. ఆకుల ప్రకాశ్, బాబూరావు, నాగేంద్ర పాల్గొన్నారు.

అత్యవసర నంబర్లపై అవగాహన

కోటబొమ్మాళి: విద్యార్థి దశ నుంచే అత్యవసర నంబర్లపై అవగాహన ఉండాలని కోటబొమ్మాళి, టెక్కలి హెచ్‌సీలు గణేష్, గిరిధర్ సూచించారు. నలంద ఉన్నత పాఠశాలలో 181, 112, 1092, 1930, 1972, 1098 నంబర్ల వినియోగంపై చైతన్యం కల్పించారు. ప్రిన్సిపల్ శ్రీను, మహిళా కానిస్టేబుల్ రమణమ్మ పాల్గొన్నారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

నరసన్నపేట, న్యూస్‌టుడే: కలివరపుపేటలోని శిర్డీసాయి మందిర భజన మండలి నూతన కార్యవర్గ ఎన్నిక సామాజిక కార్యకర్త ఎస్.కృష్ణ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. అధ్యక్షుడిగా గొండు స్వామిబాబు, ప్రధాన కార్యదర్శిగా బోయిన ఆనందరావు, కోశాధికారిగా రంగారావు ఎన్నికయ్యారు.

కోరాడకాలనీలో రూ.50 వేలు విరాళం అందజేస్తున్న దాతలు

తరగతి గది నిర్మాణానికి వితరణ

హిరమండలం, మెళియాపుట్టి, న్యూస్‌టుడే: కోరాడకాలనీ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇటీవల ప్రధానోపాధ్యాయుడు భాస్కరసాహు అధ్యక్షతన పీఎంసీ సమావేశం నిర్వహించి, సమస్యలపై చర్చించారు. తరగతి గది నిర్మాణానికి జడ్పీటీసీ సభ్యుడు పి.బుచ్చిబాబు, సర్పంచి ఎల్.రోజా, పీఎంసీ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీర్మానించారు. హిరమండలానికి చెందిన బిళ్ల సొంతి సురేష్ రూ.50 వేలు, ఎబినేజర్ సంస్థ నిర్వాహకుడు ప్రణయ్ 100 సిమెంట్ బస్తాలు, బర్రి సురేష్ రూ.5 వేలు, పతివాడ గోవిందరావు రూ.5వేలు శనివారం అందజేశారు. ★ మెళియాపుట్టి పెద్దపద్మాపురం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు పి.కృష్ణారావు ఉద్యోగ విరమణ చేస్తూ.. తన వంతు సహాయంగా పాఠశాల అభివృద్ధికి రూ.25 వేలు వితరణగా అందించారు.

ఇండోర్ స్టేడియం నిర్మాణంతో క్రీడాభివృద్ధి

పాతపట్నం: సీది గ్రామంలో ఇండోర్ స్టేడియం నిర్మాణంతో క్రీడాభివృద్ధికి బాటలు పడతాయని ఎమ్మెల్యే గోవిందరావు ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు చొరవతో కార్పొరేట్ సామాజిక బాధ్యత నుంచి రూ.2.41 కోట్ల నిధులతో పనులకు ఆమోదం వచ్చినట్లు పేర్కొన్నారు.

పరిశుభ్రతకు ప్రాధాన్యం

నరసన్నపేట: కూటమి ప్రభుత్వం పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో గ్రామ పంచాయతీల్లో చెత్త సేకరణకు రెండు ట్రాక్టర్లు, 12 తోపుడు బండ్లను పంపిణీ చేశారు.

కొట్లాటలో ఇద్దరికి గాయాలు

నందిగాం: దిమ్మిడిజోలలో శనివారం జరిగిన కొట్లాటలో వృద్ధ దంపతులకు గాయాలయ్యాయి. పాత గొడవల నేపథ్యంలో గొర్లె వాసు అనే వ్యక్తి పక్కింట్లో ఉంటున్న రూపావతిని కొడతానని హెచ్చరించారు. ఈ విషయాన్ని సదరు మహిళ భర్త మన్మథరావు దృష్టికి తీసుకెళ్లగా వాసును తిట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన వాసు కర్రతో ఇద్దరి తలలపై కొట్టి గాయపరిచారు. స్థానికులు క్షతగాత్రులను టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత

టెక్కలి పట్టణం: ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి మండలాల నుంచి వాహనాల్లో మూగజీవాలను తరలిస్తుండగా.. జగతిమెట్ట వద్ద టెక్కలి పోలీసులు శనివారం పట్టుకున్నారు. 14 గేదెలు, నాలుగు ఆవులను విజయనగరం గోశాలకు తరలించారు. కోటబొమ్మాళి, బ్రహ్మపుర, కంచిలికి చెందిన డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు.

ఫలితాల ఆధారంగా వైద్యసేవలు

సారవకోట, న్యూస్‌టుడే: మదనాపురంలో పశువుల నుంచి రక్తనమూనాలు సేకరించి శ్రీకాకుళం పంపించామని, వాటి ఫలితాలు ఆధారంగా వైద్య సేవలు అందిస్తామని పశుసంవర్ధకశాఖ ఏడీ ఎం.లోకనాథం పేర్కొన్నారు. 'వింత వ్యాధితో పశువులు మృతి' శీర్షికతో ఈనాడులో గతనెల 28న వార్త ప్రచురితం కావడంతో స్పందించిన ఏడీ శనివారం మదనాపురం వెళ్లి పశువులను పరిశీలించారు. పశువైద్యాధికారి చల్ల కిశోర్ ఉన్నారు.

చతుర మీట్‌లో పేట విద్యార్థుల సత్తా

నరసన్నపేట, న్యూస్‌టుడే: టెక్కలి ఐతమ్ కళాశాలలో శనివారం నిర్వహించిన చతుర మేనేజ్‌మెంట్ మీట్‌లో నరసన్నపేట పద్మావతి డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ మీట్‌లో ఫన్ ఇన్ఫినిటీ విభాగంలో అపరంజి, రీమా, సునీత, సోనియా రన్నర్స్‌గా నిలిచారు.

మొరాయించిన ఆర్టీసీ బస్సు

టెక్కలి పట్టణం: టెక్కలి నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ బస్సు శనివారం మొరాయించింది. టెక్కలి పట్టణం దాటుతుండగా జాతీయ రహదారి సర్వీసు రోడ్డులో నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

కండ్ర వీధిలో పోలీసుల తనిఖీలు

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: కండ్రవీధిలో పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని ఐదు ద్విచక్రవాహనాలను స్టేషన్‌కు తరలించారు.

దోలోత్సవ ఏర్పాట్ల పరిశీలన

మెళియాపుట్టి: శ్రీరాధాకాంత గోవింద స్వామి ఆలయ డోలోత్సవ ఏర్పాట్లను శనివారం సీఐ సన్యాసినాయుడు, ఎస్ఐ అమీర్ అలీ పరిశీలించారు. భక్తుల తాకిడి, ఉత్సవాల నిర్వహణపై అర్చకులతో మాట్లాడారు.

శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలి

విద్యార్థిని చేతిపై అగ్గితో రాస్తున్న జేవీవీ ప్రతినిధులు

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ టి.గోవిందమ్మ అన్నారు. శనివారం భౌతికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు మల్లారెడ్డి పద్మనాభం, కుప్పిలి కామేశ్వరరావు మ్యాజిక్‌షో ఆకట్టుకుంది. మూఢ విశ్వాసాలు వీడాలని సూచించారు. జిల్లా ఆసుపత్రి వైద్యుడు లక్ష్మణరావు, వైస్ ప్రిన్సిపల్ సతీష్‌కుమార్, అధ్యాపకుడు రాంబాబు పాల్గొన్నారు.

షేడ్ నెట్లతో అన్నదాతలకు మేలు

రైతులతో మాట్లాడుతున్న డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్

సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: షేడ్ నెట్లతో రైతులకు మేలు జరుగుతుందని డీఆర్‌డీఏ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ పెద్దింటి కిరణ్‌కుమార్ పేర్కొన్నారు. కాపుగోదాయవలసలో ఈ విధానంలో పండిస్తున్న కాయగూరలను శనివారం ఆయన పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా వీటిని సాగుచేస్తున్నామని, అధిక లాభాలు పొందుతున్నట్లు రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వెలుగు ఏపీఎం శ్రీనివాసరావు, సూర్యనారాయణ పాల్గొన్నారు.

పల్లె ప్రగతికి బాటలు

రూ.60.61 కోట్లతో 474 రహదారుల నిర్మాణం

టెక్కలి మండలం గంగాధరపేటకు వేసిన సిమెంటు రోడ్డు

– న్యూస్‌టుడే, టెక్కలి, టెక్కలి పట్టణం

కూటమి పాలనలో పల్లె ప్రగతికి బాటలు పడుతున్నాయి. మార్చి నెలాఖరుతో ముగియనున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం గడువును గరిష్ఠంగా వినియోగించుకునేందుకు అధికారులు పనిచేస్తున్నారు. టెక్కలి నియోజకవర్గంలో రూ.128 కోట్ల విలువైన 908 పనులకు ప్రతిపాదనలు పంపారు. వీటిలో ఫిబ్రవరి 28 నాటికి రూ.60.61 కోట్ల విలువైన 474 పనులు పూర్తయ్యాయి. మరో రూ.25 కోట్లకు సంబంధించి వివిధ దశల్లో ఉన్నాయి.

డివిజన్‌లో ముందంజ

టెక్కలి డివిజన్ పరిధిలో పాతపట్నం నియోజకవర్గంలో రూ.10 కోట్ల విలువైన పనులు, పలాస నియోజకవర్గంలో రూ.19 కోట్లు, ఇచ్ఛాపురం నియోజకవర్గంలో రూ.26 కోట్ల పనులు జరగ్గా, టెక్కలి నియోజకవర్గంలో మిగతా చోట్ల కంటే ఎక్కువ జరిగాయి. టెక్కలి మండలంలో అయ్యప్ప నగర్, వెంకటాపురం, గంగాధరపేట, వలేసాగరం తదితర చోట్ల ఎన్నో ఏళ్లుగా కనీస రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడిన ప్రజలకు శాశ్వత పరిష్కారం దక్కింది.

సమన్వయంతో పనిచేశాం: టెక్కలి నియోజకవర్గంలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో సమన్వయంతో పనిచేశాం. ప్రతి పనిని పర్యవేక్షిస్తూ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాం. గడువులోగా మరిన్ని పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

- సుధాకర్, పంచాయతీరాజ్ డీఈ, టెక్కలి

ఘనంగా దానప్ప తల్లి సంబరాలు

జల్లువానిపేటలో దానప్పతల్లి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జల్లు అప్పలనాయుడు కుటుంబీకులు ఆధ్వర్యంలో శనివారం ప్రారంభమైన ఈ వేడుకలు రెండు రోజులు పాటు జరగనున్నాయి. భక్తులు మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి చల్లదనం చేశారు.

– న్యూస్‌టుడే, నరసన్నపేట గ్రామీణం

దర్జీల సంక్షేమానికి కృషి చేయాలి

పాతపట్నం, న్యూస్‌టుడే: దర్జీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆ సంఘ పాతపట్నం అధ్యక్షుడు ప్రభాకరరావు తెలిపారు. శనివారం టైలర్స్ డేను పురస్కరించుకుని స్థానిక ఆల్‌ఆంధ్ర రహదారి కూడలి వద్ద జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్జీలకు పింఛన్లు, ఆరోగ్య కార్డులను ప్రభుత్వం మంజూరు చేయాలని కోరారు. నల్ల నాగేశ్వరరావు, భద్రయ్య, గురుమూర్తి, విశ్వనాథం పాల్గొన్నారు.

CHANGE OF NAME

I, PALAVALASA PRAMEELA (Old Name) W/o NANDIVADA RAMESH resident of Main Street, Ravichandri (Vill), LN Peta (M), Srikakulam Dist in A.P-532 458 Change my Name from PALAVALASA PRAMEELA (Old Name) to NANDIVADA PRAMEELA (New Name) henceforth I am being called as NANDIVADA PRAMEELA (New Name) W/o NANDIVADA RAMESH for all purposes.

ప్రారంభోత్సవ ఆహ్వానం
తేది: 01-03-26 ఆదివారం ఉదయం 11 గం॥లకు
శ్రీ రాజ్యలక్ష్మి లాడ్జ్
న్యూ బ్యారేజి సెంటర్, హిరమండలం Contact : 9133222324, 7382353137 email: srirajyalaxmilodge@gmail.com
పట్టణ సదుపాయాలు.. ప్రాంతీయ ధరలు మా ప్రత్యేకత!
మా ఈ నూతన వ్యాపారాభివృద్ధికి మీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ..
అందరికీ ఇదే మా ఆహ్వానం
బర్రి శేఖర్
R&R కాలనీ, సుభలయి, హిరమండలం

(c) eenadu

శ్రీకాకుళం

•శ్రీకాకుళం •ఆమదాలవలస •ఎచ్చెర్ల

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM) 9502198883 8008552704

?: చింతాడ హరిజన వీధిలో మురుగు కాలువలు పూడికతో నిండి రోడ్డుపైకి మురుగు చేరుతోంది. - రాము, స్థానికుడు ❖ పూడికలు తొలగిస్తాం. - టి.రవి, మున్సిపల్ కమిషనర్, ఆమదాలవలస

?: ఆమదాలవలస నుంచి కుద్దిరాంకు వెళ్లే ప్రధాన రహదారిపై రాత్రి వేళ కొందరు మద్యం తాగుతునారు. - శ్రీను, స్థానికుడు ❖ తగుచర్యలు చేపడతాం. - బాలరాజు, ఎస్సై, ఆమదాలవలస - న్యూస్‌టుడే, ఆమదాలవలస పట్టణం

మెడికల్ మాఫియాను అరికట్టాలి

కలెక్టర్ కార్యాలయం వద్ద సీపీఐ నేతల ధర్నా

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న మెడికల్ మాఫియాను అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సీపీఐ జిల్లా సహాయకార్యదర్శి ఎల్. వెంకటరావు డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర సమితి పిలుపుమేరకు శనివారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అతిసార కేసులు కట్టడి చేయడంలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందన్నారు. ఫార్మాస్యూటికల్ కంపెనీల అధిక లాభాల ఆశ, కార్పొరేట్ ఆసుపత్రుల వ్యాపార ధోరణి, పరీక్షల పేరుతో ల్యాబ్ సెంటర్ల భారీ దందా కలిసి ప్రజలను ఆర్థికంగా దోచుకుంటున్నారన్నారు.

హోటళ్లు, దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు

కలెక్టరేట్(శ్రీకాకుళం),న్యూస్‌టుడే: కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో హోటళ్లు, టిఫిన్ దుకాణాల్లో దాడులు నిర్వహించినట్లు డీఎస్‌వో జి.సూర్యప్రకాశరావు తెలిపారు. శ్రీకాకుళం, నరసన్నపేట, జలుమూరు, టెక్కలి, పలాసల్లో దాడులు చేపట్టగా 83 గృహావసరాల వంటగ్యాస్ సిలిండర్లను పట్టుకున్నట్లు తెలిపారు. 42 హోటళ్లు, టిఫిన్ దుకాణాలపై 6 ఏ కేసులు నమోదు చేసి జాయింట్ కలెక్టర్ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్‌వో పేర్కొన్నారు.

కొలువుదీరిన నీలమణి దుర్గ

విశాఖ'ఏ'కాలనీలో మూడు రోజుల పాటు నిర్వహించిన నీలమణి దుర్గ విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ ప్రారంభోత్సవాలు శనివారంతో ముగిశాయి. రేజేటి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో పండితులు మండపారాధన, హోమ పూజలు నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ జరిగింది. ఎమ్మెల్యే గొండు శంకర్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, గురజాడ విద్యా సంస్థల అధినేత జి.వి. స్వామినాయుడు, తెదేపా జిల్లా అధ్యక్షుడు ఎం.రమేష్, ఆలయ నిర్మాణ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
– న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం

నీరందక వేదన.. రైతు బతుకు ఇంతేనా..!

లావేరు, ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: రబీ పంట కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ఎండలు తీవ్ర పెరుగుతుండటంతో చెరువులు, గెడ్డ వాగులు, నేలబావుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. తగినంత నీరు పొలాలకు అందక ఆవేదన చెందుతున్నారు.

శీర్లపాలెం సమీపంలోని చెరువు నుంచి పంట పొలానికి నీరందించేందుకు ఏర్పాటు చేసిన రబ్బరు గొట్టం

▶ ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలోని లావేరు, రణస్థలం, జి.సిగడాం, ఎచ్చెర్ల మండలాలు మెట్ట ప్రాంతం కావడంతో అన్నదాతలు వర్షాధారంపైనే ఆధారపడతారు.

▶ చెరువులు, వాగులు, నేల బావులు నుంచి మోటర్ల ద్వారా పొలాలకు నీరు పంపించాల్సిన దుస్థితి నెలకొంది. మోటర్ల అద్దె వారానికి ఒకసారి రూ. వెయ్యి నుంచి రూ.1800 వరకు చెల్లిస్తున్నారు.

❖ తోటపల్లి, మడ్డువలస, నారాయణపురం కాలువలు ఉన్నప్పటికీ నీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు.

❖ లావేరు, రణస్థలం, జి.సిగడాం మండలాల్లో ఈ ఏడాది 40 ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తున్నారు. పంట గింజ దశకు వచ్చే సమయానికి పూర్తిస్థాయిలో నీరు అందని పరిస్థితి. ఎచ్చెర్లలో 10 వేల ఎకరాల్లో కూరగాయలు పండిస్తుండగా అనుకున్న స్థాయిలో వీటికి కూడా జలాలు అందడం లేదు.

▶ తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టుల ద్వారా నీరు అందించే కాలువల మరమ్మతులకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తాం' అని తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టుల డీఈఈలు లావణ్య ప్రియదర్శిని, నాగేశ్వరరావులు తెలిపారు.

తెరపై ఈనాడు

❖ సరస్వతి: అతడు ❖ ఎస్వీసీ(రామలక్ష్మణ): మన శంకరవరప్రసాద్ గారు ❖ సన్‌మ్యాక్స్: హే బల్వంత్ ❖ మారుతి : విష్ణు విన్యాసం ❖ కిన్నెర : స్నాఫ్ ❖ కీర్తన: ద రైజ్ ఆఫ్ అశోక ❖ కీర్తిక: ఉత్తుత్త హీరోలు ❖ సూర్య : కపుల్ ఫ్రెండ్లీ – న్యూస్‌టుడే, పాతబస్టాండ్


బూర్జ మండలంలోని గుత్తావిల్లిలో అర్హురాలికి పింఛను అందజేస్తున్న ఎమ్మెల్యే కూన రవికుమార్ – న్యూస్‌టుడే, బూర్జ

అతిసారం కట్టడికి పటిష్ఠ చర్యలు చేపట్టాలి: ఎమ్మెల్యే

నగరంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే శంకర్

శ్రీకాకుళం నగరం, శ్రీకాకుళం గ్రామీణం, కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: నగరంలో అతిసారం కట్టడికి పటిష్ఠ చర్యలు చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే శంకర్ ఆదేశించారు. శనివారం శ్రీకాకుళం నగరంలో ఎమ్మెల్యే శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ, నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఇతర అధికారులు వేర్వేరుగా, అంతా కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో సమీక్షించి మాట్లాడారు. నగరంలో పారిశుద్ధ్య పనులు మెరుగుపరచాలని, పూడిక, మురుగునీటిలో పైపులైన్లు తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో బాధ్యతా రాహిత్యమే అతిసారం ప్రబలేందుకు కారణమైందన్నారు. ❖ గ్రామీణ పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను సేకరించేందుకు మూడు, నాలుగు చక్రాల బండ్లను శ్రీకాకుళం ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే శనివారం పంపిణీ చేశారు.

❖ **కళాశాలలలో వసతుల కల్పనకు ప్రాధాన్యం:** పురుషుల డిగ్రీ కళాశాలలో వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ వై.పోలినాయుడు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన సరస్వతీ దేవి విగ్రహాన్ని శనివారం ఎమ్మెల్యే ఆవిష్కరించి మాట్లాడారు.

WANTED
వరహ ఎంటర్‌ప్రైజెస్
JP ఫుడ్స్, రాగోలు, శ్రీకాకుళం నందు స్వీట్స్/హాట్స్/పచ్చళ్లు/పొడులు తయారు చేయుటకు స్త్రీలు/పురుషులు కావలెను.
ఆసక్తిగలవారు సంప్రదించండి.
సెల్: 9652266459

డాక్యుమెంట్లు పోయినవి
శ్రీకాకుళం జిల్లా, లావేరు మండలం, వెంకటాపురం గ్రామంలో నివాసముంటున్న శంబాన సూర్యనారాయణగారు తెలియజేయునది
1) డాక్యుమెంట్ నెం: 1240/2014
శంబాన సూర్యనారాయణ S/o సన్యాసప్పడు (Late) గోవిందపురంలో 5 ఎకరాల 4 సెంట్లు భూమి
2) (1) డాక్యుమెంట్ నెం: 1239/2014
శంబాన అప్పమ్మ W/o సూర్యనారాయణ గోవిందపురంలో 5 ఎకరాల 59 సెంట్లు భూమి
(2) డాక్యుమెంట్ నెం: 1967/2014
గోవిందపురంలో 1 ఎకరా 05 సెంట్లు భూమి
3) డాక్యుమెంట్ నెం: 4762/2024
శంబాన రమేష్ S/o సూర్యనారాయణ పోతాయవలసలో భూమి: 23 సెంట్లు
సుభద్రాపురం నుండి వెంకటాపురం గ్రామానికి ద్విచక్రవాహనంపై వెల్లుచుండగా మార్గ మధ్యలో మా భూమికి సంబంధించిన ఒరిజినల్, లింకు డాక్యుమెంట్స్ పోయినవి. పై నెంబర్లు గల దస్తావేజులు ఎవరికైనా దొరికినట్లయితే క్రింది ఫోన్ నెంబర్లకు సమాచారం తెలియజేయగలరు.
శంబాన సూర్యనారాయణ
వెంకటాపురం, లావేరు మండలం, సెల్:7396997062

పూడిక తొలగించరూ

ఆమదాలవలస మండలం శ్రీరాంవలస వయోడెక్ట్ ప్రాంతంలో వంశధార కుడికాలువలో పూడిక ఏర్పడి నీరు నిలిచిపోతోంది. చర్యలు తీసుకోకుంటే కాలువలకు గండ్లు పడే అవకాశం ఉందని రైతులు తెలిపారు. పూడిక, పనికరాని మొక్కలు ఉంటే తొలగిస్తామని ఏఈ సునీల్‌కుమార్ హామీ ఇచ్చారు.
–న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం

సగంలో వదిలేశారు

జి.సిగడాం మండలం సంతవురిటి కాలనీ నుంచి విజయరాంపురం వరకు బీటీ రహదారి పనులు మధ్యలో ఆపేశారు. ప్రస్తుతం రాళ్లతేలి రహదారి అధ్వానంగా మారింది. రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని ఆయా ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు. పంచాయతీరాజ్ ఏఈ లతశ్రీ వివరణ కోరగా నిధులు మంజూరైతే రోడ్డు వేస్తామన్నారు. –న్యూస్‌టుడే, జి.సిగడాం

గోతులు పూడ్చండి

ఆమదాలవలస మండలం నెల్లిపర్తికి వెళ్లే రహదారిలో గోతులు ఏర్పడి ప్రయాణికులు నరకం చూస్తున్నారు. గోతుల వల్ల వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయన్నారు. రహదారి నిర్మించాలని కోరారు. త్వరలో రోడ్డు వేస్తామని ఆర్అండ్‌బీ ఏఈ శ్రీనివాసరావు తెలిపారు.
–న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం

వృథా.. పట్టదా..!

పొందూరు మండలం గోకర్లపల్లి గ్రామంలోని మంచినీటి ట్యాంకు వద్ద రెండు రోజులుగా కుళాయి నుంచి నీరు వృథా అవుతోంది. ట్యాప్ వేస్తే ఆగుతుందని గ్రామస్థులు తెలిపారు. ఈ విషయమై ఎంపీడీవో వాసుదేవరావు వద్ద ప్రస్తావించగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.
–న్యూస్‌టుడే, పొందూరు గ్రామీణం

శిరస్త్రాణం ధరించండి.. మిఠాయి తినండి..

ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా శ్రీకాకుళం నగరంలోని పలు కూడళ్లలో శిరస్త్రాణం ధరించి వాహనాల్లో ప్రయాణిస్తున్నవారికి పోలీసులు మిఠాయిలు పంచిపెట్టారు . శనివారం రాత్రి డేఅండ్‌నైట్ కూడలి వద్ద ట్రాఫిక్ సీఐ రామారావు సిబ్బందితో కలిసి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. శిరస్త్రాణం ధరించి ప్రయాణించండి.. ప్రాణాలతో సురక్షితంగా ఇంటికి వెళ్లండి అంటూ ప్రచారం చేశారు. ట్రాఫిక్ ఎస్ఐలు సుధాకర్, దొర పాల్గొన్నారు.
– న్యూస్‌టుడే, శ్రీకాకుళం నేరవార్తా విభాగం

WE ARE HIRING! Join Our Winning Team!
ప్రముఖ 2 వీలర్ షోరూమ్ లలిత హోండా బ్రాంచ్‌లలో పనిచేయుటకు ఈ దిగువ సిబ్బంది కావలెను.
❖ సేల్స్ మేనేజర్స్
❖ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్
❖ స్పేర్‌పార్ట్స్ మేనేజర్స్
❖ సర్వీస్ సూపర్‌వైజర్స్
❖ సర్వీస్ అడ్వైజర్స్
❖ బిల్లింగ్ ఆపరేటర్స్ ❖ టెక్నీషియన్స్
ఆకర్షణీయమైన జీతం కలదు. ఆసక్తిగల వారు సంప్రదించండి
లలిత హోండా
పెద్దపాడు రోడ్, శ్రీకాకుళం
9986577575
8498884111

దర్జీలను ఆదుకోండి

ఆమదాలవలస పట్టణం, న్యూస్‌టుడే: దర్జీలను ప్రభుత్వం ఆదుకోవాలని లయన్స్ క్లబ్ పట్టణ అధ్యక్షుడు జె.కె.వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం ప్రపంచ దర్జీల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని సీనియర్ దర్జీలను సన్మానించారు. రెడీమేడ్ దుస్తులు వచ్చిన తరువాత దర్జీల జీవనం దుర్భరంగా మారిందన్నారు. ప్రభుత్వం రుణాలతోపాటు ఆరోగ్య భద్రత కల్పించాలన్నారు.

సొంత డబ్బుతో షెడ్డు నిర్మాణం

ఎచ్చెర్ల(కొయిరాళ్లు), న్యూస్‌టుడే: ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట జడ్పీఉన్నత పాఠశాలలో గ్రామానికి చెందిన పూజారి అప్పారావు, పోలమ్మ దంపతులు సొంత డబ్బులు రూ. 1.5 లక్షలతో సైకిల్ షెడ్డును నిర్మించారు. విద్యార్థుల సైకిళ్లు ఎండకు ఎండి.. వానకు తడిసి పాడైపోతుండటంతో నిర్మాణానికి ముందుకొచ్చారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.

సీఎంను కలిసిన టాక్స్, కన్సల్టెంట్ సంఘ సభ్యులు

ఆమదాలవలస పట్టణం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ టాక్స్ ప్రాక్టీషినర్, కన్సల్టెంట్ అసోసియేషన్ సంఘం సభ్యులు శనివారం సీఎం చంద్రబాబును కలిశారు. సంఘానికి సంబంధించిన భవన నిర్మాణాలకు మూడు చోట్ల స్థలాన్ని కేటాయించాలని కోరారు. కలిసిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుడుమూరు శ్రీనివాసరావు(ఆమదాలవలస), సభ్యులు ఉన్నారు.

ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా యుగంధర్

కలెక్టరేట్(శ్రీకాకుళం),న్యూస్‌టుడే: అఖిలభారత యువజన సమాఖ్య రాష్ట్ర కార్యదర్శిగా ఎం.యుగంధర్ ఎన్నికపై జిల్లా శాఖ అభినందనలు తెలిపింది. యుగంధర్ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారన్నారు.

మోసం ఘటనలో కేసు నమోదు

శ్రీకాకుళం గ్రామీణం, న్యూస్‌టుడే: ఓ న్యాయవాది తనను మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ వివాహిత శ్రీకాకుళం గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం నగర విలీన పంచాయతీ చాపురం పరిధి శివరామనగర్ కాలనీకి చెందిన వివాహిత భర్తతో విడిపోయారు. విడాకుల కోసం న్యాయవాదిని ఆశ్రయించారు. అతను కేసు వాదిస్తానని నగదు తీసుకుని వేధిస్తున్నట్లు ఆరోపించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.రాము తెలిపారు.

శాస్త్రీయ విజ్ఞానం తప్పనిసరి

ఆమదాలవలస, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లోని పలు పాఠశాలల్లో శనివారం సైన్స్ దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు ప్రదర్శించారు. అధికారులు పరిశీలించి, బహుమతులు అందించారు. –న్యూస్‌టుడే, బృందం

ప్రాజెక్టును పరిశీలిస్తున్న ఎంఈవో రాములు, మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ తమ్మినేని గీతాసాగర్

శాస్త్రవేత్తల చిత్రపటాలను ప్రదర్శిస్తున్న విద్యార్థులు, చిత్రంలో ఉపాధ్యాయులు

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సూర్యచంద్రరావు

ఒప్పంద బోధనేతర సిబ్బందిగా గుర్తించండి

మంత్రి నారా లోకేశ్‌కు వినతిపత్రం అందజేస్తున్న పొరుగు సేవల బోధనేతర సిబ్బంది

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: ఎచ్చెర్లలోని ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌లో పొరుగు సేవల విధానంలో పని చేస్తున్న బోధనేతర సిబ్బంది మంత్రి నారా లోకేశ్‌ను విశాఖలో కలిశారు. ఒప్పంద బోధనేతర సిబ్బందిగా గుర్తించాలని, కొవిడ్ సమయంలో పని చేసిన ఆరు నెలల జీతాలు అందజేయాలని కోరారు.

'సోషల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్'తో ప్రయోజనం

రణస్థలం, న్యూస్‌టుడే : రణస్థలం మండలంలోని లంకపేట కేజీబీవీలో శనివారం 'ఇన్నోవేషన్ ఛాలెంజ్' కార్యక్రమం జరిగింది. పాఠశాలలో, ఇతర ప్రదేశాల్లో సమస్యలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించే సామర్థ్యం, బృంద నాయకుడిగా, పారిశ్రామికవేత్తలుగా మారేందుకు కావాల్సిన నైపుణ్యాలను నేర్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఏపీ ఎంజీ ప్రతినిధులు కె.సురేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.

పదవీ విరమణ శుభాకాంక్షలు

నా పదవీ విరమణ కార్యక్రమానికి విచ్చేసి ఆశీర్వదించిన గౌ॥ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డా॥ కె.పద్మావతి మేడమ్ గారికి, జె.డి. (కమ్యూనికేబుల్ డిసీజెస్) డా॥ ఎస్.మల్లీశ్వరి మేడమ్ గారికి, అలాగే శ్రీకాకుళం DM & HO డా॥ అనిత మేడమ్ గారికి, Dy. DM & HO డా॥ మేరీ కేథరిన్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం మరింత గౌరవాన్ని తీసుకువచ్చింది. అలాగే నా విధులను సమర్థవంతంగా నిర్వర్తించడంలో నాతోపాటు నిలిచిన ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు, పురుష మరియు మహిళా సూపర్‌వైజర్లు, MPHEOలు, CHOలు, PHNలు, ASHA వర్కర్లు మరియు ప్రతి సహోద్యోగికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరి సహకారం, అంకితభావం, కృషివల్లనే నా సేవా ప్రయాణం విజయవంతంగా పూర్తయింది.
ధన్యవాదములతో...
మీ... వల్లభాపురపు శైలజ, జిల్లా పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్

పరిశుభ్రత అందరి బాధ్యత

లావేరు, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. లావేరు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో స్వచ్ఛరథాలు, చెత్త సేకరించే రిక్షాలను గ్రామ పంచాయతీలకు పంపిణీ చేశారు. రిక్షాలను కొంత దూరం ఇద్దరూ కలిసి తొక్కారు.

స్వచ్ఛరథాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

క్రీడలతో మానసిక ఆనందం

శ్రీకాకుళం గ్రామీణం, (సింగుపురం), న్యూస్‌టుడే: క్రీడలతో మానసిక ఆనందాన్ని పొందొచ్చని గాయత్రీ కళాశాల ప్రిన్సిపల్ కె.వి.వి.సత్యనారాయణ అన్నారు. సింగుపురం పంచాయతీ మునసబుపేట గురజాడ విద్యా సంస్థల పరిధిలో శనివారం క్రీడాభారతి ఆధ్వర్యంలో ప్రాచీన కబడ్డీ క్రీడలో 16 జట్లు ఉత్సాహంగా తలపడ్డాయి. మహిళ, పురుష విభాగాల నుంచి రెండేసి జట్లు విజేతలుగా నిలిచాయి. వారికి బహుమతులిచ్చారు. క్రీడాభారతీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ రాజకుమార్ తదితరులు ఉన్నారు.

కబడ్డీ ఆడుతున్న విద్యార్థులు

ఎమ్మెల్యేకు సన్మానం

ఎచ్చెర్ల: శాసనసభలో మత్స్యకారుల సమస్యలపై మాట్లాడిన ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావుకు మత్స్యకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చీకటి శ్రీరాములు అన్నారు. ఆయన్ను కలిసి శనివారం సన్మానించారు. బుడగట్లపాలెంలోని ఫిషింగ్ హార్బర్, కొవ్వాడ నిర్వాసితులకు పునరావాసం వంటి సమస్యలు కొలిక్కి వస్తాయన్నారు.

ఆరోగ్యవంతమైన జీవనాన్ని అలవర్చుకోవాలి

శ్రీకాకుళం నేరవార్తా విభాగం: నిరంతరం ఒత్తిడితో ఇంతకాలం పని చేసి ఉద్యోగ విరమణ చేస్తున్న ఆర్మ్డ్ రిజర్వు హెడ్ కానిస్టేబుల్ పి.మాధవరావును అదనపు ఎస్పీ కె.వి.రమణ సత్కరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అదనపు ఎస్పీ క్రైం పి.శ్రీనివాసరావు, కార్యాలయ పరిపాలనాధికారి గోపీనాథ్ పాల్గొన్నారు.

రీసెర్చ్ సెట్‌లో మృత్యుంజయరావుకు రెండో స్థానం

ఎస్.మృత్యుంజయరావు

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఏపీ రీసెర్చ్ కామన్ ఎంట్రన్‌లో శ్రీకాకుళానికి చెందిన ఎస్. మృత్యుంజయరావు రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచారు. ఈయన అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో పీజీటీ గణితం సబ్జెక్టులో పదవీ విరమణ పొందారు. రీసెర్చ్‌కు సంబంధించి బౌద్ధ అధ్యయనం అంటే బుద్ధిడి బోధనలు, వాటి సమాజం, సంస్కృతి, తత్వశాస్త్రంపై చూపిన ప్రభావంపై రీసెర్చ్ చేయనున్నారు.

అందే ఎత్తులో అపాయం


పొందూరు పట్టణంలో ఇళ్లపై ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు తీగలు

–న్యూస్‌టుడే, పొందూరు

★ ఆమదాలవలస నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా మారాయి. ప్రధానంగా 11 కేవీ తీగలు పాడై, కిందకు వేలాడుతూ భయపెడుతున్నాయి. కొన్ని చోట్ల చేతికందే ఎత్తులో ఉండటంతో ఏ క్షణాన అపాయం సంభవిస్తోందనని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

★ సరుబుజ్జిలి మండలంలో పురుషోత్తపురం, తలంతర, యరగాం, పెద్దసవలాపురం, గోనెపాడు, వెన్నెలవలస ఇతర గ్రామాల్లోనూ ఇదే సమస్య పీడిస్తోంది.

★ పొందూరు పట్టణం, లక్ష్మింపేట, లోలుగు, రాపాక, కింతలి, అచ్చిపోలవలసలోని 11 కేవీ హైఓల్టేజీ విద్యుత్తు తీగలు కిందకు వేలాడుతున్నాయి. ఇళ్లపై నుంచి తాకే ఎత్తుల్లో ఉండటంతో గతంలో ప్రమాదాలు జరిగాయని, విద్యుత్తు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు.

★ ఆమదాలవలస మండలంలో చెవ్వాకులపేటలో చేతికందే ఎత్తులో తీగలు కనిపిస్తున్నాయి. చిన్న పిల్లలు మేడలపైకి వెళ్లి ఆడుకుంటున్నారని పొరపాటున తాకితే ఊహించని ప్రమాదం జరుగుతుందని గ్రామస్థులు తెలిపారు. కోమచంద్రపురం, తురకపేట, బొబ్బిలిపేట, కింతలిపేట, వన్నంపేట, పైలాడ, చిట్టివలస, కుమ్మరిపేట, దూసి, దూసిపేట, కొత్తవలస ఇతర పల్లెల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు.

'కిందకు వేలాడుతున్న తీగలను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తున్నాం. ఫిర్యాదులు అందిన చోట సమస్య పరిష్కరిస్తాం.' అని విద్యుత్తుశాఖ ఈఈ పైడి యోగేశ్వరరావు అన్నారు.

శ్రద్ధాంజలి

మంచికి మారుపేరు, ఉత్తరాంధ్ర తెలగ సంక్షేమ సంఘ అభివృద్ధికి విశిష్ట కృషిసల్పి, అందరి అభిమానం చూరగొన్న శ్రీ సిద్దా వెంకట జగదీశ్వరరావు గారి మరణం తీరనిలోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ..
శ్రీ సిద్దా వెంకట జగదీశ్వరరావు గారు
ఉత్తరాంధ్ర తెలగ సంక్షేమ సంఘం, సీనియర్ నాయకులు, శ్రీకాకుళం
ద్వారపు అజిత్‌కుమార్ – ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర తెలగ సంక్షేమ సంఘం
కుదిరెల్ల అప్పారావు (బుజ్జి) – ట్రెజరర్: ఉత్తరాంధ్ర తెలగ సంక్షేమ సంఘం
సుంకరి క్రిష్ణకుమార్ – Ex. కౌన్సిలర్, శ్రీకాకుళం
పుట్ట అంజనీకుమార్ – అడ్వకేట్, శ్రీకాకుళం
పిల్లల రామక్రిష్ణారావు – పి.ఎన్.కాలనీ, శ్రీకాకుళం
యర్నాగుల రవికుమార్ – Ex. కౌన్ క్రిసెంట్ తెలగ సంఘం, సీనియర్ టీడీపీ నాయకులు
చాప రఘునాథరావు – NexGen School of Computers, శ్రీకాకుళం
అంధవరపు కొండలరావు (కొండబాబు) – MD: మణికంఠ ట్రావెల్స్, శ్రీకాకుళం
గుండు సీతారాం – AO, RTO ఆఫీసు, పార్వతీపురం
గొంటు వెంకటరమణ – Rtd. JUDGE శ్రీకాకుళం
తురమల్ల పెద్దబాబు – T. ప్రవీణ్, బస్ ఓనర్, శ్రీకాకుళం
పోతల రమేష్ – ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, శ్రీకాకుళం
తోట తారకనాధ్ – ప్రొ॥ TSM ఎలక్ట్రికల్స్, నామబాలువీధి, శ్రీకాకుళం
Sun Rise TILES & SANITARY – న్యూ బ్రిడ్జిరోడ్, విశాల్‌మార్ట్ ప్రక్కన, శ్రీకాకుళం

The Largest Jewellery Exhibition Ever in Srikakulam
Last Day Today
01 MARCH-26 10 AM - 9 PM
Varada Nagavali Hotel (Mini Banquet Hall) Ring Road, Srikakulam
Reach us at: 72077 73263 / 73861 38880

1g GOLD COIN on jewellery purchase over ₹5 lakhs
0.5g GOLD COIN on jewellery purchase over ₹2.5 lakhs
Certified VVS-EF Diamond Jewellery Starting from ₹51,999/ct (0.200gms)
100% Old Gold Exchange
Sri Krishna Jewellers SINCE 1967
Vizag: VIP Road, AP | Hyderabad: Rd. 10, Banjara Hills | USA: Dallas, Texas
+91 96399 96399 srikrishnajewellers srikrishna.com

(c) eenadu

మార్చి 2 నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మార్చి 2 నుంచి ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే పెరుగుతాయని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. మార్చి 1, 2 తేదీల్లో పశ్చిమ కనుమల జిల్లాలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని పేర్కొంది. ప్రకటన మేరకు.. మిగిలిన తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాలలో పొడి వాతావరణం నెలకొంటుంది. 3 నుంచి 6వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాలలో పొడి వాతావరణం ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉంటుంది. చెన్నై, శివారు ప్రాంతాలలో ఆదివారం ఆకాశం మేఘావృతమై కనిపిస్తుందని, గరిష్ఠ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే అవకాశం ఉందని తెలిపింది.

డీజీపీ డేవిడ్సన్ దేవాశీర్వాదం సహా 20 మంది ఐపీఎస్‌ల బదిలీ

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: డీజీపీ డేవిడ్సన్ ఆశీర్వాదం సహ పలువురు పోలీసు ఉన్నతాధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. నిరీక్షణ జాబితాలో ఉన్న ఏడీజీపీ జయరామ్‌ను హోంగార్డ్ విభాగానికి బదిలీ చేశారు. రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. సాయుధదళాల డీజీపీ డేవిడ్సన్ దేవాశీర్వాదంను విజిలెన్స్, అవినీతి నిరోధకశాఖ డీజీగా, చెంగల్పట్టు ఎస్పీగా అయ్యామన్ జమాల్, రాణిపేట ఎస్పీగా సిబిన్, చెన్నై పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఐజీగా కె.భువనేశ్వరి, హోంగార్డ్ అదనపు కమాండెంట్ జనరల్‌గా ఏడీజీపీ జయరామ్, పోలీస్ ఆధునికీకరణ విభాగం ఐజీగా ఏజీ బాబు, తాంబరం లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్‌గా జయంతి, టెక్నికల్ సర్వీసెస్ డివిజన్ డీఐజీగా జయలక్ష్మి, రామనాథపురం డీఐజీగా మణివణ్ణన్, దిండుగల్ డీఐజీగా శశిమోహన్, కోయంబత్తూర్ డీఐజీగా సామినాథన్, తిరుచ్చి పోలీస్ డీఐజీగా చక్రవర్తి, తిరుచ్చి సాయుధదళాల డీఐజీగా విజయలక్ష్మి, నెల్లై పోలీస్ డీఐజీగా దేశ్‌ముఖ్ శేఖర్‌ను నియమించారు.

పది రోజుల్లో మేనిఫెస్టో అందజేత: కనిమొళి

చెన్నై, న్యూస్‌టుడే: మరో పది రోజుల్లో ముఖ్యమంత్రి స్టాలిన్‌కు డీఎంకే మేనిఫెస్టోను సమర్పించనున్నట్లు ఆ పార్టీ ఎంపీ కనిమొళి తెలిపారు. ప్రజల ఆకాంక్షలను ఈ మేనిఫెస్టో ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఎవరెన్ని మేనిఫెస్టోలను విడుదల చేసిన ప్రజలు తమను మాత్రమే నమ్ముతారని పేర్కొన్నారు. చెన్నై విమానాశ్రయంలో శనివారం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... డీఎంకేపై ఉన్న అభిమానంతోనే తమతో ఒ.పన్నీర్‌సెల్వం కలిశారన్నారు. తద్వారా ఎవరు నిజమైన ద్రావిడ ఉద్యమాన్ని నడిపిస్తున్నారనే విషయం ప్రజలకు స్పష్టమైందని తెలిపారు.

ఓపీఎస్ రాక లాభించేనా?

డీఎంకే వ్యూహాలపై విశ్లేషణలు

చెన్నై, న్యూస్‌టుడే: కూటమిని మరింత బలోపేతం చేసేందుకు, అన్నాడీఎంకే జట్టును దెబ్బతీసి దానిని తనను మరింత బలంగా మార్చుకునే దిశగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ చేపట్టిన చర్యలు పలువురిని విస్మయానికి గురిచేస్తున్నాయి. డీఎండీకేను కూటమిలో చేరేలా చేసినా, ఒ.పన్నీర్‌సెల్వం డీఎంకేలో చేరేలా చేసినా అది ఆయన వ్యూహాలేనని చెబుతున్నారు. ఈ 'ఆకర్షణ' చర్యల ఫలితాలు రానున్న శాసనసభ ఎన్నికల్లో డీఎంకే కూటమికి ఎలా ప్రభావితం చేయనున్నాయనే విషయమై ప్రస్తుతం విశ్లేషణలు మొదలయ్యాయి.

దక్షిణాదిపై పట్టు

2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఏర్పడిన డీఎంకే కూటమి అప్పటి నుంచి జరుగుతున్న అన్ని ఎన్నికల్లో తిరుగులేని గెలుపు నమోదు చేసింది. అదే కూటమితో ప్రస్తుత ఎన్నికల్లో బరిలోకి దిగనున్నా అతి విశ్వాసం వద్దని, తమ వంతు కృషి ఉండాలంటూ పార్టీ శ్రేణులను తరచూ స్టాలిన్ అప్రమత్తం చేస్తూ వచ్చారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పుదుచ్చేరి సహా 40కి 40 స్థానాల్లో కూటమి గెలవగా రాబోయే శాసనసభ ఎన్నికల్లో 200కు పైగా స్థానాల్లో గెలవాలని లక్ష్యాన్ని ఆయన నిర్దేశించారు. దానికి అనుకూలంగా పలు సన్నాహాలు చేపట్టారు. తమకు పట్టు తక్కువగా ఉన్న ప్రాంతాలు, అక్కడ అన్నాడీఎంకే బలోపేతానికి కారణాలు విశ్లేషించి రంగంలోకి దిగారు. తేని, మదురై, రామనాథపురం, తిరునెల్వేలి, శివగంగై, రామనాథపురం తదితర దక్షిణాది జిల్లాల్లో అన్నాడీఎంకేకు ముక్కులతోర్ సామాజిక వర్గం ఓటు బ్యాంకు బలంగా ఉండటంతో ఆ వర్గం ఉపకులమైన మరవర్ వర్గానికి చెందిన అన్నాడీఎంకే బహిష్కృత నేత ఒ.పన్నీర్‌సెల్వాన్ని రాజకీయ చతురతతో డీఎంకేలో చేరేలా చేశారు.

పన్నీర్‌సెల్వానికి కీలక స్థానం

అన్నాడీఎంకే నుంచి వచ్చిన పి.కె.శేఖర్‌బాబు, తంగ తమిళ్‌సెల్వన్, అన్వర్ రాజా, సెంథిల్ బాలాజీ తదితరులకు ముఖ్య పదవులు, ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి పదవులను డీఎంకే అధిష్ఠానం అందించింది. ప్రస్తుతం ఓపీఎస్‌కు ఎలాంటి స్థానం కల్పించనున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. మూడుసార్లు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పలు శాఖల మంత్రిగా, అన్నాడీఎంకే కో-ఆర్డినేటర్, కోశాధికారి తదితర ఉన్నత పదవులు వహించిన ఆయనకు డీఎంకేలో ఉన్నత పదవి కట్టబెట్టొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆ మేరకు ఉప కార్యదర్శి పదవికి నియమించవచ్చని కొందరు అభిప్రాయపడుతుండగా ఇప్పటికే ఆ పదవిలో ఏడుగురు ఉండటంతో అది సాధ్యపడకపోవచ్చని మరికొందరు చెబుతున్నారు. దురైమురుగన్ ఆరోగ్య పరిస్థితి దెబ్బతినడంతో ఆయన వహించే ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది.

స్టాలిన్ ఒ.పన్నీర్‌సెల్వం ప్రేమలత

పెరగనున్న ఓటు బ్యాంకు!

ఓపీఎస్ ఆగమనంతో దక్షిణాదిలో 15-20 జిల్లాల్లో ముక్కులతోర్ సామాజికవర్గం ఓట్లు 3 నుంచి 5శాతం, డీఎండీకేతో పొత్తు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 2 నుంచి 4శాతం వరకు ఓట్లు డీఎంకే కూటమికి కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డీఎంకేకు సొంత బలం 25-30 శాతం, కాంగ్రెస్‌కు 8-10 శాతం, వీసీకే, వామపక్షాలకు 5-7 శాతం, డీఎండీకే, ఓపీఎస్, ఇతరులకు 5-8 శాతం ఓటు బ్యాంకు ఉండగా దీని ఆధారంగా ప్రస్తుత డీఎంకే కూటమికి కనిష్ఠంగా 45శాతం నుంచి గరిష్ఠంగా 55 శాతం వరకు ఓటు బ్యాంకు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో 40శాతం ఓట్లను భారీ విజయంగా భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత అంచనాలను డీఎంకే కూటమిని మరింత ఊరిస్తున్నాయి.

ప్రత్యేక గుర్తుతోనే ఎండీఎంకే పోటీ

వైగో

చెన్నై, న్యూస్‌టుడే: రాబోయే శాసనసభ ఎన్నికల్లో ప్రత్యేక గుర్తుతోనే ఎండీఎంకే పోటీ చేస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వైగో తెలిపారు. అన్నా అరివాలయంలో శనివారం కూటమి అధ్యక్షుడైన ముఖ్యమంత్రి స్టాలిన్‌ను వైగో కలిశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ.. కాయిదే మిల్లత్ పేరిట విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడాన్ని డీఎంకే మేనిఫెస్టోలో చేర్చాలని ముఖ్యమంత్రిని కోరానని చెప్పారు. దారిద్ర్యరేఖకు దిగువనున్నవారికి, రైతులకు ఉచిత విద్యుత్తు అందించడాన్ని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, సౌరవిద్యుత్తును ఉచితంగా అందించడాన్ని మేనిఫెస్టోలో చేర్చాలని కోరినట్లు పేర్కొన్నారు. అందుకు సానుకూలంగా స్పందించారన్నారు. తిరుప్పరంకుండ్రం ఆలయంలో 500 ఏళ్లకుపైగా కట్టబ్రహ్మన పూర్వీకులు నిర్వహించిన సత్రం ప్రస్తుతం అన్యాక్రాంతమైన నేపథ్యంలో ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని కోరానన్నారు.

రైలు వేళల్లో మార్పు

వడపళని, న్యూస్‌టుడే: చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పునరాభివృద్ధి పనుల కారణంగా చెన్నై ఎగ్మోర్-తిరుచ్చిరాపల్లి చోళన్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరు సమయంలో మార్పు జరిగిందని దక్షిణ రైల్వే ప్రకటనలో తెలిపింది.

- **22675** ఎగ్మోర్-తిరుచ్చిరాపల్లి ఫిబ్రవరి 28 నుంచి మార్చి 15వ తేదీ వరకు 08.00కు బయలుదేరాల్సిన రైలు 10.15 గంటలకు ఆలస్యంగా బయలుదేరుతుంది.

గ్రామీణ పూజారులపై వరాల జల్లు

- ఏటా పొంగల్‌కు కొత్త దుస్తులు • ఆర్థికసాయం పెంపు

బ్యాంకు చెక్కు అందిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్

చెన్నై, న్యూస్‌టుడే: గ్రామీణ పూజారులపై ముఖ్యమంత్రి స్టాలిన్ వరాల జల్లు కురిపించారు. ప్రస్తుతం వారికి అందిస్తున్న ఆర్థికసాయాల మొత్తాన్ని పెంచారు. మైలాపూర్ ఆర్.కె.మఠ్ రోడ్డులోని కపాలీశ్వర గ్రౌండ్‌లో హిందూ దేవాదాయ, ధర్మాదాయశాఖ తరఫున శనివారం జరిగిన గ్రామీణ పూజారుల మహానాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ పాల్గొన్నారు. గ్రామీణ పూజారులకు నెలవారీ ప్రోత్సాహకంగా రూ.1,500 అందించే పథకాన్ని ప్రారంభించారు. 6వేల మంది పూజారులకు నెలవారీ ప్రోత్సాహం అందించడానికి సూచనప్రాయంగా 11 మందికి బ్యాంకు చెక్కులు, 10 మందికి పూజా సామగ్రి, ఇద్దరికి ద్విచక్ర వాహనం కొనుగోలుకు రూ.12వేలు విలువైన బ్యాంకు చెక్కులు, ముగ్గురు పూజారుల పిల్లలకు విద్యా ఉపకారవేతనం, ఓ పూజారి వారసునికి కుటుంబ సంక్షేమ నిధిగా రూ.50వేలు బ్యాంకు చెక్కు అందించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ... నాడు ఆలయాలు ఉన్న వీధుల్లో పలువురు ప్రవేశించలేని పరిస్థితి ఉండగా నేడు గుడిలోకి వెళ్లేలా, అన్ని కులాలవారు అర్చకులయ్యేలా, మాతృ తమిళభాషలో అర్చనలు చేసేలా డీఎంకే ప్రభుత్వం మార్చిందని తెలిపారు. దేవాదాయశాఖ తరఫున పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినట్లు, పలు పథకాలను అమలు చేసినట్లు వివరించారు.

కొత్తగా 11 ప్రకటనలు

గ్రామీణ పూజారుల సంక్షేమం దృష్ట్యా కొత్తగా 11 ప్రకటనలను ముఖ్యమంత్రి చేశారు. ఏటా పొంగల్‌కు గ్రామీణ పూజారులకు కొత్త దుస్తులు అందించనున్నట్లు, సభ్యుడు మరణిస్తే అతని వారసులకు ప్రస్తుతం అందించే రూ.50వేలును రూ.లక్షగా పెంచుతున్నట్లు, అంత్యక్రియలకు అందిస్తున్న రూ.5వేలను రూ.10వేలుగా పెంచనున్నట్లు, ఏడాది వార్షిక ఆదాయ గరిష్ఠ పరిమితిని రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షలకు పెంచనున్నట్లు, సభ్యులకు కళ్లద్దాలు కొనుగోలు చేసేందుకు అందిస్తున్న రూ.500ను రూ.వెయ్యిగా అందించనున్నట్లు, వివాహ సహాయ నిధిని మరో రూ.వెయ్యి అదనంగా అందించనున్నట్లు, పూజారుల పిల్లల చదువుకు ప్రస్తుతం అందిస్తున్న పాఠశాల విద్యా సహాయనిధిని మరో రూ.వెయ్యి అదనంగా, యూజీ, పీజీ విద్యా సహాయనిధిని ఏడాదికి మరో రూ.2వేలు అదనంగా, ఐటీఐలలో చదివేందుకు ఏడాదికి మరో రూ.వెయ్యి అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

నేడు పుదుచ్చేరి, తమిళనాడులో ప్రధాని పర్యటన

చెన్నై, న్యూస్‌టుడే: ప్రధాని మోదీ పుదుచ్చేరి, తమిళనాడులో పర్యటించి కొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించి, మరికొన్నింటికి శంకుస్థాపన చేయనున్నారు. పుదుచ్చేరిలో రూ.2,700 కోట్లతో పలు ప్రాజెక్టు పనులను ఆదివారం ఉదయం 11.45కు ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. వాటిలో ఎలక్ట్రిక్ బస్సులు, సమీకృత నియంత్రణ కేంద్రం, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు నివాసాలు, కారైకాల్ ఎన్ఐటీలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రాంగణం, గంగా వసతిగృహం, జిప్మర్‌లో ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రం ఆధునికీకరణ, పాండిచ్చేరి యూనివర్సిటీ కొత్త అనుబంధ భవనాలు, విద్యార్థుల వసతిగృహాలు వంటివి ఉన్నాయి. ఔషధ తయారీ పార్కు, జౌళి పార్కు, ఐటీ పార్కు, ఐఐటీఎం ఆధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రం, జిప్మర్‌లో ఆధునిక వైద్య వసతులు వంటివాటిని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 41 రోడ్ల నిర్మాణం, మడ అడవుల పెంపకం పునరుద్ధరణ వంటివాటికి శంకుస్థాపన చేయనున్నారు.

- **మదురైలో..** పుదుచ్చేరిలో కార్యక్రమాలు ముగించుకుని మదురైకు చేరుకునే ప్రధాని మధ్యాహ్నం 3 గంటలకు పరమకుడి-రామనాథపురం, మరక్కాణం-పుదుచ్చేరి సెక్షన్లలో 4 వరుసల రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు. అమృత్ భారత్ రైల్వేస్టేషన్ ప్రాజెక్టు కింద పునరుద్ధరించిన శ్రీవిల్లిపుత్తూర్, చోళవందాన్, మణపారై, పొల్లాచ్చి జంక్షన్, కారైకుడి జంక్షన్, తిరువారూర్ జంక్షన్, మొరప్పూర్, బొమ్మిడి రైల్వే స్టేషన్లను ప్రారంభించనున్నారు. చెన్నై బీచ్-చెన్నై ఎగ్మూర్ మధ్య నాలుగో లైనును జాతికి అంకితం చేయనున్నారు. రాష్ట్రంలో ప్రసార సేవలను మరింత పరిపుష్ఠం చేసేలా కుంభకోణం, ఏర్కాడు, వేలూర్ తదితర ప్రాంతాల్లో కొత్తగా ఆకాశవాణి ఎఫ్ఎం ప్రసార ట్రాన్స్మిటర్లను ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు తిరుప్పరంకుండ్రంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని దర్శించనున్నారు.

ఎంజీఆర్, జయలలిత పాలన తిరిగొస్తుంది

పీయూష్ గోయల్

ఆర్కేనగర్: అవినీతి డీఎంకే పాలనను అంతం పలుకుతామని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మదురై రింగ్‌రోడ్డు వద్ద మండేలానగర్ మైదానంలో ఆదివారం నిర్వహించే కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన పనులు పరిశీలించేందుకు కేంద్రమంత్రి శనివారం మదురై విచ్చేశారు. విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తిరుప్పరంకుండ్రం కొండపై కార్తికదీపం వెలిగించడంలో డీఎంకే ప్రభుత్వం పక్షపాతం చూపుతోందని ఆరోపించారు. తమిళనాడులో జయలలిత, ఎంజీఆర్ పాలన తిరిగొస్తుందని తెలిపారు. ఎన్డీయే పాలనలో కొత్త ప్రభుత్వం నూతన సంక్షేమ పథకాలు అందిస్తుందని చెప్పారు. భాజపా, అన్నాడీఎంకే సీట్ల వివరాలు చర్చల తర్వాత వెల్లడిస్తామని చెప్పారు.

ముఖ్యమంత్రి స్టాలిన్ తన జన్మదినం సందర్భంగా చెన్నై నుంగంబాక్కంలోని అంధులు, బధిర బాలలు చదువుతున్న లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో శనివారం కేక్ కోసి వేడుకలు జరుపుకొన్నారు. పిల్లలకు మధ్యాహ్నం భోజనాన్ని స్వయంగా వడ్డించారు. వెంట ఆయన సతీమణి దుర్గా స్టాలిన్, కోడలు కిరుత్తికా ఉదయనిధి ఉన్నారు. - **న్యూస్‌టుడే, చెన్నై**

ఆదిపరాశక్తి భారీ పంచలోహ విగ్రహం

- 65 టన్నుల బరువు, 38 అడుగుల పొడవుతో తయారీ

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: సేలం జిల్లా పనైమరత్తుపట్టిలోని పురాతన ఆదిపరాశక్తి ఆలయం ప్రవేశద్వారం వద్ద ప్రతిష్ఠించేందుకు 65 టన్నుల బరువు, 38 అడుగుల పొడవైన పంచలోహ విగ్రహం సిద్ధమైంది. ఆదిపరాశక్తి విగ్రహ తయారీ బాధ్యత కుంభకోణంలోని సత్రం కరుప్పూర్ ధరణి మెటల్స్ అండ్ ఆర్ట్స్‌కు 2016లో అప్పగించారు. స్థపతి గోపు నేతృత్వంలో 30మందికి పైగా సిబ్బంది రూపొందించారు. ప్రతిమ పూర్తయిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం మూడు అతిపెద్ద క్రేన్ల సాయంతో లారీలో విగ్రహాన్ని ఎక్కించి ప్రత్యేక పూజలు చేసి మేళతాళాల నడుమ పంపించారు. ప్రజలు దారి పొడవునా అమ్మవారి విగ్రహంపై పువ్వులు చల్లి దర్శించుకున్నారు. మార్చి 1న ఆలయానికి చేరనుంది. స్థపతి గోపు మాట్లాడుతూ.. విగ్రహం విలువ రూ.10కోట్లు అని తెలిపారు. పనైమరుత్తుపట్టి ఆలయంలో 13 అడుగుల నల్లరాతి పీఠంపై త్వరలో దానిపై ప్రతిష్ఠించనున్నారని పేర్కొన్నారు.

లారీలో తరలుతున్న విగ్రహం, పువ్వులు చల్లి అమ్మవారిని దర్శించుకుంటున్న ప్రజలు

ఆమ్ని బస్సు తొలి మహిళా డ్రైవర్‌గా కనిమొళి

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: కోయంబత్తూర్ జిల్లా కొంగు ప్రాంతానికి చెందిన కనిమొళి ఆమ్ని బస్సు తొలి మహిళా డ్రైవర్‌గా స్టీరింగ్ అందుకున్నారు. కనిమొళి, ఆమె భర్త సంయుక్తంగా పొల్లాచ్చి నుంచి చెన్నై మార్గంలో నడిచే 'అళగన్ బస్' కంపెనీ నడుపుతున్నారు. ఇదే మార్గంలో కొత్త ఆమ్ని బస్సు తీసుకొచ్చారు. ఎం.ఎ. బి.ఎల్ ముగించి టీచర్‌గా పనిచేస్తున్న కనిమొళి తన భర్త కల నెరవేర్చడానికి ట్రావెల్స్‌వైపు వచ్చారు. శిక్షణ పొంది, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అందుకున్న ఆమె ఆమ్ని బస్సు నడుపుతున్నారు.

అధికారంలో భాగస్వామ్యం కోరాం

- రెండ్రోజుల్లో మళ్లీ చర్చలకు అవకాశం

చెన్నై, న్యూస్‌టుడే: గతం కన్నా ఎక్కువ సీట్లు, అధికారంలో భాగస్వామ్యాన్ని డీఎంకే సీట్ల సర్దుబాటు కమిటీని కోరినట్లు, ఈ విషయమై మరో రెండ్రోజుల్లో మళ్లీ చర్చలకు అవకాశముందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు గిరీశ్ చోడంకర్ తెలిపారు. రానున్న శాసనసభ ఎన్నికల దృష్ట్యా కూటమి పార్టీలతో సీట్ల సర్దుబాటు చర్చలను డీఎంకే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అన్నా అరివాలయంలో డీఎంకే కమిటీతో శనివారం గిరీశ్ చోడంకర్ నేతృత్వంలోని కాంగ్రెస్ కమిటీ చర్చలు జరిపింది. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో కమిటీ సభ్యుల్లో ఒకరైన టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై మాట్లాడుతూ.. చర్చలు సుముఖంగా, విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. తమ డిమాండ్లు చెప్పామని, వాటిని పరిశీలించనున్నట్లు వెల్లడించారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఓ రాజ్యసభ సీటును కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారన్నారు. తమది విధాన పరమైన, మతవాదానికి వ్యతిరేకమైన, తమిళ నేలను కాపాడే కూటమి అని గుర్తుచేశారు. రాష్ట్రంలో భాజపా, అన్నాడీఎంకేలకు చోటులేదన్నారు. మతవాద శక్తులు రాష్ట్రంలోకి చొరబడేందుకు అనుమతించమని తెలిపారు. టీవీకేతో కూటమి చర్చలు జరుపుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. గిరీశ్ చోడంకర్ మాట్లాడుతూ... తాము ఆశించే నియోజకవర్గాల జాబితాను డీఎంకేకు ఇచ్చామన్నారు.

సీట్ల సర్దుబాటు చర్చలో డీఎంకే, కాంగ్రెస్ కమిటీ సభ్యులు

వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దు: ఖుష్బూ

సైదాపేట, న్యూస్‌టుడే: వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలతో ముడిపెట్టకూడదని భాజపా నిర్వాహకురాలు, ప్రముఖ నటి ఖుష్బూ తెలిపారు. విడాకులు కోరుతూ నటుడు విజయ్ భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయంపై ఆమె చెన్నై విమానాశ్రయంలో శనివారం విలేకర్లతో మాట్లాడారు. భార్యాభర్తల మధ్య ఉండే సమస్య గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని పేర్కొన్నారు.

చర్చించాల్సిన అవసరం లేదు.. **ట్రిప్లికేన్:** నటుడు విజయ్ వ్యక్తిగత విషయాలను చర్చించాల్సిన అవసరం లేదని శివగంగై ఎంపీ కార్తీ చిదంబరం పేర్కొన్నారు. శివగంగై సమీపంలోని కీలప్పులంగుడిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్, డీఎంకే మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ కూటమిని కరుణానిధి, సోనియా గాంధీ 2004లో ఏర్పాటు చేశారని, కలిసి అనేక విజయాలు సాధించిందని గుర్తు చేశారు.

తిరునెల్వేలిలో నయినార్ పేరిట పోస్టర్లు

టీనగర్, న్యూస్‌టుడే: కూటమి చర్చలు ముగియకుండానే తిరునెల్వేలి అసెంబ్లీ నియోజకవర్గంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ అభ్యర్థిత్వంపై పోస్టర్లు అతికించడం చర్చనీయాంశంగా మారింది. వాటిలో 'నయినార్ నాగేంద్రన్‌కు తామర గుర్తుపై ఓటు వేసి గెలిపించండ'ని ముద్రితమై ఉంది. పోస్టర్లలో ప్రధాని మోదీతో పాటు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, అన్బుమణి రామదాస్, టీటీవీ దినకరన్, ఏసీ షణ్ముగం, జాన్ పాండియన్ వంటి కూటమి నేతల ఫొటోలు ఉన్నాయి. సీట్ల పంపకం పూర్తికాకుండానే అభ్యర్థిగా ప్రకటించుకుంటూ పోస్టర్లు రావడంపై కూటమిలోని ఇతర పార్టీల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కచ్చతీవు ఆలయంలో ఘనంగా వేడుకలు

ఆలయం వద్ద భక్తులు

అన్నానగర్, ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: కచ్చతీవులో ఏటా రెండురోజుల పాటు జరుపుకొనే సెయింట్ ఆంథోని ఆలయ ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా శుక్రవారం చర్చి ఎదుట జెండా ఎగరవేశారు. ఉత్సవాల కోసం రామనాథపురం నుంచి 90 పవర్ బోట్లు, 26 దేశీయ పడవల్లో మొత్తం 3,500 మంది వచ్చారు. వారికి రామనాథపురం జిల్లా రెవెన్యూ అధికారి శంకరనారాయణన్, ఏఎస్పీ మీరా తగు సూచనలు చేశారు. శ్రీలంకకు చెందిన 3 వేలకు మందికి పైగా భక్తులు కూడా పాల్గొన్నారు. రెండు దేశాల భక్తులు శిలువలతో ఆలయం చుట్టూ తిరిగారు. శనివారం ఉదయం ప్రత్యేక ప్రార్థన జరిగింది. తొలుత తమిళంలో తర్వాత శ్రీలంక సింహళ భాషలో నిర్వహించారు. అనంతరం శ్రీలంక నావికాదళం తమిళనాడు నుంచి వచ్చిన భక్తులను తనిఖీ చేశారు. తర్వాత పవర్‌బోట్లు, దేశీయ పడవల్లో తిరుగు ప్రయాణమయ్యారు. తమిళనాడు భక్తులను ఇండియన్ కోస్ట్‌గార్డ్ సిబ్బంది సముద్రం మధ్యలో తనిఖీ చేశారు. శ్రీలంకలోని మన్నార్ ప్రాంతం నుంచి వచ్చిన శ్రీలంక తమిళ యువకులు టీవీకే జెండాతో మోటారు పడవలో తిరుగుతూ సందడి చేశారు.

టీవీకే జెండాతో శ్రీలంక తమిళ యువకులు

నేడు టీవీకే నిర్వాహకుల సమావేశాలు

చెన్నై, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లోనూ టీవీకే నిర్వాహకుల సమావేశాలు ఆదివారం జరగనున్నాయి. శాసనసభ ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలోని 234 శాసనసభ నియోజకవర్గాల్లోనూ టీవీకే నిర్వాహకుల సమావేశాలను ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించనున్నారు. ఇందులో ఎన్నికల ప్రచారం పనులు, పోలింగ్ బూత్ ఏజెంట్ల విధులు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశాల్లో పార్టీ అన్ని విభాగాలకు చెందిన నిర్వాహకులు పాల్గొననున్నారు.

4న తంజావూర్‌కు విజయ్

చెన్నై: టీవీకే అధ్యక్షుడు విజయ్ ఈ నెల 4న తంజావూర్ వెళ్లనున్నారు. శాసనసభ ఎన్నికల దృష్ట్యా పార్టీ నిర్వాహకులతో ఆయన సమావేశమవుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 23న వేలూర్ జిల్లాలో సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ఈ నెల 4న తంజావూర్‌లో నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆయన తంజావూర్ వెళ్లనున్నారు.

(c) eenadu

రంజాన్ వేళలు ఇఫ్తార్: ఆదివారం (సా) 6.21 సహర్: సోమవారం (ఉ) 5.01

అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

పునాదిరాయితో మంత్రి పి.కె.శేఖర్‌బాబు తదితరులు

చెన్నై, న్యూస్‌టుడే: చెన్నై హార్బర్ నియోజకవర్గంలోని రాయపురం జోన్‌లో రూ.3.81 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి పి.కె.శేఖర్‌బాబు శుక్రవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. కార్పొరేషన్ క్యాపిటల్ ఫండ్ కింద 54వ డివిజన్‌లోని పెత్తు వీధిలో రూ.1.1 కోట్ల వ్యయంతో శివజ్ఞానం పార్కు అభివృద్ధి, 55వ డివిజన్‌లోని షణ్ముగం వీధిలో రూ.1.1 కోట్ల వ్యయంతో కార్పొరేషన్ భవన నిర్మాణం, 57వ డివిజన్‌లోని ప్రకాశం రోడ్డులో రూ.1.61 కోట్ల వ్యయంతో శ్రీరాములు పార్కు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. వాటికి మంత్రి పి.కె.శేఖర్‌బాబు శంకుస్థాపన చేశారు.

డీఎంకేకి ద్రావిడ వెట్రి కళగం మద్దతు

సమావేశంలో మల్లై సత్య, నిర్వాహకులు

విల్లివాక్కం, న్యూస్‌టుడే: ద్రావిడ వెట్రి కళగం సర్వసభ్య సమావేశం శనివారం ఎగ్మోరులో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షునిగా మల్లై సత్య, ప్రధాన కార్యదర్శిగా కరాటే పళనిసామి, కోశాధికారిగా వాసుకి పెరియార్‌దాసన్ నియమితులయ్యారు. ఉప ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర క్యాదర్శులతో పాటు పలు పదవులకు నిర్వాహకులను నియమించారు. డీఎంకే ప్రభుత్వం కొనసాగడానికి పక్కా బలంగా ఉండాలని, డీఎంకే నేతృత్వంలోని లౌకిక ప్రగతిశీల కూటమికి మద్దతు ప్రకటిస్తున్నట్లు తీర్మానాలు ఆమోదించారు.

4న అందియూర్‌లో ఈపీఎస్ ప్రచారం

వేదిక నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న దృశ్యం

విల్లివాక్కం, న్యూస్‌టుడే: అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ఈ నెల 4వ తేదీ అందియూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. 'మక్కళై కాప్పోం, తమిళగత్తై మీట్పోం' పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రచారం కోసం అందియూర్ సమీపంలోని కందంపాలయంలో స్థలం ఎంపిక చేశారు. ఆ ప్రాంతాన్ని చదును చేసి వేదిక నిర్మాణానికి శనివారం భూమిపూజ చేశారు.

అడవి ఏనుగుల రక్షణకు అండర్‌పాస్‌లు

మరిన్ని నిర్మాణానికి సిద్ధమవుతున్న దక్షిణ రైల్వే



మదుక్కరై ప్రాంతంలో పట్టాలు దాటుతున్న ఏనుగు

- న్యూస్‌టుడే, వడపళని

కోయంబత్తూర్ అటవీ ప్రాంతంలో చెందిన ఏనుగులు అడపాదడపా రైలు పట్టాలు దాటుతూ రైళ్లు ఢీకొని మృత్యువాత పడుతున్నాయి. గతంలో ఏనుగుల మరణాల నివారణకు దక్షిణ రైల్వే అటవీశాఖతో కలిసి పలు రకాల చర్యలు చేపట్టింది. తాజాగా మదుక్కరై ప్రాంతంలో సోళక్కరై అటవీ ప్రాంతం గుండా వెళ్లే రైలు మార్గంలో అడవి ఏనుగుల కోసం రెండు కన్నా ఎక్కువ అండర్‌పాస్‌లను నిర్మించేందుకు దక్షిణ రైల్వేలోని పాలక్కాడ్ డివిజన్ సిద్ధమవుతోంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాలను కలిపే జంట సింగిల్ లైన్ అయినటువంటి 'బి', 'ఎ' మార్గంలో అండర్ పాసేలను నిర్మించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పాలక్కాడ్ - కోయంబత్తూర్ మార్గంలో వెళ్లే రైళ్లు సాధారణంగా 'బి' లైన్ మీదుగా నడుస్తుంటాయి. 'ఎ' లైన్‌ను ఎదురు మార్గంలో వెళ్లే వాటికి ఉపయోగిస్తారు. 2023, 2024లో 'బి' లైన్‌లో రైల్వేశాఖ నిర్మించిన రెండు అండర్ పాస్‌ల గుండా అడవి ఏనుగులు దాటుతున్నాయి.

రెండేళ్లలో 28 ఘటనలు

పాలక్కాడ్ డివిజన్ అధికారుల వివరాల మేరకు... ప్రతిపాదిత అండర్‌పాస్‌ల స్థానాలను తదుపరి ప్రక్రియల కోసం త్వరలోనే ఖరారు చేస్తామన్నారు. 2022 నుంచి 2024 వరకు పాలక్కాడ్ డివిజన్‌లోని కొట్టేకాడ్, కోయంబత్తూర్ జిల్లాలోని ఎట్టిమడై మధ్య పట్టాలు దాటుతున్న సమయంలో అడవి ఏనుగులు రైళ్లు ఢీకొని మృతిచెందిన సంఘటనలు 28 వరకు నమోదయ్యాయని, ఫిబ్రవరి 4న వాలయా సమీపంలోని వట్టప్పర వద్ద ఓ గున్న ఏనుగును రైలు ఢీకొనడంతో కేరళలో చివరిగా ఏనుగు మృతి చెందిందని తెలిపారు. పాలక్కాడ్ డివిజన్ వాలయార్, ఎట్టిమడై మధ్య సమస్యాత్మక ప్రాంతాల్లో రెండు వైపులా పాత పట్టాలతో కంచెలు నిర్మించామని పేర్కొన్నారు.

కృత్రిమ మేధతో కట్టడి

కొట్టేకాడ్, ఎట్టిమడై మధ్య రూ.20 కోట్లతో డివిజన్ ఏర్పాటు చేసిన 'ఎలిఫెంట్ ఇన్‌ట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్-ఈఐడీఎస్(ఏనుగుల చొరబాటు గుర్తింపు వ్యవస్థ)' ప్రస్తుతం పరిశీలన దశలో ఉంది. హెచ్చరికలను తెలియజేసేందుకు రైల్వే ట్రాక్‌ల వద్ద ఏనుగుల కదలికలను గుర్తించడానికి కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత విశ్లేషణాత్మక మాడ్యూళ్లు, ఆప్టికల్ ఫైబర్‌తో కూడిన సెన్సింగ్ నెట్‌వర్క్, ఈఐడీఎస్‌తో పనిచేస్తుంది. మదుక్కరై అటవీ ప్రాంతం గుండా వెళ్లే రైళ్ల వేగాన్ని పగలు 65 కిలోమీటర్లు, సాయంత్రం 6 నుంచి ఉదయం 6.00 గంటల వరకు 45 కిలోమీటర్ల వేగాన్ని పరిమితం చేశారు. 65 కి.మీ వేగంతో నడిచే రైలుకు 250 మీటర్లు, 45 కి.మీ వేగంతో నడిచే రైలుకు 180 మీటర్ల దూరంలో బ్రేకింగ్ అవసరం అని అధికారులు తెలుపుతున్నారు.

'నలం కాక్కుం స్టాలిన్' పథకంతో 18.50 లక్షల మందికి లబ్ధి

విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి మా.సుబ్రమణియన్

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: నలం కాక్కుం స్టాలిన్ పథకం ద్వారా 18.50లక్షల మందికి లబ్ధి చేకూరిందని ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్ తెలిపారు. 'నలం కాక్కుం స్టాలిన్' పథకం కింద 1,256 శిబిరాలు పూర్తయిన సందర్భంగా చెన్నై తేనాంపేటలోని డీఎంఎస్ ప్రాంగణంలో శనివారం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ... మక్కళై తేడి మరుత్తువం పథకం ద్వారా 2,58,80,625 మంది లబ్ధి పొందారని చెప్పారు. గతేడాది ఆగస్టులో ప్రారంభమైన నలం కాక్కుం స్టాలిన్ పథకం కింద 10 లక్షల జనాభా ఉండే కార్పొరేషన్‌లలో మొత్తం 1,256 శిబిరాలను నిర్వహించినట్లు తెలిపారు. శుక్రవారం రాత్రి 1,256 శిబిరాలు విజయవంతంగా ముగిశాయని వివరించారు. తద్వారా 18,52,561 మంది లబ్ధి పొందారని పేర్కొన్నారు.

బహుళంతస్తుల గృహాలు ప్రారంభం

భవనాలను ప్రారంభిస్తున్న ఉదయనిధి స్టాలిన్

వేళచ్చేరి, సైదాపేట, న్యూస్‌టుడే: చెన్నైలోని చేపాక్కం-తిరువల్లిక్కేణి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న నెడుంజెళియన్ నగర్, చింతాద్రిపేటలో తమిళనాడు పట్టణాభివృద్ధి పథకం కింద రూ.77.07 కోట్ల వ్యయంతో నిర్మించిన 6 అంతస్తులతో నిర్మించిన 450 గృహాలు, అదే నియోజకవర్గంలోని కాక్స్ క్వార్టర్స్ ప్రాంతంలో 6 అంతస్తులతో రూ.14.20 కోట్ల వ్యయంతో నిర్మించిన 78 గృహాల ప్రారంభోత్సవం శనివారం జరిగింది. పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించి లబ్ధిదారులకు కేటాయింపు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మంత్రి టీఎం అన్బరసన్, ఎంపీ దయానిధి మారన్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

పుదుచ్చేరిలో కూటమి నాయకత్వానికి డీఎంకే, కాంగ్రెస్ పోటాపోటీ

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: గత ఎన్నికల్లో అధిక నియోజకవర్గాల్లో గెలిచినందున ఇప్పుడు తామే పుదుచ్చేరి ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తామని డీఎంకే చెబుతోంది. మరోవైపు గతంలోనూ తమ నేతృత్వంలో ఎన్నికలు ఎదుర్కొన్నామని, ఈసారి కూడా తమకే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. నెల్లితోప్పు నియోజకవర్గ డీఎంకే కార్యకర్తల సమావేశంలో ప్రతిపక్షనేత శివ మాట్లాడుతూ... ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రతిపక్షనేతగా, ముఖ్యమంత్రిగా తమ పార్టీకి చెందిన ఆర్.వి.జానకిరామన్ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని చెప్పారు. ఇదే స్థానం ఉప ఎన్నికల్లో మాజీ సీఎం నారాయణసామి విజయానికి డీఎంకే అండగా నిలిచిందన్నారు. నారాయణసామి మాట్లాడుతూ...తాను నెల్లితోప్పులోనే కాక రాజ్‌నివాస్ తదితర అన్ని నియోజకవర్గాలకు వెళ్లి ప్రజలను కలుస్తున్నానని చెప్పారు.

భారీగా తగ్గిన టమాటా ధరలు

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: కోయంబత్తూర్ జిల్లా పొళ్లాచ్చి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులు అధికంగా కూరగాయలు సాగు చేస్తున్నారు. గతేడాది ఈశాన్య రుతుపవనాల కారణంగా చాలా గ్రామాల్లో టమాటా సాగు చేశారు. గత నెలఖారు నుంచి దిగుబడి ఎక్కువగా ఉన్నందున పంట కోతకు సిద్ధమైంది. ఫలితంగా గత మూడు వారాలుగా మార్కెట్లకు సరఫరా పెరిగింది. దీంతో ధరలు అమాంతం పడిపోయాయి. కొన్ని రోజులుగా కిలో రూ.10 నుంచి రూ.12 వరకు వేలం వేస్తున్నారు. ధరలు లేకపోవడంతో రైతులు దిగాలుగా ఉన్నారు. అనేక గ్రామాల్లో పంట కోయకుండా వదిలేస్తున్నారు.

ప్రధాని పర్యటన మత సామరస్యాన్ని పెంపొందిస్తుంది: భాజపా

సైదాపేట, న్యూస్‌టుడే: ప్రధాని మోదీ తిరుప్పరంకుండ్రం పర్యటన రాష్ట్రంలో మతసామరస్యాన్ని పెంపొందిస్తుందని భాజపా అధికార ప్రతినిధి ఏఎన్‌ఎస్ ప్రసాద్ ప్రకటనలో పేర్కొన్నారు. మతవాద డీఎంకే ప్రభుత్వ వేర్పాటువాద శక్తిని జయించి హిందూ, ముస్లిం ప్రజలు సోదరభావంతో ఉండటాన్ని నిర్ధారిస్తుందని తెలిపారు. మైనారిటీల ఓట్ల కోసం డీఎంకే మత విభేదాలు సృష్టిస్తోందన్నారు.

తమిళనాడు డాక్టర్ అంబేడ్కర్ లా యూనివర్సిటీ 15వ స్నాతకోత్సవం వర్సిటీ ఆడిటోరియంలో శనివారం జరిగింది. ఇందులో గవర్నర్ ఆర్.ఎన్.రవి పాల్గొని విద్యార్థులకు పట్టాలు, పతకాలు ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎం శ్రీవాస్తవ పాల్గొన్నారు. **- న్యూస్‌టుడే, చెన్నై**

కోవై విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసు

మార్చి 7న తుది తీర్పు వెల్లడి

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: కోవైలో కళాశాల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో కోయంబత్తూర్ మహిళా కోర్టు మార్చి 7వ తేదీ తీర్పు వెలువరించనుంది. కోయంబత్తూరు విమానాశ్రయం వద్ద నవంబరులో కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. పీళమేడు పోలీసులు దర్యాప్తు చేపట్టి సతీశ్, కాళీశ్వరన్, తవసి అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. 113 మందిని విచారించి ఆధారాలు సేకరించారు. వాదనలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో తుది తీర్పు మార్చి 7న వెలువడనుంది.

తిరుప్పరంకుండ్రానికి ప్రధాని వద్దు

✦ కలెక్టరుకు వినతి

చెన్నై, న్యూస్‌టుడే: తిరుప్పరంకుండ్రానికి ప్రధాని మోదీ రాక ఉద్రిక్తతకు దారితీస్తుందని, ఈ పర్యటనను పునఃపరిశీలించాలంటూ మదురై కలెక్టరుకు మదురై మద నల్లిణక్క మక్కళ్ కూట్టమైప్పు తరపున వినతిపత్రం అందించారు. తిరుప్పరంకుండ్రం కొండ, దీపం వ్యవహారంలో మతపరమైన సమస్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని రాక ఉద్రిక్తతకు దారితీస్తుందన్నారు. అందుకు బదులు మీనాక్షి అమ్మవారి ఆలయం, అళగర్ మల్లై, పళముదిర్‌చోళైవంటి ప్రాంతాలను ప్రధాని సందర్శించడానికి జిల్లా యంత్రాంగం ప్రతిపాదించాలని కోరారు.

910 కిలోల గంజాయి ధ్వంసం

గంజాయిని మంటల్లో వేస్తున్న పోలీసు అధికారిణి

మమాల్లపురం, న్యూస్‌టుడే: తాంబరం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని తాంబరం, పల్లావరం, పళ్లిక్కరణై, కిళాంబాక్కం, గూడువాంజేరి సహా 25 పోలీస్ స్టేషన్ల పరిధుల్లో పోలీసులు 198 కేసుల్లో 910 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో చెంగల్పట్టు సమీపం సెంగుండ్రం తెన్‌మేలిపాక్కంలోని జీజే మల్టీక్లైవ్ సంస్థలో ఉన్న దహన వాటికలో గంజాయి ధ్వంసం చేసే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. తాంబరం అదనపు పోలీస్ కమిషనర్ జయలక్ష్మి పాల్గొని గంజాయిని మంటల్లో వేసి ధ్వంసం చేశారు.

రోడ్డు నిర్మించండి

వినతిపత్రం చూపుతున్న గిరిజనులు

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: రోడ్డు నిర్మించాలంటూ గిరిజనులు జిల్లా అటవీ అధికారికి వినతిపత్రం సమర్పించారు. తేని జిల్లా పెరియకుళం వద్ద పశ్చిమ కనుమల్లోని బోడినాయకనూరు తాలూకా పరిధి అగమల్లై, ఊరడి, కరుంపార్రై, కురవన్‌కుళి తదితర కొండ గ్రామాల్లో 40కి పైగా గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఆ గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యాల్లేవు. ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు, గర్భిణులను పెరియకుళం ఆస్పత్రికి తీసుకెళ్లాంటే 5 కి.మీ. వరకు మోసుకెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 2021లో సోత్తుపార్రై నుంచి కరుంపార్రై వరకు 4 కి.మీ సిమెంటు రోడ్డు నిర్మాణానికి అనుమతి మంజూరు చేసింది. ఇప్పటి వరకు పనులు చేపట్టలేదు. వన్యప్రాణుల ఉనికి కారణంగా సిమెంటు రోడ్డు నిర్మాణానికి నిరాకరించినట్లు తేని జిల్లా అటవీ అధికారులు నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 50 మందికిపైగా గిరిజనులు శనివారం జిల్లా అటవీ అధికారిని కలిసి రోడ్డు నిర్మించాలని విన్నవించారు.

దుష్టశక్తి అని చెప్పి డీఎంకేలో చేరిన పన్నీర్

దిండుగల్ శీనివాసన్

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: డీఎంకే దుష్టశక్తి అని ఓపీఎస్ పలుమార్లు చెప్పారని, మరి అలాంటి పార్టీలోకి ఎలా వెళ్లారని మాజీ మంత్రి దిండుగల్ శీనివాసన్ ఎద్దేవా చేశారు. కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి, దిండుగల్‌కు చెందిన 20మంది మద్దతుదారులు దిండుగల్ శీనివాసన్ నేతృత్వంలో శనివారం అన్నాడీఎంకేలో చేరారు. అనంతరం దిండుగల్ శీనివాసన్ విలేకరులతో మాట్లాడుతూ.. జయలలిత పదవి నుంచి తొలిగే సమయంలో టీటీవీ దినకరన్.. పన్నీర్‌సెల్వాన్ని జయలలితకు పరిచయం చేసి ముఖ్యమంత్రిని చేయాలని కోరారని, ఆ మేరకు ఆమె ముఖ్యమంత్రిని చేశారన్నారు. అక్కడి నుంచి మూడుసార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఆయన అన్నాడీఎంకేలో ఎంతపెద్ద పదవిలో ఉన్నారో అందరికీ తెలుసన్నారు. ప్రస్తుతం తల్లి పార్టీలోకి వెళ్లానని ఆయన చెబుతున్నారని, డీఎంకేని దుష్టశక్తి అని పలుమార్లు ఓపీఎస్ అన్నారని, అయితే ప్రస్తుతం తానేప్పుడు చెప్పానని మాట మారుస్తున్నారని విమర్శించారు. పార్టీని చీల్చి డీఎంకే వైపు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆయన పనిచేశారని, అందుకే ఆయనను దూరంగా ఉంచినట్లు తెలిపారు.

సామియర్‌పేట తీరంలో కొలతలు ప్రారంభం

వేళచ్చేరి, న్యూస్‌టుడే: కడలూర్ జిల్లా సామియార్‌పేట తీర ప్రాంతానికి బ్లూఫ్లాగ్ గుర్తింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా శనివారం ఉదయం తీర ప్రాంతంలో కొలతలు ప్రారంభించారు. ఇక్కడికి కడలూర్ జిల్లాతోపాటు పలు జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులకు వసతులు కల్పించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సామియార్‌పేట తీరాన్ని శుభ్రపరిచి కొలతలు ప్రారంభించారు.

తమిళనాడు, పుదుచ్చేరి ఎన్‌సీసీ నూతన డీడీజీగా నంబియాత్ సుదీప్

గౌరవ వందనం స్వీకరిస్తున్న నంబియాత్ సుదీప్

సైదాపేట, న్యూస్‌టుడే: తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ ప్రాంతాల నేషనల్ క్యాడెట్ కార్ప్స్(ఎన్‌సీసీ) నూతన డిప్యూటీ డైరెక్టర్ జనరల్(డీడీజీ)గా శనివారం కమాండర్ నంబియాత్ సుదీప్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో సుదీర్ఘకాలం ఉన్న కమాండర్ రాఘవ్ పదవీ విరమణ పొందారు.

చెన్నై చేరుకున్న ప్రధాని

చెన్నై, న్యూస్‌టుడే: పుదుచ్చేరి, తమిళనాడులో ఆదివారం పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ శనివారం రాత్రి చెన్నై చేరుకున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి శనివారం సాయంత్రం 6.15 గంటలకు విమానంలో బయలుదేరిన ప్రధాని రాత్రి 8.45 గంటలకు చెన్నై చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ ఆర్.ఎన్.రవి, కేంద్ర సహాయమంత్రి ఎల్.మురుగన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తదితరులు పుష్పగుచ్ఛంతో స్వాగతించారు. రోడ్డు మార్గాన గిండిలోని లోక్‌భవన్‌కు చేరుకుని రాత్రికి అక్కడ బస చేశారు. ఆదివారం ఉదయం 10.20 గంటలకు బయలుదేరి చెన్నై విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా పుదుచ్చేరి వెళ్లనున్నారు.

డీఎంకే తరఫున 3వేల మంది ఆశావహులు

● కొనసాగుతున్న దరఖాస్తుల సమర్పణ ● 2వ తేదీ ఆఖరు

చెన్నై, న్యూస్‌టుడే: రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతూ డీఎంకే తరఫున శనివారం వరకు 3వేల మందికి పైగా దరఖాస్తులు సమర్పించారు. దరఖాస్తుల అందజేతను ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఫిబ్రవరి 20న ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇంకా కూటమి పార్టీలతో సీట్ల సర్దుబాటు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ దరఖాస్తులు అందించడం గమనార్హం. దరఖాస్తుల అందజేతకు సోమవారం ఆఖరి రోజు.

గైర్హాజరైన అధికారులపై చర్యలు చేపట్టాలి

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: తిరువళ్లూర్ జిల్లా పూందమల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ల సమావేశం శనివారం జరిగింది. ఛైర్‌పర్సన్ కాంచన అధ్యక్షత వహించారు. వివిధ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో పలు ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగడంలేదని ఆరోపించారు. సమ్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకే సమావేశం నిర్వహిస్తున్నట్లు గుర్తుచేశారు. అయితే ప్రతిసారి గైర్హాజరవుతున్న అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండు చేశారు. ఇందుకు సమాధానంగా కాంచన మాట్లాడుతూ.. గైర్హాజరవుతున్న అధికారులపై చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతాప్‌ను కోరనున్నట్లు తెలిపారు.

పూండి చెరువు నీటి విడుదల

లింక్ కాలువలో ప్రవహిస్తున్న నీరు

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: తెలుగుగంగ పథకం కింద ఈనెల 24న కండలేరు జలాశయం నుంచి విడుదల చేసిన నీరు పూండి చెరువుకు 26న చేరుకుంది. దీంతో నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పూండి నుంచి పుళల్ చెరువుకు 300 క్యూసెక్‌లు, చెంబరంబాక్కం చెరువుకు 300 క్యూసెక్‌ల నీటిని శనివారం విడుదల చేశారు. పూండి చెరువు ఎత్తు 35 అడుగులు కాగా శనివారం 34.94 అడుగుల నీటమట్టం నమోదైంది. 3.138 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

'ఓపీఎస్ చేరికతో డీఎంకేకు నష్టం'

సైదాపేట, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం చేరిక డీఎంకేకు నష్టమని మాజీ మంత్రి వెల్లమండి నటరాజన్ తెలిపారు. పన్నీర్‌సెల్వం వర్గం నుంచి వైదొలిగి శుక్రవారం అన్నాడీఎంకేలో చేరిన ఆయన శనివారం తన మద్దతుదారులతో వచ్చి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామిని కలిసి మాట్లాడారు. తర్వాత ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... ఓపీఎస్ డీఎంకేలో చేరడం ద్వారా ఎంజీఆర్, జయలలితలకు ద్రోహం చేశారన్నారు. ఆయన వల్ల తమకు నీరసం, నిరాశే ఏర్పడ్డాయని చెప్పారు. గత నెల 27వ తేదీ ఓపీఎస్‌ను చూశానని, డీఎంకేలో చేరుతున్నట్లు చెప్పలేదని తెలిపారు. ఫోన్ చేసినా తీయలేదన్నారు. ఈ నేపథ్యంలో వెంటనే రావాలని పిలవటంతో శుక్రవారం చెన్నైకి వచ్చానని తెలిపారు. ఆయన డీఎంకేలో చేరనున్నట్లు తెలిసి ఆశ్చర్యపోయానన్నారు. ఓపీఎస్ చేరడం వల్ల డీఎంకేకు నష్టమని, అన్నాడీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు.

ప్రస్తుత సమస్యను విజయ్ అధిగమించాలి

అన్నామలై

సైదాపేట, న్యూస్‌టుడే: ప్రస్తుత సమస్యను విజయ్ అధిగమించాలని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై తెలిపారు. టీవీకే అధ్యక్షుడు విజయ్ సతీమణి సంగీత విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి అన్నామలైను విలేకర్లు ప్రశ్నించగా.. అది విజయ్, ఆయన భార్య, న్యాయస్థానానికి సంబంధించిన విషయమని తెలిపారు. దానిపై మాట్లాడటం నాగరికం కాదని పేర్కొన్నారు. వ్యక్తిగత విషయాలు మాట్లాడేందుకు తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. భార్యాభర్తలు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని తెలిపారు. రాజకీయాల్లోకి వస్తే ఇలాంటి సమస్యలు వస్తాయని విజయ్‌కు తెలిసే ఉంటుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత సమస్యను విజయ్ అధిగమించాలని పేర్కొన్నారు.

ఆలయ కాపలాదారుడు అజిత్‌కుమార్ హత్య కేసు

మానామదురై డీఎస్పీకి అరెస్ట్ వారెంట్ రద్దు

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: శివగంగై జిల్లా తిరుప్పువనం ఆలయ కాపలాదారుడు అజిత్‌కుమార్ హత్య కేసులో మానామదురై డీఎస్పీ షణ్ముగసుందరంకి జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌ను కోర్టు రద్దు చేసింది. అజిత్‌కుమార్‌ని నగల చోరీ కేసులో పోలీసులు దర్యాప్తుకి తీసుకెళ్లి దాడి చేయడంతో అతను మృతిచెందాడు. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు ఐదుగురు అరెస్టయ్యారు. అదేవిధంగా కోర్టు ఉత్తర్వుల మేరకు సీబీఐ ఈ కేసుని దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసు ఇటీవల మదురై కోర్టులో బుధవారం విచారణకు రాగా అదనపు అభియోగపత్రంలో స్థానం పొందిన డీఎస్పీ షణ్ముగసుందరం మినహా తిరుప్పువనం పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టరు రమేష్‌కుమార్, సబ్ ఇన్‌స్పెక్టరు శివకుమార్, హెడ్‌కానిస్టేబుల్ ఇళయరాజా కోర్టులో హాజరయ్యారు. అనంతరం డీఎస్పీ షణ్ముగసుందరంని 26వ తేదీ హాజరుపరచాలని అరెస్ట్ వారెంట్ జారీచేస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. ఆరోజు డీఎస్పీ మళ్లీ హాజరుకాలేదు. దీంతో ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసి మార్చి 5న హాజరుపరచాలని సీబీఐని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ చీఫ్ క్రిమినల్ జస్టిస్ జడ్జి చెల్లపాండి ఎదుట శుక్రవారం హాజరై అరెస్ట్ వారెంట్‌ని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అరెస్ట్ వారెంట్‌ని రద్దు చేసి, మార్చి 5న కోర్టుకు హాజరవ్వాలని ఆదేశించారు.

త్వరలో డ్రైవర్ రహిత మెట్రో రైళ్ల సేవలు ప్రారంభం

సైదాపేట, న్యూస్‌టుడే: చెన్నైలో మెట్రో రైలు ప్రాజెక్టు రెండో విడత పనులు జరుగుతున్నాయి. మొదటి విడతగా పూందమల్లి, వడపళని మధ్య డ్రైవర్ రహిత మెట్రో రైళ్ల సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ముందుగా ఈ మార్గంలో ట్రయల్ రన్ విజయవంతంగా చేపట్టారు. మార్గంలో రైల్వే భద్రతా విభాగ కమిషనర్ ఏఎం చౌదరి నేతృత్వంలోని బృందం తుది విడత భద్రతా తనిఖీలు కూడా ముగించింది. ఈ నేపథ్యంలో పూందమల్లి, వడపడని మధ్య డ్రైవర్ రహిత మెట్రో రైళ్లు నడిపేందుకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం.

రోడ్డు విస్తరణకు ఆక్రమణల తొలగింపు

ఆక్రమణలు తొలగిస్తున్న దృశ్యం

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: తిరువళ్లూర్ జిల్లా తిరునిండ్రవూరు, పెరియపాళ్యం మధ్య ఉన్న రెండు వరుసల రోడ్డును 4 వరుసలుగా విస్తరిస్తున్నారు. ఇందుకోసం తిరునిండ్రవూరులో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను పోలీసు బందోబస్తు నడుమ శనివారం తొలగించారు.

అన్నాడీఎంకేలో చేరిన కొలత్తూరు కృష్ణమూర్తి

ఈపీఎస్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న కృష్ణమూర్తి

సైదాపేట, న్యూస్‌టుడే: చెన్నై జిల్లా సహకార యూనియన్ మాజీ అధ్యక్షుడు కొలత్తూరు కృష్ణమూర్తి శనివారం అన్నాడీఎంకేలో చేరారు. చెన్నై గ్రీన్‌వేస్ రోడ్డులోని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి నివాసంలో ఆయన్ను కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు.

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

EICHER TIPPERS FLEET for Sale Pro 6028T (500 CFT) 8Nos & Pro 2055T (100 CFT) 6Nos Good Condition. Ph: 9704699042.

BUSINESS SERVICES

BUSINESS OFFER

స్త్రీ/పు 2,50,000 పెట్టుబడితో మీ ఆఫీసు/ ఇంటివద్దే Dr.Tea/ Dr.Coffee/ Dr.Cool Drink యొక్క ఫ్రాంఛైజీ నిర్వహిస్తూ, ప్రతినెల 25,000/- ఫిక్స్‌డ్ అలవెన్సు + అన్‌లిమిటెడ్ వీక్లీ ఆదాయం కలదు. ✆ 78420 02046/ 63095 72064.

REAL ESTATE

GENERAL

గుంటూరు సిటీలో, గోరంట్ల, లాం, JKC రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు సంప్ర: 9399955545.

LAND FOR SALE

GENERAL

సూరప్పగూడెం, భీమడోలు, ఏలూరు జిల్లా - 15 ఎకరాల కొబ్బరి తోట, 2 బోర్లు, డ్రిప్, NH-16 కి దగ్గరలో, ప్లాట్స్ /రియల్ ఎస్టేట్‌కి అనుకూలం. సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్: 97043 22999, 73372 28262.

PLOT FOR SALE

GENERAL

చిత్తూరు - దుర్గానగర్ గ్రీమ్స్‌పేట నందు 40 x 60 = 2400 Sqft ఎన్టీఆర్ కాలనీ తానా హెరిటేజ్ పార్లర్ దగ్గర NHకి 20 x 100 = 2000 Sqft అమ్మకానికి కలదు. Ph:77086 94477.

JOBS

ఏపీలో ప్రముఖ మద్యం పంపిణీ సంస్థకు జిల్లా వారీగా అనుభవజ్ఞులైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అవసరం. జీతం: 30 వేలు, TA/DAతో సహా ✆92463 63624, jobsimfl@gmail.com

నిత్యావసర వస్తువులు షాపింగ్‌తో Work From Home ద్వారా ఆదాయం సంపాదించే అవకాశం (M/F) పెట్టుబడి లేదు. ✆ 91105 73365, 94946 04315.

ఫీల్డ్ మేనేజర్స్, Gold వాల్యూయర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీస్టార్ గోల్డ్ కంపెనీకి కావలెను. ఏజ్: 22 to 35, ఫ్రెషర్స్ కూడా ✆ 62810 37879/ 90353 37879

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

ముదలియార్ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు ముదలియార్ కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', ముదలియార్ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (1 మార్చి 2026, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
91547 72006
91543 66099
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

- ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు.

ఆడియో ఆవిష్కరిస్తున్న దృశ్యం

మాస్ హీరో ఇమేజ్ వద్దు: విమల్

చెన్నై, న్యూస్‌టుడే: విమల్, నట్టి అలియాస్ నట్రాజ్ ప్రధానపాత్రల్లో నటించిన 'వడం' చిత్రం ఈ నెల 6న విడుదల కానున్న నేపథ్యంలో ఆడియోను చెన్నైలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో నట్టి మాట్లాడుతూ... క్లిష్టమైన స్క్రిప్టు ఉన్న కథను నిర్మించడానికి నిర్మాత ఒప్పుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. కోర్టు ప్రాంగణంలోని పోరాట సన్నివేశంలో విమల్ అద్భుతంగా నటించారని తెలిపారు. ఇది గ్రామీణుల మనస్తత్వం, వారి జీవితాలకు అద్దం పట్టే కథ అన్నారు. విమల్ మాట్లాడుతూ... చిత్రంలోని 'పాండి ముని' పాటను మదురైలో మంజువిరట్టు జరిగే ప్రాంతాల్లో ప్లే చేయడం సంతోషంగా ఉందన్నారు. తనకు మాస్ హీరో ఇమేజ్ వద్దని, తన శక్తి ఏంటో తనకు తెలుసని పేర్కొన్నారు. నట్రాజ్‌తో పోరాట సన్నివేశాల్లో తనకు స్వేచ్ఛ ఇచ్చారని, 'కొట్టాలంటే కొట్టు, తొక్కాలంటే తొక్కేయ్' అని ఆయన తనతో చెప్పారని తెలిపారు. రోబో శంకర్ మరణించినప్పుడు ఆ విషయం రాత్రిపూట తనకు తెలిసిందని, అప్పుడు కుట్రాలంలో చిత్రీకరణలో ఉండటంతో రాలేకపోయానని పేర్కొన్నారు. బదులుగా చిత్రబృందం స్థానికులు 500 మందికి చీరలను పంచి పెట్టిందని, 2వేల మొక్కలను నాటించిందని తెలిపారు.

మత్తు ఎన్గిర కాట్టాన్ టీజర్ విడుదల

చెన్నై: అజిత్‌కుమార్, మణికంఠన్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న వెబ్ సిరీస్ 'ముత్తు ఎన్గిర కాట్టాన్'. ఇందులో విజయ్ సేతుపతి నటించారు. జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫారంపై ఈ నెల 27న విడుదల కానున్న ఈ సిరీస్ టీజర్‌ను విడుదల చేశారు. మూడేళ్లుగా ఫిర్యాదులు లేకుండా మూతపడే స్థితికి వెళ్లిన గ్రామీణ పోలీస్‌స్టేషన్ ఓ తెగనరికిన తలతో పునర్జీవం పోసుకుంటుంది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వెబ్ సిరీస్ రూపొందింది.



యూత్ మూడో సింగిల్...

చెన్నై: నటుడు కరుణాస్ తనయుడు కెన్ కరుణాస్ దర్శకత్వం వహించి కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం 'యూత్'. దేవదర్శిని, సూరాజ్ వెంజరమూడు ముఖ్యపాత్రల్లో నటించారు. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించారు. పాఠశాల నేపథ్యంతో రూపొందించిన ఈ చిత్రాన్ని ఈ నెల 19న విడుదల చేయనున్నారు. ఇప్పటికే రెండు పాటలు విడుదలైన నేపథ్యంలో మూడో సింగిల్ 'ఆశ పుళ్ల'ను విడుదల చేశారు.

మకరం టీజర్...

చెన్నై: అగస్టిన్ ప్రభు దర్శకత్వంలో మాన్‌స్టర్ జోనర్‌లో బహుభాషా చిత్రంగా 'మకరం' రూపొందుతోంది. త్వరలో చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో టీజర్‌ను చిత్రబృందం ఆవిష్కరించింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నటీనటులు, సాంకేతిక బృందం తదితరులు పాల్గొన్నారు. హాలీవుడ్ చిత్రాలకు దీటుగా పూర్తిగా సముద్రంలో పలు సన్నివేశాలను చిత్రీకరించినట్లు, ఇందులో 700 వీఎఫ్‌ఎక్స్ సన్నివేశాలు చోటుచేసుకున్నాయని చిత్రబృందం తెలిపింది.

టీజర్ ఆవిష్కరిస్తున్న దృశ్యం

ప్లస్‌టూ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

కాంచీపురం, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా ప్లస్‌టూ పబ్లిక్ పరీక్షలు మార్చి 2వ తేదీ ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో కాంచీపురం జిల్లాలో 14,403 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని జిల్లా కలెక్టర్ స్నేహ శనివారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 57 కేంద్రాలు ఏర్పాటు చేశామని, వాటిల్లో 6,875 మంది విద్యార్థులు, 7,528 మంది విద్యార్థినులు పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు. కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించామని చెప్పారు.

డీఎంకేలో చేరిక

టీనగర్, న్యూస్‌టుడే: తిరునెల్వేలి జిల్లా మేలపాళయానికి చెందిన అన్నాడీఎంకే జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు ఫౌలత్ శుక్రవారం ఆ పార్టీని వీడి డీఎంకేలో చేరారు. డీఎంకే తిరునెల్వేలి సెంట్రల్ జిల్లా బాధ్యుడు, ఎమ్మెల్యే అబ్దుల్ వహాబ్ సమక్షంలో ఫౌలత్ డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. ఆమెకు పార్టీ కండువా కప్పి అబ్దుల్ వహాబ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె వెంట పలువురు అనుచరులు కూడా డీఎంకేలో చేరారు. ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడుతూ... బాబాతో అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడం తమకు ఇష్టం లేదని, సిద్ధాంతపరమైన విభేదాల వల్లే తాను పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు.

డీఎంకే సభ్యత్వాన్ని పొందుతున్న ఫౌలత్

అభివృద్ధి పనులు ప్రారంభం

తిరుత్తణి, న్యూస్‌టుడే: తిరువళ్లూర్ జిల్లా తిరువాలంగాడు యూనియన్ పరిధిలోని పలు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాలు, రేషన్ దుకాణాలు, ఇతర ప్రజోపయోగ భవనాలను ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ శనివారం ప్రారంభించారు. కూళూరు పంచాయతీ పరిధిలోని మామ్బాక్కం గ్రామంలో రూ.8 లక్షల వ్యయంతో నిర్మించిన బహుళ ప్రయోజన భవనాన్ని, అన్నైత్తు కిరామ అన్నా మలరుమలర్చి పథకం కింద రూ.17.25 లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ కేంద్ర భవనాన్ని, రమణాపురంలో రూ.16.50 లక్షల వ్యయంతో నిర్మించిన మరో అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

తమిళనాడు రైట్స్ ప్రాజెక్ట్‌పై శిక్షణ

టీనగర్, న్యూస్‌టుడే: తిరునెల్వేలి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో శనివారం తమిళనాడు రైట్స్ పథకం కింద పని చేస్తున్న కార్యకర్తలకు చివరి విడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తరగతులను జిల్లా కలెక్టర్ సుకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు క్షేత్రస్థాయిలో నిర్వర్తించాల్సిన బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు.

మాట్లాడుతున్న కలెక్టర్ సుకుమార్

ఆస్పత్రి అదనపు భవనం ప్రారంభించిన ఉదయనిధి

సైదాపేట, న్యూస్‌టుడే: చెన్నై చేపాక్కంలోని కస్తూర్బా గాంధీ మాతా శిశు ఆస్పత్రిలో ప్రజారోగ్యశాఖ తరఫున రూ.32.32 కోట్ల వ్యయంతో నిర్మించిన అదనపు భవనాన్ని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ శనివారం ప్రారంభించారు. తర్వాత భవనంలో ఏర్పాటు చేసిన అధునాతన వైద్య పరికరాలు, వసతులను పరిశీలించారు. భవనం రెండు అంతస్తులతో 100 పడకల సౌకర్యంతో నిర్మితమైంది. కార్యక్రమంలో మంత్రి మా. సుబ్రమణియన్, ఎంపీ దయానిధి మారన్, ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి సెంథిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

వైద్య పరికరాలు పరిశీలిస్తున్న ఉదయనిధి

ఉచిత వైద్య శిబిరానికి స్పందన

విల్లివాక్కం, న్యూస్‌టుడే: ట్రావెల్స్ ఇండియా లిమిటెడ్ వ్యవస్థాపకుడు కృష్ణస్వామి జువెలర్ జ్ఞాపకార్థం 17వ ఉచిత వైద్య శిబిరం చెన్నై తండయార్‌పేట టీహెచ్ రోడ్డులోని కెప్టెన్ మహల్‌లో శనివారం ఏర్పాటైంది. సంస్థ సీఈవో ఆర్‌కే జువెలర్, ఆయన సతీమణి, ఉపాధ్యక్షుడు ఆర్‌కే భరత్ జువెలర్ శిబిరాన్ని ప్రారంభించారు. ఇందులో సుమారు 1,200 మంది పాల్గొన్నారు. శిబిర వైద్య బృందం అనేక పరీక్షలు నిర్వహించింది. దృష్టి లోపం ఉన్న వారికి శస్త్రచికిత్సకు ఆస్పత్రికి పంపారు. మందులు, కళ్లద్దాలు పంపిణీ చేశారు.

శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఆర్‌కే జువెలర్ తదితరులు

అన్నాడీఎంకే యూనియన్ కార్యదర్శిగా కృష్ణమనాయుడు

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే: తిరువణ్ణామలై జిల్లా పళ్లిపట్టు తాలూకా నొచ్చిలి గ్రామానికి చెందిన కృష్ణమనాయుడు అన్నాడీఎంకే మాజీ పంచాయతీ అధ్యక్షుడు. ఈ క్రమంలో ఆయన్ను పళ్లిపట్టు మధ్య యూనియన్ పార్టీ కార్యదర్శిగా పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నియమించారు. ఈ నేపథ్యంలో కృష్ణమనాయుడు పళనిస్వామిని శనివారం కలిసి శుభాకాంక్షలు పొందారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయానికి కష్టపడాలని ఎడప్పాడి సూచించారు.

పళనిస్వామికి పుష్పగుచ్ఛం అందిస్తున్న కృష్ణమనాయుడు

తిరువణ్ణామలై ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల స్నాతకోత్సవం

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే: తిరువణ్ణామలై కళ్లక్కురిచి కరుణానిధి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ రేవతి అధ్యక్షత వహించారు. వేలూరు డివిజన్ కళాశాల విద్యా విభాగ డైరెక్టర్ డాక్టర్ ఎ.మలర్ ప్రత్యేక అతిథిగా పాల్గొని 850 మంది విద్యార్థినీ విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ చెల్లాన్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేస్తున్న అధికారిణి మలర్

కనుల పండువగా కామాక్షమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు

కాంచీపురం, న్యూస్‌టుడే: కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయంలో మాసి మాస వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం, రాత్రి వేళల్లో లక్ష్మి, సరస్వతి సమేత కామాక్షి అమ్మవారిని అలంకరించి వివిధ వాహనాలపై ఊరేగిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఉత్సవాల్లో 8వ రోజు శనివారం వెండి భద్రపీఠంపై ముగ్గురమ్మలను కొలువుదీర్చి రాజా వీధుల్లో ఊరేగించారు. వెండి రథోత్సవం ఆదివారం రాత్రి జరుగనుంది.

భద్ర పీఠంపై లక్ష్మి, సరస్వతి సమేత కామాక్షి అమ్మవారు

2న శ్రీ జయేంద్ర సరస్వతి ఆరాధన

కాంచీపురం, న్యూస్‌టుడే: కంచి కామ కోటి పీఠం 69వ అధిపతిగా వ్యవహరించిన శ్రీ జయేంద్ర సరస్వతి 8వ వార్షిక ఆరాధనోత్సవం మార్చి 2వ తేదీ ఆయన బృందావనంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వేదపారాయణం, విద్వత్ సదస్సు, ఉపన్యాసం, నామ సంకీర్తనం తదితర కార్యక్రమాలు శనివారం ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 7 గంటలకు రుద్ర పారాయణం, హోమాలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి పంచరత్న కీర్తనలు ఆలపించి మధ్యాహ్నం ఒంటి గంటకు పూర్ణాహుతి జరుపుతారు. అనంతరం ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి ప్రత్యేక పూజలు నిర్వహించి దీపారాధన చేస్తారు. పూజల్లో నూతన పీఠాధిపతి సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి పాల్గొంటారు.

శ్రీ జయేంద్ర సరస్వతి సమాధి

పాఠశాల తరగతి గదులు ప్రారంభం

అరక్కోణం, న్యూస్‌టుడే: రాణిపేట జిల్లా అరక్కోణం సమీపం ఇచ్చిపుత్తూరు పంచాయతీ యూనియన్ మాధ్యమిక పాఠశాల్లో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లు తరగతి గదులు లేవు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఎంఆర్‌ఎఫ్ టైర్ల తయారీ పరిశ్రమ తరఫున సీఎస్ఆర్ నిధులతో రూ.2.05 కోట్ల వ్యయంతో 10 గదులతో కూడిన భవనాన్ని నిర్మించారు. భవన ప్రారంభోత్సవం శనివారం ఎంఆర్‌ఎఫ్ సంస్థ జీఎం జాన్ డేనియెల్ నేతృత్వంలో ఏర్పాటైంది. జిల్లా కలెక్టర్ చందకళ పాల్గొని భవనాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాల బ్యాగులను అందజేశారు.

కలెక్టరు చంద్రకళకు గది తాళాన్ని అప్పగిస్తున్న ఎంఆర్‌ఎఫ్ సంస్థ జీఎం జాన్ డేనియెల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

విల్లివాక్కం, న్యూస్‌టుడే: ధర్మపురి సమీపం అంగనాంపుదూర్ ప్రాంతానికి చెందిన వినోద్(29) ధర్మపురి నగరంలో వెల్డింగ్ దుకాణం నిర్వహిస్తున్నారు. ఈయన శుక్రవారం రాత్రి దుకాణంలో పని ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయల్దేరారు. అంగనాంపుదూర్ సమీపంలో ఎదురుగా వచ్చిన ఎం.రెడ్డియూర్ ప్రాంతానికి చెందిన హరికృష్ణన్(23) ద్విచక్ర వాహనం ఢీకొంది. ప్రమాదంలో రెండు బైక్‌లపై ఉన్న ఇద్దరూ కిందపడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం మేరకు అదియమాన్‌కోట్టై పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేపట్టారు.

విషవాయువు సోకి ఇద్దరు కార్మికులు...

ఆర్కేనగర్: దిండుగల్ జిల్లా పళని పుష్పపుదూర్‌లో కాగిత పరిశ్రమ ఉంది. ఇక్కడ ఉన్న తొట్టెను శుక్రవారం బిహార్‌కు చెందిన నూర్ ఆలం(35), రాంబ్రోస్ మంచూరియన్(35) అనే కార్మికులు శుభ్రం చేస్తుండగా విషవాయువు సోకింది. స్పృహ కోల్పోయిన వారిని తోటి కార్మికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జీడిపప్పు అధికంగా తిన్న చిన్నారి...

గిండి: చెన్నై ఎంజీఆర్ నగర్ మానిక్కవాసగం వీధికి చెందిన శివకుమార్ అనే వ్యక్తికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. రెండున్నరేళ్ల వయసున్న చిన్న కుమార్తె హరివర్ధిని గురువారం రాత్రి జీడిపప్పు తింటూ సోదరితో ఆడుకుంది. ఉన్నట్టుండి స్పృహ కోల్పోవడంతో తల్లిదండ్రులు ఈఎస్ఐ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. ఎక్కువగా జీడిపప్పు తినడంతో ఊపిరాడక చనిపోయినట్లు తెలిపారు.

అన్నాడీఎంకే నేత దారుణహత్య

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: దిండుగల్ జిల్లా వడమదురై సమీపం పెరియకోట్టై మారియమ్మన్ ఆలయ వీధికి చెందిన మరుదముత్తు(42) ఇటుక బట్టీ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అన్నాడీఎంకే దిండుగల్ పశ్చిమ యూనియన్ ఆర్గనైజ్డ్ డ్రైవింగ్ విభాగ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి మరుదముత్తు తన స్నేహితుడు కృపాకరన్‌తో పెరియకోట్టై-వన్నియపట్టి రోడ్డులో నడుచుకుంటూ వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు అడ్డగించారు. మరుదముత్తు భయంతో పరుగులు తీశారు. దుండగులు వెంటాడి కత్తులతో నరికి చంపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించి దర్యాప్తు చేపట్టారు. హత్యకు పాతకక్షలే కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

హత్యాయత్నం కేసులో ముగ్గురు బాలుర అరెస్టు

గిండి: చెన్నై ఎళిల్‌నగర్‌కు చెందిన మునీష్ అలియాస్ కాల్సా ఆటో డ్రైవరు. ఇతనిపై సైదాపేట పోలీసు స్టేషనులో ఓ కేసు నమోదై ఉంది. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 26వ తేదీ పశ్చిమ మాంబలం గోవిందన్ రోడ్డులోని ఓ హోటల్‌లో తింటుండగా ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు అక్కడకు వచ్చి మునీష్‌పై దాడి చేశారు. ఆటోలో తప్పించుకోవడానికి ప్రయత్నించగా అడ్డగించి కత్తితో దాడి చేశారు. స్థానికులు గుమిగూడటంతో దుండగులు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన మునీష్‌ను రాయపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కుమరన్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ముగ్గురు బాలురను అరెస్టు చేశారు. పాతకక్షల కారణంగా హత్యాయత్నం జరిగినట్టు తేలింది. నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరచి జువైనల్ హోంకు తరలించారు. ముఖ్య నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు శనివారం ప్రకటనలో తెలిపారు.

మహిళను వేధించిన లోన్ రికవరీ ఏజెంట్...

అన్నానగర్: చెన్నై సాలిగ్రామం దశరథపురానికి చెందిన ఓ మహిళకు ఫిబ్రవరి 20వ తేదీ ఓ ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి. . తాము న్యాయవాదులమని, హైకోర్టు నుంచి మాట్లాడుతున్నామని, తీసుకున్న రుణం తిరిగి కట్టలేదని గట్టిగా మాట్లాడాడు. మహిళ తాను ఎక్కడా రుణం తీసుకోలేదని చెప్పినా వినకుండా అసభ్య పదజాలంతో దూషించాడు. తర్వాత 23వ తేదీ మళ్లీ ఫోన్ చేసి.. లోన్ కట్టాలని వేధించాడు. దీంతో మహిళ ఆన్‌లైన్ ద్వారా సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 25వ తేదీ మరోసారి ఫోన్ చేసిన వ్యక్తి.. తాను హైకోర్టు న్యాయవాదినని, సైబర్ క్రైం పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశావని బెదిరించాడు. మహిళ మరోసారి పశ్చిమ మండల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన పోలీసులు చెన్నై అంబత్తూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న పోరూర్‌కు చెందిన శరణ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతను ఓ ప్రైవేట్ సంస్థలో థర్డ్ పార్టీ లోన్ రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడని, లోన్ తీసుకున్న వారితోపాటు తీసుకోని వారికి కూడా ఫోన్ చేసి తాను హైకోర్టు న్యాయవాదినని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. అనంతరం నిందితుడిని శుక్రవారం కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించారు.

నిందితుడు శరణ్

గూండా చట్టం కింద యువకుడు...

కోటీశ్వరన్

అరక్కోణం: రాణిపేట జిల్లా అరక్కోణం సమీపం అరిగిలబాడి కమ్మకండిక్కై ప్రాంతానికి చెందిన కోటీశ్వరన్(22) అరక్కోణం తాలూకా పోలీసు స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలకు, ప్రజా శాంతికి విఘాతం కలిగించే కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు. కోటీశ్వరన్ కార్యకలాపాలను అదుపుచేసే విధంగా పట్టణ పోలీసు ఇన్‌స్పెక్టర్ శివకుమార్ శుక్రవారం సాయంత్రం అతన్ని గూండా చట్టం కింద అరెస్టు చేసి విషయాన్ని జిల్లా ఎస్పీ అయ్యమాన్ జమాల్‌కు తెలియజేశారు. ఎస్పీ సిఫారసు మేరకు జిల్లా కలెక్టర్ చంద్రకళ కోటీశ్వరన్‌ను ఏడాది పాటు జైల్లో ఉంచాలని ఆదేశించారు. ఆ మేరకు అతన్ని రిమాండ్‌కు తరలించారు.

సాక్షిని బెదిరించిన వ్యక్తి...

గిండి: చెన్నై కరుణానిధి నగర్‌కు చెందిన వి.కార్తిక్ అనే వ్యక్తి ఆర్కేనగర్ పోలీసు స్టేషనులో నమోదైన ఓ కేసులో సాక్షిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు కార్తిక్ అనే వ్యక్తి ఫోన్ చేసి.. కోర్టులో తన స్నేహితుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకూడదని బెదిరించాడు. భయంతో వి.కార్తిక్ ఆర్కేనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు జరిపి నిందితుడు శాస్త్రి నగర్‌కు చెందిన కార్తిక్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. అతన్ని కోర్టులో హాజరుపరచి శుక్రవారం జైలుకు తరలించినట్టు పోలీసులు శనివారం ప్రకటన విడుదల చేశారు.

వాహనాలు ధ్వంసం చేసిన ఆరుగురు...

రెడ్‌హిల్స్: తిరువళ్లూర్ జిల్లా రెడ్‌హిల్స్ సమీపం కదిర్‌వేడు వీవోసీ నగర్‌కు చెందిన సోమసుందరం బేకరీ నిర్వహిస్తున్నారు. ఈయన ఫిబ్రవరి 20వ తేదీ రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి ఎదుట పార్కింగ్ చేసిన 2 వ్యాన్లు, ఓ కారును ధ్వంసం చేసి పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పుళల్ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టి చెన్నై పెరంబూరుకు చెందిన మనోజ్‌కుమార్, సంజయ్, ఇమ్మాన్, ఆకాష్, రాజేష్, వ్యాసర్‌పాడికి చెందిన గణేష్‌ను శనివారం అరెస్టు చేశారు. వారి నుంచి 2 ద్విచక్ర వాహనాలు, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచి పుళల్ కేంద్ర కారాగారానికి తరలించారు. రూ.లక్ష మామూలు ఇవ్వలేదనే కోపంతో వాహనాలను ధ్వంసం చేసినట్లు దర్యాప్తులో తేలింది.

అరెస్టయిన నిందితులు

సినిమా థియేటర్‌లో బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడికి 30ఏళ్ల జైలు శిక్ష

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: సినిమా థియేటర్‌లో బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడికి 30ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కేరళ కోర్టు తీర్పునిచ్చింది. తిరుప్పూర్‌కు చెందిన మహ్మద్ రియాజ్(27) కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లా మరైయూర్‌కు చెందిన 16ఏళ్ల బాలికను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. తన కుటుంబ పరిస్థితిని వివరించిన బాలిక తనకు ఉద్యోగం చూడాలని యువకుడిని కోరింది. తిరుప్పూర్ వస్తే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. నమ్మి వెళ్లిన బాలికను ప్రేక్షకులు ఎక్కువగా లేని సినిమా థియేటర్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను తన వద్దే పెట్టుకున్నాడు. బాలిక అదృశ్యమైనట్లు ఆమె తల్లిదండ్రులు కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలించి తిరుప్పూర్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లి విచారించారు. మహ్మద్ రియాజ్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక చెప్పింది. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ ఇడుక్కి పోక్సో కోర్టులో శుక్రవారం ముగిసింది. నేరం రుజువు కావడంతో మహ్మద్ రియాజ్‌కు 30ఏళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. బాధితురాలికి లీగల్ సర్వీసెస్ బోర్డు తగిన పరిహారం ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు.

పోక్సో కేసులో డ్రైవర్‌కు 20ఏళ్లు...

మామల్లపురం: బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన డ్రైవర్‌కు 20ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ చెంగల్పట్టు పోక్సో కోర్టు శుక్రవారం సాయంత్రం తీర్పునిచ్చింది. చెంగల్పట్టు జిల్లా వండలూర్ మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలో 13ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో నివసిస్తోంది. స్థానికంగా రెస్టారెంట్‌లో వ్యాను డ్రైవర్‌గా పనిచేస్తున్న శంకర్(36) బాలికతో పరిచయం పెంచుకున్నాడు. 2023లో వండలూర్ చెరువు వద్ద ఉన్న పాడుబడిన భవనంలోకి తీసుకెళ్లి పండ్లరసంలో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వండలూర్ మహిళా పోలీసులు దర్యాప్తు చేపట్టి శంకర్‌ను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ చెంగల్పట్టు పోక్సో కోర్టులో శుక్రవారం ముగిసింది. నేరం రుజువు కావడంతో శంకర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు

శంకర్

ఉద్యోగం పేరిట మోసానికి పాల్పడిన ఇద్దరికి 6 ఏళ్లు...

విల్లివాక్కం: ఈరోడ్ జిల్లా భవాని సమీపం జంబై ప్రాంతానికి చెందిన రాజేష్ అనే వ్యక్తికి అందియూర్ సమీపం వెళ్లిత్తిరుప్పూర్ మలైకాట్టుతోట్టం ప్రాంతానికి చెందిన రాజేశ్వరన్, భవానికి చెందిన చెన్నియప్పన్ పరిచయం అయ్యారు. కాలుష్య నియంత్రణ మండలిలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పడంతో రాజేష్ సహా 7 మంది రూ.21.30 లక్షలు వారికి ఇచ్చారు. నకిలీ నియామక పత్రాలు ఇవ్వడంతో మోసపోయినట్లు గ్రహించి 2014లో ఈరోడ్ జిల్లా క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి రాజేశ్వరన్, చెన్నియప్పన్‌ను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ ఈరోడ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో శుక్రవారం ముగిసింది. నేరం రుజువు కావడంతో ఇద్దరికి తలా 6ఏళ్ల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించకుంటే మరో 6 నెలలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు.

కోళ్లఫారంలో అగ్నిప్రమాదం

2,500 కోళ్ల మృతి

విల్లివాక్కం, న్యూస్‌టుడే: ఈరోడ్ జిల్లా పెరుందురై సమీపం కాంజిక్కోయిల్ ముళ్లంపట్టికి చెందిన రైతు రంగసామి చెంగాళిపాలయం సమీపం కోవిల్‌తోట్టం ప్రాంతంలో కోళ్లఫారం నిర్వహిస్తున్నారు. ఇక్కడి 4 షెడ్లలో 6 వేలకు పైగా కోళ్లను పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఓ షెడ్‌కి నిప్పంటుకుంది. మంటలు మరో షెడ్‌కు వ్యాపించాయి. సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని గంటకు పైగా శ్రమించి మంటలను ఆర్పారు. ప్రమాదంలో సుమారు 2,500 కోళ్లు చనిపోయాయి.

క్రైం కార్నర్

రూ.4.60 లక్షల విలువైన మద్యం పట్టివేత

టీనగర్: సేలం నగరంలో అక్రమంగా కిరాణా దుకాణాల ద్వారా మద్యం విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ మేరకు శుక్రవారం రాత్రి సేలం నార్త్ డిప్యూటీ కమిషనర్ అంకిత్ సింగ్ నేతృత్వంలోని పోలీసు బృందం నగరవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టింది. కుళ్లంపట్టి ప్రాంతంలోని టాస్మాక్ దుకాణం నుంచి భారీ మొత్తంలో మద్యం కొనుగోలు చేసి విక్రయానికి తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతను ఆత్తూర్ వినాయకపురానికి చెందిన త్యాగరాజన్‌గా గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.4.60 లక్షల విలువైన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ పత్రాలతో పాస్‌పోర్టు పొంది శ్రీలంక వెళ్తున్న మహిళ...

అన్నానగర్: నకిలీ పత్రాలతో భారత పాస్‌పోర్ట్ పొంది శ్రీలంక వెళ్లడానికి ప్రయత్నించిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయ విదేశీయుల రిజిస్ట్రేషన్ జోనల్ ఆఫీసర్ శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. శ్రీలంక పౌరసత్వాన్ని దాచి నకిలీ పత్రాల ద్వారా భారత పాస్‌పోర్ట్ పొందిన నిశాంతినిని అరెస్టు చేశారు. దర్యాప్తులో నిశాంతిని శ్రీలంకకు చెందిన యువతి అని, 2009లో అక్కడి నుంచి పడవ ద్వారా భారతదేశానికి వచ్చి రామనాథపురంలోని శ్రీలంక శరణార్థుల శిబిరంలో నివసిస్తున్నట్లు తెలిసింది. కోయంబత్తూర్‌లోని ఓ కళాశాలలో బీఎస్సీ చదువుతున్న సమయంలో ఓటరు గుర్తింపు కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు వంటి గుర్తింపు కార్డులను పొంది వాటి ఆధారంగా పాస్‌పోర్ట్ పొందిందని తేలింది. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించారు.

నిశాంతిని

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Ph: 044-28232390
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 97910 83205, 97910 74993

(c) eenadu

పరీక్షల భయాన్ని తరిమికొట్టేయండి..!

పదో తరగతి విద్యార్థుల కోసం ఉచిత వెబినార్ 1న

ఈనాడు ప్రతిభ | శ్రీచైతన్య

ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో కీలకం. చదువుల్లో విద్యార్థి సామర్థ్యానికి టెన్త్ క్లాస్ ఒక ప్రామాణికాన్ని నిర్దేశిస్తుంది. అందుకే పదో తరగతి వార్షిక పరీక్షలనగానే విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. అధిక మార్కులు సాధించాలనే లక్ష్యంతోపాటు తమపై తల్లిదండ్రులకు ఉండే అంచనాలను అందుకోవాలనే తపన ఆందోళనను పెంచేస్తుంది. పరీక్ష తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ ఆందోళనతో భయం పెరిగి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంటుంది. ఇలాంటి అనవసర భయాలను, ఆందోళనలను పోగొట్టి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు, 'ఈనాడు-ప్రతిభ' సంయుక్తంగా ఉచిత వెబినార్ నిర్వహిస్తున్నాయి. పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో వివరిస్తూ, ఉత్తమమైన మార్కులు సాధించడానికి ఈ వెబినార్ మార్గదర్శనం చేస్తుంది. ప్రముఖ సబ్జెక్టు నిపుణులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తక్కువ సమయంలో సిలబస్‌ను ఏ విధంగా రివిజన్ చేయాలో తెలియజేస్తారు. పరీక్షల భయాన్ని పోగొట్టి, మానసిక స్థితిని స్థిరపరిచేందుకు సైకాలజిస్టుల సూచనలు చేస్తారు. గత ఏడాది టాపర్లుగా నిలిచిన విద్యార్థులు తమ అనుభవాలను వివరించి స్ఫూర్తిని నింపుతారు. టెన్త్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకూ ఈ వెబినార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇదిగో ఈ అంశాలపైనే సూచనలు

- యాక్టివ్ రీకాల్, మైండ్ మ్యాపింగ్ ద్వారా క్లిష్టమైన అంశాలను ఎలా గుర్తుంచుకోవాలి?
- గణితం, సైన్స్‌లో స్కోరింగ్ పాయింట్లు, ప్రజెంటేషన్ టిప్స్.
- ఏకాగ్రతను పెంచే చిన్న చిన్న వ్యాయామాలు.
- పరీక్ష గదిలో టైం మేనేజ్‌మెంట్.
- ఆరోగ్యం, ఆహార విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
- విద్యార్థులు అడిగే సందేహాలకు నిపుణుల సమాధానాలు.

జూమ్ మీటింగ్, యూట్యూబ్ లైవ్, ఈనాడు.నెట్ ద్వారా వెబినార్‌లో జాయిన్ కావచ్చు

వెబినార్ తేదీ:	మార్చి 1, 2026 (ఆదివారం)
సమయం:	ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు

జూమ్ మీటింగ్ కోసం... | యూట్యూబ్ లైవ్ కోసం...

Join from PC, Mac, iPad, or Android:

Zoom - https://hov.to/b2c7ec22

Youtube Live - https://hov.to/d4ce0f1a

Zoom ID - 953 5694 9081 Passcode: 115422

కళాంజలి ఫ్యాషన్.. అదిరెన్

సంప్రదాయ దుస్తులకు ఆధునికత తోడైంది. వీరకట్టుల్లో భారతీయత ఉట్టిపడింది. యువ తీయువకుల ఫ్యాషన్ వస్త్రధారణ ఆకట్టుకుంది.. పుత్తూరు ఎస్వీపీసెట్ కళాశాలలో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా కళాంజలి ఉత్సవాలను శనివారం ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో అలరించింది. విద్యార్థులు కళాంజలి దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేస్తూ సందడి చేశారు. నేటి తరం యువతి మెప్పేలా.. ముగ్ధమైన వస్త్రాలతో మెరిసిపోయారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల ఛైర్మన్ రావూరి వెంకటస్వామి, వైస్ ఛైర్మన్ రావూరి బాలాజీ, ప్రిన్సిపల్ సునీల్‌కుమార్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ రామ్‌గణేష్ అభినందించారు. - న్యూస్‌టుడే, పుత్తూరు

ఈనాడు తిరుపతి

రాష్ట్రపతి భవన్‌కు సరికొత్త కళంకారీ!

వారం నుంచి చిత్రాలను రూపొందిస్తున్న శ్రీకాళహస్తి కళాకారులు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: దేశ రాజధాని దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో కలంకారీ చిత్రాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు వారం రోజులుగా శ్రీకాళహస్తి కళాకారులు దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సహజ రంగులతో అద్భుతమైన చిత్రాలకు ప్రాణం పోస్తున్నారు. ఆ భవనంలో ఎన్నో ఏళ్లుగా వివిధ రకాల చిత్రరాజాలు అలరారుతున్నాయి. సహజత్వానికి ప్రతీకగా, అద్భుతమైన హస్తకళగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి కలంకారీ చిత్రాలను రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటుచేయాలని ద్రౌపదీముర్ము నిర్ణయించారు. ఆ బాధ్యతను కేంద్ర జౌళి శాఖ శ్రీకాళహస్తి కళాకారులకు అప్పగించింది. ఈ మేరకు శిల్పగురు అవార్డు గ్రహీత వేలాయుధం శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో 21 మంది కళాకారులు కలంకారీ చిత్రాల తయారీలో నిమగ్నమయ్యారు. దేవతామూర్తులు, కల్పవృక్షం, ఐరావతం, అశ్వనీ దేవతలు, గౌతమీనది పుట్టుక, గంగ, యమున, శుకమహర్షి, కామధేనువు, వాయిద్యాలు ఇలా పలు చిత్రాలు సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ త్వరలోనే రాష్ట్రపతి భవన్‌కు మరింత శోభను తెచ్చిపెట్టనున్నాయి.

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కళా ఉత్సవ్‌లో కలంకారీ వస్త్రాన్ని రాష్ట్రపతి ద్రౌపదీముర్ముకు అందజేస్తున్న కళాకారులు

కలంకారీ చిత్రాలను రూపొందిస్తున్న కళాకారులు

కలంకారీ చిత్రాలు ఏర్పాటు చేయనున్న గది

ఇదో అద్భుత అవకాశం

రాష్ట్రపతి భవనాన్ని దూరం నుంచి చూడడమే కష్టం. అలాంటి భవనంలో ప్రత్యేక ఆతిథ్యం, పర్యవేక్షణలో కలంకారీ చిత్రాలు గీయడం అద్భుత అవకాశం. తరతరాలుగా వస్తున్న చిత్రాల స్థానంలో కలంకారీ చిత్రాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించడం శ్రీకాళహస్తి కళాకారులకు దక్కిన అరుదైన గౌరవం.

– వేలాయుధం శ్రీనివాసులరెడ్డి

సీఎంఆర్ డెలివరీ కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన పత్రాన్ని చూపుతున్న మంత్రి మనోహర్, పౌర సరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్, ఎమ్మెల్యే శ్రీనివాసులు, అధికారులు

రబీ ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా ఉండాలి

మంత్రి నాదెండ్ల మనోహర్

తిరుపతి(కలెక్టరేట్), న్యూస్‌టుడే: కేఎంఎస్-2025 (ఖరీఫ్-రబీ) ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసే ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా చేపట్టాలని అధికారులను పౌర సరఫరాలు, ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. శనివారం తిరుపతి వచ్చిన మంత్రి కలెక్టరేట్‌లో పౌర సరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్, పౌర సరఫరాలసంస్థ ఎండీ ఢిల్లీరావు, సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు, కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల జేసీలు ఆర్.గోవిందరావు, ఎం.వెంకటేశ్వరులు, ఎ.రాజేంద్రన్‌లతో కలిసి ప్రాంతీయ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి మనోహర్ మాట్లాడుతూ.. రైతులకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) కింద చెల్లింపులు వారి బ్యాంకు ఖాతాల్లో సమయానికి జమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పౌర సరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల పనితీరును డిజిటల్ మానిటరింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని, ఎక్కడైనా సమస్యలు తలెత్తితే తక్షణ చర్యలు తీసుకునేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. అనంతరం మంత్రి రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్(ఎఫ్‌ఆర్‌కే) లేకుండా కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) ద్వారా ధాన్యం డెలివరీ చేయడానికి కేంద్రం అంగీకరించడంపై మిల్లర్లు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

పరీక్షా ఫలితాల వెల్లడి.. తిరుపతి (ఎస్వీయూ): ఎస్వీయూలో బి.ఫార్మసీ మొదటి, పీజీ(రెగ్యులర్) రెండవ,(ఆర్ట్స్) డీడీఈ, ఎమ్మెస్సీ, కెమిస్ట్రీ మొదటి ఏడాది ఫలితాలు విడుదలయ్యాయి.

జీవితాల్లో పేలుళ్లు

- బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాలపై కొరవడుతోన్న పర్యవేక్షణ
- కాకినాడ ఘటనతోనైనా మేల్కొంటే ప్రాణాలకు భద్రత

- 2023 మేలో వరదయ్యపాలెం మండలం కువ్వాకుల్లిలోని బాణసంచా గిడ్డంగి, తయారీ కేంద్రంలో జరిగిన పేలుడుతో ముగ్గురు మృతి చెందారు. భారీ పేలుడు రెండు కి.మీ దూరంలోని పల్లెలనూ ఉలిక్కి పడేలా చేసింది.
- 2024 మార్చి 19న సూళ్లూరుపేటలోని గోదాములో జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు సజీవ దహనం కాగా మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మొత్తంగా ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు విడిచారు.
- గంగవరం మండలం మారేడుపల్లెలో 2024 ఆగస్టు 23న టపాకాయలు నిల్వ ఉంచిన ఇంట్లో పేలుడు జరిగి భార్యాభర్తలు మృతి చెందారు. ఎలాంటి అనుమతి లేకుండా నల్లమందును దాచారని అప్పట్లో పోలీసులు తెలిపారు.

ఈనాడు- చిత్తూరు, తిరుపతి: బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాలు అక్కడ పనిచేసే కార్మికులతోపాటు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడే పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నోటీసులు ఇచ్చి ఆ తర్వాత మమ అనిపిస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లాలో చోటుచేసుకున్న దుర్ఘటనతోనైనా యంత్రాంగం మేల్కొనాల్సిన అవసరం ఉంది.

15 కిలోలకే అనుమతి ఉన్నా

చిత్తూరు, తిరుపతి జిల్లాల వ్యాపారులు తమిళనాడులోని శివకాశీలో బాణసంచా కొనుగోలు చేస్తారు. గోదాముల్లో నిల్వ చేసి ఏడాది పొడవునా వ్యాపారం చేయడానికి రెండు జిల్లాల్లో 12 మందికే లైసెన్సు ఉంది. దీపావళికి ఒక రోజు ముందు అమ్ముకోవడానికి తాత్కాలిక లైసెన్సులు ఇస్తారు. నల్లమందు కొనుగోలు చేసి బాణసంచా తయారీకి పుత్తూరు, వెంకటగిరిలో మాత్రమే అనుమతులున్నాయి. ఇక్కడ కేవలం 15 కిలోల ముడి పదార్థాలతో బాణసంచా తయారు చేయాలి. ఇవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి.

నిబంధనలకు తిలోదకాలు

బాణసంచా తయారీ కేంద్రం రహదారి, ఇళ్లు, జనావాసాలకు 45 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలి. తయారీ, నిల్వకు, డ్రయింగ్ ప్లాట్‌ఫాం, డిస్‌ప్లే యూనిట్‌కు వేర్వేరు షెడ్లు ఉండాలి. ప్రతి షెడ్డుకు కనీసం 10 మీటర్ల దూరం ఉండాలి. తయారీ, నిల్వ చేసే షెడ్ల మధ్య 45 మీటర్ల దూరముండాలి. పనికి శిక్షణ పొందిన కార్మికులనే తీసుకోవాలి. వీరికి బీమా తప్పనిసరి. ఇందులో చాలావరకు పాటించడం లేదు.

ఒకదానిపై ఒకటి ఉంచకూడదన్నా

నిల్వ గోదాములు జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలి. అగ్నిమాపక పరికరాలు, సమీపంలోనే నీటి సదుపాయం ఉండాలి. అగ్నిమాపక శకటం వెళ్లేందుకు సరిపడా స్థలం, చుట్టూ గడ్డి మొక్కలు పెరగకుండా చూసుకోవాలి. వెలుతురు ఉండాలి. బాణసంచా ఒకదానిపై ఒకటి ఉంచకూడదు. ఈ నిబంధనను అధిక శాతం మంది పాటించడంలేదని అధికారుల తనిఖీల్లోనే తేలుతోంది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఘన స్వాగతం

రేణిగుంట, న్యూస్‌టుడే : తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ శనివారం రాత్రి ఆధ్యాత్మిక నగరానికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు, జిల్లా అధికార యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. సీజేఐకి స్వాగతం పలికిన వారిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, చిత్తూరు జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్యలతో పాటు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డి.రమేశ్, జస్టిస్ మహేశ్వరరావు కుంచం, జస్టిస్ టి.సి.డి.శేఖర్ తదితరులు ఉన్నారు. వీరితో పాటు డీఐజీ షేముషి బాజ్‌పేయ్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక, అదనపు జిల్లా న్యాయమూర్తి గురునాథ్, కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, శిక్షణ కలెక్టర్ సందీప్ రఘువాన్షి, అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, శ్రీకాళహస్తి ఆర్డీవో భాను ప్రకాశ్ రెడ్డి తదితరులు సీజేఐకి పుష్పగుచ్ఛాలు అందించి లాంఛనప్రాయంగా స్వాగతం పలికారు.



సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్

తిరుపతిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు

తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు

ఈనాడు డిజిటల్, తిరుపతి; తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం తితిదే ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న కీలక నిర్ణయాలను ఛైర్మన్ బీఆర్‌నాయుడు మీడియాకు వెల్లడించారు. ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం ఏర్పాటు, డ్రై ఐలాండ్ నిర్మాణానికి రూ.20.17 కోట్లు మంజూరు చేశారు. తితిదే ఆలయాల్లో పరిచారకులుగా పని చేస్తున్న 51 మందికి అర్చకులుగా పదోన్నతి కల్పించే విషయమై ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఉన్న తితిదే ఆలయాలు, సత్రాలు, ఆసుపత్రులు, కల్యాణ మండపాల భద్రతను పర్యవేక్షించేందుకు తిరుపతిలోని పరిపాలన భవనంలో రూ.10.75 కోట్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్‌మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా తిరుపతిలో 356 మంది, తిరుమలలో 371 మంది(మొత్తం 727 మంది) మాజీ సైనికోద్యోగులను భద్రతా సిబ్బందిగా నియమించుకునేందుకు ఆమోదం లభించింది. అలిపిరి తనిఖీ కేంద్రంలో రూ.8 కోట్లతో నూతన ఎక్స్-రే బ్యాగేజ్ స్కానర్లు, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేయనున్నారు. తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయం చుట్టూ సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ పనులతో పాటు.. తిరుమల, తిరుపతి గోశాలలు, పలమనేరులోని ఇంక్యుబేషన్ సెంటర్లలో రూ.11.28 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఛైర్మన్ వివరించారు.

సమావేశంలో ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం.రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్యచౌదరి, బోర్డు సభ్యులు

ముఖ్యమైన అంశాలు..

- ప్రసాదాల తయారీకి అవసరమైన వస్తువుల కొనుగోలుకు తితిదే వార్షిక బడ్జెట్‌లో రూ. 974.50 కోట్లు వెచ్చించనున్నారు.
- ప్రత్యేక ప్రవేశ దర్శనం, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.310 కోట్లు, ఆర్జిత సేవల ద్వారా రూ. 135 కోట్లు సమకూరనున్నాయి.
- కల్యాణకట్టలో భక్తులు సమర్పించే తలనీలాల విక్రయం ద్వారా రూ.175కోట్లు వస్తాయని అంచనా.
- భక్తుల వసతి గృహాలు, రహదారులు, ఆసుపత్రుల నిర్మాణాల కోసం రూ.475 కోట్లు కేటాయించారు.
- తితిదే అనుబంధ ఆసుపత్రులు, స్విమ్స్, బర్డ్ ఆసుపత్రులకు కలిపి రూ.155 కోట్లు గ్రాంట్లుగా ప్రకటించారు.
- తితిదే విద్యాసంస్థలు, ఇతర విశ్వవిద్యాలయాల గ్రాంట్ల కోసం రూ.201 కోట్లు కేటాయించారు.
- ఈవో ఎం.రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవోలు వీరబ్రహ్మం, శరత్, మురళీకృష్ణ, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

అనిశా వలలో ఆర్డీవో కార్యాలయ సిబ్బంది

సూళ్లూరుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయ సిబ్బంది శనివారం ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ అనిశా (అవినీతి నిరోధక శాఖ)కు చిక్కారు. ఈ వివరాలను అనిశా ఏఎస్పీ విమలకుమారి విలేకరులకు వెల్లడించారు. వరదయ్యపాళెం మండలం సంతవేలూరుకు చెందిన హరినాథ్‌కి 0.99 సెంట్ల పొలం ఉంది. దాన్ని విక్రయించడానికి ప్రయత్నించగా అందులో 0.66 సెంట్లు పోరంబోకు స్థలంగా రికార్డులో చూపించారు. ఆ స్థలం కోసం పీజీఆర్ఎస్‌లో దరఖాస్తు చేశారు. ఆర్డీవో కార్యాయంలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ సిరాజ్, ఆర్డీవో సీసీ హేమంత్ పట్టా కోసం రూ.60 వేలు డిమాండ్ చేశారు. చివరికి ప్రైవేటు వ్యక్తి అయిన మెకానిక్ వెంకటసుబ్బయ్యకు రూ.40 వేలు ఇవ్వమన్నారు. బాధితుడు అనిశా అధికారులను ఆశ్రయించగా.. వారి సూచన మేరకు మెకానిక్‌కు ఇస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.

అనిశాకు చిక్కిన సీనియర్ అసిస్టెంట్ సిరాజ్, ఆర్డీవో సీసీ హేమంత్, మెకానిక్ వెంకటసుబ్బయ్య

పేద పిల్లలకు ఉచిత కార్పొరేట్ విద్య

ఒకటో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

మీకోసం

పుత్తూరు, న్యూస్‌టుడే: విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు ఉచితంగా కార్పొరేట్ విద్య పొందవచ్చు. ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు కేటాయిస్తారు. 2026-27 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

అర్హులు ఎవరంటే..?

- వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44లక్షలు ఉన్న తల్లిదండ్రులు అర్హులు.
- రాష్ట్ర సిలబస్ పాఠశాలలో చేరే విద్యార్థి 2, జూన్ 2020 నుంచి 31, మే 2021 మధ్య, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్ పాఠశాలలో చేరే విద్యార్థి 2, ఏప్రిల్, 2020 నుంచి 31 మార్చి 2021 మధ్య జన్మించి ఉండాలి. ఐదేళ్లు నిండి ఉండాలి.

జత చేయాల్సిన పత్రాలివే..

- విద్యార్థి జనన, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.
- తల్లిదండ్రుల ఆధార్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, తెల్ల రేషన్‌కార్డు, భూహక్కు పత్రం, పాస్‌పోర్టు, ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్తు బిల్లు, గ్యాస్ కనెక్షన్, అద్దె ఒప్పంద పత్రాన్ని చిరునామా ధ్రువీకరణకు పరిగణనలోకి తీసుకుంటారు.
- దరఖాస్తు గడువు మార్చి 10.
- మార్చి 25న లాటరీ తీసి విద్యార్థులను ఎంపిక చేస్తారు.
- ఏప్రిల్ 13 నుంచి 23 వరకు ప్రవేశాల నిర్ధారణ ఉంటుంది.

www.cse.ap.gov.in వెబ్‌సైట్‌లో లేదా స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలు, ఎంఈవో కార్యాలయం, మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలకు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు 18004258599 టోల్‌ఫ్రీ నంబరును సంప్రదించవచ్చు.

గుట్టుగా గంజాయి.. కట్టడి లేదోయి

ఈనాడు- చిత్తూరు, తిరుపతి: కూటమి ప్రభుత్వం శాంతి, భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తోంది. మహిళలపై నేరాలు, గంజాయిని అరికట్టాలని పదేపదే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో ఇంకా పోలీసులు మెతక వైఖరి అవలంబిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా నిర్వహించే సర్వేలోనూ ఇదే విషయం తేటతెల్లమైంది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో గంజాయి విక్రయం, వినియోగం అధికంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహిళలపై నేరాల విషయంలోనూ జనాలు పెదవి విరుస్తున్నారు.

ఐవీఆర్ఎస్‌లో ప్రజల అసంతృప్తి

గ్రామీణ ప్రాంతమైన సత్యవేడులోనూ

గంజాయి విచ్చలవిడిగా లభించే, వాడుతోన్న రాష్ట్రంలోని టాప్ 5 నియోజకవర్గాల్లో సత్యవేడూ ఉంది. గంజాయి వినియోగంపై ఏకంగా 65.4 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన నాలుగు నియోజకవర్గాలు విజయవాడ మధ్య, కాకినాడ నగరం, విజయవాడ పశ్చిమ, ఎలమంచిలి. ఇవన్నీ పూర్తిగా పట్టణ ప్రాంతాలు కాగా ఒక్క సత్యవేడు మాత్రమే గ్రామీణ నియోజకవర్గం. కళాశాలల విద్యార్థులు, కార్మికులు ఎక్కువగా ఉండటం గంజాయి వినియోగానికి ప్రధాన కారణం.

విజయపురం, నగరిలోనూ

గంజాయి అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా అధ్వాన పనితీరున్న 20 పోలీసు స్టేషన్లలో ఐదు.. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోనే ఉన్నాయి. తిరుపతి జిల్లాలో శ్రీహరికోట, నాగలాపురం, సత్యవేడు కాగా చిత్తూరు జిల్లాలో విజయపురం, నగరి అర్బన్ ఠాణాలున్నాయి. ఈ ఐదు స్టేషన్లూ తమిళనాడు సరిహద్దుల్లోనే ఉండటం గమనార్హం. మొత్తంగా గంజాయి విషయంలో తిరుపతి జిల్లాలో పోలీసుల వ్యవహారశైలిపై 71.5 శాతం, చిత్తూరులో 70.9 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు.

పీడీ యాక్టులను పెంచితేనే

రెండు జిల్లాల్లో గంజాయి విక్రయాలు పెరిగిపోతున్న నేపథ్యంలో బాధ్యులపై పీడీ యాక్టులు నమోదు చేయడం ప్రారంభించారు. నిందితులను కడప కేంద్ర కారాగారానికి పంపుతున్నారు. ప్రధాన వ్యక్తులను జైళ్లకు పంపుతున్నా బయటున్న వారి అనుచరులు యథావిధిగా దందాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి వారిపైనా పీడీ యాక్టు ప్రయోగిస్తే కొంత వరకు ఫలితం ఉంటుంది.

మహిళలపై నేరాల్లో భాకరాపేట స్టేషన్‌పై విమర్శలు

- మహిళలపై నేరాల విషయంలో రైల్వేకోడూరు నియోజకవర్గంలో అసంతృప్తి అధికంగా ఉంది. చిట్టచివర ఉన్న 20 నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. కేవలం 61.3 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు.
- స్త్రీలపై నేరాల విషయంలో పోలీసుల స్పందన సక్రమంగా లేని చివరి 20 స్టేషన్లలో భాకరాపేట కూడా ఉంది. ఇక్కడ 52.88 శాతం మందే పనితీరు బాగుందని ఐవీఆర్ఎస్‌లో తెలిపారు. తొలి 20 స్థానాల్లో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఒక్క ఠాణా లేదు.
- మహిళలపై వేధింపులు, నేరాల విషయంలో తిరుపతి జిల్లాలో 67.1 శాతం మంది సంతృప్తిగా ఉండగా, చిత్తూరులో ఇది 63.9 శాతంగా ఉంది.
- స్త్రీలకు వారికి ఉన్న హక్కులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలోనూ రెండు జిల్లాలు వెనుకపడ్డాయి. తిరుపతి జిల్లాలో 40.4 శాతం, చిత్తూరులో 39.4 శాతం మంది అవగాహన కల్పించారని చెప్పారు.

104FM Tirupati

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్	ఉ॥ 7 - ఉ॥ 9
రాశి వాణి	ఉ॥ 9 - ఉ॥ 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ॥ 10 - మ॥ 2
ఈవారం అతిథి	మ॥ 2 - సా॥ 5
టెస్ట్ డ్రైవ్	సా॥ 5 - రా॥ 7
# హాష్‌టాగ్	రా॥ 7 - రా॥ 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 9 - తె॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 8008555167, 9154991499

10 ఎకరాల్లో గోశాల ఏర్పాటు

కాణిపాకం ఆలయ బడ్జెట్ అంచనా రూ.141.65 కోట్లు

కాణిపాకం, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా శ్రీవరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయంలో ప్రస్తుతం ఉన్న గోశాలతో పాటు... మరో 10 ఎకరాల భూమిని కొనుగోలు చేసి గోశాలను ఏర్పాటు చేయనున్నట్లు పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, ఛైర్మన్ ఎం.మణినాయుడు తెలిపారు. ఆలయ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో శనివారం పాలకమండలి సమావేశం నిర్వహించి, వివరాలను వారు తెలియజేశారు. 2026-27వ సంవత్సరానికి సంబంధించి తయారు చేసిన రూ.141.65 కోట్ల బడ్జెట్ అంచనాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. తవణంపల్లె మండలం కె.పట్నం వద్ద 18.60 ఎకరాల భూమి ఆలయానికి కేటాయిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. భూగర్భ విద్యుత్తు వ్యవస్థను ఏర్పాటు చేయడానికి సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు చెప్పారు. పొరుగు సేవల కింద పని చేస్తున్న 109 మంది ఉద్యోగులను యథావిధిగా పాత పద్ధతిలో పని చేసేలా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్‌కు లేఖ రాస్తామని చెప్పారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే మురళీమోహన్, చిత్రంలో ఛైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల కిశోర్

సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల, తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల్లో, రూ.300 ఎస్ఈడీ టికెట్లు కలిగిన భక్తులకు మూడు గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుంది. శుక్రవారం శ్రీవారిని 67,952 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.3.97 కోట్లు హుండీ కానుకలు లభించాయి. శ్రీవారి దర్శనానికి సంబంధించి శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద శనివారం భక్తులకు 11 వేల సర్వ దర్శన టోకెన్లు జారీ చేశారు. వీరికి ఆదివారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం కానుంది. శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు మరో 2 వేల టోకెన్లు జారీ చేశారు. భక్తుల రద్దీ పెరగడంతో ఆయా టోకెన్ల కేంద్రాల వద్ద ఉదయం 9:30 గంటలకే టోకెన్ల జారీ ప్రారంభించారు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తనిఖీ నిమిత్తం వాహనాలు బారులు తీరాయి. అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్లే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి : 80085 13290

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

ఆర్య వైశ్య కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు ఆర్య వైశ్య కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ వేదికల్లో అత్యంత ఆదరణ పొందిన 'ఈనాడు పెళ్లిపందిరి', ఆర్య వైశ్య కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తిరుపతి, దేవేంద్ర థియేటర్ రోడ్, రైల్వే కాలనీలోని ఈనాడు కార్యాలయం వేదికగా నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (1 మార్చి 2026, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
91547 72006
91543 66099
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

● ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు.

విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకుంటే భవిష్యత్తు అద్భుతం

■ మాట్లాడుతున్న సినీనటి భాగ్యశ్రీ బోర్సే ■ పుత్తూరు ఎస్సీసెట్ పూర్వ ప్రిన్సిపల్ ఏకాంబరనాయుడిని సత్కరిస్తున్న కళాశాల చైర్మన్ రావూరి వెంకటస్వామి, వైస్ చైర్మన్ రావూరి బాలాజీ తదితరులు

పుత్తూరు, న్యూస్‌టుడే: విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకుంటే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని సినీనటి భాగ్యశ్రీ బోర్సే పేర్కొన్నారు. పుత్తూరు పట్టణ పరిధిలోని ఎస్సీసెట్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... నేడు ఏఐ టెక్నాలజీ ఎంతో అడ్వాన్స్‌గా ఉందన్నారు. నేడు ఏపీలో ఇంజినీరింగ్ విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయన్నారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్, రాష్ట్ర రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ వంటి సంస్థలతో భవిష్యత్తులో అనేక రకాలుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. కళాశాల ఛైర్మన్ రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ... తమ కళాశాలలో గ్రామీణ ప్రాంతంలోని పేద విద్యార్థులు 45 వేల మందికి పైగా నేడు వివిధ రంగాల్లో రాణిస్తున్నారని, అది తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నట్లు చెప్పారు. పేద విద్యార్థులకు మంచి విద్యను అందించాలని పుత్తూరు, చిత్తూరులో ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా భాగ్యశ్రీ బోర్సే డ్యాన్స్‌తో విద్యార్థులను అలరించారు. ఈ సందర్భంగా పూర్వపు ప్రిన్సిపల్ ఏకాంబరనాయుడు, నవీన్ కిలారి సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ఛైర్మన్ రావూరి బాలాజీ, ప్రిన్సిపల్ సునీల్‌కుమార్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ రామ్‌గణేశ్, నారాయణబాబు, అధ్యాపకులు గణేశ్, హరుణ్ పాల్గొన్నారు.

రామోజీ ఫిల్మ్‌సిటీలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు

ఈ నెల 31 వరకు అవకాశం

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: రంగేదైనా తమకు సాటి లేదని మహిళామణులు చాటిచెబుతున్నారు. వారి స్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న వేళ రామోజీ ఫిల్మ్‌సిటీ మార్చి నెలను అతివలకు అంకితం చేస్తూ 'షీ షైన్స్' వేడుకలు నిర్వహిస్తోంది. నేటి నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక ఆఫర్లతో మహిళలు ఫిల్మ్‌సిటీని సందర్శించేందుకు వీలు కల్పించింది. వివిధ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనేలా అన్ని వయసుల మహిళలకు సినీ ప్రపంచంలో వినోదం, విహారం, విజ్ఞానంతో కూడిన అవకాశం ఉంది. రామోజీ స్టూడియో టూర్‌లో అద్వితీయ సినిమా సెట్ల వీక్షణం, లైవ్ షోలు, రైడ్స్, సాహసాల నెలవు సాహస్ సందర్శన, అలరించే పక్షుల పార్కు, సీతాకోకచిలుకల గార్డెన్, మోషన్ క్యాప్చర్, వర్చువల్ షూట్, మాయాలోకంలో ఇలా ఎన్నో ఆకర్షణలు తిలకించవచ్చు.

సద్వినియోగం చేసుకోండి..

రామోజీ ఫిల్మ్‌సిటీ మహిళా దినోత్సవ ఆఫర్‌లో భాగంగా అన్ని వయసుల మహిళలకు ఒక టికెట్ రూ.1111 + జీఎస్టీ, కనీసం 11 మంది బృందంగా వస్తే ఒక్కొక్కరికి రూ.999 + జీఎస్టీతో ప్రవేశ రుసుం ఉంటుంది. బృందాలుగా వచ్చి వేడుకలు మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి ఇదే మంచి తరుణం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మహిళా మాసోత్సవాల్లో పాల్గొని మరిచిపోలేని మధురానుభూతి పొందండి.

మరిన్ని వివరాలకు..
www.ramojifilmcity.comలో లాగిన్ అవ్వండి. లేదా 76598 76598కు కాల్ చేయండి.

జిల్లా కోర్టు కాంప్లెక్స్ నిర్మాణ శంకుస్థాపన ఏర్పాట్ల పరిశీలన

శంకుస్థాపన చేయనున్న ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్

తిరుపతి(కలెక్టరేట్), న్యూస్‌టుడే: దామినేడు వద్ద నూతనంగా నిర్మించనున్న జిల్లా కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ చేతుల మీదుగా ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా వేదిక వద్ద చేపడుతున్న ఏర్పాట్లను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్ శనివారం పరిశీలించారు. కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, అధికారులకు సూచనలు చేశారు.

హీరోయిన్లు అనన్య నాగళ్ల, అర్చన అయ్యర్

హీరో అడవిశేషు, హీరోయిన్ మృణాల్ ఠాకూర్

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దంపతులు

శ్రీవారిని దర్శించుకున్న డెకాయిట్ చిత్ర బృందం

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారిని డెకాయిట్ చిత్ర హీరో అడవిశేషు, హీరోయిన్ మృణాల్ ఠాకుర్ శనివారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న వారికి తితిదే అధికారులు స్వాగతం పలికి శ్రీవారి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా తితిదే అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. వీరితోపాటు శ్రీవారిని హీరోయిన్లు అనన్య నాగళ్ల, అర్చన అయ్యర్, తమిళ హీరోయిన్ నీలిమరాణి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు దర్శించుకున్నారు

తిరుమల ఘాట్‌రోడ్డు, మాడవీధుల్లో రీల్స్

చర్యలకు సిద్ధమవుతున్న తితిదే విజిలెన్స్

తిరుమల, న్యూస్‌టుడే: పవిత్రమైన తిరుమలలో కొందరు యువత, సెలబ్రిటీలు తితిదే నిబంధనలకు విరుద్ధంగా రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై తితిదే అధికారులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ గీతూ రాయల్ తన స్నేహితులతో కలిసి ఘాట్‌రోడ్డు, శ్రీవారి ఆలయం ఎదుట రీల్స్ చేసి. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఘటనపై తితిదే ఛైర్మన్ స్పందించారు. స్వప్రయోజనాల కోసం రీల్స్ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఘాట్‌రోడ్డులో రీల్స్ చేస్తున్న గీతురాయల్ బృందం

తితిదేకు రూ.10 లక్షల విరాళం

తిరుమల, న్యూస్‌టుడే: అమెరికాకు చెందిన రావిపాటి శిరీష, శివ ప్రసాద్ దంపతులు శనివారం తితిదే బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపంలో డిప్యూటీ ఈవో లోకనాథంకు విరాళం డీడీని అందజేశారు. తితిదే బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు.

డిప్యూటీ ఈవో లోకనాథంకు విరాళం డీడీ అందిస్తున్న శిరీష, శివప్రసాద్ దంపతులు

93.93 శాతం పింఛన్ల పంపిణీ

తిరుపతి(కలెక్టరేట్), న్యూస్‌టుడే: ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను జిల్లాలో 93.93 శాతం పంపిణీ చేసినట్లు డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు తెలిపారు. పింఛన్లు అందుకోలేని లబ్ధిదారులు 2వ తేదీ మధ్యాహ్నం ఆయా సచివాలయాలలో పింఛన్ల నగదు పొందవచ్చని చెప్పారు.

మాజీ మంత్రి రోజా కుమార్తెకు అరుదైన అవార్డు

నగరి, న్యూస్‌టుడే: మాజీ మంత్రి ఆర్.కె.రోజా కుమార్తె అన్షుమాలిక అమెరికాలో అరుదైన అవార్డును శనివారం అందుకున్నారు. ఆమెకు యునైటెడ్ స్టేట్స్ బ్లూమింగ్‌టన్‌లోని ఇండియానా యూనివర్సిటీ 'అవుట్ స్టాండింగ్ లీడర్ షిప్' అవార్డును ప్రదానం చేశారు. ఇండియానా వర్సిటీ యాక్టింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లీసా లెనోయర్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఏడాదికి ఒకసారి మాత్రమే అందజేసే ఈ అవార్డు ఈ ఏడాది ఆమె దక్కించుకుంది.

అవార్డు అందుకుంటున్న అన్షుమాలిక

టాస్క్‌ఫోర్స్ ఎస్పీ బాధ్యతల స్వీకరణ

తిరుపతి(జీవకోన), న్యూస్‌టుడే: ఏపీ ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఎస్పీ(నాన్‌కేడర్)గా జె.కులశేఖర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే ఆయన టాస్క్‌ఫోర్స్ అడిషనల్ ఎస్పీగా అటాచ్‌మెంట్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఖాళీగా ఉన్న నాన్‌కేడర్ ఎస్పీ స్థానానికి ఆయన్ను నియమిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన టాస్క్‌ఫోర్స్ హెడ్ సుబ్బరాయుడు, ఎస్పీ శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

టాస్క్‌ఫోర్స్ హెడ్ సుబ్బరాయుడిని కలిసిన టాస్క్‌ఫోర్స్ ఎస్పీ కులశేఖర్

16 నుంచి మహిళా వర్సిటీలో విరించి

తిరుపతి(మహిళా వర్సిటీ): శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 16 నుంచి 18 వరకు విరించి-2కే26 జాతీయ స్థాయి టెక్నో- కల్చరల్ ఫెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కళాశాల సంచాలకులు మల్లికార్జున తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను వీసీ ఉమ, రిజిస్ట్రార్ ఉషతో కలిసి శనివారం ఉపకులపతి ఛాంబర్‌లో ఆవిష్కరించారు.

తీర్థయాత్రకు వచ్చి.. దంపతుల మృత్యువాత

మామండూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

చంద్రగిరి, న్యూస్‌టుడే: తీర్థయాత్రకు వచ్చిన ఓ కుటుంబంలోని పెద్దలు తీర్థయాత్ర ముగియకుండానే మృత్యువాత పడిన ఘటన మామండూరు సమీపంలో శనివారం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని అమీర్‌పేటకు చెందిన అశోక్ కుటుంబ సభ్యులతో కలిసి అరుణాచలం దర్శనం ముగించుకుని తిరుగుప్రయాణంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. ఈ సమయంలో మండలంలోని మామండూరు వద్ద ముందు వెళ్తున్న కారును అధిగమించే యత్నంలో అదుపుతప్పి అదే కారు వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టి పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. సి.అశోక్(73), ఆయన భార్య సి.చంద్రకళ(63) దుర్మరణం చెందారు. కుమారుడు విజయచంద్ర, కోడలు సంతోషి తీవ్రంగా గాయపడ్డారు. మనవడు అనంతనాగ సంజయ్, డ్రైవరు సాయికిరణలు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న టోల్ ప్లాజా సిబ్బంది, ఎస్సై రవిప్రకాష్‌రెడ్డి, ఏఎస్సై పురుషోత్తం ఆచ్చారి సంఘటనాస్థలికి చేరుకుని గాయపడ్డవారిని '108'లో రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మృతిచెందిన దంపతులు అశోక్, చంద్రకళ

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

EICHER TIPPERS FLEET for Sale Pro 6028T (500 CFT) 8 Nos & Pro 2055T (100 CFT) 6 Nos Good Condition. Ph: 97046 99042.

BUSINESS SERVICES

BUSINESS OFFER

బుక్ డిస్ట్రిబ్యూటర్స్ కొరకు మీ ప్రాంతములో ప్రైవేట్ స్కూల్స్ పరిచయం ఉండి అనుభవమున్న వారికి ప్రాధాన్యత. ఉమా పబ్లిషర్స్, గుంటూరు @ 98493 70729.

స్త్రీ/పు 2,50,000 పెట్టుబడితో మీ ఆఫీసు/ ఇంటివద్దే Dr.Tea/ Dr.Coffee/ Dr.Cool Drink యొక్క ఫ్రాంఛైజీ నిర్వహిస్తూ, ప్రతినెల 25,000/- ఫిక్స్‌డ్ అలవెన్సు + అన్‌లిమిటెడ్ వీక్లీ ఆదాయం కలదు. ✆ 78420 02046/ 63095 72064

BUILDING CONSTRUCTION

TDR
AP & TELANGANA
BONDS
BUY & SALE
KAMESH
92 92 15 15 15

FINANCIAL SERVICES

Please Contact For Personal Loans/ Home Loans Contact: ✆ 94409 86052/ 86869 39363.

నో సిబిల్, నో EMI మార్టిగేజీ లోన్స్, ఫస్ట్ & సెకండ్ మార్టిగేజీ లోన్స్ కూడా ఇప్పించబడును. Kapil Ph: 70136 98363.

WANTED

We Need Finance/ loan for apartment project in tirupati work in progress Rs. 20 to 50 Lakhs. ✆ 99630 29295

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లైయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

PEOPLE CARE

OLD AGE HOME

శివకేశవ హోమ్‌కేర్ సర్వీసెస్ ఇంటిపని, వంటపని, బేబీకేర్, మంచాన వున్న వృద్ధులకు 24 గం॥ మీ ఇంటి వద్దనే ఉండి సేవచేయుటకు పంపించబడును. విజయవాడ. ✆ 9676038666

REAL ESTATE

GENERAL

గుంటూరు సిటీలో, గోరంట్ల, లాం, JKC రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచిన వారు సంప్ర: 9399955545.

శ్రీకాళహస్తికి అతి దగ్గరలో 50 అం: ఓపెన్ ప్లాట్ 1750000 రూ॥ మాత్రమే. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు 3900000 రూ॥ మాత్రమే. మా నూతన స్మార్ట్ టౌన్‌షిప్‌లో మీ ఇంటిని సొంతం చేసుకోండి. Ph: 95027 76981.

తిరుపతి మరియు పరిసర ప్రాంతాల్లో ఇల్లు (లేదా) 25 అంకణాల స్థలం అమ్మదలిస్తే ఫోన్: 83745 37474.

FLAT FOR SALE

GENERAL

NEW EAST 4TH FLOOR/ West 1st Floor 3BHK Flats 1450 Sft SALE at Hathiramji Colony, Near Annamaiah Circle, TPTY. 98852 75099.

Premium flats for sale sree sai nandana Apts Upparpalli check post tirupati. contact: 91103 28149

తిరుపతి గెస్ట్‌లైన్ హోటల్‌కి ఆనుకొని మాస్టర్ ప్లాన్ 80 feet రోడ్డుకు AB AAVAS Phoenix Tower Smart Homesలో 2 BHK, 3 BHK Flats సేల్స్‌కు కలవు. RERA Project. 9505502346.

FLAT FOR SALE
AMARAVATHI RESIDENCY, Mangalam, Near to RTO Office, Tirupati. # 504, North facing, Super Buildup Area 1527 Sqft, 2 Bed Room, 3 Bath Room, Pooja Room, Open Kitchen with Dining and Car Parking. Fully Interior Wood Work & Ready to Occupy.
Con: 86390 65804 / 98851 63239.

LAND FOR SALE

GENERAL

Commercial Land for Sale. Opp. Vijayawada Airport Adjacent to NH-16. 93.5 Cents Land Interested Parties. ✆ 9908721049.

సూరప్పగూడెం, భీమడోలు, ఏలూరు జిల్లా - 15 ఎకరాల కొబ్బరి తోట, 2 బోర్లు, డ్రిప్, NH-16 కి దగ్గరలో, ప్లాట్స్ /రియల్ ఎస్టేట్‌కి అనుకూలం. సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్: 9704322999, 7337228262.

తిరుపతి టు మదనపల్లి NHకు 12KM దూరంలో, తిరుపతి నుండి 50 కిలోమీటర్ల దూరంలో 22 ఎకరాల మ్యాంగో తోట అమ్మబడును. ✆ 6304911165.

PLOT FOR SALE

GENERAL

TUDA APPROVED, 200 Ank'' @ 20,000/- East, West Two Side 40 Road with Compound Wall @ Bore Well, Near Taduku, Puttur. 98492 84874.

పలమనేరు- సాయిగార్డెన్ సిటీలో 2 ప్లాట్లు (116-117) ఒక్కొక్కటి (30'x40') అమ్మబడును. Contact: 99669 16004.

8 KMS From TAJ Hotel (Tirupati Town), Residential Plots for Immediate SALE. Contact: 097903 48192.

చంద్రగిరి వద్ద, బెంగుళూరు హైవేపై గల నారాయణ కాలేజీ సమీపంలో తుడా అప్రూవల్ కల్గిన 90 అం||ల నార్త్-ఈస్ట్ కార్నర్ ప్లాటు అమ్మకం. ✆ 91548 41821.

తిరుపతి రామచంద్రాపురం దగ్గర పోలీస్‌స్టేషన్ పక్కన నడవలూరు, మిట్టూరు రోడ్డునందు కొ: 52.4 x 65.7 = 95.63 అం: మొత్తం నార్త్ ఫేసింగ్ ✆ 93900 80854.

విశ్వతమాల బృందావనం గార్డెన్స్ వెంచర్ ప్లాట్ నెం: 266, 36X60=60 అం॥ల పడమర ముఖం ప్లాట్ అమ్మబడును ✆ 9573307533, 09677225585.

యం.జీ. బ్రదర్స్ వారి శాంతినగర్, మాచానీ గార్డెన్స్ స్వర్ణముఖి నగర్ మరియు నంది గార్డెన్స్ -1 (పెనుమల్లం) వెంచర్ల నందు ప్లాట్లు కలవు. సెల్: 98496 15768.

నెల్లూరు సిటీలో ప్రతిష్ఠాత్మకమైన మదర్ల్యాండ్ డెవలపర్స్ వారి లేఅవుట్స్‌లో నుడా అప్రూవ్, బ్యాంకు లోన్ సదుపాయంతో అతి తక్కువ ధరలలో ప్లాట్స్. ✆ 90590 54095

తిరుపతి IIT దగ్గర దుర్గిపేరి నందు 25x40 కొలతలతో West ఫేసింగ్ ప్లాట్ కలదు. కేవలం 4,20,000/- మాత్రమే. ✆ 80997 85333.

చిత్తూరు - దుర్గానగర్ గ్రీమ్స్‌పేట నందు 40x60 = 2400 Sqft ఎన్టీఆర్ కాలనీ తానా హెరిటేజ్ పార్లర్ దగ్గర NHకి 20x100 = 2000 Sqft అమ్మకానికి కలదు. Ph:7708694477.

గవర్నమెంట్ ఆమోదం పొందిన స్థలము మరియు ఇండిపెండెంట్ హౌస్ బంగారుపేట వెంకటగిరి మోడల్ హౌస్ సిద్ధంగా ఉన్నది ✆ 98480 43689.

నేషనల్ హైవేలకి ఆనుకొని తిరుపతిలో ప్లాట్‌లు చూస్తున్నారా? అయితే ఫైనల్ అప్రూవ్డ్ కలిగిన ప్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ ఓనర్ ✆ 95027 74175/ 79959 92114.

తిరుపతి - R.C.పురం MPDO ఆఫీస్‌కు దగ్గరలో, Propose తుడా మాస్టర్‌ప్లాన్ రోడ్డుకు సమీపంలో, ప్రైమ్ లొకేషన్‌లో 78x92=200 అం॥ (అం॥ 1,10,000), 41X53=60 అం॥ (అం॥ 70 వేలు) అమ్మబడును. నో బ్రోకర్స్ ✆ 79898 79230.

తిరుపతి- తనపల్లి తాజ్ హోటల్ వెనుక టెలికాం ఇంజనీరింగ్ సొసైటీ P.No:45 సౌత్ మరియు వెస్ట్ రోడ్డుకు 150 Square Yards తుడా అప్రూవల్, క్లియర్ టైటిల్ డీడ్ ప్లాట్ అమ్మబడును ✆ 98495 95987.

తిరుపతి తుడా అప్రూవల్ ప్లాట్స్ Go's, చెర్లోపల్లి, SBI కాలనీ, పెరుమాళ్ళపల్లి, పద్మావతి గార్డెన్స్, వకుళామాత ఏరియా ప్రాంతాలలో ప్లాట్లు అమ్మబడును ✆ 92471 52500

LEASE

GENERAL

New Construction 22 రూమ్స్‌ను లీజుకి ఇవ్వబడును. నియర్ లీలామహల్ సర్కిల్, తిరుమల కేఫ్ ప్రక్కన, తిరుపతి. ✆ 90142 26257.

LEASE/ RENT

GENERAL

LEASE/RENT
తిరుపతి -మదనపల్లె నేషనల్ హైవే సర్వీసు రోడ్డులో **వాల్మీకిపురం** శివాలయం దగ్గర రోడ్డుకు అనుకుని ఇరువైపులా **2 ఎకరముల భూమి** హోటల్, డాబాలకు ఇతర వాణిజ్య సముదాయాలకు లీజుకు ఇవ్వబడును.
Contact
98486 26412

Semi-permanent shed with partly open & partly sheet roofing. Size (161'x71')- 330 Ankanas. Water & Power Supply Available at Karakambadi Cont: 80745 85465.

చిత్తూరు, ఇండస్ట్రియల్ ఎస్టేట్, 3వ వీధిలో జి.డి.నాయుడు షెడ్ నెంబరు D3, 40X120 (4,800 చ.అ.) 20 అ.గుల మోడరన్ షెడ్‌తో బాడుగకు ఇవ్వబడును ✆ 63054 44626

WANTED

GENERAL

తిరుపతిలో 3 BHK ఇండివిడ్యువల్ హౌస్ లేదా అపార్ట్‌మెంట్ ప్లాట్ అన్ని వసతులు గలది కావలెను. Con: 9393601489.

భూమి కావలెను: ముళ్ళపూడి & పాడిపేట గ్రామంలో వ్యవసాయ భూమి (పట్టా) 1 ఎకరా వ్యవసాయ నిమిత్తం కావలెను. అమ్మదలచినవారు 94414 50730.

TO LET

Fully Furnished 3BHK East Face 4th Floor Sri Krishna Enclave Opp Keerthi Neuro Hospital Mangalam Road, Tirupati ✆ 98488 19135.

తిరుపతి కోటకొమ్మల వీధి, నియర్ శ్రీదేవి కాంప్లెక్స్, తిలక్‌రోడ్డు 15x38 భవనము షాపు, ఆఫీసులకు అద్దెకు ఇవ్వబడును. సంప్ర 98850 59733, 94409 34524.

JOBS

WANTED
A leading Construction company required
SITE ENGINEERS, SITE SUPERVISORS
Qualification: Diploma / B.Tech.,(Civil)
2 - 5 years Experience to Work in Irrigation Projects in and around Tirupati
-: CONTACT :-
9100505850

EXP. FEMALE Tele Caller, Salary: 10K - 15K + Bonus Q: Above Inter, Follow-up calls only. Leelamahal, TPT ✆ 98486 25575.

WANTED MARKETING Managers and PRO's. Samsidh Camford School, Attractive Salary+ Incentives, CTR. ✆ 90715 55186/ 99023 65703.

Wanted Female Telecallers Q: Degree/ B.Tech/ Any PG. Location Tirupati Salary 15000 to 20000. Exp/ Fresher. ✆: 99940 91579, 99409 19959

Wanted Female Hostel Incharges Qualification any Degree. Age limit: 25 to 45 years. Salary upto: 15000/- Working Location: Master Minds College, Tirupati. Contact: 73822 59722.

We are Hiring 1.Charted Accountant (Male/Female) 2.Office Asst. Executive (Female). Experience: Preferred, Salary: Depend on Experience, Location: TPT, Email: gurappaparameswara @gmail.com ✆ 81234 59658.

Wanted Operators. Qul: Diploma Civil/ Inter/ Degree. Pass/Fail for DGPS Survey works at Tirupathi Dist 73965 74652, 70322 81628.

Experienced Ansthesia Doctor 2 Nos, Duty Doctors Full Time 2 Nos, Exp. ICCU Staff Nurse 4 Nos, OT Nurse Required for Vishnu Sree Hospital, Karakambadi Road, Sriram Nagar, TPT. ✆ 95028 55357.

కపిల్ చిట్స్ (కోస్తా) ప్రై లిమిటెడ్ తిరుపతి లీగల్‌సెల్ సులూరుపేటలో పనిచేయుటకు కలెక్షన్ మేనేజర్స్, అసిస్టెంట్స్ కావలెను. ✆ 98854 75473/ 97059 09497.

గాయత్రి హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలు చేయుటకు Exp. స్త్రీ/ నర్సులు/ పురుషులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- వరకు ఇవ్వబడును ✆ 75691 03916.

తిరుపతిలో సొసైటీ నందు పనిచేయుటకు రికవరీ ఆఫీసర్స్ (M) కావలెను. జీతం 20K అయోధ్య సొసైటీ. Con: 78427 30185.

TEAM LEADERSగా చిత్తూరు, తిరుపతి ఏరియాలలో On Role/ Off Roleలో M/F కావలెను. PF+జీతం. Q: డిగ్రీ/ MBA, MCA ✆ 94403 51657.

బిఫార్మసీ సర్టిఫికేట్ ఉండి మెడికల్ షాపు నందు ఇవ్వడానికి & పనిచేయడానికి ఇంట్రస్టు ఉన్నవారు వెంటనే సంప్రదించండి. ✆ 91004 16121, 76708 86602.

తిరుపతిలో ప్రముఖ హోటల్‌లో పనిచేయుటకు మేనేజర్ కావలెను. మంచి జీతం + అలవెన్సు Q: ఇంటర్. Contact: 95025 61265.

నిత్యవసర వస్తువులు షాపింగ్‌తో Work From Home ద్వారా ఆదాయం సంపాదించే అవకాశం (M/F) పెట్టుబడి లేదు. ✆ 91105 73365, 94946 04315

తిరుపతిలోని పెట్రోల్ బంక్ నందు పనిచేయుటకు పంప్ బాయ్స్ కావలెను. జీతం: 13 వేలు + ఇన్‌సెంటివ్ ఆన్‌సేల్స్ & హెవీ వెహికల్ ఇన్‌ఛార్జ్ కావలెను ✆ 74166 93333.

అంజన్న హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలు చేయుటకు Exp స్త్రీ/ పు/ నర్సులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- Hydలో 99665 68882/ 99634 89661.

ఫీల్డ్ మేనేజర్స్, Gold వాల్యూయర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీస్టార్ గోల్డ్ కంపెనీకి కావలెను. ఏజ్: 22 to 35, ఫ్రెషర్స్ కూడా ✆ 62810 37879/ 90353 37879

Elica గ్యాస్ స్టవ్ చిమ్నీస్ షోరూం నందు పనిచేయుటకు షోరూం సేల్స్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కావలెను. అనుభవమున్న వారికి ప్రాధాన్యత, తిరుపతి. Cont: 72888 88188

తిరుపతి పరిసర ప్రాంతాలలో పనిచేయుటకు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. జీతం: 25000+ (పెట్రోలు అలవెన్స్+ ఇన్సెంటివ్స్) కలదు. ✆ 99662 71155, 92467 88755.

ఏపీలో ప్రముఖ మద్యం పంపిణీ సంస్థకు జిల్లా వారీగా అనుభవజ్ఞులైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అవసరం. జీతం: 30 వేలు, TA/DAతో సహా ✆ 92463 63624, jobsimfl@gmail.com

ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థకు 10th/ ఇంటర్/ డిగ్రీ చదివిన (M/F) టార్గెట్ తో పనిచేయగల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. కష్టపడే అభ్యర్థులు తమ బయోడేటాను వాట్సాప్ చేయండి. ✆ 9391296125.

వీలేరు లాస్యచిట్స్ నందు వర్కు చేయుటకు మార్కెటింగ్ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ (మగ) అర్హత ఇంటర్ పాస్/ ఫెయిల్ & ఆఫీస్ అసిస్టెంట్ (ఆడ) అర్హత 7వ క్లాసు కావలెను. Cont: 9704520027

DRIVERS

శ్రీసిటీ-తడలో పనిచేయుటకు అనుభవం గల అంబులెన్స్ డ్రైవర్ కావలెను. సంప్రదించండి ఫోన్: 8608373583.

HEALTH & CARE ఆరోగ్యమే మహాభాగ్యం

మనోహరి సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్
యూరాలజి & ఐవిఎఫ్ సెంటర్
548, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి.
0877-2220244, 7659077770
కిడ్నీలో రాళ్ళు?
ఇప్పుడు ప్రపంచంలోనే అత్యాధునిక థూలియం లేజర్ ద్వారా కుట్టు, కోత లేకుండా చికిత్స
కిడ్నీ, మూత్ర, లైంగిక, సంతాన లేమి & క్యాన్సర్ సమస్యలు
యూరాలజి, గైనకాలజి, గ్యాస్ట్రో, ల్యాప్రోస్కోపి, టెస్ట్‌ట్యూబ్ బేబి సెంటర్
Dr. K.HARSHA MBBS, MS, MCH(Urology), FEU, FMAS, DMAS CONSULTANT UROLOGIST & ANDROLOGIST

సూర్య మల్టీ స్పెషాలిటీ & ఎమర్జెన్సీ హాస్పిటల్
చెస్ట్, అలెర్జీ & గైనకాలజి
★ఊపిరితిత్తులు, ★ఆస్తమా, ★నెమ్ము, ★ఇ.ఎన్.టి.,
24 గంటల అత్యవసర కేసులు చూడబడును
డా॥ ఎస్.సూర్యప్రకాష్ MBBS, DNB(Pulmonology), DTCD, FCCP
డా॥ బి. మాధవి MBBS, DGO, DNB (OBG & GYN.)
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజ రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కలదు. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు క్యాష్‌లెస్ సౌకర్యం కలదు.
10-13-516, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి
0877-2280567, 2229444, 9247779341

GYNAECOLOGY

ఇందిర హాస్పిటల్
స్త్రీ సంబంధిత వ్యాధులు, ప్రసూతి వైద్యశాల
శివశక్తి కళ్యాణ మండపం దగ్గర, ప్రశాంతి నగర్, తిరుపతి.
గత 20 సం॥లుగా రెడ్డి & రెడ్డి కాలనీ ఇందిర క్లినిక్‌లో సేవలందించిన డా॥ యం.మమత గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించబడుతున్న హాస్పిటల్
డా॥ యం.మమత MBBS, MD(OBG) స్త్రీల వైద్యనిపుణులు
0877-2222606
7337556382

CARDIOLOGY

వెంకటరమణ హార్ట్ & మెటర్నిటీ హాస్పిటల్
డి.నెం. 10-3-206/ఎ3/ఎ, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి.
0877-2258183, 9490109100
ప్రముఖ గుండె వైద్య నిపుణులు
డా॥ సి.వెంకటరమణ ఎం.డి.,డి.ఎం.,(కార్డియాలజీ)
సంపూర్ణ గుండె చికిత్స
ఇసిజి, 2డి ఇకో & కలర్ డాప్లర్
పిడియాట్రిక్ (చిన్నపిల్లలు) గుండె స్కానింగు ✿ టీయం.టి, హోల్టర్
ఏంజియోగ్రామ్, ఏంజియోప్లాస్టి
పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్
వెంటిలేటర్ సదుపాయం
24 గం॥ ఐసియు
ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు
డా॥ ఆర్.నిరుపమ ఎం.బి.బి.ఎస్., డిజిఓ
స్త్రీలకు & అడోలెసెంట్ కేర్ క్లినిక్
పిల్లలు లేనివారికి చికిత్స
నార్మల్ డెలివరీ & సిజేరియన్ ఆపరేషన్లు ✿ అల్ట్రాసౌండ్ స్కానింగ్
ల్యాపరోస్కోపి & క్రయోథెరపి
EHS, WJHS, ALL TYPES OF INSURANCES AVAILABLE APSPDCL ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కలదు
24 గంటలు ఎమర్జెన్సీ, ICU Cathlab, CTOT, Advanced Surgical OT, Labour Room సౌకర్యం కలదు

CHEST PHYSICIAN

S.V. అలర్జీ & చెస్ట్ హాస్పిటల్, డా॥ ఎన్. సుబ్బారావు, M.D. (చెస్ట్) శ్వాసకోశ వ్యాధుల నిపుణులు New Address. 1st లెఫ్ట్‌క్రాస్, D.B.R. రోడ్, తిరుపతి. ✆ 74161 10259.

డా॥ గండికోట గురుప్రసాద్, M.D., (చెస్ట్), ఊపిరితిత్తుల వ్యాధుల ప్రత్యేక నిపుణులు. శ్రీ సన్‌సైన్ హాస్పిటల్, # 18-1-50, (రిలయన్స్ ఫుట్‌ప్రింట్ ప్రక్కన), కె.టి.రోడ్డు, తిరుపతి. ✆ 80999 37392, 80999 37393.

డా॥ సి.తిరుమల, MD (చెస్ట్), శ్రీ జగన్నాథ్ అలర్జీ & చెస్ట్ హాస్పిటల్ శ్వాసకోశ వ్యాధుల నిపుణులు. ఆస్మా, అలర్జీ, T.B., కొవిడ్ సమస్యలకు సంప్ర: 18-3-53, శాంతినగర్, ఖాదీకాలనీ, అన్నారావు సర్కిల్ దగ్గర, తిరుపతి. ✆ 94411 74811.

DENTAL

మేఘన దంత వైద్యశాల
18-2-91/B, అశోక్‌నగర్, తిరుపతి.
క్లిప్స్ లేకుండా
INVISIBLE BRACES (INVISALIGN)
TTD, POSTAL, APSPDCL ఉద్యోగులకు రీయంబర్స్‌మెంట్ మరియు రాష్ట్ర ప్రభుత్వ, APSRTC, యూనివర్శిటీ ఉద్యోగులకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్
డా॥ ఎం.హేమాద్రి, MDS
0877-2248330
7893327036

HAIR CARE

సూర్య స్కిన్ & హెయిర్ హాస్పిటల్, 208, కోటకొమ్మల వీధి, Opp: వినాయక స్వామి గుడి, తిరుపతి. ✆ 96666 30626, లేజర్ ట్రీట్‌మెంట్స్, Hair Loss, PRP, Skin Whitening, Pimple, Scar, Nail & Allergy Treatments.

NEURO

సుధాకర్ న్యూరో క్యూర్
పక్షవాతం, మూర్ఛ వ్యాధి
తలనొప్పి, మెడ నొప్పి, నడుమునొప్పి
నరములు, కండరముల జబ్బులు
మెదడు & వెన్నెముక ఇన్ఫెక్షన్
తల, కాళ్ళు చేతులు వణుకుట
మతిమరుపు, నిద్ర & మానసిక సమస్యలు
డా॥ యమ్. సుధాకర్ రావు MD(GOLD MEDALIST), DM (NEURO), EX-ASSISTANT PROFESSOR (SVIMS) CONSULTANT NEUROLOGIST
మెదడు, వెన్నెముక, నరముల వైద్య నిపుణులు
10-3-206/ఎ2, వెంకటరమణ హార్ట్ మెటర్నిటీ హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి
0877-2250600
9246770603

EENADU THE WAY CLASSIFIEDS
B/W 5 లైన్ల ప్రకటన రూ. 500/-
Colour 5 లైన్ల ప్రకటన రూ. 600/- మాత్రమే
తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు
వివరాలకు...
80085 13290

మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి
B/W: రూ. 600
Colour: రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

Dr. T.M.NAGESH, M.D., D.M. (Neuro), 24 Hrs. స్ట్రోక్ కేర్ సెంటర్, న్యూరో ఎమర్జెన్సీ, ఐ.సి.యూ, పక్షవాతం, మూర్ఛ, తలనొప్పి, వెన్నునొప్పి, వంటి సమస్యలకై APSPDCL, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రీఎంబర్స్‌మెంట్ సౌకర్యం కలదు. సంప్ర॥ పద్మావతి మల్టీ స్పెషాలిటీ, 1-6-12E, ఆర్.ఎస్. గార్డెన్, పాత మెటర్నిటీ హాస్పిటల్ రోడ్ ప్రక్కన, రాఘవేంద్ర స్వామి మఠం దగ్గర, తిరుపతి. ✆ 0877-2231599, 2230331, 85005 15515.

డా॥ నిరంజన్‌బాబు, MD (MED), DM, Neuro, పక్షవాతం Stokes, I.C.U (24 hrs), ఫిట్స్ (మూర్ఛ), తలనొప్పి, మైగ్రేన్, తల తిరుగుట, తిమ్మిర్లు, మెడ, నడుము, కండరాల నొప్పులు. సంప్ర॥ సాయినారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, DBR హాస్పిటల్ వెనుక, మారుతీ నగర్, తిరుపతి. ✆ 94944 03825.

రవి న్యూరో & ఎమర్జెన్సీ హాస్పిటల్
24 గం॥ స్ట్రోక్ కేర్ సెంటర్
పక్షవాతం, మూర్ఛ, తలనొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలకై సంప్రదించండి.
డా॥ రవిశేఖర్‌రెడ్డి, MD, DM (న్యూరో)
576, రెడ్డి & రెడ్డి కాలని, తిరుపతి.
✆ 0877-2226668, 9394831151

PAEDIATRIC

శ్రీ విష్ణు చిల్డ్రన్స్ హాస్పిటల్
మనోహరి హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి
డా॥ కె.కీర్తన MD Pediatrics, SVMC, Ex-Senior Resident RUIA - Fellowship in Neonatology
పుట్టిన బిడ్డల & చిన్న పిల్లల స్పెషలిస్ట్
24 గం॥ల అత్యవసర చికిత్స
NICU ✦ PICU ✦ నెల తక్కువ, బరువు తక్కువ పిల్లలకు చికిత్స
వెంటిలేటర్
CPAP, SURFACTANT వేయుట
అన్ని రకాల టీకాలు వేయబడును
6303553359

SKIN

ప్రొ॥ డా॥ V.సుధాకర్‌బాబు MD, DDVL చర్మ,సుఖ, HIV/AIDS/ కాస్మటాలజి సమస్యలకు ఉ||10 - 12 గం||, సా||6-8గం|| చిన్నబజారు వీధి, తిరుపతి. 9618976619.

(c) eenadu

తిరుపతి

•తిరుపతి •చంద్రగిరి

విభిన్న కోణంలో రచనలు చేయాలి

ప్రసంగిస్తున్న రచయిత సాగర్

తిరుపతి(మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే: రచయితలు విభిన్న కోణంలో ఆలోచించి రచనలు చేయాలని ప్రముఖ రచయిత సాగర్ శ్రీరామకవచం పేర్కొన్నారు. శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో శనివారం వర్సిటీలో కథలతారు కృష్ణయ్య ధర్మనిధి ఉపన్యాస సదస్సు నిర్వహించారు. వక్త డాక్టర్ భారతి మాట్లాడుతూ ప్రాంతీయ అస్తిత్వ ధోరణికి భాష ప్రాణం పంటిదన్నారు. డీన్ ఆచార్య వాణి, తెలుగు శాఖాధిపతి మధుజ్యోతి తదితరులు ప్రసంగించారు. అధ్యాపకులు సుభాషిణి, యువశ్రీ, విద్యార్థినులు పాల్గొన్నారు.

తిరుమలకు చేరుకున్న త్రిపుర సీఎం

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి దర్శనార్థం త్రిపుర సీఎం మాణిక్ శనివారం తిరుమలకు చేరుకున్నారు. స్థానిక పీనిక్స్ అతిథిగృహం వద్ద సీఎంకు తితిదే ఓఎస్డీ సతీనాయక్, తితిదే బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో సీఎం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

అమ్మవారిని దర్శించుకున్న కర్ణాటక లోకాయుక్త

తిరుచానూరు, న్యూస్‌టుడే: శ్రీపద్మావతీ అమ్మవారిని శనివారం కర్ణాటక లోకాయుక్త జస్టిస్ బీఎస్ పాటిల్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయం వద్ద సూపరింటెండెంట్ రమేష్, మాజీ ఆలయ ఏఈవో గంగరాజు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

సింహ వాహనంపై ఉగ్రప్రత్యంగిరాదేవి

చంద్రగిరి, న్యూస్‌టుడే: తొండవాడలోని శక్తి స్వరూపిణి శ్రీఉగ్రప్రత్యంగిరాదేవి దేవాలయ 17వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా అమ్మవారి మూల మూర్తితో పాటు సపరివార దేవతలకు విశేష అభిషేకం, అలంకరణ సేవలు నిర్వహించారు. శ్రీఉగ్రప్రత్యంగిరా కాళి స్వరూపంతో అలంకృతులైన అమ్మవారు సింహవాహనంపై కొలువుదీరి సంకల్ప పూజలు నిర్వహించారు.

ఉద్యోగ విరమణ పొందుతున్న అధికారులతో ఎస్పీ సుబ్బరాయుడు, పోలీసులు

మూడు దశాబ్దాల సేవలు స్ఫూర్తిదాయకం

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: క్రైమ్ అదనపు ఎస్పీ నాగభూషణ రావు 37 ఏళ్లు, డీఎస్పీ సీఐ శ్రీరాములు 30 ఏళ్లు, ఎస్సీయా పీఎస్ ఎస్‌ఐ గోపి 37 ఏళ్లు, సీసీఎస్ హెచ్‌సీ రవిప్రకాష్ 34 ఏళ్లుగా క్రమశిక్షణ, నిబద్ధత, ప్రజాసేవా దృక్పథంతో పోలీసులు శాఖకు సేవలందించారు. వారి సేవలు యువ అధికారులకు స్ఫూర్తిదాయకమని ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. శనివారం ఉద్యోగ విరమణ పొందుతున్న పోలీసులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అదనపు ఎస్పీ వెంకట్రావు, శ్రీనివాస్, ఏవో కిషోర్‌కుమార్, అసోసియేషన్ అధ్యక్షుడు సోమశేఖర్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీ శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్వర్ణముఖి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి

తిరుపతి(నగరం), న్యూస్‌టుడే: స్వర్ణముఖి నది పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుని రావాలని భాజపా సీనియర్ నేత పి.నవీన్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కలెక్టర్ డా.వెంకటేశ్వర్‌కు ఆయన లేఖ రాశారు.

ఆగని ఏనుగుల దాడులు

☛ కానరాని అటవీశాఖ అధికారులు ☛ భయాందోళనలో రైతులు, ప్రజలు

ఏనుగుల దాడులలో ధ్వంసమైన వరి పంట

చంద్రగిరి గ్రామీణ, న్యూస్‌టుడే: రెండు రోజులుగా గజరాజుల రాకతో చిన్నరామాపురం పంచాయతీ పరిధిలోని రైతులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గురువారం అర్ధరాత్రి నుంచి పంట పొలాలపై ఏనుగుల దాడులు చేస్తున్నప్పటికీ పన పాకం అటవీశాఖ అధికారులు మాత్రం స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం తెల్లవారుజామున మూడు బృందాలుగా విడిపోయిన సుమారు 16 ఏనుగుల గుంపు ఎల్లంపల్లి, భీమవరం, చిన్నరామాపురం మూడు గ్రామాలలోని పెన్నింగ్ రాళ్లు, వరి, అరటి, కొబ్బరి పంట పొలాలపై దాడులు చేసి ధ్వంసం చేశాయి. భాకరాపేట రేంజ్ పరిధిలోని డీఆర్‌వో చైతన్య, సిబ్బంది వచ్చి ప్రజలను అప్రమత్తం చేసి వెళ్లిపోయారు. పనబాక అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి వచ్చి ఫొటోలు తీసుకుని వెళుతున్నారు తప్ప.. ఏనుగులను అడవుల్లోకి తరిమే ప్రయత్నం మాత్రం చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏనుగులు కొండల్రెడ్డి చెరువు పైభాగాన ఉన్న టేకిమాను కోన వద్ద ఉన్నట్లు గ్రామస్థులు తెలుపుతున్నారు. పంట పొలాలపై మళ్లీ దాడులు చేసే అవకాశం ఉన్నందున రైతులు భయాందోళనకు లోనవుతున్నారు. ఇప్పటికైనా పనపాకం రేంజ్ అధికారులు స్పందించి వాటిని తమ పంట పొలాల వైపు రాకుండా దట్టమైన అటవీ ప్రాంతంలోకి తరిమే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

పింఛను అందిస్తున్న తిరుపతి తెదేపా పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, తుడా ఛైర్మన్ దివాకర్‌రెడ్డి తదితరులు

తిరుమలలో పింఛన్ల పంపిణీ

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను శనివారం తెదేపా నాయకులు పంపిణీ చేశారు. స్థానిక బాలాజీనగర్‌లోని, కమ్యూనిటీ భవనంలో 140 మంది స్థానికులకు పింఛన్లు ఇచ్చారు. తెదేపా పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్‌రెడ్డి, బోర్డు సభ్యురాలు లక్ష్మీదేవి, క్లస్టర్ ఇన్‌ఛార్జి శ్రీధర్‌వర్మ, తెదేపా అధ్యక్షులు రాజయాదవ్, ప్రధాన కార్యదర్శి షణ్ముగం, కూటమి నాయకులు పాల్గొన్నారు.

వేద విశ్వవిద్యాలయానికి పరిశోధనా ప్రాజెక్టు మంజూరు

తిరుపతి (విద్య), న్యూస్‌టుడే: భారత ప్రభుత్వ విద్యాశాఖకు చెందిన ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ (ఐకేఎస్) విభాగం 2026-27 సంవత్సరానికి 'కాంపిటేటివ్ రీసెర్చ్ ప్రపోజల్స్' కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని తితిదే శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయానికి ప్రతిష్ఠాత్మక పరిశోధనా ప్రాజెక్టును మంజూరు చేసింది. వేదిక్ రిమెడీస్ అండ్ ప్రాక్టీసెస్ ఇన్ ది ప్రోగ్రెసివ్ రిఫైన్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ కాగ్నిషన్ విథిన్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్' అనే శీర్షికతో ఉన్న ఈ ప్రాజెక్టుకు విశ్వవిద్యాలయం రీసెర్చ్ అండ్ పబ్లికేషన్స్ డైరెక్టర్ డా.ఎ.వెంకట రాధే శ్యామ్ ప్రధాన పరిశోధకునిగా, వైఖానస ఆగమ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.రామకృష్ణ సహ-ప్రధాన పరిశోధకునిగా ఎంపికయ్యారు. రెండేళ్ల కాలవ్యవధిలో చేసే ఈ పరిశోధన వేదవిశ్వవిద్యాలయం సాధించిన కీలక మైలురాయిగా ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

'మెడికల్ మాఫియాను అరికట్టండి'

తిరుపతి(వైద్యవిభాగం), న్యూస్‌టుడే: ప్రజల అనారోగ్య బలహీనతలను ఆసరాగా చేసుకుని అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్న మెడికల్, ఫార్మా మాఫియాను అరికట్టే వరకు పోరాటం చేస్తామని సీపీఐ నాయకులు మురళి, చిన్నం పెంచలయ్య, కేదారి రాధాకృష్ణ హెచ్చరించారు. శనివారం ఔషధ నియంత్రణ పరిపాలన కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

విద్యుత్తు స్వయం సమృద్ధి దిశగా కుప్పం

తిరుపతి(మంగళం), న్యూస్‌టుడే: సీఎం చంద్రబాబు ఆశయానికి అనుగుణంగా కుప్పంను విద్యుత్తు స్వయం సమృద్ధి నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. తిరుపతిలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో శనివారం ఆయన సంబంధిత అభివృద్ధి పనులపై అధికారులు, గుత్తేదారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రస్తుతం 250 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉందని, అవసరమైన విద్యుత్తును కుప్పం పరిధిలోనే ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు.

3న ఐటీఐ విద్యార్థులకు అప్రెంటిస్ మేళా

తిరుపతి(విద్య): తిరుపతిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ఈనెల మూడవ తేదీన ప్రభుత్వ, ప్రైవేటు పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో ఉత్తీర్ణత పొందిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ గణేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివరాలకు 9441 67174, 82970 06849 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

ముఖ యాప్ హాజరుతోనే చెల్లింపులు

తిరుపతి(గ్రామీణం): ఉపాధి హామీ కూలీలు సోమవారం నుంచి ముఖ యాప్‌ద్వారా హాజరు వేస్తేనే కూలి చెల్లింపులు జరుగుతాయని డ్వామా ఏపీడీ చిన్న రెడ్డప్ప పేర్కొన్నారు. తిరుపతి గ్రామీణ మండలం ఉపాధి హామీ కార్యాలయంలో మండలంలోని సిబ్బందికి శనివారం నూతనంగా ఏర్పాటైన నిబంధనలపై అవగాహన కల్పించారు. ఎంపీడీవో మస్తాన్‌వలీ, డిప్యూటీ ఎంపీడీవో దయాసాగర్, ఏపీవో జ్యోతిశ్రీ, సిబ్బంది పాల్గొన్నారు.

మరమ్మతు చేయించండి సారూ!

రుయా ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఓపీ విభాగం ఎదురుగా ఉన్న సిటీ స్కాన్ ముందు అభివృద్ధి పనుల కోసం తవ్వారు. అనంతరం యథావిధిగా రహదారి ఏర్పాటు చేయకపోవడంతో వీల్ చైర్, స్ట్రెచర్‌పై వచ్చే రోగులు అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారులు పర్యవేక్షించి తక్షణమే మరమ్మతు చేయించాలని రోగుల బంధువులు కోరుతున్నారు.

-ఈనాడు, తిరుపతి

విరిగిన ప్రమాద హెచ్చరిక బారికేడ్లు

తిరుచానూరు వైపు నుంచి రామానుజ కూడలికి వచ్చే మార్గంలో లక్ష్మీపురం వద్ద గరుడ వారధిపై ప్రమాదకర మలుపుల్లో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాద హెచ్చరిక బారికేడ్లు విరిగిపోయాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన తెలుపు, పసుపు లైన్లు రంగు వెలిసి దూరం నుంచి సరిగా కనిపించడం లేదు. రామానుజ కూడలిలో డివైడర్ మధ్యలో ఉన్న ప్లాస్టిక్ స్టాండ్లకు అమర్చిన రేడియం స్టిక్కర్ కన్పించడం లేదు. -ఈనాడు, తిరుపతి

రంగు వెలిసిన నవరసాల చిత్రాలు

బాబుజగ్జీవన్‌రామ్ ఉద్యానవనంలో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఓపెన్ ఆడిటోరియం ఏర్పాటు చేసిన నవరసాల నృత్య చిత్రాలు.. సంగీత వాయిద్యాల చిత్రాలు రంగు వెలిసి కాంతిహీనంగా దర్శనమిస్తున్నాయి. నిత్యం సందర్శకులు, వాకర్స్.. ఆదివారం, సెలవు రోజుల్లో చిన్నారులతో తల్లిదండ్రులు పార్కుకు వస్తుంటారు. రంగు వెలిసిన చిత్రాల స్థానంలో నూతన చిత్రాలను చిత్రీకరించి ఆహ్లాదకరంగా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -ఈనాడు, తిరుపతి

రాజేష్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రముఖులు

ఘనంగా జన్మదిన వేడుకలు

తిరుచానూరు, న్యూస్‌టుడే: తిరుపతి గ్రామీణ మండలం తనపల్లి గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త రొమ్మల రాజేష్‌రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం ఆయన సన్నిహితులు, అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. తిరుచానూరులోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో జరిగిన జన్మదిన వేడుకల్లో ఆయన భారీ కేకును కోశారు. పలువురు ప్రముఖులు ఆయన్ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఆసుపత్రి నిర్మాణంపై అభ్యంతరం

నిరసన తెలియజేస్తున్న స్థానికులు

తిరుపతి(మంగళం), న్యూస్‌టుడే: నివాసాల మధ్యలో ఆసుపత్రి నిర్మాణం వద్దంటూ కూరపాటి లేఅవుట్ వాసులు డిమాండ్ చేశారు. తిరుపతి నగర పరిధి తిమ్మినాయుడుపాలెం సమీపంలోని కూరపాటి లేఅవుట్, కేఆర్‌నగర్ వాసులు ఆసుపత్రి నిర్మాణం వద్దంటూ శనివారం నిరసన వ్యక్తం చేశారు. 97 అంకణాల స్థలంలో, అదీ ఇళ్ల మధ్యలో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శాస్త్ర, సాంకేతిక రంగాలతో దేశ పురోగతి

మాట్లాడుతున్న ఎస్వీయూ వీసీ నరసింగరావు

తిరుపతి (ఎస్వీయూ), న్యూస్‌టుడే: ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా శాస్త్ర, సాంకేతిక రంగాల పురోగతే కీలకమని ఎస్వీయూ వీసీ నరసింగరావు పేర్కొన్నారు. ఎస్వీయూ శ్రీనివాస ఆడిటోరియంలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఆచార్య ఎన్.జి.రంగా విశ్వవిద్యాలయం వీసీ శారద జయలక్ష్మీదేవి, ఎస్వీయూ వీసీ నరసింగరావు, బెంగళూరు జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్ నుంచి ఆచార్య రవి తదితరులు హాజరయ్యారు.

● తిరుపతి(మహిళా వర్సిటీ): సమాజాభివృద్ధిలో సైన్స్ పాత్ర కీలకమని శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఉపకులపతి ఆచార్య వి.ఉమ పేర్కొన్నారు. వర్సిటీలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

● శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. స్విమ్స్ కార్డియాలజీ వైద్యురాలు వి.వనజాక్షమ్మ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ప్రిన్సిపల్ నారాయణమ్మ పాల్గొన్నారు.

ఎస్పీడీసీఎల్‌లో ఉద్యోగోన్నతులు

తిరుపతి(జీవకోన), న్యూస్‌టుడే: ఏపీఎస్పీడీసీఎల్ సంస్థలో పలువురికి ఉద్యోగోన్నతులు కల్పిస్తూ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి ఉత్తర్వులు జారీ చేసినట్లు సంస్థ జనరల్ మేనేజర్ సి.హెచ్.రామచంద్రరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి, కడప సర్కిల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా విధులు నిర్వర్తిస్తున్న పి.రమేష్, బి.మురళీధర్‌రెడ్డికి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా ఉద్యోగోన్నతి కల్పించినట్లు తెలిపారు. తిరుపతి, కడప, శ్రీసత్యసాయి జిల్లా సర్కిళ్లలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా విధులు నిర్వర్తిస్తున్న జి.వెంకటరమణ, ఎన్.మదన్‌మోహన్, ఆర్.ప్రవీణ్‌కుమార్‌యాదవ్‌లకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా ఉద్యోగోన్నతి కల్పించారు. కడప, తిరుపతి, నెల్లూరు సర్కిళ్లలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న యు.ఎస్.కె.బర్కబాస్, ఎ.శోభ, ఎమ్.రమేష్‌లకు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లుగా ఉద్యోగోన్నతి కల్పించారు.

2.64 లక్షల మందికి రూ.113 కోట్లు

రేణిగుంట: పింఛన్లను అర్హుల ఇంటికే వెళ్లి అందజేయాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మండలంలోని ఎస్ఎన్ పురంలో పింఛన్లను పంపిణీ చేశారు. జిల్లాలో 2,64,041 మందికి సుమారు రూ.113.85 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

ఉద్యోగ విరమణ పొందిన భాస్కరుడు, తులసి దంపతులను సన్మానిస్తున్న అధ్యాపకులు

అధ్యాపకుడిగా భాస్కరుడి సేవలు అభినందనీయం

తిరుపతి(విద్య), న్యూస్‌టుడే: ఎస్వీ ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్, వేదిక్ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ డా.పోలు భాస్కరుడు ఉద్యోగ విరమణ సన్మాన సభ శనివారం ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో విద్యార్థులు, అధ్యాపకులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ నిర్మాత, తుడా మాజీ ఛైర్మన్ ఎన్వీ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నేతలు ఊకా విజయ్ కుమార్, చిన్నంగారి రమణ, ఎస్వీయూ రిజిస్ట్రార్ భూపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

నేడు జనసేన తిరుపతి పార్లమెంటరీ సమావేశం

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి జనసేన సమావేశం రేణిగుంట రోడ్డులోని ఓ కల్యాణమండపంలో ఆదివారం జరగనుంది. పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అధ్యక్షతన ఈ సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఫిబ్రవరి 26వ తేదీ ప్రారంభమైన జనసేన సభ్యత్వ నమోదును ఈసారి భారీగా చేయాలని పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో పార్టీ శ్రేణులకు మంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.

పుస్తకాల ఆవిష్కరణ

పుస్తకావిష్కరణలో రచయిత, అతిథులు

తిరుపతి (ఎస్వీయూ), న్యూస్‌టుడే: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ హాల్లో శనివారం ప్రముఖ రచయిత డాక్టర్ వి.ఆర్.రాసాని రాసిన 'సీమ యవనిక', 'నాలుగో నాటకం', 'మా ఊరి కథలు' అనే మూడు పుస్తకాలను ఆవిష్కరించి పరిచయం చేశారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, విద్యార్థి సంక్షేమం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఓ.ఆర్.ఐ డైరెక్టర్ ఆచార్య పి.సి.వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. రచయితలు, అధ్యాపకులు, వివిధ విభాగాల విద్యార్థులు పాల్గొన్నారు.

నియామకం



సుబ్రహ్మణ్యం

తిరుపతి(నగరం), న్యూస్‌టుడే: తిరుపతికి చెందిన టీఎన్‌టీయూసీ సీనియర్ నాయకుడు కొలకలపూడి సుబ్రహ్మణ్యంను రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి సభ్యునిగా నియమిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఆ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.

డిగ్రీ ఫలితాల విడుదల

తిరుపతి(విద్య), న్యూస్‌టుడే: తితిదే ఎస్వీ ఆర్ట్స్ కళాశాల అటానమస్ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ ఫలితాలను శనివారం విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి చలపతి తెలిపారు.

జనసేన సభ్యత్వం వేగవంతం చేయండి

చంద్రగిరి, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో జనసైనికులు పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని నియోజకవర్గ బాధ్యుడు దేవర మనోహర్, ఏపీ ఇరిగేషన్ ఛైర్మన్, చిత్తూరు పార్లమెంట్ పరిశీలకులు పేగుళ్ల లీలా కృష్ణ కోరారు. చంద్రగిరి జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం ఆ పార్టీ నియోజకవర్గ స్థాయి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.



ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణం

రేవంత్‌కుమార్

షాపూర్‌నగర్, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. తిరుపతికి చెందిన ప్రవలిక, చిట్టిరెడ్డి రేవంత్‌కుమార్(38) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పిల్లలతో కలిసి నగరానికి వచ్చి పద్మానగర్ ఫేజ్-2లో నివాసం ఉంటున్నారు. ఆయన సుచిత్రలోని ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్, ప్రవలిక దుండిగల్‌లోని గ్రాంట్‌పార్కు పరిశ్రమలో పనిచేస్తున్నారు. రేవంత్‌కుమార్ కుటుంబ అవసరాల నిమిత్తం తెలిసిన వారి వద్ద అప్పులు చేశారు. అప్పులు పెరిగి చెల్లించలేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి



చెంచయ్య

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: విద్యుదాఘాతానికి గురైన ఎలక్ట్రీషియన్ మృతి చెందినట్లు తిరుపతి తూర్పు పీఎస్ ఎస్‌ఐ రామస్వామి తెలిపారు. కేవీపల్లి మండలం తిరుమలరెడ్డిపల్లికి చెందిన చెంచయ్య(40) పదిహేనేళ్ల కిందట తిరుపతికి వచ్చారు. భార్య సుజాత, ఇద్దరు కుమార్తెలు, కుమారుడుతో కలసి కొర్లగుంటలోని సొంతింటిలో నివాసం ఉంటూ ఎలక్ట్రీషియన్ పనులు చేస్తూ జీవిస్తున్నారు. శనివారం స్థానిక పెద్దకాపు వీధిలో నూతనంగా నిర్మిస్తున్న భవనంలో మోటారు అమర్చుతూ విద్యుదాఘాతానికి గురయ్యారు. స్థానికులు సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శరీరంపై ఎలాంటి విద్యుత్ షాకు సంబంధించిన గాయాలు లేవని.. గుండెపోటుతో మరణించి ఉండవచ్చని వైద్యులు భావించారు.

వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి.. బంగారు గొలుసు చోరీ

చంద్రగిరి, న్యూస్‌టుడే: కొత్తపేట దాసరవీధి దళితవాడలోని ఓ ఇంటిలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. వీధి చివరలోని ఇంటిలో ఒంటరిగా నివసిస్తున్న రాజమ్మ(65) అనే వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న ఆగంతకుడు ఇంటిలోకి ప్రవేశించి వృద్ధురాలి గొంతు పట్టుకుని రాజమ్మ మెడలోని 8 గ్రాముల బంగారు గొలుసును దోచుకెళ్లాడు. కొంతసేపటి తర్వాత తేరుకున్న వృద్ధురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గుమిగూడారు. అప్పటికే దుండగుడు ఉడాయించాడు. శనివారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనాస్థలిని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

(c) eenadu

శ్రీకాళహస్తి

• శ్రీకాళహస్తి • సత్యవేడు • రైల్వేకోడూరు

వేడుకగా కల్యాణ వెంకన్న ఊయల సేవ

ఊయలపై వేంకటేశ్వర స్వామి

నారాయణవనం, న్యూస్‌టుడే: శ్రీ పద్మావతీ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామికి శనివారం ఊంజల్ సేవ వేడుకగా జరిగింది. ఉభయ దేవేరుల సమేత స్వామివారికి ప్రత్యేక సంకీర్తనల నడుమ ఊయల సేవ నిర్వహించారు. ● **నాగలాపురం:** వేద నారాయణస్వామి ఆలయంలో మూలవర్లకు విశేషాభిషేకాలు చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత వేదనారాయణులకు వేదమంత్రోచ్చారణల నడుమ ఊయలసేవ నిర్వహించారు.

శనిభగవానునికి విశేష అభిషేకాలు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ముక్కంటి ఆలయంలో కొలువుదీరిన శనిభగవానునికి విశేష అభిషేకాలు జరిపారు. శనివారం సందర్భంగా సంకల్ప పూజలు చేసి స్వామి వారికి నిర్వహించే తిలతైలంతో పాటు వివిధ పూజా ద్రవ్యాల అభిషేకాలు చేయించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

శనిభగవానునికి క్షీరాభిషేకాలు నిర్వహిస్తున్న అర్చకులు

పేదలందరికీ సంక్షేమ పథకాలు

ఏర్పేడు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వంలో పేదలకు నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి సతీమణి రిషితారెడ్డి తెలిపారు. మండలంలోని మర్రిమందలో శనివారం పింఛన్లు పంపిణీ చేశారు. మల్లాడి డ్రగ్స్ పరిశ్రమ సహకారంతో ఎస్సీకాలనీకి చెందిన వెంకటేష్‌కు మూడు చక్రాల విద్యుత్తు సైకిల్‌ను వితరణగా అందజేశారు. తెదేపా మండల అధ్యక్షుడు నాగరాజునాయుడు, నాయకులు పాల్గొన్నారు. ● **సత్యవేడు:** అర్హులకు ఎన్టీఆర్ భరోసా పింఛను అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెదేపా నియోజకవర్గ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ కూరపాటి శంకర్‌రెడ్డి అన్నారు. శనివారం కృష్ణయ్య శెట్టి వీధిలో లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. కొత్త సిమెంట్‌రోడ్డును నాయకులతో కలిసి ప్రారంభించారు. తెదేపా మండలాధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

మూడు చక్రాల విద్యుత్తు సైకిల్‌ను అందిస్తున్న రిషితారెడ్డి, నాయకులు

ఐసర్‌లో పరిశోధన పండగ

✧ తరలివచ్చిన విద్యార్థులు

ఏర్పేడు, శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ఏర్పేడు మండలంలోని భారతీయ విజ్ఞాన శిక్షణ, పరిశోధన సంస్థ (ఐసర్)లో జాతీయ సైన్స్ దినోత్సవం శనివారం పండగ వాతావరణంలో ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పలు ప్రాంతాలకు చెందిన వారు తరలివచ్చారు. అక్కడ ప్రదర్శించిన వివిధ పరిశోధన ప్రాజెక్టు నమూనాలను ఆసక్తిగా తిలకించారు.

ఐసర్‌లో నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవానికి తరలివస్తున్న విద్యార్థులు

ఆలోచించి అబ్బురపరిచేలా

ఐసర్ ప్రాంగణంలోకి ప్రవేశించినప్పటి నుంచి విద్యార్థులు ఆలోచించేలా వివిధ పరిశోధన ప్రాజెక్టులు దర్శనమిచ్చాయి. ప్రధానంగా పాములు, పక్షుల రకాలు వాటి జీవన విధానం, వివిధ పరిశ్రమలకు సంబంధించిన లోగోలు, స్వచ్ఛమైన గాలి తయారీ విధానం, పర్యావరణ పరిరక్షణ వంటివి పదుల సంఖ్యలో ప్రయోగాలు కనువిందు చేశాయి.

ఆసక్తి పెరిగింది

మా పాఠశాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు ఐసర్‌కు చేరుకున్నాం. ఇక్కడ అడుగు పెట్టగానే ప్రతి భవనానికి శాస్త్రవేత్తల పేర్లు, శాస్త్రీయ నామాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, తరగతి గదులు దర్శనమివ్వడం ఎంతగానో నచ్చి సైన్స్‌పై ఆసక్తి పెరిగింది. **- దర్శన్, బండారుపల్లి, జడ్పీ ఉన్నత పాఠశాల**

అవగాహన కలిగింది

ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాల్లో మాత్రమే సైన్స్ చదువుకున్నాం. ఇక్కడికి రాగానే ప్రత్యక్షంగా వివిధ ప్రాజెక్టుల గురించి తెలుసుకున్నాం. ఐసర్‌లో పరిశోధన ల్యాబ్‌లు, ఇక్కడి విద్యా విధానంపై అవగాహన ఏర్పడింది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తే పాఠశాల విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. **- మోక్షిత్, రైల్వేకోడూరు**

జాతరలో నిబంధనలు పాటించాలి

పుల్లంపేట, న్యూస్‌టుడే: పుల్లంపేట మండలం దేవరకొండలో మార్చి రెండో తేదీన జరిగే తిరుణాలలో చాందినీ బండ్ల ఏర్పాటు చేసే వ్యక్తులు తప్పని సరిగా పోలీస్‌స్టేషన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సీఐ శ్రీనివాసులు, ఎస్సై చిన్నరెడ్డప్ప అన్నారు. దేవరకొండలో జరిగే కనకరుద్రమ్మ తిరుణాల ప్రాంగణాన్ని వారు శనివారం పరిశీలించారు. తిరుణాల సమయంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యులు పోలీసులను కోరారు.

అంగన్‌వాడీ కార్యకర్తలకు అవగాహన

కేవీబీపురం, న్యూస్‌టుడే: మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో బేటీ బచావో.. బేటీ పఢావోపై తప్పనిసరిగా అవగాహన కార్యక్రమాలతో పాటు పిల్లలకు ఆ దిశగా బోధనసాగాలని అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు కల్పలత, రాజేశ్వరి సూచించారు. శనివారం మండల కేంద్రంలో సెక్టార్ సమావేశాన్ని నిర్వహించి అంగన్‌వాడీ పరిధిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, బాల్యవివాహాల నిర్మూలన, ఎనీమియా, టీబీ జోల్ గర్భధారణ వంటి సమస్యలపై వీడియోల ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

చెత్తాచెదారాల తొలగింపు

స్పందనకు వందనం

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని జగదంపల్లె, వినాయకనగర్ ప్రాంతాల్లో చెత్త చెదారాలు నిండుకున్న సమస్యపై గత నెల 27న 'మేమున్నాం.. మీకు తోడుగా' శీర్షికన 'ఈనాడు'లో వార్త ప్రచురితమైంది. స్పందించిన పంచాయతీ అధికారులు శనివారం ఆ ప్రాంతాలను శుభ్రం చేయించారు.

దర్జీల సంక్షేమానికి కృషి

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: తమకు అండగా నిలిచిన దర్జీల అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి హామీ ఇచ్చారు. పట్టణంలోని టైలర్ల సంక్షేమ సంఘ భవనంలో టైలర్స్‌డే నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దర్జీలకు బృందావన టైలర్స్ కాలనీలో పక్కా ఇళ్లకు అవకాశం కల్పించినట్లు వివరించారు. దర్జీల సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు బాలయ్య, సుబ్రహ్మణ్యం, సభ్యులు పాల్గొన్నారు. ● **వరదయ్యపాళెం:** ఆర్థికంగా వెనుకబడిన దర్జీలకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, రుణాలు, ఇంటి స్థలాలు, పక్కాఇళ్లు మంజూరు చేయాలని మండల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆంబాకం చిన్నిరాజ్ కోరారు. ప్రపంచ టైలర్స్ దినోత్సవం సందర్భంగా వరదయ్యపాళెంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు బాబు పాల్గొన్నారు. ● **నాగలాపురం:** నాగలాపురం, పిచ్చాటూరులో దర్జీల దినోత్సవాన్ని నిర్వహించారు.

సైన్స్‌తో జీవితాల్లో మార్పు

సైన్స్ ఎగ్జిబిషన్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ఆదిమూలం

నాగలాపురంలో.. నమూనాలు ప్రదర్శిస్తున్న విద్యార్థులు

ప్రదర్శనను తిలకిస్తున్న విద్యార్థులు

పెనగలూరు, పుల్లంపేట, న్యూస్‌టుడే: నైతిక విలువలతో కూడిన శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని డీఈఓ నాగయ్య అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పుల్లంపేట, పెనగలూరులో సైన్స్ మేళా నిర్వహించారు. ఉత్తమ ప్రదర్శనలకు ప్రోత్సాహక బహుమతులను అందించారు. ● వరదయ్యపాళెంలో ఉపాధ్యాయులు సీవీ రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నమస్కరించారు. ఎంఈవోలు చక్రధరరావు, నాగేశ్వరరావు, గిరివరదయ్య పాల్గొన్నారు. ● **రేణిగుంట:** విద్యార్థులు మూఢ నమ్మకాలను వదిలి శాస్త్రీయ భావజాలంతో ఆలోచించాలని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హరినాథ్ సూచించారు. గురుకుల పాఠశాలలో జాతీయ సైన్స్ డేలో ప్రదర్శనలు తిలకించారు. ● **నారాయణవనం:** సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆన్ క్వాంటమ్ టెక్నాలజీ అండ్ ఇండియాస్ సైంటిఫిక్ విజన్, వ్యాసరచన పోటీలు వుమెన్ ఇన్ సైన్స్, వికసిత్ భారత్, సైన్స్ నమూనా ప్రదర్శన చేపట్టారు. ● **నాగలాపురం:** నాగలాపురం, పిచ్చాటూరు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సైన్స్ దినోత్సవాన్ని ఎంఈవోలు బాబయ్య, జనార్దన్‌రాజు, యుగంధర్‌రాజు, హెచ్ఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. ● **కేవీబీపురం:** కేవీబీపురం ఉన్నత పాఠశాలలో సైన్స్ మేళాను ఎమ్మెల్యే ఆదిమూలం పరిశీలించారు. ఎంఈవో-2 రవికుమార్, హెచ్ఎం సురేష్ ఉన్నారు. ● **రైల్వేకోడూరు:** పట్టణంలోని శ్రీ ధరణి విద్యానికేతన్, సిల్వర్‌బెల్స్, గౌరీశంకర్, విజ్డమ్ ఉన్నత పాఠశాలల్లో సైన్స్ డే సంబరాలు జరిగాయి. ఎంఈవో2 సుందర్‌బాబు పాల్గొని పరిశీలించారు. ● **శ్రీకాళహస్తిగ్రామీణం (ఏర్పేడు):** శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల్లోని పాఠశాలల్లో శనివారం విజ్ఞాన మేళా నిర్వహించారు. విద్యార్థులు ప్రాజెక్టులు ప్రదర్శించారు.

మంత్రికి సత్కారం

మంత్రి మనోహర్‌ను సత్కరిస్తున్న సాయిప్రసాద్, నాయకులు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ముక్కంటి ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్ కొట్టె సాయిప్రసాద్ కలిశారు. తిరుపతిలో శనివారం మంత్రిని సత్కరించారు. శ్రీకాళహస్తీశ్వరాలయం తరఫున స్వామి, అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను మంత్రికి అందజేశారు. కార్యక్రమంలో ..., నైవేద్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు.

దుకాణాలతో తప్పని ఇక్కట్లు

శ్రీకాళహస్తి పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు వీలుగా ఎన్టీఆర్ ఉద్యానం ఏర్పాటు చేశారు. కానీ ఉద్యాన ప్రవేశ మార్గం ఇరువైపులా దుకాణాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంతో రోజూ వ్యాయామం కోసం వచ్చే పాదచారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రవేశ ద్వారం వద్ద ఇరుకుగా మారడం, దుకాణాల కారణంగా ఉద్యానంలో ప్రశాంతతకు భంగం వాటిల్లుతోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. **- న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి**

ఓటర్ల కోసం ప్రత్యేక శిబిరాలు

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: ఓటర్ల కోసం పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక శిబిరాలు (స్పెషల్ క్యాంప్స్) నిర్వహిస్తున్నట్లు తహసీల్దారు అమర్‌నాథ్, ఎన్నికల డీటీ వెంకటరమణ తెలిపారు. శనివారం మండల పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్వోలు, సూపర్‌వైజర్లతో కార్యక్రమాలు చేపట్టారు. శిబిరాల్లో ఓటర్లు పాల్గొని తమ వివరాలను సరిచూసుకోవాలని వివరించారు.

కాలువపై ఆక్రమణలు తొలగించండి

సత్యవేడు, న్యూస్‌టుడే: మండలంలోని పేరడం గ్రామం సత్యవేడు-ఊత్తుకోట ప్రధాన రహదారి సమీపంలో ఉన్న కాలువ ఆక్రమణకు గురైంది. గతేడాది కురిసిన వర్షాలకు అటవీ ప్రాంతం నుంచి వచ్చే వరద కాలనీ, రోడ్లపైకి చేరి ప్రజలు అవస్థలు పడ్డారు. పలువురు కాలువలు ఆక్రమించి ఏకంగా ఇళ్లు నిర్మించుకుని తన స్థలంలోకి కలుపుకొంటున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలువలపై ఉన్న ఇళ్లను తొలగించి పూడికతీత పనులు చేయాలని కోరుతున్నారు.

వేద విశ్వవిద్యాలయానికి పరిశోధన ప్రాజెక్టు

తిరుపతి (విద్య), న్యూస్‌టుడే: భారత ప్రభుత్వ విద్యాశాఖకు చెందిన ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ (ఐకేఎస్) విభాగం 2026-27 సంవత్సరానికి 'కాంపిటేటివ్ రీసెర్చ్ ప్రపోజల్స్' కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని తితిదే శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయానికి ప్రతిష్ఠాత్మక పరిశోధన ప్రాజెక్టును మంజూరు చేసింది. విశ్వవిద్యాలయం రిసెర్చ్ అండ్ పబ్లికేషన్స్ డైరెక్టర్ డా.ఎ.వెంకట రాధేశ్యామ్ ప్రధాన పరిశోధకునిగా, వైఖానస ఆగమ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.రామకృష్ణగా ఉండనున్నారు.

ముక్కంటి సేవలో సీజేఐ సతీమణి

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సతీమణి సవిత వశిష్ఠ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి సతీమణి సుచిత మిశ్రాతో కలిసి వాయులింగేశ్వరున్ని దర్శించుకున్నారు. వారికి అధికారులు, న్యాయమూర్తులు స్వాగతం పలికారు. స్థానిక 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసనాయక్, న్యాయమూర్తులు బేబీరాణి, కృష్ణప్రియ, ఏఈవోలు విద్యాసాగర్‌రెడ్డి, మోహన్, ఆలయ తనిఖీ అధికారి వెంకటస్వామి, ఏపీఆర్‌వో రవి తదితరులు పాల్గొన్నారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సతీమణి సవిత వశిష్ఠకు జ్ఞాపిక అందజేస్తున్న 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసనాయక్, ఏఈవో మోహన్

లక్ష్మీ నరసింహస్వామి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి

నారాయణవనం, న్యూస్‌టుడే: సింగిరికోనలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరస వెంకటనారాయణ భట్టి శనివారం సందర్శించారు. ఆలయ నిర్వాహకులు గిరిబాబు, భాస్కర్ ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలో నిర్వహించిన సుదర్శన, ధన్వంతరి హోమంలో పాల్గొని స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం నారాయణవనంలోని శ్రీ పద్మావతీ సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు వేదమంత్రాలతో ఆయన్ను ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

లక్ష్మీ నరసింహస్వామి స్వామిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరస వెంకటనారాయణ భట్టి

విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి స్వాగతం

రేణిగుంట, న్యూస్‌టుడే: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్‌కు రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. జిల్లా పర్యటన నిమిత్తం శనివారం ఇక్కడికి చేరుకున్న ఆయనకు కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, అదనపు జిల్లా జడ్జి గురునాథ్, శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకాష్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం దామినేడు సమీపంలో జిల్లా కోర్టు భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్న ప్రదేశాల పరిశీలనకు వెళ్లారు.

గిరిజనులు ఆర్థిక స్వావలంబన సాధించాలి

వరదయ్యపాళెం, న్యూస్‌టుడే: గిరిజనులు ఆర్థిక స్వావలంబనతో సామాజిక ప్రగతి సాధించాలని తహసీల్దారు సుధీర్‌రెడ్డి కోరారు. మండలంలోని రామలింగాపురం ఎస్టీకాలనీలో శనివారం పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా గిరిజనులకు హక్కులు, చట్టాల గురించి వివరించారు. గిరిజనులు సమస్యలను తహసీల్దారుకు విన్నవించారు. క్వారీ వాహనాలతో రోడ్డు అధ్వానంగా మారిందని, బాగు చేయాలని కోరారు. 40 ఏళ్ల క్రితం నిర్మించిన పక్కా ఇళ్లు శిథిలమయ్యాయని, కొత్తవి మంజూరు, శ్మశానానికి దారి, పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. డీవీఎంసీ సభ్యుడు త్యాగరాజు, నాయకుడు కుమార్‌చౌదరి, మునిరాజ, ఉపాధి ఏపీవో గణేష్ పాల్గొన్నారు.



75 మోటార్ల తీగలు చోరీ

కేవీబీపురం, న్యూస్‌టుడే: కేవీబీపురం పంచాయతీ పరిధిలోనే సుమారు 60 మంది రైతులకు చెందిన 75 వ్యవసాయ మోటార్లకు అమర్చిన విద్యుత్తు పరికరాలను గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి చోరీ చేశారు. శనివారం పొలాలకు వెళ్లిన రైతులు మోటార్లను చూసి అవాక్కయ్యారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ఓబయ్య కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

మినరల్ వాటర్ ప్లాంటు దగ్ధం

కేవీబీపురం, న్యూస్‌టుడే: మండలంలోని అంజూరులో పెట్రోల్ డబ్బాకు నిప్పు అంటుకుని శనివారం సాయంత్రం మినరల్ వాటర్ ప్లాంటు దగ్ధమైంది. స్థానికుల కథనం మేరకు... అంజూరుకు చెందిన తిరుపాల్ మినరల్ వాటర్ ప్లాంటుతో పాటు పెట్రోల్ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. సాయంత్రం పెట్రోల్ డబ్బాకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని మంటలు చెలరేగడంతో డబ్బా పేలి మంటలు ప్లాంటుకు, ఇంటికి అంటుకున్నాయి. ఇంట్లో గ్యాస్ సిలిండర్లు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రమాదంలో రూ.10 లక్షల వరకు ఆస్తినష్టం కలిగినట్లు బాధితుడు వాపోయాడు.

16 ఎకరాల్లో అరటి..

34 లక్షల మేర పంట నష్టం

పుల్లంపేట: మండల పరిధిలోని అనంతసముద్రం పంచాయతీలో ఆకతాయి చేష్టలకు 16 ఎకరాల్లోని అరటి పంట దగ్ధమైంది. ఈ ఘటనలో రూ.34 లక్షల మేర పంట నష్టం వాటిల్లినట్లు బాధితులు శ్యామల, సరోజనమ్మ, వరలక్షుమ్మ, బలరామిరెడ్డి తెలిపారు. శనివారం ఆకతాయిలు ఎవరో అరటి పంటకు నిప్పు పెట్టారని వాపోయారు. అధికారులు స్పందించి ఆదుకోవాలని కోరారు.

2.64 లక్షల మందికి రూ.113 కోట్లు

రేణిగుంట, న్యూస్‌టుడే: పింఛన్లను అర్హుల ఇంటికే వెళ్లి అందజేయాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మండలంలోని ఎస్ఎన్ పురంలో పంపిణీని పరిశీలించారు. జిల్లాలో 2,64,041 మందికి సుమారు రూ.113.85 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. డీఆర్‌డీఏపీడీ శోభన్‌బాబు, తెదేపా మండల అధ్యక్షుడు మునిచంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

'తిరు'ఆహ్లాదం.. యువత ఉత్సాహం

న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి, ఏర్పేడు: ఏర్పేడులోని తిరుపతి ఐఐటీలో పండగ వాతావరణం నెలకొంది. సాంకేతిక వైభవాన్ని చాటుతూ ఆకట్టుకునే కార్యక్రమాలు, ఆద్యంతం మిస్టరీతో సాగే క్రీడలు, ఫ్యాషన్ షోలతో ఐఐటీ వేదిక మరింత వెలుగులు సంతరించుకుంది. యువత ఉత్సాహంతో కేరింతలు, ఆకట్టుకునే వస్త్రధారణ, డీజేలు తిరు ఉత్సవ్ రెండో రోజు ప్రధానాంశంగా సాగాయి. కాశీష్ రాథోర్ డీజే ఉర్రూతలూగించింది.

పోటీలో పాల్గొన్న విద్యార్థులు

945 గ్రాముల గంజాయి పట్టివేత, వ్యక్తి అరెస్టు

రేణిగుంట, న్యూస్‌టుడే: గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతడి నుంచి 945 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రేణిగుంట గ్రామీణ సీఐ మంజునాథ్‌రెడ్డి తెలిపారు. శనివారం అత్తూరు సమీపంలోని ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో గాజులమండ్యం పోలీసులు నిందితుణ్ని పట్టుకున్నారు. అతడు బిహార్ రాష్ట్రం పట్నాకు చెందిన గజేంద్రరాయి అని గుర్తించారు.

అంటరానితనం చట్ట విరుద్ధం

రేణిగుంట, న్యూస్‌టుడే: అంటరానితనం చట్ట విరుద్ధమని, ఈ అంశంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రెవెన్యూ, పోలీసు సిబ్బంది తెలిపారు. శనివారం సాయంత్రం మండలంలోని గురవరాజుపల్లె ఎస్టీ కాలనీలో సివిల్ రైట్స్ డే నిర్వహించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రీసర్వే డీటీ దిలీప్, వీఆర్వో శంకర్, పంచాయతీ కార్యదర్శి రేవతి, పోలీసు సిబ్బంది గౌరినాయుడు, తదితరులు పాల్గొన్నారు.

మత్తుతో జీవితాలు చిత్తు

పుల్లంపేట, న్యూస్‌టుడే: మత్తులో పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్సై చిన్నరెడ్డప్ప అన్నారు. శనివారం స్థానిక ఆదర్శ పాఠశాలలో యువత పెడదారిన పడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మత్తు, మాదకద్రవ్యాలు తీసుకోవడంతో కలిగే అనర్థాలను వివరించారు. డిప్యూటీ డీఈవో నాగయ్య, ఎంఈవో చక్రధర్‌రాజు, ప్రిన్సిపల్ లీలాశ్రీహరి, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పరామర్శ

పిచ్చాటూరు: నీరువాయికి చెందిన తెదేపా నేత నందగోపాల్ మృతికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శనివారం నివాళులర్పించారు. మృతుని భార్య, సింగిల్‌విండో డైరెక్టర్ నాగరాణిని ఆయన పరామర్శించారు. ఆయన వెంట ఏఎంసీ మాజీ ఛైర్మన్ ఇళంగోవన్‌రెడ్డి, తెదేపా నేతలు అరుళ్‌ప్రకాష్, జార్జి, నాగరాజు, ఆర్ముగం తదితరులు ఉన్నారు.

అనాథ మహిళను ఆదుకుందాం.. పుల్లంపేట: రెడ్డిపల్లి దళితవాడకు చెందిన సుబ్బలక్ష్మి ప్రమాదానికి గురై కొన్ని నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈమెకు సేవలు అందించేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించడంతో అనాథగా మారారు. ఇలాంటి వారిని ఆదుకొనేందుకు జైభీమ్ సేవాసమితి సిద్ధంగా ఉందని అధ్యక్షుడు శ్రీనివాసులు తెలిపారు. సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు.

రైతుల సమస్యల పరిష్కారానికి కృషి

శ్రీకాళహస్తిగ్రామీణం(ఏర్పేడు), న్యూస్‌టుడే: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తామని భాజపా రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు కుమారస్వామి తెలిపారు. శ్రీకాళహస్తి మండలంలోని వెలంపాడు సమీపంలోని సగంలో నిలిచ సోమశిల- స్వర్ణముఖి కాలువను శనివారం పరిశీలించారు. సమస్యను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వీబీజీ రామ్ జీ పనికి ఆహార పథకం కూలీలతో మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన కిసాన్ మోర్చా సభ్యులకు నియామకం పత్రాలు అందించారు. కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు సామాంచి శ్రీనివాస్, నాగరాజు, సురేంద్రనాథ్‌రెడ్డి, వెంకటేష్ పాల్గొన్నారు.



సమస్యలు తెలుసుకుంటున్న భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు : శ్రీకాళహస్తిగ్రామీణం(ఏర్పేడు), న్యూస్‌టుడే: సక్రమంగా విధులు నిర్వర్తించని క్షేత్ర సహాయకులపై కఠిన చర్యలు తీసుకుంటామని డ్వామా పీడీ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. శనివారం మండలంలోని మద్దిలేడులో జరుగుతున్న వరద కాలువ పనులను పరిశీలించారు. పోలి, వేడాం, యార్లపూడి, మన్నవరం ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిపై ఆరా తీశారు. సోమవారం నుంచి మండల వ్యాప్తంగా విధిగా రెండు వేల మందికి పైగా కూలీలతో పనులు చేయించాలని సూచించారు. కార్యక్రమంలో దినేష్, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

ఐఐటీలో సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కు అవకాశం

ఏర్పేడు, న్యూస్‌టుడే: తిరుపతి ఐఐటీలోని నిపుణులైన అధ్యాపకుల ఆధ్వర్యంలో ఆచరణాత్మకమైన పరిశోధన అనుభవాలను పొందడానికి సమ్మర్ ఇంటర్న్‌షిప్-2026తో యువతకు అవకాశం కల్పిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్ లింకు విడుదల చేసింది. ● **నమోదు తేదీ:** మార్చి 2 నుంచి 30 వరకు ● **అర్హతలు:** గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఏ, ఎంఏ చదివిన విద్యార్థులు, ఫైనల్ ఇయర్ విద్యార్థులు ● **ఈ విభాగాల్లో అవకాశం:** కెమికల్ ఇంజినీరింగ్ కెమిస్ట్రీ, సివిల్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్‌సైన్స్, హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్, గణితం, గణాంకాలు, మెకానికల్, భౌతికశాస్త్రం. ● **ఇంటర్న్‌షిప్ వ్యవధి:** మే 14 నుంచి జులై 13 వరకు

(c) eenadu

కమనీయం.. కోదండ రాముడి కల్యాణం

చిట్టమూరు, న్యూస్‌టుడే: మండలంలోని మన్నెమాల గ్రామంలో శనివారం రాత్రి సీతాదేవి సమేత కోదండరామ స్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా మూడో రోజు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. రాత్రి కల్యాణాన్ని కుందుర్తి సుధాకర్ శర్మ సుభకర్‌స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు.

కల్యాణంలో సీతాదేవి సమేత కోదండరామస్వామి

సూళ్లూరుపేట
• సూళ్లూరుపేట • వెంకటగిరి

గూడూరులో నిమ్మ ధరలు

మొదటి రకం:
కేజీ రూ. 80 నుంచి
రూ. 85 వరకు
రెండో రకం:
కిలో రూ.70 నుంచి
రూ. 80 వరకు

కోళ్ల ధరలు

నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్

బ్రాయిలర్ (రైతు ధర)	153
లేయర్	85
బ్రాయిలర్స్	270
బ్రాయిలర్స్ స్కిన్‌లెస్	300
లేయర్ మాంసం	145

ఉచిత కంటి వైద్య శిబిరం

వాకాడు, న్యూస్‌టుడే: ఎంవీ రావు సంస్థ నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాలు పేదలకు వరమని మండల విద్యాధికారి ఆనందం అన్నారు. శనివారం మండలంలోని నెల్లిపూడి ఎస్సీకాలనీలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు

గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించండి

స్వచ్ఛ రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రామకృష్ణ

వెంకటగిరి, న్యూస్‌టుడే: గ్రామాల అభివృద్ధిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో స్వచ్ఛరథాన్ని ప్రారంభించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. పాఠశాలలో విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలను పెంచాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తల్లి, బిడ్డ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వేసవి కాలం దృష్ట్యా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తనూజారెడ్డి, ఎంపీడీవో గుణశేఖర్ నాయకులు పాల్గొన్నారు.

బాలాయపల్లి, న్యూస్‌టుడే: అర్హులందరికీ పక్కా ఇళ్లు త్వరలో మంజూరవుతాయని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పేర్కొన్నారు. బాలాయపల్లి మండలం పిగిలాం గ్రామంలోని సాంబశివరావు కాలనీలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల సొమ్మును లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఆయన గ్రామస్థులను ఉద్దేశించి ప్రసంగించారు. రూ. 36 లక్షలతో ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. జిల్లా సహకార మార్కెటింగ్ ఛైర్మన్ గంగోడు నాగేశ్వరరావు, నాయకులు సత్యనారాయణ, రాయి మస్తానయ్య నాయుడు, రాజగోపాల్ నాయుడు, ప్రభాకర్, అమ్మిలినేని శేషయ్య, సుబ్బరాజు, అధికారులు పాల్గొన్నారు.

సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ముట్టెంబాకలో తెదేపా నేతలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

వాకాడు, న్యూస్‌టుడే: సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సర్వేపల్లి ఎమ్మెల్యే, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని ముట్టెంబాక గ్రామంలో మారంరెడ్డి శ్రీహరిరెడ్డి ఇంటికి శనివారం ఆయన విచ్చేశారు. శ్రీహరిరెడ్డి తండ్రి సుబ్బారెడ్డి ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్ష, కార్యదర్శులు మధురెడ్డి, కృష్ణమూర్తి పాల్గొన్నారు.

ఖాళీగా వదిలారు.. కష్టాలు నింపారు

సూళ్లూరుపేట పట్టణం, న్యూస్‌టుడే: పట్టణ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులకు చెందిన ఖాళీ స్థలాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. అంతే కాకుండా విష సర్పాలతో ప్రజలు కష్టాలు పడుతున్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమస్యలు ఇలా..

పట్టణ పరిధిలో డేగలపాలెం, సోనియాగాంధీ నగర్, సాయి నగర్, మన్నారు పోలూరు తదితర ప్రాంతాలు ఉన్నాయి. సుమారు 600 పైగా ఖాళీ స్థలాలు ఉన్నాయి. వీటిలో పిచ్చి మొక్కలు పెరగడం, నివాసాల మధ్యలో ఇవి ఉండటంతో రాత్రి సమయాల్లో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. చుట్టు పక్కల ఉండే చెత్త చెదారాలను

డేగలపాలెంలో ఖాళీ స్థలంలో పిచ్చిమొక్కలు

సైతం ఖాళీ స్థలాల్లో వేయటంతో కంపోస్టు యార్డుల్లా మారి కంపు కొడుతున్నాయి. దీనికి తోడు స్థలాల సమీపంలో విద్యుత్తు కాంతులు లేక రాత్రి సమయాల్లో ఆకతాయిల బెడద అధికంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.

మురుగుతో ఇబ్బందులు

ఖాళీ స్థలాల్లో మురుగు కూపాల్లా మారాయి. దీంతో చుట్టు పక్కల ఉండే మురుగంతా వాటిలోకి చేరి దుర్వాసన వస్తోంది. పందులు సంచరించి మరంత దుర్గంధం చేస్తున్నాయి. దోమలు విజృంభించి అనారోగ్యాల పాలవుతున్నామని స్థానికవాసులు వాపోతున్నారు.

యజమానులకు నోటీసులు ఇచ్చాం..

● ప్రైవేటు ఖాళీ స్థలాలు ఉన్న యజమానులకు నోటీసులు జారీ చేశాం. తుప్పలు తొలిగించకపోతే చర్యలు తీసుకుంటాం. **- కె.చిన్నయ్య, మున్సిపల్ కమిషనర్, సూళ్లూరుపేట**

సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లు: ఎమ్మెల్యే

పింఛను నగదు అందజేస్తున్న ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ

దొరవారిసత్రం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వంతో సీఎం చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అన్నారు. శనివారం దొరవారిసత్రం మండలంలోని ఏకొల్లులో లబ్ధిదారులకు పింఛను నగదు అందించారు. చిన్నతనం నుంచి మంచానికే పరిమితమైన చరితను పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తెదేపా మండలాధ్యక్షుడు శ్రీనివాసులునాయుడు, జిల్లా అధికార ప్రతినిధి సుధాకర్‌రెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ ఆకుతోట రమేష్, సొసైటీ అధ్యక్షుడు ముప్పాళ్ల శ్రీహరిరెడ్డి, తెదేపా నాయకులు బందిల ఉదయకుమార్, రమణయ్య, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శనలు

సూళ్లూరుపేట పట్టణం, గ్రామీణం న్యూస్‌టుడే: సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం(షార్)లో శనివారం జాతీయ సైన్స్ డే నిర్వహించారు. షార్ డైరెక్టర్ పద్మకుమార్ మాట్లాడుతూ.. సీవీ రామన్ విజ్ఞాన శాస్త్రంలో చేసిన ప్రయోగాలు అభివృద్ధిపై విశ్లేషించారు. కార్యక్రమంలో అసోసియేట్ డైరెక్టర్ ముత్తుచెలియన్, కంట్రోలర్ రమేష్ బాబు, శాఖ అధికారులు పాల్గొన్నారు. మండలంలోని మన్నారుపోలూరు, కోటపోలూరు, మంగళంపాడు పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. షార్ సైంటిస్ట్ నసీర్ సీవీ రామన్ చిత్రపటానికి నివాళులర్పించారు. మండల విద్యాశాఖ అధికారులు సునీల, శీనయ్య తదితరులు పాల్గొన్నారు.

నాయుడుపేట,పెళ్లకూరు, న్యూస్‌టుడే: మండలాల్లో డాక్టర్ సి.వి రామన్ జయంతి సందర్భంగా ఉన్నత పాఠశాలల్లో సైన్సు దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీవీ రామన్ చిత్రపటాలను ఆవిష్కరించి ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు తయారు చేసిన సైన్సు ప్రయోగాలను ప్రదర్శించారు. ఎంఈవో బి.మునిరత్నం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. **చిట్టమూరు, న్యూస్‌టుడే:** చిట్టమూరు, గునపాడు తదితర పాఠశాలల్లో విద్యార్థులు తయారుచేసిన నమూనాలను ప్రదర్శించారు. గునపాడు పాఠశాలలో వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఎంఈవోలు వెంకటకృష్ణయ్య, భూపయ్య పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న షార్ అధికారులు

వెంకటగిరి, న్యూస్‌టుడే: పట్టణంలోని పాఠశాలల్లో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఆర్వీఎం పాఠశాల హెచ్‌ఎం లత తదితరులు పాల్గొన్నారు.

ఓజిలి, న్యూస్‌టుడే: విద్యార్థులు చిన్నతనం నుంచే సైన్స్‌పై అవగాహన కలిగి ఉండాలని ప్రధానోపాధ్యాయుడు సునీల్‌కుమార్ అన్నారు.

డక్కిలి, న్యూస్‌టుడే: మండలంలోని కమ్మవారిపల్లి ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవం నిర్వహించారు. ఎంఈవో జగదీష్ విద్యార్థుల ప్రయోగాలను చూసి అభినందించారు.

తడ, న్యూస్‌టుడే: విద్యార్థులు సైన్సు పట్ల అవగాహన పెంచుకుని శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశానికి సేవలు అందించాలని షార్ విశ్రాంత శాస్త్రవేత్త బాల షణ్ముగం అన్నారు. తడ జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జాతీయ సైన్సు దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంఈవోలు వేములు, మల్లికార్జున్‌రావు, ప్రధానోపాధ్యాయుని హరిత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

చిట్టమూరులో విద్యార్థులతో ఎంఈవో వెంకటకృష్ణయ్య

కోటపోలూరు పాఠశాలలో షార్ సైంటిస్ట్ నసీర్ తదితరులు

పాతనాలపాడులో ఎంఈవో జగదీష్

విశ్రాంత శాస్త్రవేత్త బాల షణ్ముగాన్ని సత్కరించిన ఉపాధ్యాయులు

మేమున్నాం.. మీకు తోడుగా..

నాయుడుపేట: 80085 73970
సూళ్లూరుపేట: 88979 08890
వెంకటగిరి: 80085 73966
సమయం 10 AM TO 1 PM

వెంకటగిరి, న్యూస్‌టుడే: సమస్య పట్టణంలోని రైల్వే స్టేషన్ ముందు భాగంలో చెత్త నిల్వలు పేరుకుపోయాయి. సేకరించిన చెత్తను ఇక్కడే పడేస్తున్నారు. చెత్త నిల్వతో దుర్వాసన వెదజల్లుతుంది. పుర అధికారులు స్పందించి చెత్త నిల్వలు తొలగించాలి. **- శ్రీనివాసులు, వెంకటగిరి**

సమాధానం: సిబ్బందితో చెత్త నిల్వలు తొలగిస్తాం. ప్రయాణికులకు అసౌకర్యం లేకుండా చర్యలు చేపడుతాం. **- రామారావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్, వెంకటగిరి**

కాలువ నిర్మాణాలు పూర్తి చేయండి

చిట్టమూరు, న్యూస్‌టుడే: మండలంలో అసంపూర్తిగా ఉన్న ఏడో బ్రాంచి తెలుగుగంగ కాలువల నిర్మాణాలను పూర్తి చేయాలని భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామికి మండల భాజపా నేతలు విన్నవించారు. తిరుపతి జిల్లాకు విచ్చేసిన ఆయనకు శనివారం నాయకులు వెంకటసుబ్బారెడ్డి, శరశ్చంద్రారెడ్డి, నరేష్‌రెడ్డి, వెంకటేశ్వర్లుగౌడ్ కలిశారు. గంగజలాలు రాక మండలంలోని 25 చెరువుల ఆయకట్టుకు ఎండుతోందన్నారు.

మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలి

వెంకటగిరి, న్యూస్‌టుడే: మెడికల్ మాఫియాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీపీఐ నియోజకవర్గం కార్యదర్శి బాలకృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం ఎంపీడీవో కార్యాలయం ఎదుల ధర్నా చేశారు. నాణ్యత లేని మందులు తయారిపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జాన్, నరసింహులు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్లు ఇలా.. ప్రయాణమెలా?

సూళ్లూరుపేట మండలం దేవాడిగుంట గ్రామం నుంచి తంగేడి దిబ్బ కాలనీకి వెళ్లే మార్గంలో రోడ్డు గుంతలమయాంగా మారింది. వర్షాలకు గుంతలు ఏర్పడటంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రయాణం సాగిస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డు బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, సూళ్లూరుపేట పట్టణం

నీరు వృథా.. తప్పదు వ్యథ

వెంకటగిరి పట్టణ ప్రజలకు తాగునీరు అందించే సమ్మర్ స్టోరేజీ పైపులైన్ లీకేజి కావడంతో నీరు వృథాగా పోతోంది. ఇక్కడి నుంచి నుంచి 25 వార్డులకు తాగునీరు అందుంతోంది. ఈ పైపులు నాసిరకంగా ఉండటంతో తరచూ ఏదో ఒక ప్రాంతంలో నీరు లీకవుతోంది. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాల్సి ఉంది. **- న్యూస్‌టుడే, వెంకటగిరి**

పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

నాయుడుపేట, న్యూస్‌టుడే: నిరుపేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెదేపా సీనియర్ నేత నాయుడుపేట మాజీ జడ్పీటీసీ శ్రీరామ్‌ప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన మేనకూరు గ్రామ పంచాయతీ పరిధిలో బీసీకాలనీ, ఎన్‌జేఆర్‌కాలనీ వద్దిగుంటకండ్రిగ గ్రామాల్లో వృద్ధులు, దివ్యాంగులు పింఛన్లు పంపిణీ చేశారు. **వెంకటగిరి, న్యూస్‌టుడే:** సామాజిక భద్రత పింఛన్ పేదల జీవన ప్రమాణాలకు భరోసానిస్తుందని ఏఎంసీ ఛైర్మన్ విశ్వనాధం అన్నారు. శనివారం మున్సిపాలిటీలో పింఛన్ నగదు పంపిణీ చేపట్టారు.

రూ.1.70లక్షల జరిమానా ..

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండలాల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 17 మందిని శనివారం పోలీసులు స్థానిక కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి మీనాక్షిసుందరి ఒక్కొక్కరికీ రూ. 10వేలు చొప్పున రూ. 1.70 లక్షల జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు.

'తీరాన' సమస్యలు తీరేనా?

వాకాడు, న్యూస్‌టుడే: మండలంలోని తూపిలిపాలెం బీచ్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతామన్న ప్రతిపాదన దశాబ్దాలుగా కార్యరూపం దాల్చడం లేదు. దీంతో పర్యాటకులకు వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం సేద తీరేందుకు లేకపోవడంతో ఇసుకలోనే కూర్చోవాల్సిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం బీచ్‌లో సౌకర్యాలను కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు.

వసతుల లేమితో..

ఈ బీచ్‌కు తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి ఆదివారం, సెలవు దినాల్లో, పండుగ రోజుల్లో పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. వినాయక చవితి పర్వదినంలో విగ్రహ నిమజ్జనాలను ఇక్కడే చేస్తారు. తాగునీరు, మరుగుదొడ్లు, మార్పిడి గదులు మహిళలకు ప్రత్యేకంగా స్నానాల గదులు లేక ముఖ్య సమస్యగా మారింది. శుభ్రతా నిర్వహణ సరిగా లేక చెత్త వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వ్యాపిస్తోంది. సాయంత్రం సమయంలో లైటింగ్ లేకపోవడం, ఈతకు వెళ్లే వారికి లైఫ్‌గార్డులు

తూపిలిపాలెం బీచ్‌లో పర్యాటకులు

లేక సందర్శకుల్లో భయం నెలకొంటోంది. పార్కింగ్ సదుపాయం లేక ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది.

శిథిలావస్థలో అతిథి గృహం

తూపిలిపాలెంలో దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన పర్యాటకుల అతిథి గృహం పదేళ్ల నుంచి శిథిలావస్థలోనే ఉంది. శాఖ దీని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. విశ్రాంతి తీసుకునేందుకు ఉపయోగించుకునేవారు. నేడు పర్యాటకులకు కరవైంది. ఈ విషయమై గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ వద్ద ప్రస్తావించగా.. మౌలిక వసతులు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

పౌరహక్కుల దినోత్సవ సభలు

మాధవాయపాళెంలో తహసీల్దారు శ్రీనివాసులు

డక్కిలి, న్యూస్‌టుడే: ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని తహసీల్దారు శ్రీనివాసులు సూచించారు. మండలంలోని మాధవాయపాళెం గిరిజన కాలనీలో శనివారం సాయంత్రం పౌరహక్కుల దినోత్సవ సభ నిర్వహించి పలు అంశాలను వివరించారు. కాలనీలో పారిశుద్ధ్య సమస్య, నీటి సమస్యలపై కాలనీవాసులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. **నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే:** మండలంలోని కారుమంచివారికండ్రిగలో శనివారం పౌరహక్కుల దినాన్ని నిర్వహించారు. స్థానికుల నుంచి సమస్యలను ఆర్ఐ సాయి అడిగి తెలుసుకున్నారు. సర్పంచి వెంకటరమణయ్య, వీఆర్వో హరి, అధికారులు పాల్గొన్నారు.

పెళ్లకూరు, న్యూస్‌టుడే: కారుమంచివారికండ్రిగ, జీలపాటూరు గ్రామాల్లో రెవెన్యూ అధికారులు పౌరహక్కుల గురించి అవగాహన సమావేశాలు నిర్వహించారు. పెళ్లకూరు తహసీల్దారు హరికృష్ణ, జీలపాటూరు సర్పంచి కందమూడి శివకుమార్ హక్కుల గురించి వివరించారు.

బాల్యవివాహాలు నేరం

వెంకటగిరి, న్యూస్‌టుడే: బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గాంధీ అన్నారు. శనివారం న్యాయమూర్తి విష్ణువర్మ ఆదేశాలతో న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం మల్లమ్మగుడి వీధి ప్రాంతంలో నిర్వహించారు. వృద్ధులు తమ హక్కుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని సూచించారు.

శనిభగవానుడికి విశేష అభిషేకాలు

శ్రీకాళహస్తి : ముక్కంటి ఆలయంలో కొలువుదీరిన శనిభగవానునికి విశేష అభిషేకాలు జరిపారు. శనివారం సందర్భంగా సంకల్ప పూజలు చేసి స్వామి వారికి నిర్వహించే తిలతైలంతో పాటు వివిధ పూజా ద్రవ్యాల అభిషేకాలు చేయించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి

పుర కమిషనర్ ఎస్‌కే. ఫజులుల్లాకు వినతిపత్రం ఇస్తున్న సీఐటీయూ నాయకులు

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: దోమల నివారణకు చర్యలు, రోడ్లు, సైడుకాల్వలు బాగు చేయాలని సీఐటీయూ నాయకులు శనివారం నాయుడుపేట పురపాలక సంఘం కమిషనర్ ఎస్‌కే ఫజులుల్లాకు వినతి పత్రం అందించారు. కొందరు నాయకులు తమ సంపాదన కోసం పురపాలక సంఘాన్ని వాడుకుంటున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలన్నారు. సీఐటీయూ మండల కార్యదర్శి ముకుంద, నాయకులు మహేష్‌బాబు, మస్తాన్‌రెడ్డి, సతీష్, శ్రీనివాసులు, నరేష్‌లు పాల్గొన్నారు.

రూ.14.34 లక్షల ఆభరణాలు స్వాధీనం

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లో చోరీలకు పాల్పడిన ఇద్దరు తమిళనాడు యువకుల్ని సీఐ సంగమేశ్వరరావు శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. సీఐ వివరాల మేరకు.. తమిళనాడు రాష్ట్రం గుమ్మిడిపూడి తాలూకా పుదిపేట, కొనంగాలమేడలకు చెందిన ఘనిమాబాషా, జి. సాయికుమార్‌లు మండలాల్లో వివిధ రకాల చోరీలకు పాల్పడ్డారు. రూ. 14.34లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు నిందితుల్ని పట్టుకున్న పెళ్లకూరు ఎస్సై ఆదిలక్ష్మి, సిబ్బందిని డీఎస్పీ చెంచుబాబు అభినందించారు.

నిందితుల్ని, నగదును చూపుతున్న సీఐ సంగమేశ్వరరావు, ఎస్సై ఆదిలక్ష్మి, సిబ్బంది

మితిమీరుతున్న ప్లాస్టిక్ వినియోగం

నివారణ చర్యలు శూన్యం

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: ఆధునిక జీవన కాలంలో ప్లాస్టిక్ వినియోగం అనివార్యంగా మారింది. సౌకర్యం, చౌక ధర, సులభ లభ్యత కారణంగా ప్లాస్టిక్ వాడకం రోజురోజుకు పెరిగిపోతోంది. పట్టణ, గ్రామాల్లో తేడా లేకుండా ప్రతి ఇంట్లో ప్లాస్టిక్ వాడుతున్నారు. అయితే వాటిని వాడి పడేసిన తరువాత అవి పర్యావరణానికి పెను ముప్పుగా మారుతున్నాయి. ఇంత తెలిసిన ప్రజల్లో మాత్రం చైతన్యం రావడం లేదు. ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నియంత్రించడంలో అధికారులు విఫలమవుతున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో పుర అధికారులు విక్రయదారులపై చర్యలు తీసుకోవడం లేదు. వ్యాపారులు ఎంచక్కా మూడు పువ్వులు ఆరు కాయలుగా ప్లాస్టిక్ సంచుల అమ్మకాలు జరుపుతున్నారు.

ఇబ్బందులు ఇలా..

ప్లాస్టిక్ తెచ్చి డ్రైనేజీ కాల్వల్లో వేస్తున్నారు. అవి పేరుకుపోయి మురుగు ముందుకు సాగడం లేదు. వర్షాలు కురిసినప్పుడు చెత్త మొత్తం ఇళ్లలోకి చేరుతోంది. దుర్వాసన, దోమల పెరుగుదలతో స్థానికులు, పారిశుద్ధ్య సిబ్బంది రోగాల బారిన పడుతున్నారు. పశువులు ప్లాస్టిక్ తిని చనిపోతున్నాయి. సమస్య కేవలం పర్యావరణం గురించే కాదు.. సామాన్యుడి జీవన ప్రమాణాలపై నేరుగా ప్రభావం చూపుతోంది. మన సౌకర్యాల కోసం వాడిన సంచులు.. మన భవిష్యత్తు తరాలకు పెను ముప్పుగా మారుతోంది.

జువ్వలపాలెంలో కల్వర్టు వద్ద కాల్వలో పేరుకున్న ప్లాస్టిక్ వ్యర్థాలు

విక్రయాలపై చర్యలేవి

పట్టణంలోని హోటళ్లు, కిరాణా, మాంసం దుకాణాలు, మెస్‌లు, టిఫిన్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఇతర దుకాణాల్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ సంచులే వాడుతున్నారు. బజారువీధుల్లో పలువురు వ్యాపారులు ప్లాస్టిక్ సంచుల అమ్మకాలు జోరుగా జరుపుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. నాలుగేళ్ల క్రితం పుర అధికారుల చొరవతో ఏడాదిపైగా అమ్మకాలు ఆపేశారు. ఎక్కడా ప్లాస్టిక్ సంచి కనిపించలేదు. తర్వాత వచ్చిన అధికారులు పట్టించుకోక కథ మళ్లీ మొదటికి వచ్చింది. నివారణ చర్యలు శూన్యంగా ఉన్నాయని ప్రజలు పెదవి విరుస్తున్నారు.

అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి

పురపాలక సంఘం పరిధిలో అధికారులు, పొదుపు మహిళలు ప్లాస్టిక్ వినియోగంపై ప్రజల్లో చైతన్యం కలిగించి ఉద్యమ స్ఫూర్తితోనే వాడకం ఆపితేనే పరిశుభ్రత గాడిన పడుతుందని తెలపాలి. ప్రత్యామ్నాయంగా జ్యూట్ సంచుల వినియోగాన్ని ప్రోత్సహించాలి. అమ్మకాలు, వాడకంపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ విషయమై కమిషనర్ ఎస్‌కే.ఫజులుల్లాను వివరణ కోరగా.. ప్లాస్టిక్ అమ్మకాలపై చర్యలు చేపడతామన్నారు.

జనాభా: 65వేలు, వార్డులు: 25, రోజు చెత్త ఉత్పత్తి: 20 నుంచి 30 టన్నులు, పారిశుద్ధ్య సిబ్బంది: 152 మంది

జాతీయ స్థాయి క్రీడల్లో బంగారు పతకం

వెంకట్రావ్‌ను సన్మానిస్తున్న ఎంపీడీవో, అధికారులు

చిట్టమూరు, న్యూస్‌టుడే: మండల ఎస్‌జీఎస్ డబ్ల్యూ అధికారి వెంకట్రావ్ ఇటీవల మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగిన జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని బంగారు, వెండి పతకాలను సాధించారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, అధికారులు అతన్ని సత్కరించారు.

కత్తులతో దాడి.. ఒకరి మృతి

తడ, న్యూస్‌టుడే: మండలంలోని పెరివట్టు గ్రామంలో చిన్నపాటి వివాదం.. ఒకరి హత్యకు దారి తీసింది. దాబాలో నగదు చెల్లించకుండా వెళ్తుండగా అడ్డుకున్నాడన్న కోపంతో ప్రభాకరన్(40) అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన యువకులు శనివారం నరికి చంపారు. పోలీసుల కథనం మేరకు.. పెరివట్టు గ్రామానికి చెందిన ప్రభాకరన్ అదే గ్రామానికి చెందిన దినేష్ అతని స్నేహితులతో కలిసి దాబాలో భోజనం చేశారు. నగదు చెల్లించకుండా దాబా యజమానితో గొడవపడ్డారు. ప్రభాకరన్ డబ్బు చెల్లిద్దామని దినేష్‌తో అనగా ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. ఇది వరకే వారిద్దరి మధ్య పాత గొడవలు ఉండటంతో దినేష్ ఘర్షణకు దిగాడు. స్థానికులు సర్దిచెప్పి పంపారు. సాయంత్రం దినేష్, అతని స్నేహితులు రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చి పంక్చర్ కొట్టులో ఉన్న ప్రభాకర్‌ని కత్తితో పొడిచి పారిపోయారు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు నిందితుల కోసం గాలించారు. మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కొండప నాయుడు తెలిపారు.

ప్రభాకరన్ (పాతచిత్రం)

క్రైం కార్నర్

మూడు దుకాణాల్లో చోరీ

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న సీకేఎం సముదాయంలోని మూడు దుకాణాల్లో గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి చోరీలకు పాల్పడ్డారు. మూడు దుకాణాల పైకి ఎక్కి రేకులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. సిమెంటు కమ్మి విక్రయ దుకాణంలో రూ. 42వేలు చోరీ చేశారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై భానుప్రసన్న చేరుకుని సీసీ ఫుటేజీ సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

(c) eenadu

ఆప్యాయంగా పలకరించి..సమస్యలు ఆలకించి..

ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి లోకేశ్

దివ్యాంగుడి వినతి తీసుకొని మాట్లాడుతున్న మంత్రి లోకేశ్

వన్‌టౌన్, న్యూస్‌టుడే: నగర పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో శనివారం 82వ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి ఆయన వినతిపత్రాలు స్వీకరించారు. అర్జీలు ఇచ్చిన వారితో ఆప్యాయంగా మాట్లాడిన మంత్రి ఆయా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమగ్ర శిక్షాలో పని చేస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయులకు పూర్తిస్థాయి వేతన స్కేల్ వర్తింపజేయాలని అనకాపల్లి జిల్లాకు చెందిన నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఫార్మసీలో మాస్టర్స్ చేసిన తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని విశాఖకు చెందిన ఒకరు కోరారు.

★ అనకాపల్లి జిల్లా సీతపాలెం భూనిర్వాసితులకు పునరావాసం, నష్ట పరిహారంతో పాటు స్థానికులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి లక్ష్మీదేవిపేటలోని దుర్గాదేవి అమ్మవారి ఆలయ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆలయ సొసైటీ ప్రతినిధులు కోరారు.

★ పరవాడ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తమ ఇంటిని అక్రమంగా ధ్వంసం చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని మంత్రికి ఒకరు విన్నవించారు. లోకేశ్‌ను పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం తెదేపా అధ్యక్ష, కార్యదర్శులు చోడె వెంకట పట్టాభిరామ్, లొడగల కృష్ణ కలిశారు.

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..!

నేడు అన్ని కులాల అవివాహిత వైద్యులకు 'ఈనాడు పెళ్లిపందిరి' ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదికైన 'ఈనాడు పెళ్లిపందిరి' అన్ని కులాల అవివాహిత వైద్యుల కోసం ఉచిత ప్రొఫైల్, రిజిస్ట్రేషన్ నిర్వహిస్తోంది. అక్కయ్యపాలెంలోని 'ఈనాడు' కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ★ వివాహం కోసం ఎదురు చూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (ఆదివారం, మార్చి 01న) ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పాల్గొని ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ★ మరిన్ని వివరాలకు 9154918858, 8008621414 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. ఫోన్ లేదా యాప్ ద్వారా కూడా ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బయోడేటా, ఫొటోలను పైన తెలియజేసిన వాట్సాప్ నంబర్లకు పంపవచ్చు. – న్యూస్‌టుడే, అక్కయ్యపాలెం

నైపుణ్యం సాధించు.. కొలువు వరించు..!

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఏదో ఉన్నత విద్య చదివేశాం.. పరీక్షలు రాసేశాం.. అంటే కొలువులు దక్కేది కష్టమే. ఆ చదువులో చూపిన ప్రతిభ.. చేసిన ప్రాజెక్టులు.. నవ్య ఆలోచనలు.. ఆవిష్కరణలు.. తదితర నైపుణ్యాలు ప్రస్తుతం ఉద్యోగార్జనలో కీలకంగా మారుతున్నాయి. గత నాలుగు నెలల్లో ఆంధ్ర విశ్వ విద్యాలయంలో జరిగిన ప్రాంగణ ఎంపికల్లో ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపించింది.

నాలుగు నెలల్లో 899 మందికి ఉద్యోగాలు

ఏయూ 'క్యాంపస్'కు 52 కంపెనీల రాక

కోర్సు	ఉద్యోగాలు
ఆర్ట్స్	58
సైన్స్	81
ఆర్ట్స్ అండ్ సైన్స్	30
ఇంజినీరింగ్	493
ఫార్మసీ, ఇతర.	232

ఉద్యోగాలు పొందిన విద్యార్థులతో అధ్యాపకులు

★ గత ఏడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది జనవరి 31వరకు జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో 899 మంది విద్యార్థులు వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఎంపికలు కొనసాగుతున్నాయి.

అత్యధిక ప్యాకేజీ రూ.11.50లక్షలు

మొత్తం 52 కంపెనీలు పాల్గొని ఆర్ట్స్, సైన్స్, కామర్స్, ఫార్మసీ, ఇంజినీరింగ్ తదితర విభాగాల విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసుకున్నాయి. ఇందులో అత్యధికంగా రూ.11.5.లక్షల ప్యాకేజీ రాగా, అత్యల్పంగా రూ.2.5లక్షలు వచ్చింది. ఎంపికైన వారి సంఖ్య, ప్యాకేజీపై కృత్రిమ మేధ(ఏఐ) ప్రభావం చూపినట్లు చెబుతున్నారు. ప్రధానంగా టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, మోస్ చిప్ టెక్నాలజీస్, కియా ఇండియా, ఓషన్ లింక్ సీ సర్వీసెస్, రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ తదితర కంపెనీలతో పాటు పలు విద్యా సంస్థలు క్యాంపస్ డ్రైవ్‌లో పాల్గొన్నాయి.

ఎలా ఎంపిక చేస్తున్నారంటే..

పీజీలో రెండు, మూడో సెమిస్టర్ పూర్తయిన, బీటెక్‌లో నాలుగు, ఐదు సెమిస్టర్లు పూర్తయిన విద్యార్థుల్లో అత్యధిక మార్కులు సాధించిన వారి జాబితాను తయారు చేస్తారు. వీరికి క్యాంపస్ ఇంటర్వ్యూలు ఎలా జరుగుతాయి.. అక్కడ ఎలాంటి ప్రశ్నలను ఎదుర్కోవలసి ఉంటుంది తదితర విషయాలపై శిక్షణ ఇస్తారు. తర్వాత నమూనా ఇంటర్వ్యూలు నిర్వహించి ఆత్మవిశ్వాసం నింపుతారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఆయా కంపెనీల ప్రతినిధులు వచ్చి మూడు దశల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. ఇందులో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ముందుగా నిర్ణయించుకున్న మేరకు ప్యాకేజీలు ప్రకటిస్తాయి. ఏటా ఈ క్యాంపస్ డ్రైవ్ అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకు కొనసాగుతుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్లేస్‌మెంట్ అధికారి వి.ఆర్.రెడ్డి తెలిపారు.

రంజాన్ వేళలు

ఇఫ్తార్: ఆదివారం 6:06 గం॥లకు
సహరి: సోమవారం 4:59 గం॥లకు

అందుబాటులోకి రెండు కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లు 6లో

SITE FOR SALE
P.M.PALEM, I.T. PARK CENTERలో 700 గజాలు అమ్మకం. 100, 200 చ॥గ॥ విడివిడిగా కూడా అమ్మబడును. Per Sq.yd: 60,000
BOYAPALEMలో 1500 గజాలు అమ్మకంనకు కలదు. Nr. 100 FT Rd, PARTSగా కూడా అమ్మబడును. Per Sq.yd: 26000
8074219582

కౌన్సిల్‌లో అన్ని అంశాలకు ఆమోదం

కేరళ టూర్‌కు పట్టుబట్టిన మహిళా కార్పొరేటర్లు

మేయర్ పీలా శ్రీనివాసరావు

మాట్లాడుతున్న కమిషనర్ కేతన్‌గార్గ్

కార్పొరేషన్, న్యూస్‌టుడే : మహా విశాఖ నగరపాలక సంస్థలో శనివారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదిత అంశాలన్నింటినీ సభ్యులు ఆమోదించారు. మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రతిపాదించిన 37 అంశాలతో పాటు, టేబుల్ అజెండాలోని 30 అంశాలకు ఆమోదం తెలిపారు. సమావేశం ప్రారంభమైన వెంటనే మేయర్ జీరో అవర్ లో వార్డుల్లో సమస్యలు తెలియజేయాలన్నారు. పాలకవర్గం గడువు ముగుస్తున్న నేపథ్యంలో మూడు రోజులపాటు క్రీడాపోటీలు నిర్వహించాలని ప్రతిపాదించాలని మేయర్ కోరగా.. కొందరు మహిళా కార్పొరేటర్లు కేరళ టూర్ తీసుకెళ్లాలన్నారు. మేయర్ ఒప్పుకోకపోవడంతో కమిషనర్‌ను చుట్టుముట్టి టూర్‌కు వెళ్లడానికి అనుమతించాలన్నారు. ★ కార్పొరేటర్ల వార్డుల్లో చేసిన పనులకు శిలాఫలకాలు ఏర్పాటు చేసి వారిని గౌరవించాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కోరారు. కార్పొరేటర్ల గౌరవ వేతనం పెంపేలా తీర్మానం చేసి పంపితే ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. రహదారుల నిర్మాణంలో ఉన్న లోపాలను ఇంజినీరింగ్ అధికారులు సరిచేసుకోవాలన్నారు. వర్క్ ఇన్‌స్పెక్టర్లు పదిహేనేళ్లకు పైగా ఒకే వార్డులో ఉంటూ పెట్టుబడి పెడుతూ పనులు చేస్తున్నారు.. తక్షణమే అంతర్గత బదిలీలు చేయాలన్నారు.

కార్పొరేటర్లు ఏమన్నారంటే..

★ బాణాల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో విశాఖ నగర అభివృద్ధికి మేయర్లు, కార్పొరేటర్లు, అధికారులు కృషిచేశారన్నారు. ★ తన వార్డులో రూ.25 కోట్ల పనులు చేయడానికి సహకరించినవారికి గంధం శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. ★ పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం జీవీఎంసీ నిర్వహించేలా చూడాలన్నారు. ★ లేళ్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. టెండరు దశలో ఉన్న పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు. ★ కాకి గోవిందరెడ్డి మాట్లాడుతూ.. నీటి సరఫరాలో పనిచేస్తూ మరణించిన కార్మికుని కుమారునికి పొరుగు సేవల్లో ఉద్యోగం కల్పించాలని కోరారు. ★ బి.గంగారావు మాట్లాడుతూ.. గతంలో కౌన్సిల్ ఆమోదం పొందిన కార్మికుల వేతనాల పెంపుదలను అమలు చేయాలన్నారు. ★ ఏజే స్టాలిన్ మాట్లాడుతూ.. జీవీఎంసీకి ప్రత్యేకంగా న్యాయ సిబ్బందిని నియమించాలన్నారు. ★ అక్కరమాని రోహిణి మాట్లాడుతూ.. కొండవాలు ప్రాంతాల సమస్యలపై దృష్టిపెట్టాలన్నారు. ★ కెల్ల సునీత మాట్లాడుతూ.. శివారు ప్రాంతాల్లో కాలువలు, రహదారులు నిర్మించాలన్నారు. ★ పీతల మూర్తియాదవ్ మాట్లాడుతూ.. భవన నిర్మాణ రుసుములు, నాలా ఛార్జీలు వందల కోట్లు ఎగ్గొడుతున్నారని, వాటిని వదిలేసి ప్లాన్లు మంజూరు చేయడంతో పాటు, నివాస ధ్రువీకరణ పత్రాలు జారీచేస్తున్నారన్నారు. న్యాయస్థానాల్లో కేసుల ముసుగులో కొంతమంది ఆక్రమణలు చేస్తున్నారు, ఇతర రుసుములు చెల్లించడం లేదన్నారు. కమిషనర్ కేతన్‌గార్గ్ స్పందిస్తూ.. గత చేళ్లలో జీవీఎంసీకి వచ్చిన ఆదాయం, ఇచ్చిన ప్లాన్లు, ఓసీలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు.

సమావేశంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, సభ్యులు

★ మురికివాడల అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నకు కమిషనర్ సమాధానమిస్తూ, వెలంపేట మురికివాడలో నివాసితుల కోసం 11 ఫ్లోర్ల నిర్మాణం చేపడుతున్నామని, పీపీపీ విధానంలో నిర్మాణం చేపట్టి గుత్తేదారుకు టీడీఆర్ ఇస్తామని పేర్కొన్నారు.

బీఆర్టీఎస్‌లో వీధి దీపాలకు మరమ్మతులు

దారపాలెం (ఆరిలోవ), న్యూస్‌టుడే: హనుమంతువాక నుంచి దారపాలెం వరకు బీఆర్టీఎస్ మార్గంలో వెలగని దీపాల స్థానంలో కొత్తవి అమరుస్తున్నారు. సుమారు 1200 దీపాలు ఉన్న ఈ మార్గంలో మొత్తం వెలిగేలా చూస్తున్నామని జీవీఎంసీ విద్యుత్తు విభాగ ఏఈ రాజేష్ తెలిపారు.

EXPANDING REAL ESTATE GROUP
REQUIRED
Sr. LAND AGENTS
MARKETING TEAMS / ASSOCIATES
Attractive Commissions + Growth Opportunity. Experienced / Aggressive Freshers Welcome
7997996785
VIZAG / VIJAYANAGARAM / SRIKAKULAM

SELECTION TEST
COACHING FOR IIT-JEE & NEET
CBSE : 8th March, 2026
ICSE/CBSE : 20th March, 2026
SSC/ICSE/CBSE : 1st April, 2026
TEST CENTRES
ASCENT CLASSES
1. Besides K.A. Paul Auditorium CBM Compound/Asilmetta, Vsp. Ph: 0891-2556015/9704004847 8977716616 (NEET)
2. Opp:NSTL Family Gate, NAD Jn., Vsp. Ph: 8977939346/9948274565
3. Opp: Cricket Stadium, Opp: MVV City 3rd Gate, P.M. Palem, Vsp. Ph: 8688460121/8341064067
Exam Timings:10:00a.m. to 12:30p.m.
ascent CLASSES
Focussing on IIT-JEE & NEET
Besides K.A. Paul Auditorium Asilmetta, Visakhapatnam.
10th Completed students can apply

దంతెవాడ వరకే కిరండూల్ రైలు

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: కేకే లైన్‌లో కామలూర్-బచేలి సెక్షన్‌లో రెండో లైన్‌కు సంబంధించిన భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల నేపథ్యంలో పలు రైళ్లు దంతెవాడ వరకే నిలిపివేయనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.పవన్‌కుమార్ తెలిపారు. ★ మార్చి 1 నుంచి మార్చి 14 వరకు విశాఖ-కిరండూల్ (58501), కిరండూల్-విశాఖ (58502) రైళ్లు కిరండూల్‌కు బదులుగా దంతెవాడ నుంచి రాకపోకలు సాగించనున్నట్లు తెలిపారు. ★ మచిలీపట్నం-జగదల్‌పూర్ మధ్య ఒక వైపు ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 28న రాత్రి 11 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి మర్నాడు ఉదయం 7.40 గంటలకు దువ్వాడ వచ్చి వెళ్తుందన్నారు.

KV MALKAPURAM ALUMNI ASSOCIATION
60th DIAMOND JUBILEE CELEBRATIONS
"Each One Bring One!"
We invite all esteemed alumni of KV Malkapuram to join us as we celebrate 60 glorious years of excellence in education!
Date: 26th June 2026
Venue: KV Malkapuram School, Visakhapatnam. Time: 10 am onwards followed by Lunch 26th June, 2026
27th-28th June, 2026 - Outing (Place will be intimated shortly)
Reunite with friends, teachers, and memories.
Be a part of this momentous occasion!
For more details, contact:
KVMAA Alumni Association
Contact No. 9000054027
Let's make this reunion unforgettable!

నేటి నుంచి రేషన్ సరుకుల పంపిణీ

వన్‌టౌన్, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా ఉన్న 620 రేషన్ డిపోల ద్వారా సరకులను మార్చి 1వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులకు బియ్యం, అర కిలో పంచదార, కిలో గోధుమపిండి ఇవ్వనున్నారు. గత మూడు నెలల నుంచి క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్న రాగులు ఈ నెలకు ఇచ్చే పరిస్థితి లేదు. జిల్లా అవసరాలకు తగ్గట్టుగా రాగులు రాలేదు. ఒడిశా నుంచి రావాల్సిన రాగులు రాకపోవడంతో పంపిణీ చేయడం లేదు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ డిపోలు తెరిచే ఉంటాయని సంబంధిత అధికారులు తెలిపారు.

YAMAHA
Platinum Motors, Authorised dealer for India Yamaha in looking for
CUSTOMER RELATIONSHIP MANAGERS
TELECALLERS
RECEPTIONISTS
Attractive Salary + Incentives
WALK-IN INTERVIEWS
2nd to 4th March 2026 from 9 a.m to 6 p.m
Venue :
TSN Towers, Railway New Colony Road, YAMAHA Showroom, Dondaparthy.
PLATINUM MOTORS
96427 26555
Mail ID: hr.manager@platinumgroup.ind.in

పొలిటికల్ టీం (ఏపీ లయన్స్), టీసీఏ ఎలెవెన్ జట్ల క్రీడాకారులతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

ట్రోఫీ ఆవిష్కరణలో బుల్లితెర నటీమణులు

సెలబ్రిటీల జోరు.. క్రికెట్ హోరు

నగరంలో సందడిగా 'టీసీసీఎల్' మ్యాచ్‌లు

పోటీల ప్రారంభోత్సవంలో బ్యాటింగ్ చేస్తున్న ఎమ్మెల్యే గంటా

పీఎంపాలెం, న్యూస్‌టుడే: ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రెండు రోజుల పాటు జరగనున్న తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (టీసీసీఎల్) మ్యాచ్‌లు శనివారం ప్రారంభమయ్యాయి. అభిమానుల కేరింతలు, తారల తళుకుల మధ్య జరిగిన మ్యాచ్‌లు అలరించాయి. ఉదయం నుంచే మొదలైన క్రికెట్ సమరం రాత్రి వరకు అభిమానులను ఉర్రూతలూగించింది. పదునైన బంతులతో బౌలర్లు విరుచుకుపడగా కళ్లు చెదిరే షాట్లతో బ్యాటర్లు ఆకట్టుకున్నారు. మూడు మ్యాచ్‌లు ఆద్యంతం ఉత్సాహంగా సాగాయి.

★ ఎన్ఎం స్పేసెస్ ఎలెవెన్ జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. రాంపటేల్ (90), ఎస్.ఎస్.భరత్‌కుమార్ (38) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన టీవీ టైగర్స్ 18 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. రాంయశ్వంత్ 63 పరుగులతో రాణించారు. ఎన్ఎం స్పేసెస్ ఎలెవెన్ జట్టు బౌలర్లు రాజీవ్‌పోరండ్ల 3, రామ్‌పటేల్ 2 వికెట్లు తీశారు. రామ్‌పటేల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

★ రెండో మ్యాచ్‌లో టీవీ కింగ్స్, పోలీసు వారియర్స్ తలపడ్డాయి. టీవీ కింగ్స్ 20 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. పోలీసు వారియర్స్ 15.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పోలీసు వారియర్స్ క్రీడాకారులు వి.త్రినాథ్ 43 బంతుల్లో 5 సిక్స్‌లు, 10 ఫోర్లతో 92 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అరుణ్‌బాబు 56 పరుగులు చేశాడు.

★ మూడో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పొలిటికల్ టీం(ఏపీ లయన్స్) 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 112 పరుగులు చేసింది. అనంతరం టీసీఏ ఎలెవెన్ 8.4 ఓవర్లలో 114 పరుగులు చేసి అలవోకగా విజయం సాధించింది. టీసీఏ జట్టులో సినీ నటులు సుధీర్‌బాబు (38), సుషాంత్ (34) రాణించారు. పొలిటికల్ జట్టులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌బాబు, సుందరపు విజయ కుమార్ తదితరులున్నారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్టేడియంలో మ్యాచ్ వీక్షించారు. సినీ తారల జట్టులో శ్రీకాంత్, సుషాంత్, సుధీర్‌బాబు, సంగీత దర్శకుడు తమన్, ప్రిన్స్ ఉన్నారు.

బౌలింగ్ చేస్తున్న సంగీత దర్శకుడు తమన్, ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్



అక్రమార్కులకు అడ్డు లేదు.. కొండల్ని కాపాడే దిక్కు లేదు!!

వెల్లంకిలో తవ్వకాలు సాగిన ప్రాంతం

ఈనాడు, విశాఖపట్నం: నగర శివారు ప్రాంతాల్లో అక్రమార్కులు కొండలను పిండి చేస్తున్నారు. ప్రైవేటు భూములకు విలువ పెంచుకునేందుకు అడ్డదారుల్లో రహదారులు నిర్మిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం కళ్లుమూసుకున్న తీరుపై అనుమానాలు రేగుతున్నాయి. ఆనందపురం మండలం ఇచ్ఛాపురంలో కిలోమీటరు మేర కొండ వాలును తవ్వేశారు. గనుల శాఖ అంచనాల ప్రకారం 900 క్యూబిక్ మీటర్ల తవ్వకాలు సాగినట్లు సమాచారం. మరో వైపు కేసు నమోదు చేసేందుకు తిప్పలు పడాల్సి వస్తుంది. మిగిలిన ప్రభుత్వ శాఖల నుంచి గనుల శాఖకు తగిన సహకారం లభించడం లేదు. రోజుల పాటు తవ్వకాలు సాగించినా ఎవరు చేశారో గుర్తించలేని పరిస్థితి. కొద్ది రోజుల కిందట మట్టి తరలించే లారీని గనులశాఖ అధికారులు పట్టుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం ఆ లారీ స్టేషన్ వద్ద లేదు. తప్పిదానికి పాల్పడింది ఎవరో గుర్తించి ముందు తాఖీదులు జారీ చేసి ఆ తర్వాత అపరాధ రుసుం విధిస్తామని గనులశాఖ అధికారులంటున్నారు.

తనిఖీలేవి: ఆనందపురం మండలం వెల్లంకి పరిధి బొడ్డపాలెంలోని వైఎస్సార్ కాలనీని ఆనుకొని ఉన్న కొండను అక్రమార్కులు తవ్వేశారు. గతంలో అక్కడ డీపట్టాలు ఇచ్చినప్పటికీ ప్రస్తుతం ఆ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయి. పది అడుగుల ఎత్తు ఉన్న కొండను కరిగించేశారు. ఆర్డీవోకు ఫిర్యాదు చేస్తేగాని పట్టించుకోలేదని పలువురు పేర్కొంటున్నారు. అనుమతి లేకుండా కొన్ని వందల లారీల్లో తవ్వి తరలించారు. ఎంత తవ్వారనే దానిపై ఇప్పటికీ సర్వే జరగలేదు. ఎవరు తవ్వారు, ఎక్కడికి తరలించారనేదీ పట్టించుకోలేదు. యంత్రాలను స్వాధీనం చేసుకొని వదిలేశారు.

పద్మనాభంలో..: పద్మనాభం మండలం రెడ్డిపల్లిలో సర్వే నంబరు 307లో అక్రమంగా రహదారి నిర్మించేశారు. రెవెన్యూ రికార్డుల్లో జలవనరుగా ఉన్నా... దాని స్వరూపాన్ని మార్చేసిన తరువాత కొందరు ఏకంగా అందులో నుంచి రోడ్డు నిర్మించేశారు. దీనిపై ఫిర్యాదులందాక వెళ్లిన అధికారులు ఆ రోడ్డును తవ్వి మమ అనిపించారు.

(c) eenadu

'వీణ'రాగం.. వైద్యనాదం..!

▲ వాయిద్యకారుల గాయాలపై వైద్య పరిశోధనలు

▲ జాతీయస్థాయి గుర్తింపు పొందిన విశాఖ వైద్యుడు

వన్‌టౌన్, న్యూస్‌టుడే

ఆయన వృత్తి వైద్యం. ప్రవృత్తి వీణావాయిద్యం. వృత్తిలోనూ, ప్రవృత్తిలోనూ జాతీయస్థాయి గుర్తింపు పొందారు. ఈ రెండింటినీ కలిపి ఆధునిక చికిత్స విధానాలపై పరిశోధనలు చేసి, శాస్త్రీయంగా నిరూపించారు. ఆయా అంశాలతో ప్రపంచంలోనే తొలిసారి ఓ గ్రంథాన్ని విడుదల చేశారు. ఆయనే విశాఖకు చెందిన రేడియాలజిస్ట్ డాక్టర్ భమిడిపాటి కనకదుర్గాప్రసాద్.

వీణ వాయిస్తున్న డాక్టర్ భమిడిపాటి కనకదుర్గాప్రసాద్

కుటుంబ నేపథ్యం..: ▪ విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్యకళాశాల(ఏఎంసీ) వైస్ ప్రిన్సిపల్‌గా పని చేసిన డాక్టర్ బీఎస్‌వీ.ప్రసాద్, డాక్టర్ బి.రాజకమల దంపతుల కుమారుడు కనకదుర్గాప్రసాద్. ఆయన ఆరో ఏట నుంచి సంగీతం నేర్చుకుని, వీణపై సాధన చేశారు. ఆసక్తిని గమనించిన తండ్రి వీణా వాయిద్యంలో ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. ఎంబీబీఎస్‌లో సీటు సాధించడానికి ముందే ఆయన ఆకాశవాణిలో జాతీయస్థాయి ఆర్టిస్ట్‌గా ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా కచేరీలు ఇచ్చారు.

ఎంబీబీఎస్ చదువుతూనే..: ▪ ఏఎంసీలో ఎంబీబీఎస్ చదువుతూనే, అభిరుచి మేరకు వీణావాయిద్యంలోనూ ప్రతిభ చూపేవారు. అక్కడే రేడియాలజీ విభాగంలో పీజీ కోర్సు పూర్తి చేసి, రేడియాలజిస్టుగా స్థిరపడ్డారు. విశాఖలోని గీతం వర్సిటీలో రేడియాలజీ విభాగం ఆచార్యునిగా సుదీర్ఘకాలం పని చేశారు. ప్రస్తుతం ఎన్ఆర్ఐ వైద్య సంస్థలో రేడియాలజీ విభాగాధిపతిగా, ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్నారు. దుర్గాప్రసాద్ భార్య డాక్టర్ ఇందిర ప్రసూతి వైద్య నిపుణురాలిగా పని చేస్తున్నారు.



కనకదుర్గాప్రసాద్ రచించిన పుస్తకం

ఇలా మొదలైంది..: ▪ రోజూ రేడియాలజీ విభాగంలో అనేక మంది బాధితుల స్కానింగ్‌లు పరిశీలించి సమస్యను నిర్ధారిస్తుంటారు. అలా సంగీత వాయిద్య కళాకారులు ఏళ్ల తరబడి ఎదుర్కొనే అంతర్గత అనారోగ్య సమస్యలకు శాస్త్రీయ పద్ధతిలో వైద్యవిధానాలు తీసుకురావాలని సంకల్పించారు. ▪ అలా అనేక పరిశోధనలు చేసి, మానవ శరీరంలో వెన్నుపూస...'వీణ'ను పోలి ఉంటుందని నిరూపించారు. దీనికి సంబంధించి అనేకమంది సుప్రసిద్ధ కళాకారుల నుంచి వివరాలు సేకరించి వాటికి వైద్యపరమైన అంశాలు జోడించి విశ్లేషించారు. అలా ఆధునిక చికిత్స విధానాలు వెలుగులోకి తీసుకొచ్చారు. ▪ వాటిపై తాజాగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా 'ఇన్యూరీస్ ఇన్ మ్యుజిషియన్స్ - ఇమేజింగ్ అండ్ మేనేజ్‌మెంట్' అనే పుస్తకాన్ని వైద్య పరిభాషలో రచించారు. ఇప్పుడా గ్రంథం ఎంతోమంది వైద్యుల దృష్టిని ఆకర్షిస్తోంది. ▪ ఈ పుస్తకానికి ఇండియన్ రేడియాలజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ (ఐఆర్ఐఏ) జాతీయ కమిటీ గుర్తింపు లభించడంతో జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందింది. ▪ ఈ గ్రంథానికి ఆయన కుమార్తె వీణాధరి(యూఎస్), అంతర్జాతీయ ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ బొచ్చ సురేష్(యూకే) సహ రచయితలుగా ఉన్నారు.

▪ ఇప్పుడు గర్భిణులకు మ్యూజిక్ వినిపిస్తూ, గర్భంలో ఉండే శిశువుల్లో వచ్చే మార్పులను రికార్డు చేస్తున్నామని, అవి భవిష్యత్తులో బిడ్డలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాలపై విశ్లేషిస్తామని డాక్టర్ దుర్గాప్రసాద్ చెప్పారు.

విద్యతో పాటు వ్యక్తిత్వ నిర్మాణం కీలకం

పెందుర్తి, న్యూస్‌టుడే: బాలబాలికలకు విద్యతోపాటు వ్యక్తిత్వ నిర్మాణం, క్రమశిక్షణ ఎంతో అవసరమని ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. పెందుర్తి బాలాజీ హైఫీల్డ్స్ పాఠశాల వార్షికోత్సవం, క్రీడా ప్రాంగణం ప్రారంభోత్సవం శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది. కంభంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. బాలాజీ విద్యా సంస్థల ఛైర్మన్ మండవ రవికుమార్, కార్యదర్శి ఎం.వాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కనకమహాలక్ష్మీ సహకార బ్యాంకు ఛైర్మన్ కొమ్మారెడ్డి రాంబాబు, ప్రిన్సిపల్ హిమబిందు, తదితరులు పాల్గొన్నారు.

క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభిస్తున్న ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, తదితరులు

పరీక్షల భయాన్ని తరిమికొట్టేయండి..!

పదో తరగతి విద్యార్థుల కోసం ఉచిత వెబినార్ 1న

ఈనాడు ప్రతిభ | శ్రీచైతన్య

ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో కీలకం. చదువుల్లో విద్యార్థి సామర్థ్యానికి టెన్త్ క్లాస్ ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. అందుకే పదో తరగతి వార్షిక పరీక్షలంటేనే విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. అధిక మార్కులు సాధించాలనే లక్ష్యంతోపాటు తమపై తల్లిదండ్రులకు ఉండే అంచనాలను అందుకోవాలనే తపన ఆందోళనను పెంచేస్తుంది. పరీక్ష తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ కొందరిలో భయం పెరిగి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంటుంది. ఇలాంటి అనవసర భయాలను, ఆందోళనలను పోగొట్టి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు, 'ఈనాడు-ప్రతిభ' సంయుక్తంగా ఉచిత వెబినార్ నిర్వహిస్తున్నాయి. పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో వివరిస్తూ, అత్యుత్తమ మార్కులు సాధించడానికి ఈ వెబినార్ మార్గదర్శనం చేస్తుంది. ప్రముఖ సబ్జెక్టు నిపుణులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తక్కువ సమయంలో సిలబస్‌ను ఏ విధంగా రివిజన్ చేయాలో తెలియజేస్తారు. పరీక్ష భయాన్ని పోగొట్టి, మానసిక స్థితిని స్థిరపరిచేందుకు సైకాలజిస్టులు సూచనలు చేస్తారు. గత ఏడాది టాపర్లుగా నిలిచిన విద్యార్థులు తమ అనుభవాలను వివరించి స్ఫూర్తిని నింపుతారు. టెన్త్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకూ ఈ వెబినార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇదిగో ఈ అంశాలపైనే సూచనలు

- యాక్టివ్ రీకాల్, మైండ్ మ్యాపింగ్ ద్వారా క్లిష్టమైన అంశాలను ఎలా గుర్తుంచుకోవాలి?
- గణితం, సైన్స్‌లో స్కోరింగ్ పాయింట్లు, ప్రజెంటేషన్ టిప్స్.
- ఏకాగ్రతను పెంచే చిన్న చిన్న వ్యాయామాలు.
- పరీక్ష గదిలో టైం మేనేజ్‌మెంట్.
- ఆరోగ్యం, ఆహార విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
- విద్యార్థులు అడిగే సందేహాలకు నిపుణుల సమాధానాలు.

జూమ్ మీటింగ్, యూట్యూబ్ లైవ్, ఈనాడు.నెట్ ద్వారా వెబినార్‌లో జాయిన్ కావచ్చు

వెబినార్ తేదీ: మార్చి 1, 2026 (ఆదివారం)
సమయం: ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు

జూమ్ మీటింగ్ కోసం... | యూట్యూబ్ లైవ్ కోసం...

Join from PC, Mac, iPad, or Android:
Zoom - https://hov.to/b2c7ec22
Youtube Live - https://hov.to/d4ce0f1a
Zoom ID - 953 5694 9081 Passcode: 115422

భూ సమీకరణ వేగవంతం చేయండి

మాట్లాడుతున్న కలెక్టర్ హరేంధిర ప్రసాద్, చిత్రంలో జేసీ విద్యాధరి తదితరులు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి భూ సమీకరణ, తాగునీటి పైప్‌లైన్లు, విద్యుత్తు లైన్ల మార్పిడి తదితర పనులను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. జిల్లాలో చేపడుతున్న రైల్వే, మెట్రోరైల్ ప్రాజెక్టుల స్థితిగతులు, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో జరిగే భూ సమీకరణ తదితర అంశాలపై కలెక్టర్ జేసీ గొబ్బిళ్ల విద్యాధరితో కలిసి ఆయా విభాగాల అధికారులతో శనివారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. విశాఖపట్నం-గోపాలపట్నం మధ్యలో 18 పైప్‌లైన్ ప్రాజెక్టులను మార్పు చేయాల్సి ఉందని, గోపాలపట్నం-కంటకాపల్లి ప్రాంతాల్లో పైప్‌లైన్ల మార్పిడి పనులను జీవీఎంసీ, రైల్వే అధికారులు సంయుక్తంగా పరిశీలన చేయాలన్నారు. ట్రాన్స్‌కో ద్వారా 21 కేవీ లైన్ మార్పు, కంచరపాలెంలో భూగర్భ విద్యుత్తు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మెట్రోకు సంబంధించి సవరించిన ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించారు. సమావేశంలో ఎస్టేట్ అధికారి దయానిధి, పర్యాటక శాఖ అధికారి మాధవి, జీవీఎంసీ, రైల్వే అధికారులు పాల్గొన్నారు.

ఇంటింటికీ సౌర విద్యుత్తు: జిల్లాలో సౌర విద్యుత్తు వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తూ ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన విద్యుత్తు అందించాలనే లక్ష్యంతో కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ బీజీపీ పథకాలను సత్వరమే అమలు చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. విద్యుత్తు శాఖ ఎస్ఈ శ్యాంబాబు ఈఈలు శ్రీనివాసరావు, వీకేనాయుడు, ధర్మరాజు, సింహాచలం నాయుడు, డీఈఈ సుమన్, జెడ్పీ సీఈఓ నారాయణమూర్తి, డీఆర్‌డీఏ పీడీ లక్ష్మీపతి, డీపీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రధానమంత్రి వర్చువల్ సమావేశంలో డీఎంహెచ్‌వో

సీతంపేట, న్యూస్‌టుడే: గర్భాశయ క్యాన్సర్ నిరోధక హెచ్‌పీవీ టీకా పంపిణీని ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా శనివారం ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు తన కార్యాలయం నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రులు, పట్టణ, ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించారని ఆయన తెలిపారు. జిల్లాలో బాలికలకు త్వరలో ఈ టీకాలు వేసే కార్యక్రమం అమలు చేసేందుకు అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.

ఏయూ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి: లోకేశ్

ఎన్ఏడీకూడలి(కాకానినగర్), న్యూస్‌టుడే : ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని విద్య, ఐటీశాఖమంత్రి నారా లోకేశ్ జిల్లా ఉన్నతాధికారులను ఆదేశాలు జారీచేశారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల నిర్వహణపై యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్‌తో పాటు నగర ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులతో విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనదగ్గర కలిగిన ఏయూని ప్రపంచంలోనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దేందుకు ఉత్సవాలు వేదిక కావాలన్నారు. పూర్వ విద్యార్థులను ఉత్సవాల్లో భాగస్వాములను చేయాలన్నారు. అలాగే కమిటీలను సమన్వయం చేసుకోవాలన్నారు. విద్యార్థుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ప్రముఖులతో సదస్సులు నిర్వహించి ఏయూ వందేళ్ల విజయాల అవసరమైన ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. అనంతరం వీసీ శతాబ్ది స్వాగత ద్వారాన్ని అజెండాను మంత్రికి వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, పి.గణబాబు, విష్ణుకుమార్‌రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అధికారులతో సమీక్ష అనంతరం మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఈ సందర్భంగా మంత్రికి ఆత్మీయ వీడ్కోలు పలికారు.

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నారా లోకేశ్

ముకుంద జ్యువెలరీ షోరూం ప్రారంభం

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: సిరిపురంలోని సంపత్ వినాయగర్ ఆలయం రోడ్డులో ముకుంద జ్యువెలరీ షోరూంను శనివారం ప్రారంభించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త మువ్వా వెంకటరావు రిబ్బన్ కట్ చేశారు. ముకుంద జ్యువెలర్స్ ఛైర్మన్ నరసింహారెడ్డి, డైరెక్టర్లు కృష్ణ, కె.నిఖితారెడ్డి, బృందారెడ్డి, ఆశీష్ ఆభరణాలను ప్రదర్శించారు. నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో 9 షోరూంలు ఉన్నాయని, పదో షోరూం విశాఖలో ప్రారంభించామన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా రూ.లక్ష కొనుగోలుపై 5 గ్రాముల సిల్వర్ ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. భాజపా విశాఖ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, కార్పొరేటర్ గొలగాని వీరారావు పాల్గొన్నారు.

ఆభరణాలను ప్రదర్శిస్తున్న ముకుంద జ్యువెలరీ ఛైర్మన్ నరసింహారెడ్డి, డైరెక్టర్లు కృష్ణ, నిఖిత, బృందారెడ్డి, ఆశీష్, భాజపా జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు

పరీక్ష చూసి రాసిన 10మంది విద్యార్థుల పట్టివేత

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: గాజువాక చైతన్య డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో జరుగుతున్న మొదటి సంవత్సరం పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ పది మంది విద్యార్థులు పట్టుబడినట్లు స్క్వాడ్ సభ్యులు వీవీ లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.

A.P. SAMAGRA SHIKSHA, VISAKHAPATNAM
e-procurement Tender Notice
Tenders are invited vide **https://tender.eprocurement.gov.in** from eligible contractors for repair and renovation works at TTDC, Pendurthi (V&M), Visakhapatnam District (Ground Floor & First Floor Works), each estimated at **Rs. 40.00 Lakhs. Tender Schedule: From 27.02.2026 (4:00 PM) to 17.03.2026 (2:00 PM).**
Executive Engineer
A.P. Samagra Shiksha, Visakhapatnam District
Cell: 8374078702, 9493895957

పారిశ్రామిక ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

వన్‌టౌన్, న్యూస్‌టుడే: జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ చర్యలు చేపట్టాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆటోనగర్, మధురవాడ ఇండస్ట్రియల్, ఐటీ పార్కుల్లో పనిచేసే కార్మికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్టాపులను సమర్థంగా నిర్వహించాలని, ప్రత్యేక బస్ సర్వీసులు నడపాలని సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ఉదయం జిల్లా పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహక కమిటీ(డీఐఈపీసీ) ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. పారిశ్రామిక ప్రాంతాల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్తు సరఫరా, వీధి దీపాలు వంటి వసతులను కల్పించాలన్నారు. వాహనాల రద్దీ నియంత్రణకు పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. గాజువాక సమీప ఆటోనగర్ వద్ద చేపట్టిన రోడ్ ఓవర్ బ్రిడ్జి పనులు వేగం పెంచి జూన్ నెలాఖరులోగా అందుబాటులోకి తేవాలన్నారు. కంచరపాలెం పారిశ్రామిక వాడలో నీటి సమస్యను పరిష్కరించాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. పీఎంఈజీపీ కింద మరిన్ని ప్రాజెక్టులు వచ్చేలా చూడాలని, పీఎం విశ్వకర్మ పథకాన్ని అర్హులైన వారందరికీ వర్తింపజేయాలన్నారు. సమావేశంలో డీఐజీ జీఎం ఆదిశేషు, ఏపీఐఐసీ జోనల్ మేనేజరు సింహాచలం, ఐలా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.

SHRIRAM Finance

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

నమోదిత కార్యాలయం: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై- 600032. అధీకృత అధికారి చిరునామా: డి.నెం.3-6-629, 4వ అంతస్తు, భూపాల్‌రెడ్డి కాంప్లెక్స్, స్ట్రీట్ నెం.08, హిమాయత్‌నగర్, హైదరాబాద్

(రూలు 8(I) చూడండి)

భౌతిక స్వాధీనత ప్రకటన

(SARFAESI చట్టం లోని సెక్షన్ 13(4) క్రింద స్థిరాస్తి యొక్క భౌతిక స్వాధీనత కొరకు)

రిఫ: రుణఖాతా నెం.HMYTNTF10040004

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 (54/2002) క్రింద మరియు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 యొక్క రూల్3 తో చదువుకోవల్సిన సదరు చట్టంలోని సెక్షన్ 13(12) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ మెసర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క అధీకృత అధికారిగా దిగువ సంతకందారు సదరు నోటీసు స్వీకరణ తేదీ నుండి 60 రోజులలోగా రుణఖాతా నెం.**HMYTNTF10040004**లో 29.07.2024 నాటికి నోటీసులో తెలిపిన మొత్తం అనగా **రూ.60,39,84,269/-** (అరవై కోట్ల ముప్పై తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే) మరియు కాంట్రాక్చువల్ రేటు వంతున తదుపరి వడ్డీని తిరిగి చెల్లించమని రుణగ్రహీతలు/ సహ రుణగ్రహీతలు/ గ్యారంటర్లు: **1. గొరపాటి వసంతకుమార్,** ఇంటి నెం.229/ఎ, ఫ్లాట్ నెం.201, సీతారామనిలయం, రోడ్ నెం.12, MLA కాలనీ, బంజారాహిల్స్, హైదరాబాద్-500034 వారిని కోరుతూ 29.07.2024 తేదీ గల డిమాండ్ నోటీసు జారీచేశారు. రుణగ్రహీతలు వారి పూర్తి బకాయి మొత్తాన్ని తిరిగి చెల్లించనందున, ముఖ్యంగా వారికి మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా సదరు రూల్స్ యొక్క రూల్ 8 తో చదువుకోవల్సిన సదరు చట్టం యొక్క సెక్షన్ 13(4) క్రింద దిగువ ఇందులో వివరించిన ఆస్తిని (అనగా ప్లాట్లు) అధీకృత అధికారి అయిన దిగువ సంతకందారు **10 నవంబర్ 2025**న స్వాధీన పర్చుకున్నారు.

ముఖ్యంగా రుణగ్రహీతను మరియు సాధారణ ప్రజానీకాన్ని ఇందుమూలముగా హెచ్చరించునది ఏమనగా సదరు ఆస్తితో ఎవరూ ఎట్టి లావాదేవీలు జరపరాదు మరియు సదరు ఆస్తితో జరిపే ఎట్టి లావాదేవీలైనా రుణఖాతా నెం.**HMYTNTF10040004**లో 29.07.2024 నాటికి నోటీసులో తెలిపిన మొత్తం అనగా **రూ.60,39,84,269/-** (అరవై కోట్ల ముప్పై తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే) మరియు తదుపరి వడ్డీ, ఇతర వ్యయాలు, ఛార్జీలు మరియు ఖర్చులు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఛార్జికి లోబడి ఉంటాయి.

HMYTNTF10040004 -లంకెలపాలెం సబ్-రిజిస్ట్రార్ యొక్క డాక్యుమెంట్ నెం.2447/2011 ప్రకారం గొరపాటి వసంత కుమార్‌కి చెందిన స్థిరాస్తి వివరం:

స్థిరాస్తి వివరం: షెడ్యూలు "ఎ" ఐటమ్ నెం.1: విశాఖపట్నం జిల్లా, పరవాడ మండలం, కొత్త గొర్లెవానిపాలెం గ్రామ పంచాయతీ, ఈదులపాకబోనంగి గ్రామం లోని సర్వే నెం.283లో ఎక.0.85 3/4 (ఎక.14.62 సెంట్లలో)సెంట్ల విస్తీర్ణంలోని వ్యవసాయ భూమి యావత్తు, **సరిహద్దులు: తూర్పు:** రోడ్, **పడమర:** జి.దాలెమ్మకి చెందిన సర్వే నెం.283 భాగంలో భూమి, **ఉత్తరం:** పి.అప్పారావుకి చెందిన సర్వే నెం.383 భాగంలో భూమి, **దక్షిణం:** జి.ఇర్రమయ్యకి చెందిన సర్వే నెం.283 భాగంలో భూమి. **ఐటమ్ నెం.2:** విశాఖపట్నం జిల్లా, పరవాడ మండలం, కొత్త గొర్లెవానిపాలెం గ్రామ పంచాయతీ, ఈదులపాకబోనంగి గ్రామం లోని సర్వే నెం.283లో ఎక.0.19 సెంట్లు లేదా 0.077 హెక్టార్ల (ఎక.14.62 సెంట్లలో) విస్తీర్ణంలోని వ్యవసాయ భూమి యావత్తు, **సరిహద్దులు: తూర్పు:** హైల్యాండ్, **పడమర:** వై. సోములుకి చెందిన సర్వే నెం.283 భాగంలో భూమి, **ఉత్తరం:** జి.అప్పల నాయుడికి చెందిన సర్వే నెం.283 భాగంలో భూమి, **దక్షిణం:** జి.అప్పల నాయుడికి చెందిన సర్వే నెం.283 భాగంలో భూమి.

షెడ్యూలు 'బి': విశాఖపట్నం జిల్లా, పరవాడ మండలం, కొత్తగొర్లెవానిపాలెం గ్రామ పంచాయతీ, ఈదులపాకబోనంగి గ్రామంలోని సర్వే సం.283లోని ఎ.0.72 సెంట్లు విస్తీర్ణపు సాగు భూమి (ఎ.14.62 సెంట్లలో). **హద్దులు: తూర్పు:** హై ల్యాండ్, **పడమర:** జి.కనకరాజు మరియు శ్రీనివాసరావుకు చెందిన భూమి. **ఉత్తరం:** జి.సింహాద్రిరావుకు చెందిన భూమి. **దక్షిణం:** జి.దాలెమ్మకు చెందిన భూమి.

షెడ్యూలు "సి" ఐటం నం.1. విశాఖపట్నం జిల్లా, పరవాడ మండలం, కొత్తగొర్లెవానిపాలెం గ్రామ పంచాయతీ, ఈదులపాకబోనంగి గ్రామంలోని సర్వే నం.334/1లో ఎ.0.04 1/2 సెంట్లు లేదా 0.018 హెక్టార్లు, సర్వే నం.334/2లో ఎ.0.04 1/2 సెంట్లు లేదా 0.017 హెక్టార్లు, మొత్తం ఎ.0.08 3/4 సెంట్లు విస్తీర్ణం గల సాగు భూమి. **హద్దులు: తూర్పు:** 334/1 భాగంలో భూమి. **పడమర:** 334/13, 14 మరియు 17లో భూమి. **ఉత్తరం:** సర్వే నం.334/20లో భూమి. **దక్షిణం:** సర్వే నం.334/10 భాగంలోని భూమి. **ఐటం నం.2:** విశాఖపట్నం జిల్లా, పరవాడ మండలం, కొత్తగొర్లెవానిపాలెం గ్రామ పంచాయతీ, ఈదులపాకబోనంగి గ్రామంలోని సర్వే నం.334/4లో ఎ.0.08 సెంట్లు లేదా 0.032 హెక్టార్ల విస్తీర్ణం గల వ్యవసాయ భూమి. **హద్దులు: తూర్పు:** సర్వే నం.334/4 భాగంలో భూమి. **పడమర:** సర్వే నం.334/3 భాగంలోని భూమి. **ఉత్తరం:** సర్వే నం.334/21 భాగంలో భూమి. **దక్షిణం:** సర్వే నం.334/6 భాగంలో భూమి. **ఐటం నం.3:** విశాఖపట్నం జిల్లా, పరవాడ మండలం, కొత్తగొర్లెవానిపాలెం గ్రామ పంచాయతీ, ఈదులపాకబోనంగి గ్రామంలోని సర్వే నం.335/1 భాగంలోని ఎ.0.35 సెంట్లు లేదా 0.142 హెక్టార్లు వ్యవసాయ భూమి. **హద్దులు: తూర్పు:** సర్వే నం.335/2లో భూమి. **పడమర:** సర్వే నం.336/17లో భూమి. **ఉత్తరం:** సర్వే నం.337/5లో భూమి. **దక్షిణం:** సర్వే నం.335/6లో భూమి. **ఐటం నం.4:** విశాఖపట్నం జిల్లా, పరవాడ మండలం, కొత్తగొర్లెవానిపాలెం గ్రామ పంచాయతీ, ఈదులపాకబోనంగి గ్రామంలోని సర్వే నం 335/17లో ఎ.0.07 సెంట్లు లేదా 0.028 హెక్టార్లు, సర్వే నం.335/13లో ఎ.0.001/2 సెంట్లు లేదా 0.002 హెక్టార్లు మొత్తం ఎ.0.07 1/2 సెంట్లు లేదా 0.030 హెక్టార్ల సాగు భూమి. **హద్దులు: తూర్పు:** సర్వే నం.335/12, 15 మరియు 13 భాగంలో భూమి. **పడమర:** సర్వే నం.332/4 మరియు 335/16లో భూమి. **ఉత్తరం:** సర్వే నం.335/7 మరియు 14 లో భూమి. **దక్షిణం:** సర్వే నం.335/18 మరియు 20 భాగంలో భూమి. **ఐటం నం.5:** విశాఖపట్నం జిల్లా, పరవాడ మండలం, కొత్తగొర్లెవానిపాలెం గ్రామ పంచాయతీ, ఈదులపాకబోనంగి గ్రామంలోని సర్వే నం.335/18లో ఎ.0.07 సెంట్లు లేదా 0.028 హెక్టార్ల విస్తీర్ణం గల వ్యవసాయ భూమి. **హద్దులు: తూర్పు:** సర్వే నం.335/19లో భూమి. **పడమర:** 335/4 మరియు 13లో భూమి. **ఉత్తరం:** సర్వే నం.335/17లో భూమి. **దక్షిణం:** సర్వే నం.335/20లో భూమి. **ఐటం నం.6** విశాఖపట్నం జిల్లా, పరవాడ మండలం, కొత్తగొర్లెవానిపాలెం గ్రామ పంచాయతీ, ఈదులపాకబోనంగి గ్రామంలోని సర్వే నం 335/9లో ఎ.0.01 1/2 సెంట్లు లేదా 0.006 హెక్టార్ల విస్తీర్ణం గల వ్యవసాయ భూమి. [illegible]

షెడ్యూలు "డి" [illegible]

షెడ్యూలు "ఇ" [illegible]

తేదీ: 24-2-2026, ప్రదేశం: విశాఖపట్నం సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

గమనిక: [illegible]

'కడుపుబ్బా నవ్విస్తున్న విష్ణు విన్యాసం'

మాట్లాడుతున్న హీరో శ్రీవిష్ణు, చిత్రంలో హీరోయిన్ నయనసారిక, దర్శకుడు మారుతీరావు, నిర్మాత సుమంత్‌నాయుడు, తదితరులు

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: కుటుంబంతో కలిసి చూసి కడుపుబ్బా నవ్వుకునే సినిమా విష్ణు విన్యాసం అని హీరో శ్రీవిష్ణు పేర్కొన్నారు. చిత్ర బృందం సంగంశరత్ సినిమాహాలులో శనివారం సందడి చేసింది. ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో నిర్వహించారు. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ ఈ సినిమా కుటుంబ కథాచిత్రమన్నారు. సినిమా మొదటి భాగం కామెడీగా ఉంటుందని, రెండో భాగం ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగుతుందన్నారు. హీరోయిన్ నయనసారిక మాట్లాడుతూ ప్రేక్షకుడు కోరుకునే అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయన్నారు. సినిమా చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటారని దర్శకుడు యదునాథ్ మారుతీరావు పేర్కొన్నారు. నిర్మాత సుమంత్‌నాయుడు, శ్రీవేంకటేశ్వర ఫిలిం డిస్ట్రిబ్యూటర్ విజయభాస్కర్, థియేటర్ మేనేజర్ ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అందుబాటులోకి రెండు కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లు

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: సుదూర ప్రాంతాల కనెక్టివిటీని బలోపేతం చేయడంలో భాగంగా ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ రెండు కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్ల సేవల్ని ప్రవేశపెడుతున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.పవన్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే ఉన్న రైళ్ల సేవలకు అదనంగా ఈ రైళ్ల అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ★ **విశాఖ-కొల్లాం(18501/02):** మంగళవారం ఉదయం 8.20 గంటలకు విశాఖలో బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 2.50 గంటలకు కొల్లాం చేరుకోనున్నట్లు తెలిపారు. తిరుగు ప్రయాణం బుధవారం సాయంత్రం 5.20 గంటలకు కొల్లాంలో బయలుదేరి మర్నాడు రాత్రి 11 గంటలకు విశాఖ చేరుకోనున్నట్లు తెలిపారు. ★ **చర్లపల్లి-షాలిమార్ అమృత్ భారత్(17065/66):** మంగళవారం ఉదయం 7.15 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి సాయంత్రం 7.53 గంటలకు దువ్వాడ చేరుకొని అక్కడి నుంచి 7.55 గంటలకు బయలుదేరి మర్నాడు ఉదయం 11.20 గంటలకు షాలిమార్‌కు చేరుకోనున్నట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతి బుధవారం మధ్యాహ్నం 12.50 గంటలకు షాలిమార్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 5.55 గంటలకు దువ్వాడ చేరుకొని అక్కడి నుంచి 5.57 గంటలకు బయలుదేరి అదేరోజు సాయంత్రం 7 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుందన్నారు.

సెస్సు బకాయిలు ఇప్పించాలని వినతి

వన్‌టౌన్, న్యూస్‌టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ) నుంచి సెస్సు కింద రూ.200 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉందని, ఆయా నిధులు వచ్చేటట్లు చూడాలని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వన్నెంరెడ్డి సతీష్‌కుమార్ కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌ను కోరారు. ఆయన శనివారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

అధిక నీటి వినియోగంతో తీవ్ర పరిణామాలు తప్పవు!!

★ ప్రాంతాల పరిస్థితుల ప్రకారం జల సంరక్షణ చర్యలు కీలకం

★ 'ఐఐటీ ఖరగ్‌పూర్' జియాలజీ, జియోఫిజిక్స్ విభాగ ఆచార్యులు అభిజిత్ ముఖర్జీ

ఈనాడు, విశాఖపట్నం, న్యూస్‌టుడే, ఏయూ ప్రాంగణం

దేశంలో దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే ఉత్తరాదిలో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గుతున్నాయి. విచ్చలవిడి వినియోగంతోనే ఆ దుస్థితి నెలకొంది. మరో పది నుంచి ఇరవై ఏళ్లు ఇలాగే సాగితే నీటి కొరత తప్పదు' అని 'ఐఐటీ ఖరగ్‌పూర్' జియాలజీ, జియోఫిజిక్స్ విభాగ ఆచార్యులు అభిజిత్ ముఖర్జీ విశ్లేషించారు. 'ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో నీటి వినియోగం చాలా ఎక్కువ. అందరికి ఉచితంగా నీరు లభిస్తుంది. ఫలితంగా అవసరమున్నా లేకపోయినా అవసరానికి మించి వినియోగించేస్తున్నాం. భవిష్యత్తులో ఇది తీవ్ర ముప్పుగా పరిణమించనుంది. అందుకు ఎక్కువ సమయం పట్టదు' అని పేర్కొన్నారు. విశాఖ ఆంధ్రవిశ్వవిద్యాలయంలో నిర్వహించిన 'జాతీయ సైన్స్ దినోత్సవం'లో పాల్గొనేందుకు వచ్చిన అభిజిత్ 'ఈనాడు'తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.

అక్కడ ప్రమాదకరం: 30, 40 ఏళ్ల కిందట పంజాబ్, అసోమ్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో భూగర్భ జలాలు పుష్కలంగా ఉండేవి. ఇప్పుడు అక్కడ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అందుకు అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా నీటి కాలుష్యం, భూగర్భ జలాలు ఇష్టానుసారంగా తోడేయడం, మానవ కార్యకలాపాలు అధికంగా ఉండడం వాటిలో కొన్ని.

ఒకే విధానం కుదరదు: దేశంలో అనేక ప్రాంతాల్లో అక్కడి పద్ధతుల ప్రకారం నీటి వినియోగం ఆధారపడి ఉంటుంది. స్థానిక పరిస్థితుల ఆధారంగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి. దేశమంతటా ఒకే రకమైన విధానాన్ని పాటించలేం. ఆయా ప్రదేశాల్లో అవసరాన్ని బట్టి నీటి కుంటలు తవ్వాలా, వర్షపు నీటిని పలు మార్గాల్లో ఇంకించాలా అనేది చూడాలి. ప్రభుత్వాలు ఆయా ప్రాంతాల్లో పరిస్థితుల ఆధారంగా జల సంరక్షణ చర్యలు ఇప్పటి నుంచే చేపట్టాలి.

వాతావరణ మార్పులతో: దేశంలో వాతావరణ మార్పులు భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ముందు నుంచి జల సంరక్షణ పద్ధతులు పాటించకపోతే చాలా రాష్ట్రాలు ఆ ముప్పును ఎదుర్కోక తప్పదు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో రాయితీపై తాగునీరు అందిస్తున్నారు. రాజస్థాన్‌లో అధిక వర్షాలు కురిశాయి. అసోమ్‌లో కరవు ఏర్పడింది. అధిక వర్షాలు, కరవు పరిస్థితులు రెండూ ప్రమాదమే. ఇవి భూగర్భ జలాల వృద్ధి, తగ్గుదలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

శాస్త్రవేత్తలను భాగస్వామ్యం చేయాలి: వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల సంరక్షణ, ప్రజలకు చెందిన ఇతర పథకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు శాస్త్రవేత్తలనూ భాగస్వామ్యం చేయాలి. ఆ ప్రణాళికల రూప కల్పనలో వారికి అవకాశం కల్పించాలి. జలశక్తి, ఇతర విభాగాల్లో శాస్త్రవేత్తలు ఉన్నప్పటికీ సంబంధిత ప్రణాళికల తయారీలో వారి ముద్ర కనిపించడం లేదు. విదేశాల్లో అక్కడి ప్రణాళికల తయారీలో విశ్వవిద్యాలయాల్లోని ఆచార్యులు, శాస్త్రవేత్తలను తప్పనిసరిగా భాగస్వామ్యం చేస్తారు. మన దగ్గర ఆ చొరవ కనిపించడం లేదు.

ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో ప్లీహం తొలగింపు | కీలక చికిత్స కేజీహెచ్‌లో విజయవంతం

వన్‌టౌన్, న్యూస్‌టుడే: కేజీహెచ్ చరిత్రలో తొలిసారి ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో కీలకమైన ప్లీహం తొలగింపు చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. కేజీహెచ్ జనరల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ వి.మన్మథరావు ఆధ్వర్యంలోని వైద్య బృందం ఈ చికిత్సను నిర్వహించింది. హెరిడిటరీ స్పిరోసైటోసిస్ అనే అరుదైన రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 21 ఏళ్ల యువతికి ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో ప్లీహం తొలగింపు చికిత్స చేశారు. నర్సీపట్నం మండలం అగ్రహారం గ్రామానికి చెందిన ఎస్.లావణ్య(21) ప్లీహం వాపుతో బాధపడుతూ కేజీహెచ్‌లో చేరారు. డాక్టర్ మన్మథరావు ఆధ్వర్యంలోని వైద్య బృందం ఆమెకు అవసరమైన రోగ నిర్ధారణ పరీక్షలు చేశారు. సాధారణ కోతతో చేసే చికిత్సతో పోల్చితే ల్యాప్రోస్కోపిక్ ద్వారా చేయడం వల్ల రోగి త్వరగా కోలుకోవడంతో పాటు ఇతరత్రా సమస్యలను అధిగమించవచ్చునన్నారు. ఇటువంటి చికిత్సను ఆసుపత్రి చరిత్రలో ఇదే తొలిసారి చేశామన్నారు. ప్రస్తుతం లావణ్య కోలుకోవడంతో డిశ్చార్జి చేశామని డాక్టర్ మన్మథరావు తెలిపారు. డాక్టర్ జనార్దనరావు, డాక్టర్ మహాలక్ష్మి, డాక్టర్ వెంకటభాస్కర్, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ స్వామి తదితరులు శస్త్రచికిత్సలో భాగమయ్యారు.

కోలుకున్న బాధితురాలితో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ మన్మథరావు, వైద్య బృందం

డొంకరాయి పవర్‌కెనాల్‌లో యువకుడి గల్లంతు

హరిరామ ప్రసాద్ (పాతచిత్రం)

మోతుగూడెం, న్యూస్‌టుడే: లోయరు సీలేరు ప్రాజెక్టు డొంకరాయి పవర్‌కెనాల్ ఏపీపీ డ్యాం సమీపంలో శనివారం సాయంత్రం పర్యాటకుడు గల్లంతయ్యాడు. డొంకరాయి పోలీస్‌స్టేషన్ ఎస్సై చరణ్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలం విహారయాత్రకు కారులో విశాఖపట్నం నుంచి లోచర్ల హరిరామ ప్రసాద్(36), బలివాడ పట్నాయక్(35), మంత్రి గోవింద్(34), భీమునిపట్నం నుంచి వెంకటరవికుమార్(39)తో కలిసి వెళ్తున్నారు. మార్గమధ్యలో డొంకరాయి ఏపీపీ జలాశయాన్ని సందర్శించి తిరుగు ప్రయాణంలో లోచర్ల హరిరామ ప్రసాద్ డొంకరాయి పవర్ కెనాల్‌లోకి స్నానానికి దిగాడు. ప్రమాదవశాత్తు నీటమునిగి గల్లంతయ్యాడు. ఏపీ జెన్‌కో సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు, స్నేహితులు ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. గల్లంతైన హరిరామ ప్రసాద్ విశాఖలోని గురుద్వారా ప్రాంతంలో చార్టర్డ్ చార్టెడ్ అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	150	145
లైవ్	177	165
డ్రెస్డ్	257	300
స్కిన్‌లెస్	292	310

(c) eenadu

తెరపై ఈనాడు

లక్ష్మీకాంత్ స్క్రీన్-1 - **కపుల్ ఫ్రెండ్లీ** (మార్నింగ్, ఫస్ట్ షో), **హే బల్‌వంత్** (మ్యాట్నీ, సెకెండ్ షో), స్క్రీన్-2 - **విష్ణు విన్యాసం**

క్రీడాకారులకు టీ షర్టుల పంపిణీ

వేపగుంట, న్యూస్‌టుడే : వేపగుంట పరిసర 14 గ్రామాల ప్రజల ఆరాధ్యదైవం ముత్యమాంబ అమ్మవారి పండగను పురస్కరించుకుని తెదేపా సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచి స్వర్గీయ గంట్ల పెంటారావు జ్ఞాపకార్థం ఈనెల 3న జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు శనివారం వేపగుంటలో ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు, కార్పొరేటరు బల్ల శ్రీనువాసరావు చేతుల మీదుగా టీషర్ట్లు అందజేశారు. కార్యక్రమంలో గంట్ల దివాకర్, పిన్నింటి పార్వతి, గంట్ల దేముడు, శానాతి దేముడు, తదితరులు పాల్గొన్నారు.

పెందుర్తి

ఆర్టీసీ ప్రయాణికులూ సమస్యలా..ఫోన్ చేయండి!

రేపు 'ఈనాడు' డయల్ యువర్ సింహాచలం ఆర్టీసీ డీఎం

వేపగుంట, న్యూస్‌టుడే : సింహాచలం ఆర్టీసీ డిపోనకు చెందిన బస్సులు మీ గ్రామానికి, మీ ఊర్లకు గతంలో మాదిరిగానే వస్తున్నాయా... స్త్రీశక్తి పథకం మహిళలందరికీ అందుతోందా... సకాలానికి బస్సులు వస్తున్నాయా.. తదితర సమస్యలను డిపో మేనేజరు సురేశ్ దృష్టికి తీసుకువెళ్లేందుకు 'ఈనాడు' అవకాశం కల్పిస్తుంది. ప్రయాణికులు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఆయా ఫిర్యాదులకు డిపో మేనేజరు సమాధానాలు ఇస్తారు.

తేదీ : 02-03-2026
సమయం : ఉదయం 10నుంచి 11వరకు
ఫోన్ నంబరు : 93472 79909

మేమున్నాం.. మీకు తోడుగా

80085 74978 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

వేపగుంట, న్యూస్‌టుడే : ?: భరత్‌నగర్ రహదారి పక్కనున్న కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. – నాగేశ్వరరావు, స్థానికులు ✓: వెంటనే సిబ్బందితో కాలువల్లో పూడిక తీయిస్తాం. – ప్రసాదరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్

పరవాడ, న్యూస్‌టుడే: ?: పరవాడ మండలం టిడ్కోగృహ సముదాయం సమీపంలో చెత్త పేరుకుపోయింది. – కాలనీవాసులు ✓: త్వరితగతిన చెత్తను తరలించడానికి చర్యలు తీసుకుంటాం. – మల్లికార్జునరావు, డిప్యూటీ ఎంపీడీవో, పరవాడ

సబ్బవరం, న్యూస్‌టుడే: ?: సబ్బవరం కళాకారుల కాలనీలో వ్యర్థాలు పేరుకుపోయాయి. – ఆర్.అప్పారావు ✓: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – పి.ఆనందరావు, గ్రామ కార్యదర్శి

?: సబ్బవరం నుంచి చిన గొల్లలపాలెం వెళ్లే రహదారి పూర్తిగా శిథిలమైంది. – డి.అచ్యుతరావు ✓: సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. – బోకం సూర్యకుమారి, ఎంపీపీ

మలుపుల్లో భయం భయం

పరవాడ, న్యూస్‌టుడే

పరవాడ పరిధి ప్రధాన రహదారుల్లోని మలుపులు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతం కావడంతో వాహనాల రద్దీకి తగ్గట్టుగా రహదారులు విస్తరించకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ముఖ్యంగా బొగ్గు, ఫ్లైయాష్‌బూడిద, కంటైనర్, ట్రాలర్ తదితర భారీ వాహనాల రాకపోకలు పెరిగాయి. ఆయా ప్రాంతాల్లో ఎదురెదురు వచ్చే వాహనాలు కనిపించకపోవడం, వేగాన్ని నియంత్రించక పోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల బొగ్గు, బూడిద, కంటైనర్ లారీలు బోల్తా పడిన ఘటనలు ఎక్కువగా జరగడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

ఎన్టీపీసీ నుంచి వాడచీపురుపల్లి వెళ్లే మార్గంలో ప్రమాదకర మలుపు

ఇదీ పరిస్థితి..: మండలంలోని పరవాడ నుంచి భరణికం వెళ్లే మార్గంలోని నాలుగు ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఒకపక్క మలుపులు.. మరోపక్క ఎదురెదురుగా వాహనాలు వచ్చే క్రమంలో రోడ్డుపక్కకు దిగాలన్నా.. దిగిన తర్వాత మరలా ఎక్కాలన్నా అవస్థలు తప్పడం లేదు. దీంతో వాహనదారులు అదుపు తప్పుతున్నారు. పరవాడ నుంచి తానాం దారిలో, ఊటగెడ్డకూడలి నుంచి ముత్యాలమ్మపాలెం వెళ్లే మార్గంలో, జాజువానిపాలెం నుంచి పి.బోనంగి వెళ్లే మార్గంలో, గండివానిపాలెం నుంచి నక్కవానిపాలెం దారిలో, పరవాడ సినిమాహాల్‌కూడలి నుంచి వెన్నెలపాలెం మీదుగా కలపాకల వెళ్లే మార్గంలో మలుపులు దారుణంగా ఉన్నాయి. పరవాడ మండల పరిషత్తు కూడలి, సబ్‌స్టేషన్ కూడలి, సినిహాల్‌కూడలి, ఊటగెడ్డకూడలి, లంకెలపాలెం కూడలి వద్ద మలుపుల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. చాలా మలుపుల్లో హెచ్చరికబోర్డులు లేవు. వేగాన్ని నియంత్రించలేక వాహనాలు పల్టీలు కొట్టడంతో కొందరు మృత్యువాత పడుతుండగా.. మరికొందరు గాయాలపాలవుతున్నారు.

శిథిల కల్వర్టులతో.. శిథిల కల్వర్టుల మూలంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దెబ్బతిన్న కల్వర్టులకు ఏళ్ల తరబడి మరమ్మతులు చేయడం లేదు. ఊటగెడ్డకూడలి, భరణికం, రెడిమిక్స్‌ప్లాంటు, దేశపాత్రునిపాలెంమలుపు, పి.బోనంగి ఆవులపారం, కలపాక, పెదముషిడివాడ, జల్లెలపాలెం, పరవాడ కొత్తరోడ్, తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. సోమునాయుడుపాలెం, కలపాక, మండల పరిషత్తు కూడలి, ఊటగెడ్డకూడలి, లంకెలపాలెం కూడళ్లలో ఎక్కువగా లారీలు బోల్తాపడి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వీటికి మరమ్మతులు చేయించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

సభ్యత్వ నమోదుతో కార్యకర్తలకు భరోసా

సుజాతనగర్ (పెందుర్తి), న్యూస్‌టుడే: జనసేన సభ్యత్వ నమోదులో నియోజకవర్గం రాష్ట్రంలోనే మెరుగైన స్థానంలో నిలిచేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని పెందుర్తి ఎమ్మెల్యే, ఉమ్మడి విశాఖ గ్రామీణ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్‌బాబు పిలుపునిచ్చారు. సుజాతనగర్ కూడలిలో శనివారం సభ్యత్వ నమోదును ఆయన ప్రారంభించారు. పలువురు రూ.400 చెల్లించి సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. అనంతరం పంచకర్ల మాట్లాడుతూ సభ్యత్వ నమోదుతో ప్రతి కార్యకర్తకు గౌరవంతో పాటు ఆర్థిక భరోసా చేకూరుతుందన్నారు. 95వ వార్డు అధ్యక్షుడు కంచిపాటి మధు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కె.రామునాయుడు, పీఏసీఎస్ ఛైర్మన్ అయితి సింహాచలం నాయుడు, పిన్నింటి పార్వతి, లక్ష్మీ గోవింద్, రమేశ్, గండి నాగభూషణం, మడక బంగార్రాజు, తదితరులు పాల్గొన్నారు.

సభ్యత్వ నమోదును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు

ఘటాలను తీసుకొస్తున్న భక్తులు

ముత్యమాంబ ఘటోత్సవం ప్రారంభం

సబ్బవరం, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్రుల ఇలవేల్పుగా భావిస్తున్న అంతకాపల్లి ముత్యమాంబ పండగ చాటింపు మహోత్సవం బుధవారం జరిగింది. ఆనవాయితీ ప్రకారం రావులమ్మపాలెంలో ఘటోత్సవం ప్రారంభమైంది. రావులమ్మపాలెం నుంచి అంతకాపల్లి సతకంపట్టు వరకు అమ్మవారి ఘటాలను ఊరేగించారు. మాజీ ఎంపీటీసీ సభ్యురాలు చొక్కాకుల లక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు చొక్కాకుల గోవింద జ్యోతి, అనిల్ సమీర, తదితరులు పాల్గొన్నారు.

అర్హులైన పేదలందరికీ పింఛన్లు

వేపగుంట, న్యూస్‌టుడే : అర్హులైన పేదలందరికీ పింఛన్లు అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు అన్నారు. వేపగుంట రామాలయం వీధిలో సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. కార్పొరేటర్ బల్ల శ్రీనువాసరావు, జోనల్ కమిషనరు శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

వేపగుంటలో పింఛన్లు అందజేస్తున్న ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు

మంచినీరు నేలపాలు..

పులగవానిపాలెం (పెందుర్తి), న్యూస్‌టుడే: జీవీఎంసీ 97వ వార్డు పులగవానిపాలెం అయ్యప్పనగర్‌లో కొద్ది రోజులుగా మంచి నీరు వృథాగా పోతోంది. ఇక్కడి ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో జీవీఎంసీ పైపులైనుకు లీకేజీ ఏర్పడి నిరంతరం రహదారిపై ప్రవహిస్తోందని స్థానికులు పేర్కొన్నారు. రోజుల తరబడి లీకేజీ కొనసాగుతున్నా సంబంధిత సిబ్బంది పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి లీకేజీని అరికట్టాలని కోరారు.

పులగవానిపాలెం అయ్యప్పనగర్‌లో..

రోడ్డుపై గుంత..నిత్యం చింత..!

పులగవానిపాలెం (పెందుర్తి), న్యూస్‌టుడే: జీవీఎంసీ 97వ వార్డు పులగవానిపాలెం రహదారి నుంచి కుమ్మరికాలనీకి వెళ్లే మార్గంలో భారీ గుంత పడింది. రహదారి మధ్యలో ఉన్న ఈ గుంత కారణంగా రాత్రివేళ ద్విచక్ర వాహన చోదకులు పడిపోతున్నారని స్థానికులు తెలిపారు. పలువురు గాయపడుతున్నారు, తక్షణమే అధికారులు స్పందించి గుంతను పూడ్చాలని కోరుతున్నారు.

చిన్నారులకు పట్టాల ప్రదానం

పట్టాలు అందుకున్న విద్యార్థులతో బర్ల ప్రసాదరావు

నరవ(వేపగుంట), న్యూస్‌టుడే : నరవ ఆక్షర పాఠశాలలో శనివారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. విశ్రాంత ఎస్పీ బర్ల ప్రసాదరావు హాజరై వేడుకలను ప్రారంభించారు. ప్రముఖ శాస్త్రవేత్త సర్ సీవీ రామన్‌ను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. అనంతరం చిన్నారులకు పట్టాలు అందజేసి అభినందించారు. పాఠశాల ప్రిన్సిపల్ దొగ్గ ప్రియబాంధవి, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా దర్జీల దినోత్సవం

పరవాడ, న్యూస్‌టుడే: మండల కేంద్రం పరవాడ గ్రామంలో శనివారం నవయుగ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ టైలర్స్ దినోత్సవం నిర్వహించారు. అసోసియేషన్ ప్రతినిధులు వానపల్లి సూరిబాబు, లోవరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రెడీమేడ్ దుస్తుల రాకతో దర్జీలకు ఉపాధి కరవైందని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఈ సందర్భంగా సీనియర్ టైలర్ వీరభద్రరావును సత్కరించారు. కార్యక్రమంలో వానపల్లి అప్పలరాజు, మల్లేశ్వరరావు, శ్రీను, బాష తదితరులు పాల్గొన్నారు. వాడచీపురుపల్లిలో శ్రీదుర్గా వాని టైలర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ టైలర్ అప్పారావును సత్కరించారు.

సీనియర్ టైలర్ వీరభద్రరావును సత్కరిస్తున్న దృశ్యం

జిల్లాలో 95.47శాతం పంపిణీ

సబ్బవరం, న్యూస్‌టుడే: మార్చి 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగా శనివారం సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమం సబ్బవరం మండలంలో జరిగింది. పెందుర్తి తెదేపా ఇన్‌ఛార్జి గండి బాబ్జీ అమృతపురం గ్రామంలో లబ్ధిదారులకు నగదు అందజేశారు. జిల్లాలో 95.47 శాతం మందికి పింఛన్లు తొలి రోజు పంపిణీ చేసి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచినట్లు ఎంపీడీవో పి.పద్మజ తెలిపారు. కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షులు గండి ముత్యాలు నాయుడు, పీఏసీఎస్ అధ్యక్షుడు గండి దేముడు, గ్రామ పార్టీ అధ్యక్షులు గండి రమణ బాబు, వెన్నల నరేష్, తదితరులు పాల్గొన్నారు.

అమృతపురంలో లబ్ధిదారుడికి పింఛను అందిస్తున్న గండి బాబ్జీ, తదితరులు

చిట్టి బుర్రలు.. భలే ఆవిష్కరణలు

నమూనాలను ప్రదర్శిస్తున్న జుత్తాడ పాఠశాల విద్యార్థులు

పెందుర్తి, న్యూస్‌టుడే: ప్రజలు ఎదుర్కొనే సమస్యలే ఆవిష్కరణలకు ముడి సరకులని అతిథులు అభిప్రాయపడ్డారు. జాతీయ సైన్సు దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని పలు విద్యాలయాల్లో వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన పలు నామూనాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ నమూనాలకు పాఠశాలల యాజమాన్యాలు బహుమానాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

★ పెందుర్తి మండలం వి.జుత్తాడ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు జి.అప్పలనాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులు నమూనాలను ప్రదర్శించారు. పెందుర్తి శ్రీచైతన్య పాఠశాలలో ప్రిన్సిపల్ తారకేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన వైజ్ఞానిక ప్రదర్శనను ఏయూ ఫిజిక్స్ ఆచార్యుడు కె.చంద్రమౌళి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్విజ్, వక్తృత్వ పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చూపారు.

★ సుజాతనగర్ రవీంద్రభారతి పాఠశాలలో ప్రిన్సిపాళ్లు స్వరూప చంద్రకళ, సాయిబిందు ఆధ్వర్యంలో జరిగిన వైజ్ఞానిక ప్రదర్శనను డీఆర్‌డీవో శాస్త్రవేత్త డాక్టర్ సూరిబాబు ప్రారంభించారు. పెందుర్తి శ్రీవిద్య పాఠశాలలో ప్రిన్సిపల్ జి.వరలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనను డాక్టర్ ప్రేమ్‌కుమార్, శ్రీకాంత్, అట్లూరి చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు.

★ సుజాతనగర్ ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయిని కవిత ఆధ్వర్యంలో జరిగిన సైన్సు ప్రదర్శనను డీన్ రమాదేవి ప్రారంభించారు.

నమూనాల గురించి వివరిస్తున్న పెందుర్తి శ్రీచైతన్య విద్యార్థులు

సుజాతనగర్ రవీంద్రభారతి పాఠశాలలో..

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం లంకెలపాలెం, ఇస్లాంపేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల్లో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హెచ్‌ఎంలు రౌతు నాగేశ్వరరావు, ఆనందరావు తదితరులు తొలుత సి.వి.రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు ప్రదర్శించిన సైన్సు నమూనాలను తిలకించారు. విజేతలకు బహుమతులను అందజేశారు.

సబ్బవరం అంబేడ్కర్ గురుకులంలో..

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం అంబేడ్కర్ గురుకులంలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్‌కు తహసీల్దారు బి.చిన్ని కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సైన్స్ టీచర్ రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన వండర్ కెమిస్ట్రీ ప్రయోగాలు ఆకర్షణీయంగా నిలిచాయి. ప్రిన్సిపల్ సీహెచ్ కేశవరావు, వైస్ ప్రిన్సిపల్ చిరంజీవి, ఉపాధ్యాయులు జి.జానకి, సీహెచ్ సింహాచలం పాల్గొన్నారు.

★ సబ్బవరం ప్రభుత్వ హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడు ఎస్.తిరుపతిరావు ఆధ్వర్యంలో వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. క్విజ్‌పోటీలు నిర్వహించారు.

వేపగుంట, న్యూస్‌టుడే : నరవ విశాఖ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు పలు ప్రాజెక్టులను తయారుచేసి ప్రదర్శించారు. విజేతలకు కళాశాల ఛైర్మన్ జి.సత్యనారాయణ బహుమతులు అందజేశారు.

★ ఆర్.ఆర్.వెంకటాపురం ఆళ్వార్ దాస్ కళాశాలలో ఇంటర్ స్కూల్ సైన్స్ ఎక్స్‌పో-2026 నిర్వహించారు. 45 పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు 300 పైగా నమూనాలను ప్రదర్శించారు. నిర్వాహకులు విజేతలకు బహుమతులు అందజేశారు. నరవ బెహరా విద్యాసంస్థల ప్రాంగణంలో విద్యార్థులు తయారుచేసిన సైన్స్ ప్రాజెక్టులను ప్రిన్సిపల్ శ్రీధర్ పట్నాయక్ పరిశీలించి అభినందించారు.

ప్రాజెక్టులను పరిశీలిస్తున్న ప్రిన్సిపల్ శ్రీధర్ పట్నాయక్

సబ్బవరం ప్రభుత్వ హైస్కూల్‌లో..

లిఫ్ట్ ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్

ఆర్సీడీ ఆసుపత్రిలో లిఫ్ట్ ప్రారంభం

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: పెదవాల్తేరు రాణిచంద్రమణి దేవి (ఆర్.సి.డి.) ఆసుపత్రిలో రూ.53 లక్షల డీఎంఈ నిర్వహణ నిధులతో ఏర్పాటు చేసిన లిఫ్టును జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పై అంతస్తులో ఆపరేషన్ థియేటర్ ఉండటంతో దివ్యాంగ రోగులను తరలించడం ఇబ్బందికరంగా ఉండేదన్నారు. ప్రస్తుతం పెద్ద లిఫ్టును ఏర్పాటు చేయడంతో రోగులతోపాటు సహాయకులకు సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ భవానీ ప్రసాద్, డాక్టర్ ఎం.చంద్రశేఖర్ పాల్గొన్నారు.

నేత్ర దర్శనంలో నీలమేఘ శ్యాముడు

పెందుర్తి, న్యూస్‌టుడే: వేంకటాద్రిపై కొలువుదీరిన వేంకటేశ్వర స్వామి శనివారం నేత్ర దర్శనంలో భక్తులను అనుగ్రహించారు. ఆలయ ప్రధానార్చకులు మహర్తి రామానుజాచార్యులు నేతృత్వంలో అర్చకులు శ్రీవారిని వివిధ వర్ణాల పుష్పాలతో అలంకరించి తోమాల సేవ నిర్వహించారు. సహస్రనామాలతో అర్చించి భక్తులకు దర్శనం కల్పించారు. నేత్ర దర్శనంలో నీలమేఘ శ్యాముడిని దర్శించుకున్న భక్తజనం ఆధ్యాత్మిక పరవశం చెందారు. ★ వేంకటాద్రిపై జరుగుతున్న ఫాల్గుణ పక్షోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీసూక్త హవనం జరుగుతుందని ఆలయ ప్రధానార్చకులు మహర్తి రామానుజాచార్యులు తెలిపారు. అలాగే మహాలక్ష్మీ అమ్మవారికి శోడష ద్రవ్యాలతో విశేష తిరుమంజనం నిర్వహిస్తామని చెప్పారు

వేంకటాద్రిపై నేత్ర దర్శనంలో శ్రీనివాసుడు

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం ఈ.బోనంగి ఫార్మాసిటీ పునరావాసకాలనీ కొండపై కొలువైన అభయ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం విశేషపూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీహరికృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి గోత్రనామాలతో అర్చనలు, అభిషేకాలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో నూతనంగా తులాభారం ప్రారంభించారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

గృహ నిర్మాణ పథకాల పురోగతిపై సమీక్ష

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి మండలంలో గృహ నిర్మాణ పథకాలకు వేగంగా పూర్తి చేయాలని మండల పరిషత్ పరిపాలనాధికారి కొల్లి వెంకటరావు ఆదేశించారు. శనివారం ఆయన గృహనిర్మాణ ఏఈ భాను, ఇంజినీరింగ్ సహాయకులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. తొమ్మిది గ్రామ సచివాలయాల పరిధిలోని ఇంజినీరింగ్ సహాయకులకు లక్ష్యాలు నిర్దేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పురోగతిపై దృష్టిసారించి పనుల్లో వేగం పెంచాలని సూచించారు.

యువతిని రక్షించిన పోలీసులు

బీచ్‌రోడ్డు (పెదవాల్తేరు), న్యూస్‌టుడే: బీచ్‌రోడ్డు వుడాపార్కు ఎంజీఎం మైదానం వెనుక ఆత్మహత్యాయత్నం చేసిన యువతిని పోలీసులు కాపాడారు. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మద్రిపాలెం ప్రాంతానికి చెందిన టి.దివ్య (27) తల్లి తిట్టిందని శనివారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకుంటున్నానని లైట్‌హౌస్ వద్ద సెల్‌లో వీడియో తీసి తల్లికి పంపించింది. ఈ మేరకు తల్లి స్థానిక ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ స్టేషన్ పోలీసులు మూడో పట్టణ పోలీసులకు సమాచారం అందజేశారు. సీఐ పైడయ్య, కానిస్టేబుల్ పోలరాజు, హోంగార్డు టి.పోలారావు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. నీటిలో మునిగిపోతున్న యువతిని గజ ఈతగాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు. అనంతరం స్టేషన్‌కు తరలించి తల్లి నిమ్మాదేవికి అప్పగించారు.

అవగాహనతో కంటి క్యాన్సర్ నివారణ

హనుమంతువాక(విశాలాక్షినగర్), న్యూస్‌టుడే : అస్పష్టమైన దృష్టి, ఆకస్మికంగా దృష్టి కోల్పోవడం, కంటిపై నలుపు లేదా మచ్చలు పెరగడం, కంటిలో ఎరుపు పెరిగి దీర్ఘకాలంగా ఉండడం, కంటి వాపు లేదా నొప్పి ఉంటే కంటి వైద్యుడ్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలని ఎల్వీప్రసాద్ ఆసుపత్రి నేత్ర వైద్య నిపుణురాలు డాక్టర్ లావణ్య మద్ది సూచించారు. ఆసుపత్రిలో శనివారం కంటి క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ రసాయనాలు, కాలుష్యం, ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకంతో ఇటీవల కాలంలో కన్ను, కన్నుగుడ్డు, రెప్పలు క్యాన్సర్ల బారిన పడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. అవగాహన పెంచుకుని ఏ చిన్న కంటి సమస్య వచ్చినా చికిత్స తీసుకోవాలన్నారు

మహిళా దినోత్సవం రోజున ర్యాలీలు

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రగతి శీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) ఆధ్వర్యంలో సభలు, ర్యాలీలు నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా కార్యదర్శి యు.ఇందిర తెలిపారు. ఈ మేరకు శనివారం చినముషిడివాడ అంబేడ్కర్‌నగర్‌లో ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ నెల 7న మహిళా కార్మికుల హక్కులను హరిస్తున్న నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కోరుతూ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. సంఘం అధ్యక్షురాలు ఎస్.వెంకటలక్ష్మి ప్రధాన కార్యదర్శి రోహిణి, కోశాధికారి వరలక్ష్మి, సభ్యులు పాల్గొన్నారు.

ప్రచార కరపత్రాలు ఆవిష్కరిస్తున్న పీవోడబ్ల్యూ ప్రతినిధులు

'జియో సింథటిక్'తో మన్నికైన నిర్మాణాలు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: జియో సింథటిక్ రిఇన్‌ఫోర్స్‌డ్ సాయిల్ స్ట్రక్చర్స్‌తో దీర్ఘకాలం మన్నే బలమైన నిర్మాణాలు సాధ్యమని దిల్లీ ఐఐటీ పూర్వ ఆచార్యులు జీవీ రావు అన్నారు. ఏయూ సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బి.ఐ.ఎస్) కార్యశాల ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. ఆయన మాట్లాడుతూ సంప్రదాయ విధానాలకు భిన్నంగా జియో సింథటిక్ విధానంలో నిర్మాణాలు చేపడితే నిర్వహణ వ్యయం తగ్గుతుందన్నారు.

ఇటువంటి నిర్మాణాల కోసం ప్రత్యేకంగా ఒక కోడ్ ఆఫ్ ప్రాక్టీస్‌ను రూపొందించామని, దీనిపై దేశ వ్యాప్తంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. రైల్వేలో నిర్మాణాలకు ఏర్పాటు చేసిన కమిటీలో ఏయూ నుంచి ఆచార్య సీఎన్‌వీ సత్యనారాయణ రెడ్డి, ఆచార్య రాజగోపాల్‌కు స్థానం కల్పించామన్నారు. కార్యక్రమంలో ఐఐటీ గాంధీ నగర్ ఆచార్యులు అమిత్ ప్రశాంత్, డాక్టర్ కొల్లి మోహన్ కృష్ణ, ఏయూ ఆచార్యులు సీఎన్‌వీ సత్యనారాయణ రెడ్డి, తదితరులు ప్రసంగించారు. మెకాఫెరి ప్రతినిధి డాక్టర్ రత్నాకర్ మహాజన్, సౌరభ్ వ్యాస్, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందించారు.

విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందిస్తున్న ఆచార్య జీవీ రావు తదితరులు

మహారాజశ్రీ విశాఖపట్నం 11 కోర్టు (SC, ST Court)లో
EP 61/2016 OS 275/2012
Between
R. SRINIVASA RAO & Others ......D.Hr.
And
A. APPARAO ......J.Dr.

వేలం ప్రకటన

పై నెంబరు EP నందు D.Hr. తన బాకీ సొమ్ము రాబట్టు కొనుటకు J.Dr.కి చెందిన దిగువ షెడ్యూలు ఆస్తిని వేలం వేయుటకు కోరగా, కోర్టువారు ఉత్తర్వుల మేరకు దిగువ షెడ్యూలు ఆస్తిని తేది. 13-03-2026న కోర్టువారి సమక్షమున ఉదయం గం॥ 10.30 ని॥ల నుండి సాయంత్రం 4 గంటలు లోపు వేలం వేయుదురు. వేలంలో పాల్గొనదలచినవారు షెడ్యూలు ఆస్తిని సరిచూసుకొని తేది. 13-03-2026న జరుగు వేలంలో పాల్గొనవచ్చును.

ఆస్తి వివరములు: విశాఖపట్నం జిల్లా, పెందుర్తి మండలం, సరిపల్లి గ్రామంలోని సర్వే నెం. 197/13లో 195 చ॥గ॥లలో ఉన్న రెండు అంతస్థుల శ్లాబ్ ఇల్లు డోర్ నెం.1-152కు హద్దులు: **తూర్పు:** విశాఖ అరకు రోడ్, **దక్షిణం:** 8 అడుగుల రోడ్డు, **పడమర:** డి.ముత్యాలు గారి స్థలం, **ఉత్తరం:** డి. ముత్యాలు గారి స్థలం.

D.Hr. Value: Rs. 20,18,918/- Amin Value: Rs. 40,25,000/-
J.Dr. Value: Nor Furnished
వేలం తేది. 13-03-2026 ఉ॥ 10.30 ని॥లకు
(కోర్టువారి ఆర్డర్ ప్రకారం)

V.V. RAMANA PRASAD, Advocate (AP 375/88)
B.Com, M.A.B.L., PMIR & LW
14-142, Venkatadri, Sarada Nagar,
Opp. Raithu Bazar, Pendurthi,
Vizag-531173. Cell : 9346650651

విశాఖపట్నం,
తేది. 28-02-2026

ఇంటింటికి వెళ్లి.. నగదు అందజేసి..

పెందుర్తి, న్యూస్‌టుడే: ఒకటో తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వం ఒకరోజు ముందుగానే శనివారం నాడు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేపట్టింది. 96వ వార్డు పెందుర్తి శెట్టిబలిజ వీధిలో మేయర్ పీలా శ్రీనివాసరావు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. పెందుర్తి మండలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు 92.46శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేసినట్లు ఎంపీడీవో గుండు అప్పలరాజు తెలిపారు. 3,849 మంది లబ్ధిదారులకు రూ.1,62,45,500 నగదు పంపిణీ చేసినట్లు వివరించారు. జీవీఎంసీ పెందుర్తి జోన్ పరిధిలో 89.93శాతం మందికి పంపిణీ జరిగింది. 10,913 మంది లబ్ధిదారులకు రూ.4,81,24,500 నగదు అందజేశారు

లబ్ధిదారుకు నగదు చేస్తున్న మేయర్ పీలా శ్రీనివాసరావు

తండ్రీకొడుకుల అదృశ్యం

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి మండలం వి.జుత్తాడ పంచాయతీ పరిధి దువ్వపాలెం గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. సీఐ కె.వి.సతీశ్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దువ్వపాలెం గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు కొండల ఉదయ్‌కుమార్ (25), కొండల శశాంక్ (6) గత నెల 24న కారులో బీచ్‌కు బయలుదేరి వెళ్లారు. అనంతరం ఉదయ్‌కుమార్ తన కోసం ఎదురుచూడవద్దని భార్య దేవికి వాట్సప్ సందేశం పంపించి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భార్య దేవి పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ సతీశ్‌కుమార్ అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు బాధ్యతను హెచ్‌సీ దేవళ్లకు అప్పగించారు

ఉదయ్‌కుమార్, శశాంక్

ద్రోణంరాజునగర్‌లో పోలీసుల తనిఖీలు

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి ద్రోణంరాజు నగర్ రెల్లికాలనీలో శనివారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ చేపట్టారు. సీఐ కె.వి.సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ షేక్ జిలానీ, సిబ్బంది కాలనీలోని పలు దుకాణాలు, వాహనాలను తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 13 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు రౌడీషీటర్ల ఇళ్లను తనిఖీ చేసి వారి కార్యకలాపాలపై ఆరా తీశారు. ఏఎస్ఐ కాళీప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు

వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు

(c) eenadu

EENADU e Classifieds

AUTO

VEHICLES FOR SALE

EICHER TIPPERS FLEET for Sale Pro 6028T (500 CFT) 8Nos & Pro 2055T (100 CFT) 6Nos Good Condition. Ph: 9704699042.

Hero Pleasure March 2025 Model 2500 KM, Single Hand Driven for Sale. Rs. 65,000/- Contact: 9703320200, 9030947716.

Honda City car top end Mfg 2022 year- registered in 2023-23000 KM for sale best condition. Cont: 9652435532

BUSINESS SERVICES

అమ్మడం వ్యాపారం ఒకప్పుడు కొనుక్కోవడం వ్యాపారం ఇప్పుడు రిస్కు, పెట్టుబడి లేదు మీ ఇంటి కిరాణా సరుకులు కొనుక్కుంటూ పార్ట్‌టైం ఆదాయం సంపాదించుకోండి. వివరాలకు ✆ 8522825622, 7995662506.

లోకేష్ గోల్డ్ లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

BUSINESS OFFER

Wanted Investors in Visakapatnam for India's Fastest Growing Education Institutions. Contact: 9542513426

Short Term Investor Required (25-50L) for an Imports& Exports& FMCG Company with 3.6 Cr Turn over for Expansion. 8121525519.

Rubica Premium broom-stick brand Looking for Dealers, Distributors and Bulk Buyers Contact: 9885569143.

WANTED
BUSINESS INVESTOR/ SLEEPING PARTNER
for Corporate Saloon Business. Attractive rate of Interest for 3 Years.
Interested can contact
93473 03629

వైజాగ్, మధురవాడలో 600 గ॥ మా సొంత స్థలంలో అపార్ట్‌మెంట్ నిర్మించుటకు వడ్డీపై ఫైనాన్స్ సదుపాయం కావలెను. కన్‌స్ట్రక్షన్ మేమే చేస్తాం. 7730978154.

మంచి రన్నింగ్ బిజినెస్‌లో ఉన్న బ్యూటీపార్లర్, ఫ్యాన్సీ 1 గ్రామ్ గోల్డ్, శారీస్ & ఫర్నిచర్‌తో షాపు అమ్మకం ప్రహ్లాదపురం, (సింహాచలం రోడ్) ✆ 7386949005

స్త్రీ/పు 2,50,000 పెట్టుబడితో మీ ఆఫీసు/ ఇంటివద్దే Dr.Tea/ Dr.Coffee/Dr.Cool Drink యొక్క ఫ్రాంఛైజీ నిర్వహిస్తూ, ప్రతినెల 25,000/- ఫిక్స్‌డ్ అలవెన్సు + అన్‌లిమిటెడ్ వీక్లీ ఆదాయం కలదు. ✆ 7842002046/6309572064

FOR SALE

Good Running Lodge for Sale with Furniture, AC and Generate at RTC Complex, VSP. Ph: 9032711118, 7702931603

Top Running Restaurant for Sale near Madhurawada, Vizag Beside Highway Point& Madras Coffee Shop for Sale. ✆ 9908867145

FANCY STORE FOR SALE
మంచి రన్నింగ్ కండిషన్‌లో గల ఫాన్సీ స్టోర్ (Including 1గ్రాము గోల్డ్, చీరలు, లెగ్‌ఇన్స్, టాప్స్, ఫాల్స్ లైనింగ్స్, అన్ని రకముల ఫాన్సీ ఐటమ్స్ మరియు ఐరన్/వుడెన్ డిస్ప్లే రాక్స్) అమ్మకమునకు కలదు.
JESSLYN FASHION GALLERY
S N FUNCTION HALL
Near Sankethika Engineering college, PM Palem, Visakhapatnam
✆ 8019170037, 7780163280

ప్రముఖ రెస్టారెంట్ అమ్మకమునకు కలదు
సుజాత నగర్, పెందుర్తి, BRTS రోడ్డు నందు మంచి కండీషన్‌లో ఉన్న 2 అంతస్తులు గల ప్రముఖ రెస్టారెంట్ అమ్మకమునకు కలదు.
Contact Genuine Persons Only
Ph : 91774 99527

BUILDING CONSTRUCTION

LRS BPS
INITIAL APPLICATION FEE ONLY Rs. 10,000/-
N. SAMPATH REDDY
Licensed Civil Engineer
9989966440, 9908613579

CONTACT FOR.. BPS LRS
✆ 8885594477

VIZAG TDR BPS LRS
CONTACT FOR BPS PLAN APPROVALS
PILLA BRAHMAJI RAO
Rtd. BUILDING INSPECTOR
GVMC PRESENT LICENSED SURVEYOR
92904 41348

LRS
మీ ప్లాట్స్‌కు అప్రూవల్ చేయబడును.
SOWJANYA
LICENSED SURVEYOR
✆ 8341706199

TDR FOR SALE
CONTACT
✆ 8317672684
8790983469

Sahithya Groups an ISO Certified Com. ఇండివిడ్యువల్ హౌసెస్, అపార్ట్‌మెంట్స్ మెటీరియల్‌తో 1500/-Per Sft. 9346843006

భవనాల నిర్మాణ సామాగ్రి జాకీలు మరియు ఆక్రో స్పాన్‌లు అమ్మకానికి కలవు. సంప్రదించండి. 8886603355, 9959434268.

BNR బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్. అతి తక్కువ ధరకే నాణ్యమైన మెటీరియల్‌తో కాంట్రాక్ట్ పద్ధతిలో మెటీరియల్ కాంట్రాక్ట్‌వర్క్స్ చేయబడును. ✆ 9603627999.

WATER PROOFING

27 సం॥ Exp తో పాత, కొత్త వాల్ క్రాక్స్, చెమ్మలు, స్లాబ్, ట్యాంక్, బాత్‌రూమ్‌లీకేజ్, ప్రెజర్ గ్రౌంటింగ్, చెదలు, బొద్దింకలు, పెస్ట్‌కంట్రోల్, గ్యారంటీ 9676276693.

EDUCATION

BPT (4 1/2 Years) Seats available Paramedical DMLT, DECG, DMIT, DANS, D.Cardio DDIALY @ SUN COLLEGE. Ph.: 9573365333.

TUITIONS

BE, B.Tech, Polytechnic, Inter, EAMCET, ECET, ICSE, CBSE (4th-12th) Spoken English, Hindi, C, Java, Python, Tally, SAP. 9347046459.

HOME TUITIONS

IIT- JEE Maths Home Tui/Tui (Exp. 15 yrs.) 6th- 10th, Inter +1, +2, Engg. (Maths) (On/Off Line Avl.) by M.Sc. Gold Medalist. ✆ 7989090341.

DISTANCE EDUCATION

Distance Edu. online BA, B.Com, BBA, M.Sc, B.Tech, All Stream, Diploma, UGC Aicte Apvd. Universities, Nic Dist. College. 8801138000

FINANCIAL SERVICES

Loans: Home, Plot Purchase, Mortgage & MSME's Schemes & Need Good Cibil Score Profiles we offer col-laterals Ph:9542157967.

స్థిరాస్తులపై ఆంధ్రప్రదేశ్ అంతటా మార్టిగేజ్ లోన్స్ మరియు స్థిరాస్తి ఎక్కడ ఉన్నా ఏ సంస్థలో ఉన్నా Xerox పేపర్సుపై 2nd మార్టిగేజ్ లోన్ ఇవ్వబడును. 50 లక్షలలోపు. అయోధ్య కోఆపరేటివ్ బ్యాంక్, ✆ 93969 99669

FOOD

రాజుల రుచికరమైన భోజనం : హాస్టల్స్, బ్యాచిలర్స్‌కు, ఓల్డేజ్ హోమ్స్ కు (VEG / NON VEG) ఆర్డరుపై తయారు చేయబడును. ఫోన్ : 6302297538

CATERING SERVICES

ప్యూర్ వెజిటేరియన్ భోజనం రుచిగా చేసి ఇంటింటికి/ ఆఫీస్‌లకు క్యారియర్‌తో ఇవ్వబడును కావల్సిన వారు దయచేసి సంప్రదించండి ✆ 8500721971

HEALTH & CARE

General Surgery, ENT, General Medicine, Depts. on Lease with Full Staff & Infrastructure. Low Budget. 100 Bed Running Hospital, Visakhaptnam. Call: 8919251313.

HOME NEEDS

PEST CONTROL

No Smell, No Pollution Safe & Genuine Specialists in Termite & Cockroach Control. Coastal Pest Control. ✆ 7416532121.

INTERIOR DECORATORS

JASP Interior's: False Ceiling, Modular Kitchen, Warbrobe Cupboards & Civil Renovation Works. Affordable Price. 9347377119.

INDUSTRY

ఫ్యాక్టరీ అమ్మకం
విజయనగరం జిల్లా, నెల్లిమర్ల ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఏరియాలో 16,182 చ॥గ॥ల విస్తీర్ణంలో గల "సాల్వెంట్" ఫ్యాక్టరీ అమ్మకమునకు కలదు.
98496 36969

విజయనగరం జిల్లా, R.ఆముదాలవలస రాజాం దగ్గర 1.30 ఎ॥లో వర్కింగ్ మిషనరీతో జీడిపప్పు ఫ్యాక్టరీ అమ్మకం. ✆ 9441032514, 9100038693

INDUSTRIAL SHED

పెందుర్తి MSME ఇండస్ట్రియల్ పార్కులో అద్దెకు షెడ్‌కలదు. సైజు (65x150) సంప్ర॥ 9848294957, 9494126429.

MACHINERY FOR SALE

PILING TOOLS FOR SALE
DMC PILING TOOLS DETAILS
- 400 MM Barrel - 8 Nos
- 600 MM Barrel - 8 Nos
- 500 MM Chisel - 4 Nos
- 600 MM Chisel - 7 Nos
- 800 MM Chisel - 2 Nos
- 1000 MM Chisel - 6 Nos
- Hoist (Up to 10 Floors) - 1 No
- Concrete Weighing Machine - 1 No

THE ABOVE MATERIALS ARE AVAILABLE IN OUR R&B STORE
✆ 8849959374
8886655021

PEOPLE CARE

OLD AGE HOME

Rs. 8000/- Monthly, Food, Bed, General Care, Pujari Bhavan, Highway Rd, Punjab Hotel Jn., Bus Stop, Vizag. ✆ 9553081763.

Vizag oldage Home: Nutritious Food, 24 Hrs Medical Care, Homely Atmosphere at Madhurawada. ✆ 9866134357, 9666347885.

గోల్డేజ్ రిహాబ్
EX.ఆర్మీ డాక్టర్లచే 1979నుండి
100 Luxury Rooms
Sea, Hill & Forest View
RUSHIKONDA & MADHURAWADA
9248445590/91

సీనియర్ సిటిజన్స్‌హోమ్ అహ్లాదకర వాతావరణం 24 గం॥ వైద్య సదుపాయం మీ ఇంటి వద్దకే సేవలు. మాధవధార. 8886020606, 9704713010.

శ్రీవైష్ణవి రిటైర్మెంట్ హోమ్స్, హాస్పిటల్, హోమ్ నర్సింగ్, బేబీకేర్, ఫిజియోథెరపీ, A/C, NonA/C @MVP/ సీతమ్మధార/ విశాలాక్షినగర్/ P.M.పాలెం. నరసింహారెడ్డి: 9676000633

అక్కయ్యపాలెం అబీద్‌నగర్‌లో మదర్ & ఫాదర్ రిటైర్మెంట్ హోమ్ ఆధునికవసతులతో డాక్టర్ & నర్సింగ్ పర్యవేక్షణలో వృద్ధులు & పేషెంట్లకు సేవలు 7794948777.

శ్రీనిజ ఓల్డేజ్ హోమ్: వృద్ధులకు, పేషెంట్లకు ఏసీ, నాన్ ఏసీ రూములతో రిటైర్‌మెంట్ హోమ్స్, ఇంటి వద్దకే సేవలు. రామటాకీస్. ఫోన్: 8919106992, 9059595022

మాతృశ్రీ హోమ్‌కేర్ సర్వీస్ మంచంపై ఉన్న పెద్దవారికి పెషెంట్స్‌కు బేబీకేర్ ఇంటి/వంటపనికి ఆయాలు, అటెండర్స్ నర్సులు 24 గం||ఇంటికి పంపగలం. 9989558736,8317601335

REAL ESTATE

GENERAL

COMMERCIAL SPACE FOR SALE
3350 SFT Ground floor commercial space in PARADESI PALEM Highway facing, near Kommadi jn. suitable for all commercial uses
✆ 98489 48292

COMMERCIAL SPACE FOR SALE
12000 SFT commercial space Highway facing Near PM PALEM JN. MADHURAWADA, suitable for corporate offices, banks, and showrooms, etc.
✆ 98489 48292

Continued on Page No's 16 & 17



(c) eenadu

EENADU Classifieds

REAL ESTATE

GENERAL

గుంటూరుజిల్లో, గోరంట్లలో, ... 9398955545.

విశాఖలో అతి తక్కువకే ఫామ్ ల్యాండ్స్ ... గంట్యాడలో 9581456897, 8074658161.

*ఎండాడ 3BHK, 1780Sft కార్ పార్కింగ్ 40 L *80గజాలు 50, 40 L. * 450గజాలు, రామానాయుడు ... 1.7 L. ✆ 8977175678.

FLAT FOR SALE

AKKAYYAPALEM

Akkayyapalem, 3BHK Flat for sale, 1515 Sft, UDS 51.20 Sq.yds North facing 3rd Floor, Vivas Grand. Ct: 7675846295.

950Sft, 2BHK, Fully Furnished with with Carparking, Near Lalithadevi Temple Akkayyapalem Direct parties only. ✆9912737664.

3 BHK 1400 Sft 6Yrs old Flats for Sale North&South Facings including Cupboards, Furnished Flat at Narasimhanagar Rythu BazarRoad Nr. Murali Kirana Stores. ✆ 9391395405, 9493636090.

New Dlx. Flat 3 BHK 1850 Sft. W/F, 4th Flr. Carparking TV's, AC's, Fans. All furnitures. TSN Colony Dondaparthi ✆ 8309594174.

1200 & 1650 sft old flats lift & car parking at Narasimhanagar area reasonable price. ✆ 7075848889, 9581206148

ANAKAPALLI

2&3 BHK Dlx. 100 Ft Rd, Face with Carpark, Lift, Gen, @ Ring Road Nr. Railway Station, Anakapalli work in Progress. 7382357333.

2 & 3 BHK Deluxe Flats, Car Parking, Lift, Generator @New Colony, S.R. Hotel Backside Anakapalli Booking 9885657999.

BEACH ROAD

In Official Colony 3BHK Flat Resale, 1490Sft. Semi furnished Marble Floored 3sides open 4th Flr. with Pujaroom, Sea view, CC Camera, Security, Lift&Parking. 9051573038.

FLATS FOR SALE
SUPER PREMIUM LUXURY 3 BHK Flats (2500 Sq Ft) with Premium Italian Marble, Luxury Kohler Fittings & Complete Luxury Interiors & Home Automation and Beach View at DASPALLA HILLS.
✆ 6302382058

3BHK 2550 Sft.+ 200 Sft. Car Park South Facing 2 Car Park 100 UDS, Furnished Flat @ Pandurangapuram. ✆ 9550131313.

3BHK 1550 Sft. Corner Flat S/F on 3rd Floor 11 Yrs. Old Opp. SBI Eastpoint Colony. 9949042258, 9440631901, 9493888373.

2 BHK 1320 Sft 1st Floor at Kurupam Towers, Beach Road, Corner of 4 Rd Junction of LB Colony-VUDA Park. Price 7,500/Sft. Phone: 9949028871, 7780277343

1745 sft east facing and 3250 sft sea view new flats for sale at Daspalla Hills, Visakhapatnam. ✆ 8639045966

3BHK FLAT ON BEACH ROAD FOR SALE
... B5 3 BHK ... ✆ 88974 15735

DWARAKANAGAR

2BHK New Premium Flat N/F Ready to occupy (100%Loan) Nr. BVKCollege Opp.V.T. High School, Dwarakanagar. 9542794669/ 9492458777.

PRE BOOKING SALE
1500 Sft. East/West Facing 3BHK Flats, Premium Apartment, Behind Sampath Vinayaka Temple, CBM Compound. 50% Advance Booking @ 9000/Sft
Cont: 9618465444 9966195222

GAJUWAKA

Group House 3 BHK 1400 Sft 1st Floor W/F Gajuwaka, VUDA Colony, Opp. Timpany School @ Out Rate 40 Lakhs. ✆ 9959515777.

2BHK 1015 Sft Flats for sale near JUG Junction, Srinagar, Gajuwaka. Contact: ✆ 9848298133, 9849797792.

3 BHK IN GAJUWAKA
READY TO MOVE
CHINNAGANTYADA
NEAR CMR CENTRAL
✆8977999861

JAGADAMBA

3BHK 1420 Sft. W/F Road Facing 2nd Floor Sai Lorven Towers Premasamajam Road, Dabagardens, Vizag. Ph: 9848267461.

Allipuram, New EastFacing Flat Ready to Occupy, 4Floors Apartment, Near Sri Santoshimatha temple, Each floor 2 Flats,4 Floors, Cellar Watchmen room, Cellar Fully Bike Parking, Municipal tap & Bore Water. Santoshimatha Margam, Allipuram, Lift, G/F, E/F, 30Feet Road side Balcony, CC Cameras Approved 24Hours, 35Lakhs, You Can Bargain ✆ 93813 74744

KOMMADI

Kommadi Shiva Shakti Nagar 920 Sft 2bhk West Top floor Age 5 Years. Price 35L Cal Agent on: 8500349494

3BHK, South facing, 1650 sft, Flat for sale at marikavalasa, Aditya college back side. ✆ 9000140101, 6305929122

KURMANNAPALEM

2nd Sale 1220 Sft. 3BHK Semi Furnished Flat for Immediate sale Opp. to Kurmannapalem Radio Station (Behind HP PetrolBunk) Car Park Available. 7013388590/ 9038985646

Kurmannapalem Ready to Occupy Bharatnagar ITI Road, 3BHK, 1570Sft, NorthFace Flats in 2nd & 5th Flrs For Sale 9849129992

3 BHK 1223 Sft 4 Yrs Old S/W Facing with Cupboard/ Lift/ Carparking, Vadlapudi, Nr. Sivalayam, VSEZ Road. Price 48L. ✆ 9949701827

MADHURAWADA

3-BHK Flat For Re-Sale, South Facing, 2355 Sft, UDS 70 Sq.Yards, 2nd Floor, On PM-Palem Main Road. Call: 8800771193

3BHK 1580 Sft. E/F & 2BHK 1220 Sft. W/F Flats Sale 60Ft Road, Nr. 100Ft Road Opp. SBI Sai Priya Layout. ✆ 9966671599.

1980 Sft E/F 3 BHK, One Flat per Floor Superior Quality @Madhurawada, Possession Jul 2026, Sri Constructions. 9177448893.

3BHK- 1663 Sq.Ft. W/F Flat for Sale- 8th Floor, No: 03, in Panorama Hills, Sri Ram Projects, Law College Road, Madhurawada, Vizag. Ph: 9866167369.

PM Palem, Near Vugvala Hospital & Pollacks School: W/F, 3BHK Flat in Sai Lakshmi Residency. ✆ 92466 23523.

NEW FLATS FOR SALE
MIDHILAPURI VUDA COLONY MADHURAWADA
3BHK - 1400 Sq.Ft. - EAST FACE
3BHK - 1400 Sq.Ft. - SOUTH FACE
READY TO OCCUPY
NO GST - OC ISSUED BY GVMC
BULK WATER SUPPLY RECEIVED
LAST FEW FLATS AT BEST PRICE
8822882828, 7075425471

1515 Sft., 3 B/R, W/F, 4 Flats Enclave. Sound 'N' Sound Layout, P.M.Palem Madhurawada. ✆ 9849084355.

Madhurawada Chandrampalem E/F 1160 Sft Furnished 2 BHK Car Parking 80Sft 10yrs. Old Flat Nr. NH-5 For Sale. ✆ 8125920193

Ready to Occupy 2, 3 BHK Dlx Flats Sale. Putty, Car Parking, Generator, PM Palem Nr. 1st Bus Stop, No GST. ✆ 8106696666.

1100 Sft. 2 BHK Flat Sale, East Facing, Car Parking, Amrutha Arcades, Nr. Car Shed, P.M. Palem. No Brokers. ✆ 9966779784.

Ready to Occupy 1750+ 80 Sft 3BHK Flat E/F with Cupboards & Ceiling Complet Midhilapuri Colony. 9492959596, 9618427958.

Ready to move 3BHK Flats for Sale at Madhurawada, Vizag. Near to Max Shopping Complex. Contact: +91-9000-279-200 (Whatsapp only)

E/F1400sft Luxury Flats, GVMC, RERA. Ready to move jampana Sierra Saipriya gardens,60ft Rd. Madhurawada. 9347328962, 9849611199

MVP COLONY

Pedawaltair 3 BHK East Facing 1490 Sft. & 4 BHK 3000 Sft. Near. Visakha Eye Hospital, Vijaynagar Palace Layout, Visakhapatnam. ✆ 9888859333.

Pre Launch Commercial spaces and Residential Flats available for Sale at Lawsons bay Colony. Ph: 9391742173

Pedawaltair Main Road, Oceana Apts Semi Gated 3 BHK 1850 Sft. W/F 3rd Floor, Designer Interiors, Car Parking & Gen Set. ✆ 9948152724

Premium Flats available for Sale at MVP Colony and Siripuram. Contact: 8977612446.

940 Sft 2 BHK 3 Balconies East Facing UDS 30 Sqyd Lift 24 Hr Water, CCTV Ushodaya Junction, Sector-11, MVP. ✆ 9618675726

Ready to Occupy. New 3Bed Room, 1600 Sft., N/F Flats for sale @ Lawsons Bay Colony, Vizag. Ph: 9949292699

Peddawaltair 3BHK Spacious, 2nd Flr, 1640Sft UDS 69 Sq.Yds. Premium Construction, Car Park, Lift, Generator, Cup Boards, 24/7 Water, CC TV, 100% Vastu Peaceful area. No Agents please. 7658900696.

MADDILAPALEM

3BHK 1406Sq.Ft. S/F Flat No.301 at Pithapuram Colony, Maddilapalem, Lift/ CarPark/ Generator for Sale. ✆ 8919292447, 8008009938.

3BHK 1310 Sft. North Face Flat for Sale. Car Park & Modular Kitchen. Nr. Krishna College, Maddilapalem. ✆ 9441249205.

2BHK 1030sft, N/F, flat, 4th flr (10yrs old) at New Resapuvanipalem, with all Amenities & Car parking for sale. Ph: 9440202602

ఫ్లాట్ అమ్మకము "డ్రైవ్ బిల్డింగ్స్ ప్లాట్స్" ... 5th ఫ్లోర్, 2Bhk 800 sft, E/F, KRM ... ఫోన్: 72870 66419

MURALINAGAR

FLATS FOR SALE
3 BHK 2210 sft East Facing F/10, 2400 sft - West Facing F/3&4 Flats for Sale @ Hema Abodes Pvt Ltd, Birla Junction, Muralinagar, VSP.
9885553333 7036553333

3BHK, 1242 Sft, 5th Floor, W/F @ Birla Junction, Sree Lakshmi Nivasam (Gated Community) for Sale. Ph: 7995530458

Pre Booking Flat for Sale at Madhavadhara 2000 Sft. North and South Facing 60Feet Road. Contact: 8367413839.

N A D

1800Sft Penthouse 3B/R, Marble Flr, Direct Parties only, Sai Simha Towers, beside MVV Hill View, Gopalapatnam. 9440676576

2Bhk 865 sft S/F 3rd & 5 floor 2Bhk 820 sft N/F 5th floor for sale @ 4300 at Vimanagar. 9446139989

గోపాలపట్నం దగ్గర కొనుగోలు D.R. నగర్‌లో న్యూ 2BHK 830 Sft. S/F ... ₹32L ... 8520065501

గోపాలపట్నం దగ్గర ... 990 & 1100 Sft. N/F 2BHK ... 9912682080, 9959854426.

PENDURTHI

New 2BHK 1250 Sft. Luxury North Face Flats (G+3 House) Carparking. 30ft. CC Road Front at Pendurthi. ✆ 9949347651, 8096589747

పెందుర్తి చిన్నముషిడివాడలో E/F 800 Sft 26 Laks, S/F 930 Sft 30 Laks, 2BHK ... ✆ 7075553377

RAMNAGAR

1550 Sft 3 BHK 5th Floor with 70 S.Yds USD in Sai Sadan Apt at Rednam Garden, Jail Road. ✆ 9346448568

RUSHIKONDA

FLAT FOR SALE
Ready to occupy
3 BHK, E/F, 1880 SFT
(Including Car Parking)
Opp. Hotel Raddison Blue, Near ISKON Temple at RUSHIKONDA
No Mediators
✆63053 86699

SEETHAMMADHARA

2760 Sft. 4BHK 3rd Floor Fully Furnished Flat with 111 S.Yds. UDS at Seethammadhara North Extn. Ph.: 9849576519/ 9848327027.

Pre Booking Flat for Sale at Seethammadhara 1500 Sft. and 1200 Sft. East Facing 40Feet Road. Contact: 8367413839.

FLAT FOR SALE
1500 Sft. 3 BHK, South Facing, 12 Years Old, with Wood Work, 2nd FLOOR, Doctor's Colony, Seethammadhara, Direct Parties Only @ 1.14 Cr Negotiable
Cont: 99661 95222 81421 95222

SUJATHANAGAR

3BHK 1904 Sft. N/F UDS 60 Sq.Yards 5 Flrs Teachers Layout 100 Mts from New 80 Ft. Rd. 1.5KM from Sujathanagar BRTS. Cont.: 6360956391, 8886343849.

Ready to Occupy East, South & North Facing 1400 Sft, Sujathanagar Very Close to Main Road, Simhadri Builders. Contact: 7386914448, 7386926668.

40 Lacs only 2 BHK Flat Fully Furnished Clear Title, Bank Loan available. Near Sujathanagar Center. ✆ 9705940444.

FLATS FOR SALE
3BHK -1690 Sft
EAST FACING
East Side Road-40'
North Side Road-30'
North East Corner Flat
7893249844

Sujathanagar New Luxury flats 3BHK E/F 1900 Sft. 30 Ft. Road 300 Mts. from Main Road Ready to move. Loan. 9908587901.

New 2 BHK Extordinary Interior with Premium Flats for Sale now in ChinaMusidiwada. ✆ 7702892529.

260Sq.Yds. 5Flats 3BHK 1818Sft. @ 75L E/F in Krishnarayapuram 1.5KM from Vepagunta 500 Mts to BRTS Rd. Car Park. 9866116165

3BHK, 1800 Sft, East Facing, 3rd Floor, 3 Years old, Furnished, Teacher Layout, Sujatha Nagar, ✆ 8328305699.

SHEELANAGAR

2 BHK North, 1025 Sft, UD-44 Sqyd, 15 Years Old, Corner Flat 5th Floor Renovated Sheelanagar. ✆ 9030036857, 9652236857.

Venkateswara Colony, 3BHK 2750 Sft E/F 1 Flat/ Flr, 2 Car Parking, 1 Month Delivery. ✆ 8978208535, 9553952999.

2BHK 1025 Sft, North Facing Gated Community at Navya Nulife Apartment, Sheelanagar for sale. ✆ 7989983152.

960 Sft 2 BHK Flat for Sale, with Amenities of 60sft Parking, Lift & Generator At Sheelanagar. Mob: 9030134657.

YENDADA

2600 Sft 3 BHK Nr. MK-1 Yendada & 1350/1150 3 & 2 BHK Flats Nr. Mithilipuri Colony, Madhurawada. ✆ 7989328864, 9866123046.

West facing second hand flat for sale. 1210 SFT. GR Residency. Endada main road. Opp Skyline apt. Ph: 7799444473, 9985307781

FLAT FOR SALE
JVR RESIDENCY
1800 SFT
GROUND FLOOR
YENDADA, VSP
✆93460 38244

FLAT FOR SALE
3 BHK, 2185 Sft. 14th FLOOR in M.K. GOLD COAST, YENDADA, 2021 with 2 Car Parking, F.No.1502 is for sale
✆8886655021 8886655031

Yendada, Canara Bank Back Side, W/F, 2BHK (1000 S.Ft.,) Flat & Bhogapuram High-way E/F, 200 Yards Plot ✆ 99499 01986

AMALAPURAM

అమలాపురం మెయిన్‌రోడ్ ... 2BHK ఫ్లాట్స్ అమ్మకం ... 9542045369, 9030694599

GENERAL

New 3BHK Flats West Facing (1580 sq.ft) For Sale At CBM Compound, Opp. Timpany School. Contact: - 7794895959

3BHK 1650 Sft, Sea view Flat No 504, MVV Esteem Fully Furnished Car Parking, Generator, Lift, 5th Flr Nr. Kotak School, Chinnawaltair. ✆ 9949645786.

3BHK Flat with 1450 Sft, near Dabagardens Behind Chennai Shopping mall for sale. Contact: 9440190093

HOUSE FOR SALE

ANANDAPURAM

3BHK 1600 Sft Premium Duplex Villas @ 72 Lakhs. Under Construction @ Anandapuram Nr. Go Karting. ✆ 9849005627, 9160417227.

AKKAYYAPALEM

400 Sq.yds. Independent House- North Facing- 3 Floors- 7000 Sft. at Jagannadhapuram, Akkayyapalem for Sale. ✆ 9704601888.

BEACH ROAD

Villa for Sale G+2 4BHK 4000 Sft. Villa 235 Sqyrds Lift 2 Car parking, Near Novotel Maharanipeta, Vizag. ✆ 8333820202.

BHOGAPURAM

World class Villas with Lift provision Starting @ 1.5 Cr. 100% Vasthu Nr. Bhogapuram Airport and Beach. ✆ 8919342351.

DWARAKANAGAR

68 Sqyds N/F 4 Feet Passage Opposite V.T.High School, Dwarakanagar, Direct Registration, Parties Only. ✆ 9912362625.

GAJUWAKA

3Floors, 6 Portions in 200 Sqyds E/F Street No : 4 LV Nagar, drivers Colony, Old Gwk Rental 50K Getting ✆ 9704619817.

గాజువాక పంతులుగారిమేడ వద్ద 205 గజాల నార్త్ ఫేసింగ్ ఇల్లు అమ్మకం కలదు. 8790698889.

KURMANNAPALEM

దువ్వాడ రైల్వేస్టేషన్ 1KM సమీపంలో 108/177 గజ GVMC ... 9290691231.

MADHURAWADA

Individual House 67 Sq.Yds. 2 Floors Building, West Facing at P.M.Palem, Housing Board. Cont.: 9849609136.

Madhurawada 200, 233 Yard. P.M. Palem 111 Yard House for Sale. Contact: 7993756689.

MVP COLONY

MVP, Seethammadhara-167, 300, 520. Siripuram-450, Marripalem, Madhavadhara-300 Sq. MVP Flats 1000 to 2000. Ph.: 9290809121

MARRIPALEM

మర్రిపాలెం జ్యోతినగర్‌లో 40 ఫీట్ రోడ్ ఈస్ట్ ఫేసింగ్ 14x60, 2 ఫ్లోర్స్ ... 8885567211.

N A D

80Sqyrds, S/F G+2 Bldg, 30K Rent, 20yrs. old, 60ft Road, Shanti Nagar, NAD, Clear Title, Loan Avail ✆ 79L. 9246665299.

గోపాలపట్నం, చంద్రనగర్‌లో 128 గజాల ఇల్లు అమ్మబడును (42L), 850 Sft, 2BHK Flat 30 లక్షలు. సెల్. 7731895046.

PENDURTHI

Penduri-Juthada G+1 N/F 140 SYds & Duplex Houses W/F, W/S corner, 85 SqYd Houses for Sale. Loans avail. 9440165171, 9398796679

G+1 133 Sq.Yds East Facing Cellar+1st Floor New Construction @Rampuram Vepagunta to Pinagadi Road. ✆ 7702639416.

155 Sq.Yds. 3BHK S/F Duplex House for Sale. VUDA, East Facing House Nr. Pendurthi Railway Station. Cost: 1.60 Cr. Negotiable HighQuality. 8142945124.

120 గజాల్లో E/N & N/F లలో G+1 ఇల్లు- 2 & 145 గజాల్లో ... పెందుర్తి ... 8096206939.

SEETHAMMADHARA

HOUSE FOR SALE
300 Sq. Yards (Duplex) 4000 Sft. WEST Facing Fully Furnished (20 Yrs Old). Road No: 3, Doctors Colony, Seethammadhara @ 5.75 CR
Cont: 9966195222 8142195222

SUJATHANAGAR

NewDeluxe E/F 3Floors Building VUDA forSale at Sujathanagar Sellar+2 Main Road 500Mts only. 2.50 Cr. Ready occupy. 7013267476

Paparajpalem LIC Colony 2B/R Dlx House 170 Sq.Yds. W/F Putty, Fully Furnished 3 Floor ✆ 9177743699, 8985650140.

Duplex House Sale Ready to occupy-SBI Loan 40 ft. Road - 1600 Sft. Rampuram- 60 Lakhs. Vepagunta ✆ 9182924250, 9346332284.

DUPLEX VILLAS FOR SALE
151 S.Q. Yards
North, South, East facing Duplex Villas for Sale at SUJATHA NAGAR
No Mediators
✆63053 86699

సుజాతనగర్ BRTS రోడ్డుకి దగ్గర్లో 267 గజాల బిల్డింగ్ (MIG-327) & సుజాతనగర్ 80 ఫీటరోడ్ 167 గజాల N/F 3 ఫ్లోర్స్ బిల్డింగ్ అమ్మకం. ... 9703124666.

TAGARAPUVALASA

తగరపువలస జంక్షన్ దగ్గర సమీపంలో 53 గజాల స్థలంలో కింద షాపు, పైన ఇల్లు అమ్మకానికి కలదు. సంప్రదించండి. ✆ 9704653890.

GENERAL

Ind House 300Sq.yds N/F Sale Official Colony Githanjali School Beside Srikakulam Direct Parties. Ph: 9702019779

Sujathanagar Main Road Reliance Mart Backside. 130 Sq.Yds. 3 Floor Building with Cellar for Sale. 7013043334, 9550922999.

వేపగుంటలో లక్ష్మీపురంలో E/N/F 116, 125, 130 గజాల్లో ... 8143142265

వేపగుంటలో లక్ష్మీపురం ... 9160857550.

LAND FOR SALE

ANANDAPURAM

ఆనందపురం పూల మార్కెట్ ... 45KM ... 9866623569, 9985684795.

ANAKAPALLI

అనకాపల్లి నుండి ఆనందపురం ... 7KM ... Cont.: 9392478947, +91 9100682263.

BHOGAPURAM

భోగాపురం ఎయిర్‌పోర్ట్ దగ్గర్లో 1/2 KM 14 సెంట్లు ... 8639398897.

CHODAVARAM

అనకాపల్లి జిల్లా దేవరాపల్లికి 3KM ... 9381302823

VZM ROAD

Residential 250 Sq. Yds. Land for Sale Sreemitra Indraprasta Layout S/W Corner no brokers Ph: 8179494343.

GENERAL

Commercial Land for Sale. Opp. Vijayawada Airport Adjacent to NH-16. 93.5 Cents Land Interested Parties. ✆ 9908721049.

Commercial Flats with Monthly Rentals Each 1000sft in Boyapalem & 1Acre Land for Sale @ Tarluvada. ✆ 9800729555

సూరప్పగూడెం, భీమునిపట్నం ... ✆ 9704322999, 7337228262.

54 సెంట్లు మొల్లి ... ✆ 9440255187.

పెందుర్తి S.R. పురంలో 100 HP Power తో 5000 Sft. ... Ph.: 8309022890.

గుర్ల మెయిన్ రోడ్ (2km) ... 8790012309, 9908664019

NH.168 2.5 KM దూరంలో 20 ... 9985843846.

భీమిలిలో 1452 చ.గ. ... 9492283882

PLOT FOR SALE

ANANDAPURAM

Anandapuram- Tagarapuvalasa H/W- 1.5 km @ Ameya world school- 100, 167, 200 yd. Spot Reg/ B/loan. Ready to build. ✆ 9346516388

VUDA 100, 140, 167, 267, 300 SYds, E/F, W/N/F, 100 Mtrs. from NH-16, Neelakundilu Jn, very close to Google Data Centre ✆9502069015

New Gated Community Venture, Spot Reg., Loan Avail., E, N Available. Ready for Constr. Nr. NH. ✆ 8885506899/ 8688926789.

VMRDA Approved Plots. Gated Community Layout, Just 10 Minutes from Tarluwada (Upcoming Google DataCentre) Facing NH-16, Nr. Pendurthi. 9398694446

583 Sqyards Panchayathi Bit, Mahalaxminagar Layout Madhurakallivanipalem, Vemulavalasa, Chambhiram. ✆ 9121538353.

VUDA Plot 167 Sq.Yds. for Sale. Very Near to Google Data Center (4KM) Anandapuram Best Price. 9989152123, 9052387729.

VUDA 200 Sq.yds South/ West Corner, 55 Lak, Anandapuram 200 Sq.yds. Raghu Engineering College 15 Lak W/F ✆ 9652979374.

350 sq.yds North facing plot in VUDA Sontyam Layout on Anandapuram-Anakapalle highway near VITAM Eng. College for sale. ✆ 9849127975

534 Sq.yd. W/F, Suvarna Kuteer (80 Acers), 40ft Road. Tangudibilli Village, Anandapuram, Google Data Center 5 KM ✆ 8309494629.

PLOTS FOR SALE
560 Sq. yds at DORATHOTA ROAD, Beside Indore Stadium, Opp Varun college, BHIMILI.
300 Sq. yds at GANDIGUNDAM, Very near to national highway
URGENT SALE
✆9849999852

ఆనందపురం దగ్గరలో 600 గజాలు ... 13,000. ... 9912104143.

ANAKAPALLI

Highway Facing 24 cents 15 Cents near Anakapalli & 4 Acrs. Sabbavaram. Contact: 8341216717.

200 Sq.Yards Plot for Sale at Anakapalli, NH Facing, VMRDA & RERA. Contact: 6300043281, 9000562466.

అనకాపల్లి కొత్తూరు ... owner: 9000953954

BEACH ROAD

364Sq.Yd. (40x82) W/F 40'Rd. Facing 5 Plots with VMRDA & RERA Layout Per Sq.Yd. 35K 1/2KM to Beach Rd. at INS Kalinga. 8897956418

BHEEMILI

Fortune Hills Layout (VUDA approved) 267& 534 SYds. E/F, 40x60 & 80x60. Beside NH-43, Opp: RaghuEngg Clg. Dakamarri. 9502069015.

భీమిలి ... 7842366856

వైజాగ్ భీమిలి బీచ్ దగ్గరగా ... 20,000 ✆ 7674892236

BHOGAPURAM

Bhogapuram VMRDA approved Plots 500 Mtrs. to Highway. Ready for Construction with all amenities. Ph: 9394143777.

House Plots for Sale. Sq.Yd. 7500/- 10Km to Bhogapuram Airport, 2Km to Jonnagadda Ring Road, Near 4 Eng. Colleges, BT Road Approach, GVMC Limits, Bheemili SRO, Vizag Dt. Kaninga Properties. (Direct Owner) 9114911473

Bhogapuram coastal corridor Road face Gated Community VMRDA Plots & Villas with Swimmingpool Club House Villa 40 Lakhs. ✆ 8712354999

Icon Nest Prakruthi near highway/ Bhogapuram, 4 plots measuring 222 sq.yards each 2 north 2 south square bits for immediate sale contact: 9848605355

Natavalasa Toll Gate From 3KM VUDA/ RERA. Approved 183 Sqyds Plots From This Site Airport 8KM Only. ✆ 7989080994.

Bhogapuram Highway Facing Highway Paradise Layout W/F Bit for Sale. Nr. Nathavalasa Toll Gate. 8977915377, 9700915377.

534Sq.yds VUDA Approved 3Roads Corner Plot in Raja Infra layout @Akkivaram Nr Bhogapuram for Immediate Sale. Genuine Buyers only. 7032871499.

Rs.15999/- Per Sqy Bhogapuram Airport 500 Mtrs to Highway 167sqy W/F with Fencing VUDA Approved Plot. Ph: 7780354216

Bhogapuram, Bheemili VMRDA Layouts New & Resale Plots 167, 267, 500, 1000 sq.yds near to Airport. ✆ 9966311167.

భోగాపురం & ఎయిర్‌పోర్ట్ హైవే,NH-16 1km దూరంలో 60'ఫీట్‌రోడ్ ఆనుకొని 30సెంట్లు S/F స్థలం అమ్మకం, ఓన్లీ డైరెక్ట్ పార్టీస్ ✆9492746527

PLOT FOR SALE
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కి 12కి.మీ. దూరంలో ఎవరు ఇవ్వలేని అతి తక్కువ ధరకే గజం
5999/- మాత్రమే
7660080270

HOUSE PLOTS FOR SALE
SQYD 7500/-10 KM TO BHOGAPURAM AIRPORT, 2KM TO JONNADA RINGROAD, NEAR 4 ENG COLLEGES, BT ROAD APPROACH, GVMC LIMITS, BHEEMILI SRO VIZAG DISTRICT
KALINGA PROPERTIES (Direct owners)
✆8009777977

100 గజాలు, 3 లక్షలకే భోగాపురం ... ✆ 7995031448

భూమాతా హౌసింగ్ ... ఫేజ్-3 లో ... 9032002299.

గోల్డెన్‌సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ... W/F 90 ... 7095344977

భోగాపురం దగ్గర ఆర్మీ ... ✆ 9866052773, 7396533533

Rs.18500/- చ.గ||లు భోగాపురం ఎయిర్‌పోర్ట్ ... ✆ 9348738659

15999/- భోగాపురం ... 500mts ... ✆ 9948564787

గోల్డెన్‌సిటీ ప్రతి ప్లాట్‌పై ... ✆ 9701598389.

PLOT FOR SALE
DTCP Plot N/F 207.77 SYD For Sale at Polipalli, Bhogapuram, 7km Frm Airport, 1.5km Frm NH-16 & VUDA Plots for Sale near Ramanayanam Temple, Vzm.
9966044755/66

DWARAKANAGAR

1450 Sqyd Commercial Site Dwarakanagar Complex Road Cost Sqyd 1.88 Lakhs Only Buyyers. ✆ 7036209907.

GAJUWAKA

Commercial Land 3 Plots of 650 Sq.yds Each or Total 1950 Sq.yds For Sale @Pedagantyada, Gajuwaka, Near BC Road, Vizag. Pls call 9848029577.

గాజువాక మండలం ... 9848114509.

జగ్గు జంక్షన్ గాజువాక సమీపంలో E/W ఫేసింగ్ 100 ... 20,000/-. 7093097815, 9000143999

గాజువాక 18 KM ... 9133622282

KOTHAVALASA

Santhapeta Near Kothavalasa 1 Km To Highway 40 Rds E/F DTCP, 3 Plots 202 sq.Yds (No Brokers) @Rs.6000/-Sq.Yd. ✆ 9542733399

200ft Road Facing VUDA Approved Commercial Plot 540 Sq.yds South, West Corner, Godavari Layout, 1km to Kothavalasa Jn., ✆ 8008550353.

200, 222, 600 Sq.Yds Plots for Sale at Mangalapalem just 1KM from Kothavalasa Rly. Station ✆ 8919994026, 8122160316.

కొత్తవలస దగ్గర 30ft రోడ్ ... ✆ 9133863555

కొత్తవలస- రాయపూర్ హైవే 1కిమీ 516E ... 7416862947, 9182857713

వైజాగ్- కొత్తవలస రాయల్‌సిటీ ఫేజ్-2 ... 9291357365.

కొత్తవలస - దేవరాపల్లి ... ✆ 9666543616

KURMANNAPALEM

VUDA Approved 200 Sqy 40 Ft Road W/F Near Duvvada Railway Station suitable for Resi/ Guest House/ Lodge. ✆ 7893084789.

Plot for Sale: 267 Syd Kurmannapalem, VUDA Layout Phase-2, Gajuwaka immediate Sale. ✆ 9948477979.

KAPULUPPADA

Kapuluppada Chepaluppada Bheemili 6 Line Nr. Beach Rd. 200, 400 SYds. VUDA Plot 23,000/- Pvt.Plot 1800 & 1300 @ 15K. 8822909999.

VUDA Alloted 608 Sqy N/F Plot, Tarakarama Satelite Township, Kapuluppada is for Sale. Buyers only. Call: 9949566909

2650.6 SqYds. East Facing (45,000/- Sq.Yard) Kapuluppada (Chepaluppada) Bheemili Survey No: 38/1 and 39-6A. Cont: 7337437799, 9494332914.

Kapuluppada VUDA Satellite Layout 300, 400 Yard (Boyapalem Nr. NH-5 600 Yard) Site For Sale. ✆ 7993756689.

LANKELAPALEM

Paravada R.K.Township VUDA approved 882.77 Sq.Yards Plot No: 159, South 30' West 40' Roads. Cont: 7337437799, 9494332914.

MADHURAWADA

622 Sq.Yds. W/F 40 Feet Road VMRDA approved Residential/ Commercial Plot Nr. IT SEZ Madhurawada, Vizag. 9849111388.

Plot for Sale: Madhurawada, Midhilapuri Colony, Krishna Nagar Layout, 266 Sq. Yds. Phone Number: 7207924466.

Madhurawada 342 Sq.Yards 1072 Sft. RCC Slabbed House (VA) NGGO Colony, Ayodyanagar. Contact: 8074249575.

Midhilapuri VUDA Colony 111, 217 Yard (P.M. Palem Cricket Opp. 267 Yard 60 Ft Road Facing) Ayodhyanagar 400, 500 Yard, VUDA Site. ✆ 8179369758.

Madhurawada NH-5 Facing Commercial Site 600, 1200 Yard (IT SEZ Junction 1000 Yard 80 Ft Road Facing Site) for Sale. ✆ 7993756689.

Madhurawada kapuluppada vuda plots 216, 245, 267, 751, 960, 1000, 1200, 4200. Please call for details. ✆ 9866883434

మధురవాడ వినాయక ... 1200 గజాల ... ✆ 9030688999.

MURALINAGAR

Immediate Sale 200 sq.yards, LRS (VUDA) approved, South facing, Near Birla Jn. Kalinganagar, Madhavadhara. ✆ 9440605235

మాధవధార సీతన్నగార్డెన్ 100 చ.గ. 100 చ.గ 89 చ.గజాలు 30 అడుగుల రోడ్ నార్త్ ఫేస్ 3 ప్లాట్స్ కలవు. సంప్రదించండి. 7207294137

NARSIPATNAM

నర్సీపట్నం శారదానగర్ ... 9908605656

PENDURTHI

PLOT FOR SALE
75 square yards
VMRDA APPROVED Plot
(East Facing- 60 Feet Road)
Facing PENDURTHI to SABBAVARAM
National Highway-16
✆7995167979

పెందుర్తి జంక్షన్ 3KM చింతలపాలెం ... 8074870322.

పెందుర్తి BRTS దగ్గరలో ... N/F 117, 127, 140 ... 9985344833.

వేపగుంట 5 KM దూరంలో ... 1000 ... 8309191232.

VMRDA ప్లాట్స్ పెందుర్తి ... 8367600638.

పెందుర్తి సాయిప్రియా లేఅవుట్ 313 ... 9392994998

RUSHIKONDA

4000 Sq.yds, 1100 Sq.yds 600 Sq.yds. 60 & 40ft Roads at Rushikonda Prime areas. ✆9951217927.

Rushikonda Nr. Radisson Blue Hotel Opp. 601, 775 Sqd (Tarakarama Layout 167, 596 Sqd) (Sagarnagar Nr. Beach Road 200 Sqd) Yendada Petrol Bunk 289, 800 Sqd VUDA Plot Sale. ✆ 8179369758.

SEETHAMMADHARA

233 Sq.Yds. North Facing with Old House for Sale at Seethammadhara, Vizag. Contact: 7207134455.

Site For Sale 260 Sqyd 2 Road Corner East South Commercial Site Eenadu Back side. Cost Sqyd 1.5 Laks. ✆ 7995935854.

300Sq.yds N/W, 40Ft Road & 530 Sq.yds S/E 40 Ft Road at Seethammadhara Prime Areas Ph : 8309950167.

SUJATHANAGAR

400 Sqyds VUDA Approved Plot for sale in Suredy Layout Phase-II, Beside Sujathanagar, VSP. Cont: 9849114699.

సుజాతనగర్ నాగమల్లి లేఅవుట్ ... 1625 ... 7386520369, 9247493949

సుజాతనగర్ గోపాలకృష్ణనగర్ ... 9154799799

వేపగుంట జంక్షన్ 2 కి.మీ.దూరంలో 100' ... 9440633742.

SIMHACHALAM

Vuda Approved Plot For Sale Simhapuri Layout Phase 2 Simhachalam 168 Sqyd Sambasivarao: 7675858526.

Vuda Plot 269 Sq.Yds (39X62) Survey No.164/3, W/F 50 ft. Road, Padmavathi Nagar, Main Road ✆ 9966633166, 8309494629.

167 Sq.Yds, VUDA (30x50), 33 ft. Rd. S/F, Simhapuri Colony, Nr.BRTS Roads, 1/2 KM Vepagunta to Gosala ✆ 8309494629, 9885180930.

SHEELANAGAR

110 Sq.Yds Rs.18000 per Yd, Best suitable immediate house construction at Dockyard Colony 3KM Nr. to Sheelanagar, Ayyappa Gudi 1km Sabbavaram to Sheelanagar New Highway ✆9966722022

షీలానగర్ 4KM సమీపంలో ... (127/115/110/80 గజాలు) ... 9290691231

Continued on Page No 17

రామోజీ ఫిల్మ్‌సిటీలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు

ఈ నెల 31 వరకు అవకాశం

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: రంగమేదైనా తమకు సాటి లేదని మహిళామణులు చాటిచెబుతున్నారు. వారి స్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకొనే వేళ రామోజీ ఫిల్మ్‌సిటీ మార్చి నెలను అతివలకు అంకితం చేస్తూ మాసోత్సవాలను నిర్వహిస్తోంది. నేటి నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక ఆఫర్లతో మహిళలు ఫిల్మ్‌సిటీని సందర్శించేందుకు వీలు కల్పించింది. వివిధ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని వయసుల మహిళలు సినీ ప్రపంచంలో వినోదం, విహారం, సినిమాటిక్ వైభవాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. రామోజీ స్టూడియో టూర్‌లో అద్వితీయ సినిమా సెట్ల వీక్షణం, లైవ్ షోలు, రైడ్స్, సాహసాల నెలవు సాహస్ సందర్శన, అలరించే పక్షుల పార్కు, సీతాకోకచిలుకల గార్డెన్, మోషన్ క్యాప్చర్, వర్చువల్ షూట్, మాయాలోక్ ఇలా ఎన్నో ఆకర్షణలను తిలకించవచ్చు.

సద్వినియోగం చేసుకోండి..

రామోజీ ఫిల్మ్‌సిటీ మహిళా దినోత్సవ ఆఫర్‌లో భాగంగా అన్ని వయసుల మహిళలకు ఒకరికి రూ.1111 + జీఎస్టీ, కనీసం 11 మంది బృందంగా వస్తే ఒక్కొక్కరికి రూ.999 + జీఎస్టీతో ప్రవేశ రుసుం ఉంటుంది. బృందాలుగా వచ్చి వేడుకలు మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి ఇదే మంచి తరుణం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళా మాసోత్సవాల్లో పాల్గొని మరిచిపోలేని మధురానుభూతి పొందండి.

మరిన్ని వివరాలకు..
www.ramojifilmcity.comలో లాగిన్ అవ్వండి. లేదా 76598 76598కు కాల్ చేయండి.

శాస్త్ర విజ్ఞానంతో సమాజ పురోగతి

జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: సమాజ పురోగతికి శాస్త్ర విజ్ఞానం దోహదపడుతుందని ఐఐటీ కాన్పూర్ పూర్వ ఆచార్యులు ఎస్.అనంతరామకృష్ణ అన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన జాతీయ సైన్స్ దినోత్సవ రెండో రోజు కార్యక్రమాలను వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. పరిపాలనా భవనం వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. తొలుత ర్యాలీని ఏయూ భౌతిక శాస్త్ర విభాగం వరకు నిర్వహించి విభాగంలోని సర్ సీవీ రామన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం సాగర తీరంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సదస్సులో 'డీప్ టెక్ కమర్షియలైజేషన్: ఫ్రమ్ ల్యాబ్ టు మార్కెట్' అంశంపై ఆచార్య అనంత రామకృష్ణ ప్రసంగించారు. ఆలోచన విధానాన్ని మార్చే శక్తి సైన్స్‌కే ఉందన్నారు. వీసీ మాట్లాడుతూ శాస్త్రీయ ఆవిష్కరణలు విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్ జియాలజీ విభాగ ఆచార్యులు అభిజిత్ ముఖర్జీ మాట్లాడుతూ అమెరికా, చైనాతో సమానంగా భూగర్భ జలాలను భారత్ వినియోగిస్తోందన్నారు. ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎం.వి.ఆర్.రాజు, ఐజర్ తిరుపతి గణిత శాస్త్ర విభాగ ఆచార్యులు కె.శ్రీనివాస్, ఐఐటీ మద్రాస్ నుంచి ఆచార్య వీటూరి శ్రీనివాస్, ఏయూ రెక్టార్ ఆచార్య కె.కింగ్, తదితరులు పాల్గొన్నారు.

అందుబాటులోకి అత్యాధునిక క్యాన్సర్ చికిత్సా విధానాలు

సదస్సును ప్రారంభిస్తున్న డాక్టర్ బి.రవిశంకర్, డాక్టర్ రాజునాయుడు తదితరులు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయని, క్యాన్సర్‌ను త్వరగా నిర్ధారిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని పలువురు వైద్య నిపుణులు పేర్కొన్నారు. నగరంలోని ఒక ప్రైవేటు హోటల్లో అసోసియేషన్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్స్ ఆఫ్ ఇండియా(ఏఆర్ఓఐ) రాష్ట్ర శాఖ మధ్యంతర వైద్య సదస్సు ఒమేగా ఆసుపత్రి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు రాష్ట్ర నలుమూలల నుంచి రేడియేషన్ ఆంకాలజిస్టులు, మెడికల్ ఫిజిసిస్టులు, క్యాన్సర్ వైద్య నిపుణులు పాల్గొన్నారు. సదస్సు డైరెక్టర్ డాక్టర్ బి.రవిశంకర్ మాట్లాడుతూ క్యాన్సర్ రోగులకు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన రేడియేషన్ థెరపీ చికిత్స అందించడంతో సకాలంలో కోలుకుంటున్నారన్నారు. తాజా పరిశోధనలు, చికిత్స విధానాలపై చర్చించారు. ట్రీట్‌మెంట్ ప్రొటోకాల్‌పై బృంద చర్చలు జరిగాయి. కార్యక్రమంలో ఏఆర్ఓఐ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజునాయుడు, సదస్సు నిర్వాహక కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ఎన్.సుజాత, డాక్టర్ ఆనందరావు, పరిశీలకులుగా ఏఎంసీ మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ శిల్ప, ప్రోగ్రాం కార్యదర్శి డాక్టర్ వి.దివ్యసౌజన్య తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్ 'ద్వితీయ' పరీక్షలకు 98.63 శాతం హాజరు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఇంటర్ ద్వితీయ సంవత్సరం చరిత్ర, బోటనీ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగాయని ఇంటర్ బోర్డు ఆర్.ఐ.ఒ. పి.మురళీధర్ తెలిపారు. జిల్లాలోని 85 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు 6778 మంది విద్యార్థులకు 6,685 మంది (98.63శాతం) హాజరయ్యారన్నారు. విద్యార్థులకు సెట్-2 ప్రశ్నపత్రం అందజేశామన్నారు. నగరంలోని పలు పరీక్ష కేంద్రాలను స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయని పేర్కొన్నారు.

EENADU eClassifieds

PLOT FOR SALE

TAGARAPUVALASA

400 SqY, 770 SqY (VUDA approved), 3865 SqY Surrounded by Residential Area Near Tagarapuvalsa. Mob: 9848426532.

192.66 Sq.Yd. VUDA aprd. Plot E/S Corner V.V. Infra Beside Peram Group, Tatituru(V), Tagarapuvalasa. ✆ 8341644611/ 9392320109.

Thagarapuvalasa Rajapulova Jn., AP RERA, VMRDA Project Sqyd 24,000/- Bank Loan 90% Available. ✆ 9392304166.

విశాఖపట్నంలో శుభగృహ, బిల్డింగ్ బ్లాక్స్, సువర్ణభూమి, RK, జనచైతన్య, భూమాత, ప్రకృతి & అన్ని ఏరియాలో VUDA, పంచాయితీ సైట్స్ కొనబడును. ✆ 9030100536.

భోగాపురం Airport 2Gate నియర్ దళ్లిపేట విలేజ్‌లో BBC బిల్డింగ్‌బ్లాక్స్ లేఔట్‌లో 2వెస్ట్ ఫేసింగ్ సైట్స్ అమ్మకం. 266Yards. 9030100536.

తగరపువలస 100 గజాల ఇళ్ల స్థలం 12.5 లక్షలు మాత్రమే. హైవే రోడ్డుకు దగ్గరగా, రెడీగా ఇల్లుకట్టుకునే విధముగా. ✆ 9652635807

VZM ROAD

VZMటౌన్ లిమిట్ ప్రైమ్ సైట్ చెల్లూరు-200ft. న్యూ బైపాస్ రోడ్ ఫేసింగ్ KVR ఎస్టేట్ ఉడా అప్రూవ్ 600 గజాలు 80% బ్యాంక్‌లోన్, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి 20 ని॥ ✆ 7799551096

GENERAL

VMRDA Approved S/F plots for sale LEGEND KANAK Phase-2, plot No.81 (274.55 Sq.Yards) and Plot No.82 (367.25 Sq.Yrds) at Sontyam. C: 9985234775, 9381538129.

Plot 26; 440 Sq.Yds. N/F 30' Rd. Behind Ginger Hotel Sriramnagar Panchayat Layout Vadlapudi. Sale/ Development 9110520262.

North East Corner 267 Sq.Yards Per Sq.Yds 12K Kanapaka Nr. Vizianagaram Collector Office, Vizianagaram. 9989932507.

167 Sqyds Plot N/F Bhoomatha Amaravati Venture Phase-1 N/R Raghu Engg. College Mopada Village. ✆ 8688589518, 9700370308.

స్థలం అమ్మకం
విశాఖపట్నం, మధురవాడలో 317.19 చ॥గ॥లు స్థలం రూ.1,49,00,000/- గా & 257.33 చ॥గ॥లు విస్తీర్ణం గల స్థలం రూ.1,21,00,000/- కనీసపు ధరగా నిర్ణయించి వేలము నందు అమ్మబడును.
96669 09050
80994 44378

కలిదిండి గ్రూప్
అందిస్తున్న అద్భుతమైన రిసార్ట్ ప్లాట్లు
విజయనగరం మరియు అనకాపల్లి సమీపంలో
- కాపుకాస్తున్న మామిడి చెట్లతో కూడిన ప్లాట్లు
- 33 అడుగుల అంతర్గత రోడ్లు
- రిసార్ట్ సదుపాయాలతో
- 200, 500, 1000 చ॥గ॥లలో
- చ॥గ॥ 3999/- (అనకాపల్లిలో)
- 4999/- (విజయనగరంలో)

మరిన్ని వివరాలకు
కలిదిండి గ్రూప్
88860 88852
88860 88853

అచ్యుతాపురం టు గాజువాక మెయిన్ రోడ్డు ఫేసింగ్ కమర్షియల్ బిట్ 20 సెంట్లు భూమి సుమారు 960 గజాలు అమ్మకంనకు కలదు. సంప్ర॥ 9393271777

వైజాగ్, భోగాపురం విమానాశ్రయానికి కేవలం 40 ని॥ ప్రయాణ దూరంలో ఫామ్ ప్లాట్లు
కేవలం చ॥గ॥ 3500/-కే కలవు. (1000 చ॥గ)
వివరాలకు 8886088855 సంప్రదించండి.

విశాఖలో పరవాడదగ్గర ఉడాఅప్రూవ్ లేఅవుట్‌లో 40 Ft. రోడ్డు, డ్రైనేజీ, పార్కు, విద్యుత్‌తో 267, 200, 167 చ.గ. ప్లాట్లు రిజి.తో గ॥ 8,000/- 9676196983

భోగాపురం ఎయిర్ పోర్ట్ దగ్గరలో VUDA అప్రూవల్ ప్లాట్స్ అమ్మకంకు కలవు. బ్యాంక్ లోను సదుపాయం, క్లబ్ హౌస్, స్విమ్మింగ్‌పూల్, Contact: 98668 20859.

త్వరగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో పినగాడి దగ్గర్లో 30 FT రోడ్స్, ల్యాండ్ కన్వర్షన్‌తో ఇంటిస్థలం చ॥గ॥ కేవలం 6 వేలకే. ✆ 8179735533

వారాహి ఫామ్‌హౌస్ వైజాగ్‌లో 290 Sq.Yd. (6 సెంట్లు) స్థలం ఆఫర్ 7,20,000/- (1BHK, రెయిన్‌డాన్స్& పూల్) MNR స్పేస్. 9393120181, 7675873076

డైరీ ఫారమ్ (సుందర్‌నగర్)లో 2 సైట్స్ 111+111 చ॥గ॥లు, నార్త్ ఫేసింగ్ అమ్మకంనకు కలవు. Cont.: 9640110777, 9441453223.

వైజాగ్ తర్లువాడ గూగుల్ డేటాసెంటర్ ఉడా 300 గ॥ నీలకుండీలు-గిడిజాలలో ఉడా N/F622, 778&1555 గ॥ 60&40 రోడ్లు. 9885166445.

తగరపువలస నేషనల్ హైవే నగరంపాలెంలో 135 చ॥గ॥ S/F VMRDA LRS అప్రూవ్డ్ స్థలం అమ్మకంనకు కలదు. సంప్ర॥ 9160222299.

334 చ॥గ॥లు తూర్పు మరియు దక్షిణం రోడ్డు గల ఖాళీస్థలం కె.కోటపాడు ఊరుని ఆనుకొని లేఅవుట్‌లో ఉన్నది. డైరెక్ట్ పార్టీలకు ప్రాధాన్యత. ✆ 9052596504.

COMMERCIAL SPACE FOR SALE

GENERAL

N&E Faced Office space (3250 Sft.) for sale @ Sheelanagar facing NH-16, Opp. D-Mart with rest rooms & 2 Parking ✆ 8885063890.

614 Sft Commercial Space Shop / Office First Floor for Sale at Pedawaltair, VSP. Ct : 9849743484.

4000 Sft. Commercial Space, UDS 92 Sq.Yds. (Bank Lease 1,36,000/- Rent PM) for Sale at Ramnagar @ 8999/- Per Sft. 9246643439.

COMMERCIAL SPACE FOR SALE
4690 Sft. 3rd Floor with Car Parking of 100 Sft. in Stilt Floor with 130 Sq.yrds UD / US Share.
DWARAKANAGAR MAIN ROAD, VISAKHAPATNAM
9290035755

LEASE

GENERAL

Fully furnished Plug and Play Property for Lease @ Yendada. Ideal for Service Apartments / Guest Stay. 9 AC Rooms with quality furniture. Fixtures & Appliances, Well maintained, Ready to Operate Zero Setup Cost, Start from Day1, Suitable for Corporate / Managed Stays Ph: 9966224472, 9561976668.

SHED FOR LONG LEASE
10000 Sft SHED, with 40HP Power Available for Long Lease
Main Road Facing Autonager Gajuwaka
Suitable for Automobiles and any other Show Rooms.
Cont : 9848190265

LEASE/ RENT

GENERAL

Spacious and furnished house available for rent in 06 Lane, Adjacent Lane to Sankaramatham temple, with easy access to all amenities, for occupancy from 01 April 2026. Well-maintained home ideal for families/working professionals. Only direct tenants please contact: 8106068858.

10000 Sft. for Lease in Gopalapatnam. Usefull for Schools/ Colleges etc. Cont.: 9885410493.

3 Floors Building For rent / lease Each 2000sft Total 6000sft, Opp: Rythu bazaar, kancharapalem. ✆ 9290550344

GROUND FLOOR FOR LONG TERM LEASE/ RENT
Area: about 1550 Sq Ft
Preference for Banks / Offices / Commercial establishments
Location on Pallikala Vari Street, by side of KKR Gowtam School, Lawsonsbay Colony
Call: 99495 61474

WANTED

GENERAL

Wanted on Lease 2 to 5 Acres Agri. Land with Borewell within Radius of 100 Kms. from Vizag. Ph: 8008771799, 9949157072.

Wanted 250 SqYds. & Above for Development Vepagunta Jn., to Kancharapalem, 30Ft Road, Clear Title. No Brokers. ✆ 9652690379.

Wanted 200 Sq.Yds. & above Commercial Site for Purchase or Development purpose. Contact 9440550126 (Whatsapp No).

Wanted Road Side Residential Plot approx 300 Sqyrds in Panorama Hills, Vizag. Contact: 8688490451.

PROPERTY FOR SALE

GENERAL

584 Sq Yards (12 Cents) Facing East & Touching Road Square Plot ideal for business i am Offering 12 Cents Divide into Two Parts 6 each Serious Buyers Only ✆ 9440210525, 8919005758.

LEASE/ SALE

GENERAL

SALE / LONG LEASE
Five floors building 12000 sft for commercial use. near IT SEZ Preferably Hospitals / IT companies
9397667799
8464912345

LEASE / SALE
13,000 Sft. (S+G+2)
434 Sq.Yds. కమర్షియల్ బిల్డింగ్ గాజువాక మెహర్‌నగర్‌లో లీజు / సేల్‌కు కలదు. లీజు: 2.5 లక్షలు. సేల్: 5 కోట్లు. Fire Sefty & 25 Kwts Own ట్రాన్స్‌ఫార్మర్ కలదు.
9063322465

TO LET

AKKAYYAPALEM

New 3 Bed Room Flat 1600 SFt. GF, Woodwork / Car Park / Lift @ NGGO's Col, Akkayyapalem for Resi. Ph: 8332825878, 9989024538.

Successfully Running Beauty Clinic (29 years) is Now available for Rent Beside Vagdevi School, Akkayyapalem, Suitable for Beauty Clinic/ Office. ✆ 8008327195.

BEACH ROAD

One Small Room with Bath Room & 24 Hrs Water For Rent in Lawsons Bay Colony, Pedawaltair, Beach Road. ✆ 9573251409.

KURMANNAPALEM

3BHK Fully furnished Flat in Kurmannapalem 1800 SFT. Fully furnished, ACs, Cots, Gas stove, Fridge, Sofa, dining table. For Families/ Company GH. Contact: 9866182944

MADHURAWADA

3BHK 14th Floor with Furniture (TV, Cot, Sofa, Washing Machine) for rent Madhurawada Gated Community. ✆ 9849116451.

MURALINAGAR

3 BHK Deluxe Flat, E/F for Rent F.No.301, Jasmine Residency, Behind Ramalayam, Muralinagar, Interested people ✆ :7989002826.

N A D

2B/R 1000 Sft. Furnished Flat at Marripalem VUDA Layout with Car parking is for Rent. Contact: 9246774650.

SIRIPURAM

3BHK 1650 Sft. North facing Flat 301 in Saisree Pride near Timpany School, Narayana School, CBM Compound. ✆ 7013784978.

SEETHAMMADHARA

3 BHK 1800 Sft Semi Furnished Flat in Ram Rajya Residency, HB Colony, Seethammadhara, Semi FurnishedRent 35,000/- – ✆ 9769922525

GENERAL

To-let Flat A4, 3 Bhk, Bhavaraju Nilayam, Opp 3 town Police Station, Anupama Hotel Lane. Rent 18000. Call: 9247479478

Near Silver Oaks Intl. School Yendada 3BHK 1750Sft. New Bldg. To-Let: 1st floor, Sale 4th floor (with Sea view). ✆ 8886514995.

Flat for Rent. 3BHK W/F 502 Top Floor Bluebay Towers, Chinawaltair, Beside GVMC School, VSP. 9848598298, 9848533288.

2BHK 750Sft N/F 2nd Flr with Amenities & Carpark in Arcade Lobian Apts. Dr's Colony, Pedawaltair (Rent/Lease for Govt./ Pvt. Employees) 9491126559

COMMERCIAL

AKKAYYAPALEM

To-Let Commercial Shop/ Office 1000 Sft. Akkayyapalem Main Road Nr. Sangam Office Bus Stop Cont: 9493174782/ 9493546007.

1000 SFt. Semi Furnished Commercial Space for Office / Clinic. Opp: Maharani Parlour Akkayyapalem. ✆ 9542323000.

DWARAKANAGAR

2427Sft Commercial Space forRent 2ndFlr MainRoad Facing HDFC Bank Upstairs Nr.RTC Complex, Vizag. 9346963599, 9440577126

To-Let Flat-401 2B/R for Commercial with Car Parking, Eswar Homes, Dwarakanagar, 4th Floor. ✆ 8008655548, 9908470687.

To-Let for 3BHK, 1350 Sft, 1st Floor, Dwarakanagar, for Office Agencies, Institutions, Ladies Hostels. ✆ 9299751361.

JAGADAMBA

Tolet Commercial, 1st Floor, East Road Face 1000Sft, Hall 2 Rooms, wash Room, Allipuram, Vivekananda Colony. ✆9985999633.

MADDILAPALEM

Function Hall/Office 8000 Sft 3rd Floor On Highway. Mob: 8464068027

RLY. NEW COLONY

Commercial Space for Rent 2000 Sft. N/F 1st Flr. S.S. Towers. Srikanya Rd. IT, Offices. Ph.: 9177747003, 9490184140.

SIRIPURAM

1800 Sft Commercial Space at Daspalla Hills Nowroji Road Usefull for Godown/ Shops/ Office Etc. ✆ 9440376265, 8019537679.

3000 Sft Semi Commercial House 2nd Floor with 3 Rooms at VIP Road Beside Tipsy Top CBM Compound. ✆ 8885567211.

GENERAL

తగరపువలస, డీవీస్ రోడ్, హైవేకి 1/2 K.M.దూరంలో, కమర్షియల్ స్థలం80 అ॥రోడ్, స్కూల్స్, కాలేజీ, బ్యాంక్స్‌మార్బుల్ షోరూంకి కట్టి ఇవ్వబడును. ✆ 88855 82253

TO-LET

Visalakshinagar. 5 Floor Highway Facing Building. 16200 Sft. Besides Mahindra Showroom. For Banks, Offices, Hotel, Doctor Clinics, Hospital, Showrooms.
Ph: 9652474621

HOSPITAL FOR LEASE
Speciality Hospital For Lease at Health City Visakhapatnam
Contact: 99851 38526

WANTED

ANAKAPALLI

వృద్ధాశ్రమం (Old Age Home) ప్రారంభించుటకు G+2 లేదా G+3 భవనం అద్దెకు కావలెను. విస్తారమైన గదులు, మంచి గాలి & వెలుతురు, నీటి సౌకర్యం ఉండాలి. ఆసక్తి గల యజమానులు సంప్ర: 9908432317

GENERAL

RK బీచ్‌రోడ్డుకు దగ్గరగా 2BHK(or)3BHK Full Furnished House required 3Months ఇల్లు అద్దెకుకావలెను. ✆9848299619.

SECOND SALE

Sell& Buy Old Furniture/ Cots/ Almars/ Fridges/ Sofas etc. on your behalf Masetty &Co. Nehru Bazar, Dwk ✆ 0891-2798616, 2563759

Office Furniture for Sale. New looking Furniture and Computers. Contact ✆ : 8905890542.

8'x3'x1' 7 Plates, 8'x3'x15" 7 Plates, 8'x3'x18" 7 plates, Size లు గల Used Slotted Angle Racks అమ్మకమునకు కలవు. సంప్ర॥ 9440364660.

JOBS

Wanted Sales Executives in a reputed Company in PM Palem male/Female Salary+ High Inventive. ✆ 6301109274

Wanted Accounts Manager(Male) having knowledge in Tally to Work at Vizag. Email Resume to: info@premcoals.in

Need Full time Driver for our Home in Muralinagar. Salary offered 18,000 per Month Intrested Pls. Contact: 6362115817.

*Office Asst. Male Qlf: B.Com Min 1-2Yrs Exp. *Trainees (Air Conditioners) *Supervisors (Dip in Mech) Damayanti Engg. Systems Gurudwara. 9849983606/ 610

Wanted A/C Technicians, Assistants & Helpers. Qlf : ITI /10th/Inter. Exp & Freshers are preferable. ✆ 9494992999, 9392444199

Wanted Fresh or Experience Quality Engineers, Production and Site Supervisors, Security and Drivers for Readymix Concrete Company in Madhurawada, Vizag. ✆ 91333 34925, 63040 72436.

To a trusted and leading Corporate office seminar opportunity to manage career and home Retired Vrs self employed and house wife salary PF ESI. call: 8106 97 3313

Office Assistant (Male) with Computer Knowledge for Tours & Travels Office, Inter Pass, Kurupam Market, Visakha-1. Contact: 8121556525

Accountant (Female) Experience/ Freshers. Full Time/ Part Time. Salary Negotiable. Accounts Training also. Gajuwaka. 8328441930, 9985750969.

Wanted Female Telecallers Real Estate. Freshers/ Experience. Fixed Salary. No Targets. ✆ 8297810993.

Wanted Electrical Project Engineers. Qul.: B.Tech./ Diploma Exp. Min. 5 Yrs. Projects Job Location: Tamilnadu. ✆ 7893442492.

Wanted Asst. Managers & Cashiers for IDFC, Axis, HDFC, ICICI, Kotak, Federal, IDBI, Asmall Finance Bank, City Union Bank. Qlf.: Degree B.Tech. MBA. Age: 32Yrs below. 8179805919.

Mohan Medical Shop Walk-in on 1st March: Night Staff, Sales Staff, Delivery Age 20-30 Qualifications 10th, Inter, Dip, B.Phrm. Accommodation Available. ✆ 9063206746.

Marketing Executives, Counter Sales Mens & Helpers (Loading/ Un Loading) Location: Bhuvaneswari Paints (Ramatalkies & Marripalem) ✆ 9703009555.

Manager Marketing-1post (10yrs experience) *Marketing executives-4posts (5yrs experience) Interviews on 4th Mar2026. Ph: 8374188974.VINS Multi Specialty Hospital D.No.18-1-25, Beside Union Bank, KGH Down, Maharanipeta, Visakhapatnam.

Shriram Finance Wanted Managers for BDM Role M/F Sly-20K - 45K. Exp in Life, Health, Motor Prefered. ✆ 9391565225.

Wanted Experienced Receptionist/ Front Desk(M) with Computer Knowledge to Work in Hotel @ Rushikonda. ✆ 9121732640

Wanted South Indian Cook for Home. Salary 12000/- Near Narsimhanagar ✆ 8886664125.

Wanted Full/ Part Time Sales Staff (M/F) Shri Durga Enterprises Ayurvedic Showroom, Jagadamba Jn., ✆ 9440513448.

AI Program 3 Months, Machine Learning / Deep Learning / Live Projects / performance based Job Placement ✆ 9391210839.

Wanted Technician With/Without Experience for Mechanical Repairs And Maintenance of Trolleys And Lifting Equipment. Phones: 9247315197, 9440066721

Wanted Staff M/F (Qlf.: 12 +) Dhanalakshmi Co-Op Society Ltd, New Branches * BM-2, SAL-25K to 28K – INCV, *R.O -7, SAL-15K – INCV * Recovery Exe-2, SAL-13 K * Dondaparthy. Ph: 9399944419, 8712999769.

Wanted Female Junior Accountant/ Tally Operator to work in Electrical shop at Dabagardens. ✆ 98481 99780.

Sales/Service Engg. Q: B.Sc/M.Sc, Dip. in Mech./ Chemical/ Electrical to Market Industrial Chemicals. Must have Fluency in English & Hindi. Two Wheeler. ✆ 9963377188.

FIRST TIME IN VIZAG
GOLDEN OPPORTUNITY
India's leadings MNC Company inviting
All RETIRED Gazetted Officers, BANKERS, NRI's, STEEL PLANT VRS & State | Central RETIRED Employees
FIXED SALARY + INCOME Upto 12 LAKHS
PENSION FACILITY
Family Medical Benefit
Please Contact for Details
92484 31540
ROOPA HR Manager
D.No. 48-14-92, Near Ramatalkies Road Vizag-530013

WANTED
- SALES EXECUTIVE
- BRANCH SALES MANAGER

Job location: Murlinagar, NAD, Pendurthi, Sabbavaram
Salary: 10,000 to 14,000 (Additional monthly incentives)
Experience: 0 to 5 years
ADDRESS: HAMSA HONDA
Maurya Chambers, NH 16, Muralinagar, Madhavadhara, Visakhapatnam-530007
Cont: 8008694567, 9581362323

WANTED
MALE QUANTITY SURVEYORS (CIVIL)
OFFICE JOB - Quantity take off from drawings. Qlf: Degree or Diploma in Civil Engineering with 0-2 years exp. in Building works and must be familiar with AUTOCAD for VG Consulting and Engineering Services, Gajuwaka, VSP.
info@vgconsultingandeng.com

WALKIN INTERVIEW
On 2nd & 3rd March
MARKETING EXE'S (2No's)
- Basic Qualifications, freshers / Exp in Construction field
- Age 25 years above
- (Two Wheeler Must)
- Salary + Conveyances exp + Incentive+ PA Insurance

OFFICE BOYS (2No's)
Supreme
People who know plastics best
SRI VINAYAKA ENTERPRISES
D. No. 49-48-9/6 behind Padmasri hospital, NGGo's colony Akkayyapalem, Ph: 9618891336

WANTED
Amul
THE TASTE OF INDIA
❖ MARKETING EXECUTIVES
Qlf: MBA or Equalant. Exp. in similar field or in FMCG will be added advantage
ADDRESS: FLAT NO. G-2, SARADA TOWERS, FACOR LAYOUT, RAMNAGAR, VISAKHAPATNAM-03.
7981786357
coastal6979.req@gmail.com

WANTED
EXPERIENCED COMPUTER OPERATOR
Work at Anakapalli
JAGADISH KUMAR
Anakapalli
8639268687

STAFF REQUIRED
1. Civil Engineer & Quantity Surveyor
Qlf: B.Tech or Diploma (Civil)
Exp: 4 to 5 years
2. Civil Supervisors
Amul Constructions
Vishalakshi Nagar, Vizag
amulconstructions@gmail.com
Cell: 94404 57449, 94416 01803

కపిల్ చిట్స్ (కోస్తా) ప్రై లిమిటెడ్ వైజాగ్ లీగల్‌సెల్‌లో పనిచేయుటకు కలెక్షన్ అసిస్టెంట్స్ రాజమండ్రి ప్రాంతం అభ్యర్థులు కావలెను. 30 సం॥లో వారు. ✆ 9912347892/ 9705909595.

విశాఖపట్నం నందు హోటల్‌లో పనిచేయుటకు రిసెప్షనిస్ట్, హౌస్‌కీపింగ్, బెల్ బాయ్స్, స్టాఫ్ కావలెను. సంప్రదించండి. ✆ 9246234599.

ప్రముఖ పేరుపొందిన కంపెనీలో పనిచేయుటకు రిటైర్డ్ పర్సన్స్ / హౌస్‌వైఫ్స్ టెలికాలర్స్ M/F కావలెను. స్త్రీలకు ప్రాధాన్యత కలదు. సంప్ర॥ 8137086677.

ప్రముఖ కార్పొరేట్ సంస్థకు మేనేజర్స్ కావలెను. M/F హౌస్ వైఫ్స్, Rtd, VRS టీచర్స్ కావలెను. F/Pటైం, శాలరీ & ఇన్సెంటివ్స్ కలవు. సంప్రదించండి.9440191736

ప్రముఖ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నందు పనిచేయుటకు బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్ (BDE), టెలీకాలర్స్, కౌన్సిలర్స్ కావలెను. వయస్సు 18 సం॥ నుండి 30 సం॥లోపు అర్హులు. సంప్రదించవలసిన నంబర్స్: 89777 96918, 89777 96920

మా కంపెనీలో పనిచేయుటకు Telecallers (M) Marketing Executives (M) Min. 1 Year Exp. కావలెను. Ct: 6309160945.

అవుట్‌సోర్సింగ్ సంస్థలో పనిచేయుటకు అటెండర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, సూపర్‌వైజర్స్ కావలెను. జీ॥18 వేలు-30 వేలు. 8186893808, 9502093904.

పూజారి కావలెను: విశాఖపట్నం సీతమ్మధారలోని ఉన్నతమైన వారి ఇంటివద్ద పూజామందిరంలో ఉదయం, సాయంత్రం నిత్యపూజ చేయుటకు ఏదైనా వేదములోగాని, స్మార్తంలోగాని తగిన విద్యార్హత కలిగి, ఆయా పర్వదినాలకు అనుగుణంగా విశేషంగా పూజాదికాలు చేయగలిగి నిత్యపూజల్లో 10సం॥ఆపై అనుభవముండి వివాహంఅయ్యి కుటుంబంతోఉన్న పూజారులు కావలెను. అర్హత కలవారికి నెలవారి పారితోషికం కలదు. 7399663399.

గోశాల అసిస్టెంట్ కావలెను: విశాఖపట్నంకి 30 కిలోమీటర్ల దూరంలోఉన్న గోశాలలో పనిచేయుటకు అసిస్టెంట్ కావలెను. గోవులకి కావలసిన ఫీడ్, మేత వేయుటకు, గోమాతల ఎడల శ్రద్ధశక్తులు, భక్తిభావండున్న అసిస్టెంట్ కావలెను, గోవులకు సంబంధించిన అన్నిపనులు చేయగలిగినవారై ఉండవలెను. అర్హత గలవారికి తగినజీతం, ఫ్రీ భోజనం, ఫ్రీ వసతి ఏర్పాటు చేయబడును. 7399664499.

వర్కర్స్ కావలెను: విశాఖపట్నంకి దగ్గర్లోఉన్న వ్యవసాయక్షేత్రం దానికి అనుబంధంగా ఉన్న గోశాలలో పనిచేయుటకు వర్కర్స్ కావలెను. ఎవరైనా కుటుంబంతో సహావచ్చి పనిచేసుకునే అవకాశంకలదు. ఈ గోశాలలో పనిచేయడానికి భార్యాభర్తలిద్దరికీ వేరువేరుగా తగినజీతం, ఫ్రీ వసతి, ఫ్రీ భోజనం ఏర్పాటుచేయబడును. అర్హత గలవారు వెంటనే సంప్ర॥ 9573497799.

ఇంట్లో అన్ని పనులు చేయుటకు సీతమ్మధార దగ్గరలో ఉన్న 30 సం.లోపు పనిమనిషి కావలెను. టైమింగ్స్: ఉ.10:00- సా: 3:00. ఫోన్: 8977574803

ఔట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ పద్ధతిలో వైజాగ్, VZM, SKL జిల్లాలో స్కూల్స్, హాస్పిటల్స్, రెవెన్యూ, కొన్ని Govt. Dept.లలో పనిచేయుటకు జూనియర్/ రికార్డ్ Asst. డేటాఎంట్రీ/ కంప్యూటర్ ఆపరేటర్స్, సూపర్‌వైజర్స్, బుకింగ్/ కమర్షియల్ క్లర్క్స్, ల్యాబ్&ఎక్స్‌రే Tech. స్టాఫ్‌నర్స్, MNO, FNO అటెండర్స్ Q:10th to డిగ్రీ, ANM, GNM, BSc నర్సింగ్, P.G.వారు కావలెను.M/F Age:18 to 42 జీ:20K-45K ✆7729022333

వైజాగ్: URGENT ఏ బాదాబందిలేని 45 ఏళ్లలోపు పనిమనిషి కావాలి, 1 సం॥ బిడ్డ సంరక్షణ+ఇంటిపనుల కోసం. వసతి ఉచితం. Ph:9989366363.

సీతమ్మధారలో ప్రముఖ సంస్థకు కంప్యూటర్ ఆపరేటర్ కావలెను. ఫుల్ టైం/ పార్ట్ టైం కావలెను. 8790698889.

ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో చేయుటకు మార్కెటింగ్ డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్స్ లీడర్స్ కావలెను. కమీషన్ + ఇన్సెంటివ్స్ ఇవ్వబడును. 9866820859

గాయత్రి హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలుచేయుటకు Exp. స్త్రీ/నర్సులు/ పురుషులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- వరకు ఇవ్వబడును ✆ 7569103916.

కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ (స్త్రీ) కావలెను. ఇంటర్‌నేషనల్ రిప్యూటెడ్ మేట్రిమోనియల్ కన్సల్టెన్సీ వైజాగ్ బ్రాంచి కొరకు. ఫోన్: 9989997766.

డాక్యుమెంటేషన్ చేయుటకు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కావలెను. (M/F) తెలుగు, ఇంగ్లీషులో మంచి నైపుణ్యం ఉండాలి. వేపగుంట, వైజాగ్. ✆ 9885344077.

ఏపీలో ప్రముఖ మద్యం పంపిణీ సంస్థకు జిల్లా వారీగా అనుభవజ్ఞులైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అవసరం. జీతం:30వేలు, TA/DAతో సహా ✆92463 63624, jobsimfl@gmail.com

భూమాతవారి బొబ్బిలిలో BUDA అనుమతులు కల్గి క్లబ్‌హౌస్, స్విమ్మింగ్‌పూల్ వంటి ఆధునిక వసతులతో నిర్మించిన శ్రీగంధం ప్లాంటేషన్స్ వెంచర్ & విశాఖనగరంలో అద్భుతమైన వుడా వెంచర్స్‌ను ప్రమోట్ చేయుటకు అభ్యర్థులు M/F కావలెను. అద్భుతమైన ఆఫర్స్. Ct: 9885438399.

Experienced కంప్యూటర్ ఆపరేటర్ (F) కావలెను. సంప్ర:Airtel Office, అక్కయ్యపాలెం, విశాఖపట్నం. ✆ 9848609250, 9502234134.

టెలీకాలర్స్ (F) కావలెను & రియల్‌ఎస్టేట్ చేయుటకు ఆర్జెంటుగా కావలెను మంచి సంపాదన, NAD & పెందుర్తి గల అభ్యర్థులు Ct: 9581456897.

వైజాగ్‌లో వృద్ధులకు, బెడ్ పేషెంట్‌లకు సేవ చేయుటకు కేర్ టేకర్స్, ఆయాలు కావలెను. సంప్రదించండి. ✆ 7997772025.

ప్రముఖ స్వీట్స్‌షాప్‌లో పనిచేయుటకు క్యాషియర్, హౌస్‌కీపింగ్ స్టాఫ్ కావలెను. ద్వారకానగర్ 4th లైన్, వైజాగ్. సంప్రదించండి. ✆ 9100115555.

మారికవలస HP పెట్రోల్ బంకులో పనిచేయుటకు చురుకైన అమ్మాయిలు అబ్బాయిలు కావలెను. Ph.: 9959586669.

డాక్‌యార్డ్, షిప్‌యార్డ్, HPCL, BPO, సాఫ్ట్‌వేర్ జ్యూయలరీ షాపింగ్‌మాల్స్, ఫార్మాకంపెనీలు MNC బ్యాంకులు స్టాఫ్ కావలెను. Qlf.: 10th డిగ్రీ B.Tech., MBA, B. ఫార్మశీ. జీ॥ 20K to 50K. Ph.: 8121847899.

కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయుటకు కంప్యూటర్ ఆపరేటర్(M) కావలెను అర్హత: ఇంటర్/ డిగ్రీ మంచి జీతం ఇవ్వబడును వాట్సాప్ : 9949129054.

ఫైనాన్స్ రంగంలో అనుభవం గల వైజాగ్‌లో పనిచేయుటకు బ్రాంచ్ మేనేజర్ & అనకాపల్లి, గాజువాక, చోడవరం, నర్సీపట్నం ఏరియాలో పనిచేయుటకు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్, ఆఫీస్ స్టాఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ (F) కావలెను. ఆకర్షణీయమైన జీతం + ఇన్సెంటివ్స్ –TA రాఘవ ఆటో ఫైనాన్సియర్స్, దొండపర్తి VSP 7680880513, 9100902198 9100980842

ప్రముఖ కంపెనీలో వైజాగ్, Rjy నందు 35 సం॥లు పైబడి వర్క్ చేయుటకు టీమ్‌మేనేజర్స్, టెలికాలర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టీమ్ లీడర్స్ Govt. రిటైర్డ్ ఎంప్లాయిస్, ఇన్సూరెన్స్ ఆఫీసర్స్ (M/F) కావలెను. (Mly 2 laksh ప్యాకేజ్ + MFI T&C) అర్హులు 9398033529

డిగ్రీ పాసై అనుభవం మంచి మాటతీరు కలిగిన యువకులు విశాఖపట్నం పరిసరప్రాంతాలలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్‌గా పనిచేయుటకు కావలెను. ✆ 9493802949

వైజాగ్ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేయుటకు ఏజెంట్స్ (స్పాట్ కమీషన్) ఫీల్డ్ ఆఫీసర్స్, టెలికాలర్స్ (జీతం+ఇన్సెంటివ్) కావలెను. Cell:8801045999.

నెంబర్‌వన్ కార్పొరేట్ కంపెనీలోఉద్యోగులు, ఇన్సూరెన్స్ ఏజెన్సీలకు M/F ఫుల్/పార్ట్‌టైం. జీతం+కమీషన్‌తో ఉన్నత అవకాశం. Ct: 9966002844, 9848829123

ఆంజన్న హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలు చేయుటకు Exp స్త్రీ/పు/నర్సులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- Hydలో 9966568882/9963489661

MVP కాలనీలో ప్రముఖ హోటల్ నందు పనిచేయుటకు వెయిటర్స్ & పార్శిల్ చేయుటకు బోయ్స్ & గర్ల్స్ కావలెను. ఆకర్షణీయమైన జీతం. ✆ 9492261847.

ఫీల్డ్ మేనేజర్స్, Gold వాల్యుయర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీస్టార్ గోల్డ్ కంపెనీకి కావలెను. ఏజ్: 22 to 35, ఫ్రెషర్స్ కూడా ✆ 62810 37879/ 90353 37879

పూజా ఆయిల్ ఏజెన్సీలో లైసెన్స్ కలిగిన డ్రైవర్స్ కమ్ డెలివరీ బాయ్స్ కావలెను. లోడింగ్/అన్-లోడింగ్‌లో అవగాహన ఉండాలి. ఫోన్: 98480 27087, 8019927087

Urgent Requirement
EUROPE FOR BULGARIA

AC Mechanic for Vehicle	1200 EURO
Heavy & Light Vehicle Driver	2000 EURO
Electrician In Industry	800 EURO
CHEF - M/F	1000 EURO
PET GROOMER	1000 EURO
Hotel Worker	650 EURO
Mason	800 EURO

UAE - DUBAI

Taxi Cab Driver	13000 AED
Bike Rider (Food Delivery)	4000 AED
Metro Cleaner	1500 AED
Super Market Helper	1400 AED

Contact No: 95605 08757, 83410 93576
BZA MANPOWER SERVICES
Eluru Road, Vijayawada

FACULTY/ TEACHERS

Wanted Playschool, Pre-Primary & Secondary School Teachers for all our Branches for Academic Year-26-27 1.Maddilapalem 2.MVP 3.Madhurawada Sri Gayatri Vidya Nilayam. ✆ 8885550429, 9246612798

Wanted Teachers for KG to 7th Class, Maths, Science, Hindi, English, Social and Telecallers. 91107 23438, 95739 68872.

DRIVERS

experienced car drivers age 20 to 50 years. Food and accommodation available. Con: 8897663366

పరవాడ ప్లాస్టిక్ కంపెనీకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్&డ్రైవర్స్ (హెవీ/లైట్) మరియు హెల్పర్స్ కావలెను. జీతం15 నుండి 20వేలు సంప్ర 9493969749/9848899279

భర్త కారు డ్రైవర్‌గా భార్య ఇంట్లో పనిచేయుటకు భార్యా భర్తలు కావలెను. వసతి సౌకర్యం కలదు. విశాఖపట్నం నందు పని చేయుటకు. ✆ 9493880990.

ACCOUNTING

Learn GST, TDS, EPF, ESI returns in 9 Sundays with live examples- Institute For Accountants. ✆ 9292959527, 9640054074

Wanted Accounts Asst. Req. a Male Candidate for Accounts Related Work, Must have Exp. in Tally Sal:Upto 17,000/- Location: Jagadamba Centre, Suryabagh Interested Candidates Cont: 8919154193.

Wanted Accountant cum office assistant for a Pvt. Ltd. company. 2years exp. knowledge of tally gst required. WhatsApp resume to: 9848014084

SECURITY GUARDS

తుని ప్రాంతంలో ప్రముఖ జ్యూవలరీ షాపులో పనిచేయుటకు గన్‌మెన్ కావలెను. (గన్ + గన్ లైసెన్స్ తప్పనిసరి) డ్యూ: 12 గం. 30/31 రో. జీతం: 40000–PF: 2000. రూమ్ ఫ్రీ. 9989617278, 7893197794.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

భీమిలి

సినిమాలు

చిట్టివలస (తగరపువలస), న్యూస్‌టుడే

గణేశ్ - మన శంకర వరప్రసాద్ గారు
రాములమ్మ - భర్త మహాశయులకు విజ్ఞప్తి
తాతా - 100 డేస్ లవ్ స్టోరీ
సప్తగిరి - విష్ణు విన్యాసం

3న శ్రీవారి ఆలయం మూసివేత

ఎండాడ, న్యూస్‌టుడే: రుషికొండ మహాలక్ష్మీ సహిత వేంకటేశ్వరస్వామి ఆలయం ఈ నెల 3న చంద్రగ్రహణం సందర్భంగా పూర్తిగా మూసివేస్తామని ఆలయ ఏఈఓ జగన్మోహనాచార్యులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 5 నుంచి 9 గంటల వరకు కోయల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించి సుప్రభాత సేవ తర్వాత ఆలయం తలుపులు మూసివేస్తామన్నారు. ఆ రోజు భక్తులకు స్వామి దర్శనం ఉండదన్నారు. 4వ తేదీ నుంచి యథావిధిగా దర్శనాలు కొనసాగుతాయన్నారు.

ఉచిత నేత్ర వైద్యశిబిరానికి స్పందన

చిట్టివలస(తగరపువలస),న్యూస్‌టుడే: చిట్టివలస సత్యసాయి సేవాసమితి సహకారంతో శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సింగనబంద పంచాయతీలో శనివారం ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. జడ్పీటీసీ సభ్యుడు గాడు వెంకటప్పడు, సర్పంచి జీవీ నారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైద్యులు 80 మందికి వైద్య పరీక్షలు చేశారు. 40 మందికి కంటి శుక్లాల శస్త్ర చికిత్స అవసరమని గుర్తించారు. ఈ కార్యక్రమంలో సమితి విశాఖ జోనల్ కోఆర్డినేటర్ మానాపురం వెంకట సత్యసాయి, ప్రతినిధులు గొట్టిపల్లి సత్యనారాయణ, కాళ్ల సూర్యనారాయణ, ఎంపీటీసీ సభ్యుడు తుపాకుల పైడిరాజు, తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

99122 22247 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

ముగిసిన కళాశాల వార్షికోత్సవం

ఆనందపురం, న్యూస్‌టుడే: శొంఠ్యాం సమీపంలోని ఎన్ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న వార్షికోత్సవం శనివారం ముగిసింది. సాంస్కృతిక ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. కళాశాల ప్రధానాచార్యుడు ఎస్.శంభుప్రసాద్, సీఈవో సుబ్బరాజు, బి.శివప్రసాద్, నవీన్, ఢిల్లీశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

వెంకటాద్రి అభివృద్ధికి చర్యలు

తగరపువలస, భీమునిపట్నం, న్యూస్‌టుడే: భీమిలి కృష్ణాకాలనీ కొండపై కొలువైన కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం (వెంకటాద్రి) అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఉదయం ఆలయానికి విచ్చేసిన ఆయన శ్రీవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గాడు చిన్నికుమారిలక్ష్మి, జడ్పీటీసీ సభ్యుడు గాడు వెంకటప్పడు, నాయకులు గంటా నూకరాజు, గొలగాని నరేంద్ర, ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

కాలువల్లో తాగునీటి పైపులు తొలగించండి

కొమ్మాది, న్యూస్‌టుడే: మురుగు కాలువల్లో తాగునీటి పైపులు తొలగించి ప్రమాదాలబారిన పడకుండా చూడాలని తెదేపా 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత కౌన్సిల్‌లో కోరారు. 'ఈనాడు'లో ఇటీవల ప్రచురించిన 'గొంతులోకి జలమా.. గరళమా!' కథనాన్ని శనివారం కౌన్సిల్‌లో చూపిస్తూ గత అధికారుల నిర్లక్ష్యం కారణంగా చాలాచోట్ల ప్రధాన మంచినీటి పైపులైన్లు కాలువల్లోనే ఉన్నాయన్నారు. అంతేగాక శారదానగర్‌లో మంచినీటి ట్యాంకు నిర్మించాలని, మారికవలస రాజీవ్‌గృహకల్ప నుంచి పరదేశిపాలెం వరకు సేవారహదారిని ఏర్పాటు చేయాలని కోరారు.

సర్కారు బడుల్లో కానరాని యోగా శిక్షణ

విద్యార్థుల మానసిక స్థైర్యం, ఏకాగ్రతకు యోగా దోహదపడుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి. ఈ మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో యోగా శిక్షణ తరగతులను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశాయి. వ్యాయామ, అనుభవం ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థులకు శిక్షణ ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం సర్కారు బడుల్లో ఎక్కడా అమలు కావడం లేదు. – న్యూస్‌టుడే, కొమ్మాది

✦ జిల్లాలో 536 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 66,700 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. యోగాతో విద్యార్థులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించాయి. గత తెదేపా ప్రభుత్వ హయాంలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు యోగా విద్యను ప్రవేశ పెట్టింది. ఏపీ రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో 3 క్షేత్రాలుగా విభజించి అభ్యాసాలు, చిత్రాలతో 'బాల యోగ' పుస్తకాన్ని రూపొందించారు. పీఈటీ, పీడీలకు నిష్ణాతులైన యోగా నిపుణులతో శిక్షణ అందించారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక వాటిని గాలికొదిలేసింది. ఇప్పుడు మళ్లీ ఆ తరగతులను ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు.

ఒత్తిడి మాయం: ప్రస్తుతం విద్యార్థులు నాలుగు గోడలకే పరిమితమై కంప్యూటర్, చరవాణులతో వారి బాల్యాన్ని గడిపేస్తున్నారు. చదువు భారంతో మానసిక ప్రశాంతత కరవై ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటువంటి తరుణంలో ఒత్తిడిని దూరం చేయడానికి యోగా విజ్ఞానం ఎంతో దోహదం చేస్తుంది. పాఠశాలల్లో పిల్లలకు ఉదయం, సాయంత్రం వేళ శిక్షణ అమలు చేస్తే ఏకాగ్రత పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని యోగా శిక్షకులు, విద్యావేత్తలు పేర్కొంటున్నారు. కొన్నిచోట్ల స్వాతంత్య్ర, గణతంత్ర, యోగా దినోత్సవాల సందర్భాల్లోనే యోగాసనాలు వేయించి మమ అనిపిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

ప్రతి పాఠశాలలో అమలు చేస్తాం: యోగా తరగతులు ప్రతి పాఠశాలలో జరిగేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ తరగతులు చేపడుతున్నాం. యోగా తరగతుల ప్రాధాన్యతపై ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవగాహన కల్పించి అందరూ నేర్చుకునేలా చేస్తాం.
– ఎన్.ప్రేమకుమార్, జిల్లా విద్యాశాఖాధికారి

ఎన్టీఆర్ పింఛన్లతో పేదలకు భరోసా

భీమిలి ఎగువపేటలో పింఛను అందిస్తున్న ఎమ్మెల్యే గంటా

తగరపువలస, భీమునిపట్నం, న్యూస్‌టుడే: దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా పేదలకు అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను జీవీఎంసీ మూడో వార్డు పరిధి భీమిలి ఎగువపేట మత్స్యకార గ్రామంలోని పలువురు లబ్ధిదారులకు పింఛన్ల మొత్తాన్ని ఒకరోజు ముందుగా శనివారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నామన్నారు. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్లను మంజూరు చేయనున్నామన్నారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ విజయ్‌కుమార్, కార్పొరేటర్లు గంటా అప్పకొండమ్మ, గాడు చిన్నికుమారిలక్ష్మి, జీవీఎంసీ కోఆప్షన్ సభ్యురాలు కొప్పల ప్రభావతి, నాయకులు పాసి నర్సింగరావు, గొలగాని నరేంద్ర, సరగడ అప్పారావు, గంటా నూకరాజు, తదితరులు పాల్గొన్నారు.

గీతంలో గాయకుడు పృథ్వీ సందడి

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: గీతం డీమ్డ్ వర్సిటీలో నిర్వహిస్తున్న తీరప్రాంత ఉత్సవం (షోర్‌ఫెస్ట్)లో భాగంగా రెండోరోజు శనివారం జరిగిన కార్యక్రమంలో గాయకుడు పృథ్వీ పలు సినీ గీతాలను ఆలపిస్తూ యువతను ఉత్తేజపరిచారు. విద్యార్థులు క్రమశిక్షణతో పాటు చక్కటి ప్రణాళికలు నిర్దేశించుకుని చదువులో రాణించి ఉన్నతస్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ ప్రొఫెసర్ రాజాఫణి పప్పు, క్యాంపస్ లైఫ్ అసిస్టెంట్ డీన్ అరుణ్‌కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.

మెడికల్ మాఫియాపై ఆందోళన

చిట్టివలస(తగరపువలస), న్యూస్‌టుడే: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మెడికల్ మాఫియాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఏరియా కమిటీ తగరపువలసలో శనివారం ఆందోళన చేపట్టింది. ఆ పార్టీ ఏరియా కార్యదర్శి కానూరి రాంబాబు, సహాయ కార్యదర్శి మోర అప్పలరాజు, లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొండపు ఈశ్వరరావు మాట్లాడుతూ నకిలీ మందులను వెంటనే అరికట్టాలని, వాటిని తయారుచేసి మార్కెట్‌లో చలామణి చేస్తున్నవారిపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. నాయకులు రాము పైడి, ఆదినారాయణ, వీర్రాజు, లక్ష్మణరావు, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

ఆర్డీవో కార్యాలయ భవనం ప్రారంభం

గ్రామీణభీమిలి, న్యూస్‌టుడే: భీమిలి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యాలయం ఆధునీకరణకు ఆర్థిక తోడ్పాటునందించిన చిప్పాడ దివీస్ యాజమాన్యాన్ని అభినందించారు. ఆరేళ్లుగా తహసీల్దార్ కార్యాలయంలో నడుస్తున్న ఆర్డీవో కార్యాలయానికి సొంతగూడు ఏర్పాటు కావడం సంతోషదాయకమన్నారు. రాష్ట్రంలోనే ఎంతో డిమాండ్ ఉన్న భీమిలి డివిజన్‌లో రెవెన్యూ సమస్యలను పారదర్శకంగా పరిష్కరించి ప్రజల నుంచి మన్ననలను పొందాలన్నారు. భీమిలి డివిజన్‌లో భూములకు గిరాకీ ఉన్నందున ప్రభుత్వ భూముల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సంగీత్‌మాథుర్, తహసీల్దార్ పి.రామారావు, జడ్పీటీసీ సభ్యుడు గాడు వెంకటప్పడు, దివీస్ సీఎస్ఆర్ అధికారి సురేశ్‌కుమార్ దేవళ్ల, నాయకులు పాల్గొన్నారు.

భీమిలి ఆర్డీవో కార్యాలయం భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, తదితరులు

యువత క్రీడల్లో సత్తా చాటాలి

చిట్టివలస(తగరపువలస), న్యూస్‌టుడే: యువత క్రీడల్లో సత్తాచాటి దేశానికి పేరు ప్రఖ్యాతలు తేవాలని మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. సంగివలస మైదానంలో భీమిలి ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) క్రికెట్ టోర్నీ సీజన్-2ను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో మండలానికి, అర్బన్‌లో మున్సిపల్ జోన్ స్థాయిలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేయాలన్నారు. మట్టిలో మాణిక్యాలు బాహ్య ప్రపంచానికి పరిచయం కావడానికి ఈ విధమైన పోటీలు దోహదం చేస్తాయన్నారు. ఈ టోర్నీలో 12 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు చెప్పారు. విజేతకు రూ.లక్ష, రన్నరప్‌కు రూ.50 వేలు నగదు బహుమతి అందించనున్నారు. కార్యక్రమంలో భాజపా కన్వీనర్ జీరు కైలాశ్‌రెడ్డి, కార్పొరేటర్లు అక్కరమాని పద్మ, గాడు చిన్నికుమారిలక్ష్మి, నిర్వాహక కమిటీ కన్వీనర్ అక్కరమాని లోవరాజు, నాయకులు రామునాయుడు, నూకరాజు, చిల్ల హరి, వి.శ్రీనివాసరెడ్డి, ఎ.నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

బ్యాటింగ్ చేస్తున్న మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు

స్టేడియం కూడలిలో పాము కలకలం

పీఎంపాలెం, న్యూస్‌టుడే: పీఎంపాలెం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సమీప కూడలిలో శనివారం పాము కలకలం రేగింది. ప్రధాన కూడలి వద్ద సిగ్నల్ పడటంతో వాహనాలు ఆగి ఉన్న సమయంలో స్టేడియం ప్రహరీ పక్క నుంచి ఓ పాము ఆకస్మాత్తుగా వచ్చి ఓ ద్విచక్రవాహనంలోకి దూరింది. దీనిని గమనించిన వాహనదారుడు భయాందోళనకు లోనై వెంటనే బండిని వదిలేసి దూరంగా పరుగు తీశాడు. అక్కడే ఉన్న పలువురు వాహనదారులు చొరవ చూపి ద్విచక్రవాహనం సీటును జాగ్రత్తగా తొలగించారు. దీంతో లోపల నక్కి ఉన్న పాము బయటకు వచ్చి రోడ్డు దాటే క్రమంలో ఆటో టైరు కింద పడి చనిపోయింది.

గుండె చికిత్సలో అనస్థీషియా పాత్ర కీలకం

పీఎంపాలెం, న్యూస్‌టుడే: కార్డియాక్ అనస్థీషియా అనేది వైద్యంలో అత్యంత క్లిష్టమైన విభాగమని ఐఏసీటీఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సురేష్‌నాయర్ అన్నారు. పీఎంపాలెం వైజాగ్ కన్వెన్షన్‌లో 'ఐయాక్టాకాన్ (ఐఏసీటీఏసీఓఎన్)-2026' పేరుతో 'ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కార్డియోవాస్క్యులర్ థొరాసిక్ అనస్థీషియాలజిస్ట్ (ఐఏసీటీఏ) 29వ జాతీయ సదస్సు జరుగుతోంది. ఏపీ, తెలంగాణ చాప్టర్ల సంయుక్తాధ్వర్యంలో నిర్వహిస్తున్న సదస్సు వివరాలను శనివారం నిర్వాహక కమిటీ సభ్యులు వెల్లడించారు. వైద్య, విజ్ఞాన రంగంలో వస్తున్న మార్పులు, గుండె శస్త్రచికిత్సల్లో అనస్థీషియా ప్రాధాన్యతపై చర్చించేందుకు సదస్సు దోహదపడుతుందన్నారు. సంఘం ఛైర్మన్ డాక్టర్ వై.రమేష్‌బాబు మాట్లాడుతూ.. సంబంధిత రంగంలో దేశవ్యాప్తంగా 2 వేల మంది నిపుణులు ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సుమారు 300 మంది ఉండటం గర్వకారణమన్నారు. ఐఏసీటీఏ నిర్వాహక కార్యదర్శి మోహన్‌మహారాజ్ మాట్లాడుతూ.. దేశంలోని 450 హార్ట్ సర్జరీ కేంద్రాల్లో 60 వరకు తెలుగు రాష్ట్రాల్లో ఉండటం, ఇక్కడి వైద్య సౌకర్యాలకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో భాగంగా జూనియర్ వైద్యుల కోసం నిర్వహించిన 'డాక్టర్ జనక్ మెహతా బెస్ట్ పేపర్ అవార్డు' పోటీలు, సిమ్యులేటర్ సదస్సులు ఆకట్టుకున్నాయి. దేశ వ్యాప్తంగా 600 మంది, 200 మందికి పైగా జాతీయ నిపుణులు, 30 మంది అంతర్జాతీయ మేధావులు సదస్సులో పాల్గొన్నారు. ఊపిరితిత్తులు, అనస్థీషియా విభాగంలో వస్తున్న అత్యాధునిక మార్పులపై చర్చించారు. సైంటిఫిక్ ఛైర్మన్ డాక్టర్ ఆర్.గోపీనాథ్, సభ్యులు పి.ఎస్.ఎన్.రాజు, తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఐఏసీటీఏ జాతీయ అధ్యక్షుడు సురేష్‌నాయర్, చిత్రంలో కమిటీ ప్రతినిధులు వై.రమేష్‌బాబు, సురేష్‌నాయర్, తదితరులు

ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శనలు

సింహాచలం, న్యూస్‌టుడే: జాతీయ సైన్సు దినోత్సవం పురస్కరించుకుని శనివారం పలు పాఠశాలల్లో వైజ్ఞానిక ప్రదర్శనలు ఉత్సాహంగా జరిగాయి. సింహాచలంలోని మహాత్మా జ్యోతిబా పులే ఏపీ బీసీ గురుకులంలో ప్రిన్సిపల్ జి.పురుషోత్తం ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనకు సెట్విజ్ సీఈవో ఎం.రమ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. సింహాచలం దేవస్థానం సంస్కృతోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని భాను ఆధ్వర్యంలో వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది.

ఆనందపురం: వేములవలస శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో సైన్సు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎంఈవో వి.జోగేంద్రనాథ్, విద్యాలయం కరస్పాండెంట్ గణేష్ పాల్గొని విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శనలను తిలకించారు. గుడిలోవ విజ్ఞాన విహార విద్యాలయంలోని సరస్వతి విద్యా విహార్, ఆనందపురం, శొంఠ్యాం, రామవరం, గండిగుండం, బోయపాలెం ఉన్నత పాఠశాలల్లోనూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయులు చందక సురేష్, తదితరులు పాల్గొన్నారు.

కొమ్మాది, న్యూస్‌టుడే: ప్రాథమిక స్థాయిలోనే శాస్త్ర సాంకేతిక రంగాలపై విద్యార్థులు పట్టు సాధించాలని సమగ్ర శిక్షా అసిస్టెంట్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ డాక్టర్ జె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్సు దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు 73 నమూనాలను ప్రదర్శించారు. ప్రధానోపాధ్యాయులు మొలుగు వెంకటరావు, తదితరులు తిలకించి అభినందించారు.

తగరపువలస, గ్రామీణభీమిలి: నోబెల్ గ్రహీత, భారతరత్న డా.సర్ సీవీ రామన్ జయంతి సందర్భంగా చిట్టివలస శ్రీ రామకృష్ణా విద్యాలయంలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను శిష్టకరణ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డబ్బీరు ప్రశాంతి పట్నాయక్ ప్రారంభించారు.

★ సంతపేట అంబేద్కర్ జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు వై.జగన్నాథస్వామి విద్యార్థులకు బహుమతులు అందించారు. తగరపువలస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమాన్ని ఏయూ కెమిస్ట్రీ విభాగం ఆచార్యులు కిశోర్‌బాబు హాజరై ప్రిన్సిపల్ శ్రీవాణితో కలిసి క్విజ్ పోటీల విజేతలకు బహుమతులు అందించారు.

చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో నమూనాలను పరిశీలిస్తున్న డాక్టర్ జె.చంద్రశేఖర్‌రావు, తదితరులు

చిట్టివలస శ్రీరామకృష్ణ విద్యాలయంలో..

లక్ష్మీపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో సర్ సీవీ రామన్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఉపాధ్యాయులు

సింహాచలం గురుకులంలో..

వేములవలసలోని ఎస్‌వీఎస్ స్కూల్‌లో..

శ్రీ వెంకటేశ్వర పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శనలను తిలకిస్తున్న ఎంఈవో జోగేంద్రనాథ్

విలువలతో కూడిన విద్యను అందించాలి

కొమ్మాది, న్యూస్‌టుడే: విలువలతో కూడిన విద్యను పిల్లలకు అందించాలని విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ బి.విజయభాస్కర్ కోరారు. మధురవాడ శిల్పారామం (జాతర) కళావేదికపై శనివారం రేవళ్లపాలెంలో ఉన్న శ్రీనివాస్ పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత స్థానాలకు చేరుకోగలరని, ఆ దిశగా కృషి చేయాలన్నారు. ప్రతిభా విద్యార్థులకు జ్ఞాపికలు అందించారు. పాఠశాల డైరెక్టర్ ఆర్.గౌతమ్, ప్రిన్సిపల్ ఆర్.సిహెచ్.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న విద్యార్థుల నృత్యరూపకం

మైదానం లేక.. అవస్థలు

ఎండాడ, న్యూస్‌టుడే: విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో వ్యాయామం, క్రీడలు అంతే అవసరమని వక్తలు, వైద్యులు చెబుతున్నారు. నాడు పొలం గట్లపై ఆడుకునేందుకు వెళ్లే బాలలు.. ఇప్పుడు స్థలాలు కనిపించక నిత్యం చరవాణికి అంకితమైపోతున్నారు. కనీసం పాఠశాలలో ఆడుకుందామనుకుంటే అక్కడ సైతం క్రీడా మైదానాలు లేక ఆటలు అటకెక్కుతున్నాయి. రోజూ తరగతుల్లో కొద్ది సమయం క్రీడలకు కేటాయిస్తున్నప్పటికీ మైదానాలు లేక విద్యార్థుల్లోని ప్రతిభ మరుగున పడుతోంది. 8వ వార్డు ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనూ ఇదే పరిస్థితి.

✦ ఎండాడ ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 700 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ మైదానం లేక వారంతా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. సమీప ఖాళీ, పార్కు స్థలాల్లో సాధన చేస్తూ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించే అంతర పాఠశాలల క్రీడా పోటీల్లో రాణిస్తున్నారు. కబడ్డీ, ఖోఖో బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి బహుమతులు అందుకుంటున్నారు. వీరికి సరైన సదుపాయాలు కల్పిస్తే మరింతగా రాణించగలుగుతారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు సైతం నడుస్తున్నాయి. ప్రాంగణం ఇరుకుగా ఉండటంతో ప్రార్థనలు సైతం నిర్వహించుకునేందుకు అనువుగా లేకపోవడంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి ఆయా సమస్యలను పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఎండాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇరుకైన మైదానం ఇలా..

ముగిసిన శిక్షణ

చేపలుప్పాడ(గ్రామీణభీమిలి), న్యూస్‌టుడే: మత్స్యశాఖ సహకారంతో చెన్నై అమృత యూనివర్సిటీ ఆధ్వర్యంలో నీలామృతం-ప్రగతిపథం పేరిట సముద్ర నాచు ఉత్పత్తులపై చేపలుప్పాడ కొత్తూరు మత్స్యశాఖ కార్యాలయంలో మూడ్రోజుల పాటు నిర్వహించిన శిక్షణ శనివారం ముగిసింది. సీఎఫ్ ప్రాజెక్టు జిల్లా మేనేజరు కృష్ణ, ప్రాంతీయ మత్స్యశాఖాధికారి ఈశ్వరరాజు మాట్లాడుతూ పెద మంగమారిపేట తీరంలో సముద్ర నాచు సాగు చేస్తున్న మత్స్యకార మహిళలకు దానితో సబ్బులు, పచ్చళ్ల తయారీపై అమృత విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. వీరు తయారు చేసే ఉత్పత్తులకు ప్రభుత్వపరంగా మార్కెటింగ్ ఉంటుందన్నారు. సీఎఫ్ ప్రాజెక్టు రాష్ట్ర కో-ఆర్డినేటర్ గౌరీ, మంగమారిపేట, తిమ్మాపురం ప్రాంతాల మత్స్యకార సొసైటీ ప్రతినిధులు సూరాడ పరిదేశమ్మ, బడే వెంకట సత్యకుమారి, ఉమ్మిడి భారతి, ఎస్.నందిని, శారద, అమ్మాజీ, సాగరమిత్రలు పాల్గొన్నారు.

శిక్షణ పొందిన మత్స్యకార మహిళలతో అధికారులు, రిసోర్స్‌పర్సన్లు

పలుకుబడి ఉంటే రాజభోగం.. లేకుంటే తిరస్కారం

సింహగిరిపై దివ్యాంగులకు తప్పని అవస్థలు

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాద్రి అప్పన్న స్వామి దర్శనానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే దివ్యాంగ భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం బ్యాటరీ వాహనం ఉన్నప్పటికీ అర్హులకు అది ఉపయోగపడటం లేదని ఆరోపించారు. శనివారం అప్పన్న దర్శనానికి వచ్చిన పలువురు దివ్యాంగులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.

సిఫార్సు ఉంటేనే బ్యాటరీ వాహనం..: దివ్యాంగులు, వృద్ధులను బస్టాండు నుంచి ఆలయం లిఫ్టు వరకు తరలించేందుకు దాతలు బ్యాటరీ కారును సమకూర్చారు. దేవస్థానం ఈ వాహనానికి ఒక డ్రైవర్‌ను నియమించింది. నిత్యం పీఆర్వో కార్యాలయం వద్ద ఉండే ఈ వాహనం లక్ష్యం నెరవేరడం లేదని భక్తులు ఆరోపించారు. సిఫార్సు ఉంటే సాధారణ భక్తులను సైతం ఈ వాహనంలో లిఫ్టు వరకు తరలిస్తున్నారని వాపోయారు. సామాన్య భక్తులకు తిరస్కరణ ఎదురవుతోందని అసహనం వ్యక్తం చేశారు. ✦ దివ్యాంగులను దర్శనానికి పంపించే విషయంలో ప్రత్యేక ప్రవేశ ద్వారం వద్ద వాదులాటలు తప్పడం లేదు. టికెట్టు ఉన్న వారినే పంపుతామని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంటున్నారు. టికెట్టు కొనుగోలు చేసే స్థోమత లేదని దివ్యాంగులు, వృద్ధులు వాగ్వాదానికి దిగుతున్నారు. దివ్యాంగులతో పాటు ఒక సహాయకుడిని అనుమతించాల్సి ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీనిపై దృష్టిసారించి దివ్యాంగులకు బ్యాటరీ కారు, లిఫ్టు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

చదువుతో పాటు సంస్కారం ముఖ్యం

ఆనందపురం, న్యూస్‌టుడే: సమాజంలో నైతిక విలువలను పెంపొందించేందుకు చిన్నారులకు చదువుతో పాటు సంస్కారం ఎంతో అవసరమని హరేకృష్ణ మూవ్‌మెంట్ జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ నిష్కించిన భక్తదాస పేర్కొన్నారు. శనివారం విశాఖ నగరంలోని బేసిల్ వుడ్ జూనియర్స్ విద్యా సంస్థల వార్షికోత్సవం గంభీరం ఐఐఎం రోడ్డులోని హరేకృష్ణ వైకుంఠంలో ఘనంగా నిర్వహించారు. హరేకృష్ణ మూవ్‌మెంట్ అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో మానవీయ విలువలు, జాతీయ భావాలు కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఎండాడ, మాధవధార ప్రాంతాల్లో విద్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.



చిన్నారులతో కలిసి నృత్యాలను ప్రదర్శిస్తున్న తల్లిదండ్రులు

అనాథలకు తోడ్పాటు

చిట్టివలస (తగరపువలస), న్యూస్‌టుడే: భీమిలి మండలం గొల్లల తాళ్లవలస గ్రామంలోని లిటిల్ హగ్స్ అనాథ బాలల సంరక్షణ కేంద్రానికి తగరపువలస శ్రీ చైతన్య మాజీ సైనికుల సంక్షేమ సంఘం శనివారం తోడ్పాటునందించింది. ఈ కేంద్రంలోని బాలలకు మూడు నెలలకు సరిపడా సబ్బులు, టూత్‌పేస్టులు, డిటర్జెంట్ పౌడర్లు, బకెట్లు, తదితర సామగ్రిని సంఘం అధ్యక్షుడు కొయ్య గురయ్యరెడ్డి, తదితరులు అందించారు. సంఘం ప్రతినిధులు శ్రీనివాస్, చేట్ల రమణ, నందిక రమణ, చిల్ల అప్పలరెడ్డి, చేట్ల గురుమూర్తి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సామగ్రితో అనాథ సంరక్షణ కేంద్రం బాలలు

అన్నప్రసాద పథకానికి రూ.లక్ష విరాళం

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి నిత్య అన్నప్రసాద పథకానికి కృష్ణా జిల్లా పెనమలూరు మండలానికి చెందిన ముసునూరు బాలమన్మథరావు దంపతులు శనివారం రూ.1,00,116 విరాళంగా సమర్పించారు. విరాళాన్ని చెక్కు రూపంలో ఆలయ ఏఈవో కె.తిరుమలేశ్వరరావు, పర్యవేక్షకుడు వెంకటేశ్వరరావుకు అందజేశారు. అధికారులు దాతలకు స్వామివారి దర్శనం కల్పించారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు.



ఏఈవో తిరుమలేశ్వరరావుకు విరాళం చెక్కు అందిస్తున్న దాతలు బాలమన్మథరావు దంపతులు

ఉత్సవాలు సరే.. పూలమాలలు ఎక్కడ..?

పద్మనాభం, న్యూస్‌టుడే: పద్మనాభం గ్రామంలో కొలువై ఉన్న అనంత పద్మనాభ స్వామి వారి దర్శనానికి శనివారం కొండపైకి వెళ్లిన భక్తులు స్వామివారిని చూసి నిర్ఘాంతపోయారు. అనంత పద్మనాభ స్వామివారి పేరున కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పెద్ద పెద్ద సెట్టింగులు వేసి మండపాలు వేసి శుక్రవారం రాత్రి కల్యాణం నిర్వహించారు. కానీ కొండపైన ఉన్న స్వామివారికి కనీసం ఒక పూలమాల కూడా వేయకపోవడంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొండపైన ఆలయానికి కనీసం మామిడి తోరణాలు అయినా కట్టకపోవడంతో బోసిపోయి దర్శనమిస్తోంది. పద్మనాభ స్వామి కల్యాణోత్సవాలు జరుగుతున్నా కార్యక్రమాలు అన్నీ కొండ దిగువున ఉన్న కుంతీమాధవ స్వామి ఆలయంలోనే నిర్వహిస్తున్నారు. కొండపైన స్వామివారికి ప్రత్యేక సమయాల్లో అయినా పూల మాలలు వేసి అలంకరణ చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

ఉద్యోగ విరమణ సత్కారం

సింహాచలం: దేవాలయాల్లో ఉద్యోగ విధులు నిర్వహించడం పూర్వజన్మ సుకృతమని సింహాచలం దేవస్థానం డిప్యూటీ ఈవో సింగం రాధ అన్నారు. శనివారం ఉద్యోగ విమరణ చేసిన నాలుగో తరగతి ఉద్యోగిని వి.లక్ష్మి సన్మాన కార్యక్రమం సింహగిరిపై ఆలయ కల్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆమెను ఘనంగా సన్మానించారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఏఈవోలు తిరుమలేశ్వరరావు, జగ్గారావు, పర్యవేక్షకులు కంచి మూర్తి, సత్యవాణి, తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగ విరమణ చేసిన లక్ష్మిని సన్మానిస్తున్న అధికారులు, సిబ్బంది

రహదారికి అడ్డుగా పెట్టి ప్రచారమా!

సింహాచలం, న్యూస్‌టుడే: అసలే రద్దీ వేళ ఆపై ఇరుకు మార్గంలో రహదారికి అడ్డంగా పోలీసు వాహనాన్ని పెట్టడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. శనివారం సింహాద్రినాథుడి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దర్శనం అనంతరం భక్తులు ఆలయం నుంచి బయటకు వచ్చే దక్షిణ గోపురం మార్గంలో ప్రసాదాల విక్రయ కేంద్రం వద్ద పోలీసులు నేర అవగాహన ప్రచార వాహనాన్ని రోడ్డుకు అడ్డంగా నిలబెట్టారు. సన్నని మార్గంలో సగానికి పైగా వాహనం అడ్డుగా ఉండడంతో భక్తులు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. రద్దీ వేళల్లో ఇలా చేస్తే ఎలాగంటూ భక్తులు అసహనం వ్యక్తం చేశారు.

భక్తులు బయటకు వచ్చే మార్గంలో అడ్డుగా పెట్టిన పోలీసు వాహనం

విశాఖ తూర్పు

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: గ్రామీణ తహసీల్దారు కార్యాలయం పక్కన గల ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో సన్‌రైజ్ ఫైర్‌సేఫ్టీ ఇంజినీర్స్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం అగ్నిప్రమాద నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సంస్థ అగ్నిమాపక అధికారి గణపతి భాస్కర్.. వంట చేసే సమయంలో గ్యాస్ లీకు కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లీకేజీ జరిగితే చేపట్టాల్సిన నివారణ చర్యలు, విద్యుదాఘాతం జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో ఫుడ్‌క్రాఫ్ట్ ఇన్‌స్టిట్యూట్ ప్రిన్సిపల్ కేవీ రమణ, అధ్యాపకులు పార్థసారథి, తదితరులు పాల్గొన్నారు.

లిఫ్ట్ ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, తదితరులు

ఆర్సీడీ ఆసుపత్రికి లిఫ్ట్ సౌకర్యం

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: పెదవాల్తేరు రాణిచంద్రమణి దేవి (ఆర్.సి.డి.) ఆసుపత్రిలో రూ.53 లక్షల డీఎంఈ నిర్వహణ నిధులతో ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ను జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పై అంతస్తులో ఆపరేషన్ థియేటర్ ఉండటంతో దివ్యాంగ రోగులను తరలించడం ఇబ్బందికరంగా ఉండేదన్నారు. ప్రస్తుతం పెద్ద లిఫ్ట్‌ను ఏర్పాటు చేయడంతో రోగుల తోపాటు సహాయకులకు సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ భవానీ ప్రసాద్, డాక్టర్ ఎం.చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

13వ వార్డులో సమస్యలు పరిష్కరించాలని వినతి

చినగదిలి (ఆరిలోవ), న్యూస్‌టుడే: 13వ వార్డులోని సమస్యలు పరిష్కరించాలని వార్డు కార్పొరేటర్ కెల్లా సునీత కోరారు. ఈ మేరకు శనివారం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌ను కలిసి వినతి పత్రం అందించారు. ముడసర్లోవ కూడలి నుంచి ఆరిలోవ ఆఖరి బస్‌స్టాప్ వరకు ఉన్న ప్రధాన రహదారి విభాగినులపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు 35 స్తంభాలు మంజూరయ్యాయని, ఇంకా పనులు ప్రారంభం కాలేదని తెలిపారు. పైనాపిల్ కాలనీ, శ్రీకాంత్ నగర్‌లోని జేఎన్ఎన్‌యూఆర్ఎం గృహ సముదాయాల్లోని నివాసితుల కోసం బోరు బావులు మంజూరు చేయాలని కోరారు.

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

పెదవాల్తేరు, ఎంవీపీ కాలనీ: 8008574769

మద్దిలపాలెం: 9912120229

ఎంఎంటీసీకాలనీ(మద్దిలపాలెం), న్యూస్‌టుడే: ?: 15 వార్డు ఎంఎంటీసీ కాలనీ, ఏపీఎస్ ఈబీకాలనీ ప్రాంతాల్లోని కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వ్యాపిస్తోంది. – సూర్యనారాయణ, ఎంఎంటీసీ కాలనీ.
✓: తక్షణమే సిబ్బందిని పంపించి పూడికను తొలగిస్తాం. – కిషోర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్.

స్వర్ణభారతి(మద్దిలపాలెం), న్యూస్‌టుడే: ?: 22వ వార్డు న్యూరేసపువానిపాలెం, శివానంద పురం ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగడం లేదు. - రామకృష్ణ, న్యూరేసపువానిపాలెం
✓: పరిశీలించి దీపాలకు మరమ్మతులు చేయిస్తాం. – ఆశ, వర్క్స్ ఇన్‌స్పెక్టర్

ఆరిలోవ, న్యూస్‌టుడే: ?: 13వ వార్డు శివాజీ నగర్ నుంచి ఆరిలోవ ఆఖరి బస్‌స్టాప్‌కు వెళ్లే మార్గంలో వీధి దీపాలు వెలగడంలేదు. – సత్యనారాయణ రాజు, శివాజీనగర్ ✓: సిబ్బందిని పంపించి వెలగని దీపాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయిస్తాం. –రాజేష్, ఏఈ

ఇందిరానగర్(విశాలాక్షినగర్), న్యూస్‌టుడే: ?: పదోవార్డు ఇందిరానగర్ రామాలయం ప్రాంతంలో వీధి దీపాలు పనిచేయడం లేదు. – జగన్నాథం, విశ్రాంత ఉద్యోగి
✓: త్వరలో దీపాలకు మరమ్మతులు చేయిస్తాం. – రాజేష్, ఏఈ

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: ?: జోడుగుళ్ల పాలెంలో తరచూ భూగర్భ డ్రైనేజీ పొంగిపొర్లుతోంది. దుర్వాసన భరించలేకున్నాం. – స్థానికులు ✓: యూజీడీ పరిశీలించి సమస్య పరిష్కరిస్తాం. – శ్రీనివాస్, ఏఈ

స్పందనకు వందనం

కేఆర్ఎంకాలనీ(మద్దిలపాలెం), న్యూస్‌టుడే: 16వ వార్డు కృష్ణాకళాశాల వెనుక భాగంలోని బాలునగర్ ప్రాంతం కాలువల్లో వ్యర్థాలు తొలగించడంలేదని శనివారం 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు శానిటరీ ఇన్‌స్పెక్టర్ సూరిబాబు స్పందించారు. సిబ్బంది చేత కాలువల్లో పూడిక తీయించి సమస్యను పరిష్కరించారు.

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: కైలాసగిరి కూడలి నుంచి గీతాంజలి ఫంక్షన్‌హాల్ కూడలి వరకు పశువులు సంచరించడంతో రాత్రివేళల్లో ద్విచక్రవాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారని శనివారం 'ఈనాడు'లో వార్త ప్రచురితమైంది. దీనికి జీవీఎంసీ పశుసంవర్ధక అధికారి డాక్టర్ రాజారవికుమార్ స్పందించారు. సిబ్బందితో రోడ్లపై తిరుగుతున్న పశువులను పట్టుకుని తరలించారు.

ప్రారంభంలో చకచకా.. తర్వాత నత్తనడక..!

నియోజకవర్గంలో అభివృద్ధి పనుల తీరిది..

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే

పదోవార్డు పరిధి బీఎన్ఆర్ నగర్, ఆదర్శనగర్, ఇందిరానగర్ ప్రాంతాల్లో జీవీఎంసీ చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభంలో చకచకా సాగినా..తర్వాత నత్తనడకన సాగుతున్నాయి. బీఎన్ఆర్‌నగర్ కొండవాలులో రూ.85 లక్షలతో ప్రారంభించిన రక్షణ గోడ పనులు అసంపూర్తిగా ఉండిపోయాయి. అలాగే పైలట్ వాటర్ స్కీం ప్రారంభ దశలోనే ఉండిపోయింది.

అసంపూర్తిగా బీఎన్ఆర్‌నగర్‌లోని రక్షణ గోడ

కల్వర్టు ఎప్పటికి పూర్తయ్యేను: పాతడెయిరీ ఫారం కూడలి నుంచి ఇందిరానగర్‌కు వెళ్లే మార్గంలో దశాబ్దాల క్రితం నాటి కల్వర్టును తొలగించి రెండు నెలల క్రితం కొత్తది ప్రారంభించారు. కానీ ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్న చందాన పనులు సాగుతున్నాయి. దీంతో ఇందిరానగర్ కాలనీకి వెళ్లాలంటే కిలోమీటరున్నర చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఇటీవల శ్లాబు వేశారు.. మిగిలిన పనులు ఎప్పుడు చేపడతారో తెలియని పరిస్థితి.

ముందుకు సాగని యూజీడీ: ఆదర్శనగర్ కొండవాలులో ఏడాది క్రితం భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం ప్రారంభించారు. ఇప్పటికీ పనులు ఒక కొలిక్కి రాలేదు. ఆదర్శనగర్, సుందర్‌నగర్ కొండవాలులో రక్షణ గోడల నిర్మాణం, సీసీ రహదారుల పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందాన ఉండిపోయాయి. దీంతో స్థానికులు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు.

హనుమంతువాక కొండవాలులో..: హనుమంతువాక నుంచి పెదగదిలి వరకు రహదారులు, కాలువల నిర్మాణానికి ఆరునెలల క్రితం శంకుస్థాపన చేసినా పనులు ముందుకు సాగడంలేదు. హనుమంతువాక, క్రాంతినగర్, ప్రశాంతినగర్ కొండ పైభాగంలో రక్షణ గోడ పనులు అసంపూర్తిగా ఉండిపోయాయి. తరువాత ప్రారంభమైన పైలట్ వాటర్ స్కీం పూర్తయి గతనెలలో ఇంటింటికి మంచినీరు కూడా సరఫరా చేస్తున్నారు.

రక్షణ గోడ పూర్తికాక అవస్థలు: ఏడాది క్రితం కొండపై భాగాన రక్షణగోడ నిర్మాణం ప్రారంభించారు.

సగం వరకు బాగానే సాగినా ఆరు నెలలుగా పనులు జరగడం లేదు. రక్షణ గోడ కోసం రోడ్లు తవ్వేశారు. కొండపైభాగంలో ఉన్న నివాసితులు మంచి నీరు తెచ్చుకోవాలంటే అవస్థలు పడుతున్నారు. – శ్రీను, బీఎన్ఆర్ నగర్ కాలనీ సంఘం ప్రతినిధి

పనులు వేగవంతం చేస్తాం: అధికారుల బదిలీలతో అభివృద్ధి పనులు కాస్త నెమ్మదించాయి. ఉన్నతాధికారుల అనుమతులతో ఇటీవల పనులు ప్రారంభించాం. భూగర్భ డ్రైనేజీ, కల్వర్టు నిర్మాణం జరుగుతోంది. రక్షణ గోడల నిర్మాణం కూడా వేగవంతం చేసి స్థానికులకు అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటాం.
– చంద్రమౌళి, జీవీఎంసీ డీఈ

అలరించిన శ్రీరామనామ గానామృతం

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: భక్తరామదాసు జయంతి సందర్భంగా పిఠాపురంకాలనీ కళాభారతి ఆడిటోరియంలో శనివారం సాయంత్రం త్యాగరాజ ఆరాధన ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీరామ సంకీర్తనామృత కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ ద్వారం వి.కె.జి. త్యాగరాజు శిష్య బృందం భక్తరామదాసు కీర్తనలను ఆలపించారు. రావోయి రామన్న, అంతా రామ మయం, శ్రీరాముని దివ్య నామ స్మరణ, భజరే శ్రీరామం, దశరథరామ, పలుకే బంగారమాయెనా, శ్రీరామ నీనామం వంటి కీర్తనలను ఆలపించి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు ఎం.ఎస్.ఎన్.రాజు, డాక్టర్ జీఆర్కే ప్రసాద్ (రాంబాబు), తదితరులు పాల్గొన్నారు.

పొరుగు సేవల ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి

వన్‌టౌన్, న్యూస్‌టుడే: ఆంధ్ర వైద్యకళాశాల, కేజీహెచ్, నర్సింగ్ స్కూలు, కళాశాల పరిధిలో పొరుగు సేవల కింద సేవలందిస్తున్న ఉద్యోగులకు 9 నెలల నుంచి జీతాలు రావడం లేదని, తక్షణమే జీతాలు విడుదల చేసి ఆదుకోవాలని పొరుగు సేవల ఉద్యోగులు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి లోకేశ్‌కు విజ్ఞప్తి చేశారు. తెదేపా కార్యాలయంలో వారు శనివారం మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్‌సీ) ద్వారా తామంతా నియమితులమయ్యామని 2025 మే నుంచి విధులకు హాజరవుతున్నట్లు చెప్పారు. పొరుగు సేవల ఉద్యోగులు సీహెచ్.చంద్రశేఖర్, శ్వేత, జితేంద్ర, లోకేశ్వరి, రవికుమార్, వెంకటేష్, నిఖిల్ తదితరులు మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు.

తూర్పు జోన్‌లో 92.44శాతం పింఛన్ల పంపిణీ

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ చేసింది. తూర్పు జోన్‌లో తొలిరోజు శనివారం 18,281 మంది లబ్ధిదారులకు గాను 16,899 (92.44 శాతం) మందికి పింఛను పంపిణీ చేశామని జోన్ కమిషనర్ కె.శివప్రసాద్ తెలిపారు. సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛను నగదు అందజేశారు.

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు శనివారం పెదజాలరిపేటలో పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: తెదేపా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు చోడె పట్టాభిరామ్ 28వ వార్డు పితానిదిబ్బలో లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేశారు. వార్డు అధ్యక్షులు నర్సింగరావు, నాయకులు ఉరుకూటి పైడిరాజు, భరత భూషణ్, తదితరులు పాల్గొన్నారు.

పింఛను అందజేస్తున్న ఎమ్మెల్యే వెలగపూడి

యువతిని రక్షించిన పోలీసులు

బీచ్‌రోడ్డు (పెదవాల్తేరు), న్యూస్‌టుడే: బీచ్‌రోడ్డు వుడాపార్కు ఎంజీఎం మైదానం వెనుక ఆత్మహత్యాయత్నం చేసిన యువతిని పోలీసులు కాపాడారు. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మద్దిపాలెం ప్రాంతానికి చెందిన టి.దివ్య (27) తల్లి తిట్టిందని శనివారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకుంటున్నానని లైట్‌హౌస్ వద్ద సెల్ఫీ వీడియో తీసి తల్లికి పంపించింది. ఈ మేరకు తల్లి స్థానిక ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ స్టేషన్ పోలీసులు మూడో పట్టణ పోలీసులకు సమాచారం అందజేశారు. సీఐ పైడయ్య, కానిస్టేబుల్ పోలరాజు, హోంగార్డు టి.పోలారావు మహిళ స్థలానికి చేరుకొని పరిశీలించారు. నీటిలో మునిగిపోతున్న యువతిని గజ ఈతగాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు. అనంతరం స్టేషన్‌కు తరలించి తల్లి నిమ్మాదేవికి అప్పగించారు.

మెరిసిన ఆలోచన.. విరిసిన సృజన

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: వినూత్న ఆలోచనలతో ఆవిష్కరణలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థి దశలోనే బాలలకు అటువంటి ఆలోచనలు వచ్చేలా చేయడం కోసం నేటి పాఠశాలల్లో ఏటా జాతీయ సైన్స్ దినోత్సవం రోజున వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. శనివారం నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులు తాము తయారు చేసిన నమూనాలను ప్రదర్శించి అతిథుల ప్రశంసలు అందుకున్నారు. ★ పెదవాల్తేరు కేడీపీఎం పాఠశాల విద్యార్థులు రోబోటిక్ చేయి, స్మార్ట్ వ్యవసాయం, డిజిటల్ ఇండియా, సోలార్ స్ట్రీట్ నమూనాలను ప్రదర్శించారు. ★ మద్దిలపాలెం గాయత్రి విద్యానిలయంలో విద్యార్థులు పట్టుపురుగుల పెంపకం, వ్యవసాయ ఉత్పత్తులు, పాముల పై అవగాహన, కాలుష్య నివారణ వంటి నమూనాలు ఏర్పాటు చేశారు. పాఠశాల డైరెక్టర్ దంతురాజశేఖర్‌రెడ్డి, ప్రిన్సిపల్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

గాయత్రి విద్యానిలయంలో...

కేడీపీఎం పాఠశాలలో..

శివాజీపాలెం(మద్దిలపాలెం), న్యూస్‌టుడే: విద్యార్థులు సైన్సుపై ఆసక్తి చూపితే ఉత్తమ విజేతలుగా రూపొందుతారని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తనయుడు ప్రతాపరుద్ర అన్నారు. జాతీయ సైన్సు దినోత్సవం పురస్కరించుకుని శివాజీపాలెం శ్రీకృష్ణ విద్యానిలయం పాఠశాలలో విద్యార్థులు విద్యుత్తు ఉత్పత్తి, సోలార్ సిస్టం, తడిపొడిచెత్తను వేరుచేయడం, పచ్చదనం పరిశుభ్రత వంటి నమూనాలను తయారుచేసి ప్రదర్శించారు. పాఠశాల డైరెక్టర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ★ ఎంవీపీకాలనీలోని జె.కె.హైస్కూల్‌లో విద్యార్థులు సోలార్ సిస్టం, బయోడైవర్సిటీ, రుతువులు, తదితర నమూనాలను ప్రదర్శించారు. పాఠశాల ప్రిన్సిపల్ ఆర్. విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు.

బీచ్‌రోడ్డు (పెదవాల్తేరు), న్యూస్‌టుడే: బీచ్‌రోడ్డు జీవీఎంసీ ఎంఎల్‌బీటీ స్కూల్లో విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను తిలకించి అభినందించారు. ఆచార్య ప్రగడ రాజగణపతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రిన్సిపల్ కె. మధురవాణి పాల్గొన్నారు.

శ్రీకృష్ణవిద్యానిలయం పాఠశాలలో నమూనాలను తిలకిస్తున్న వెలగపూడి ప్రతాపరుద్ర

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన వాననీటి సంరక్షణ, చెత్త నిర్వహణ, రహదారి భద్రత నియమాలు, హైడ్రాలిక్ లిఫ్ట్, కిచెన్ గార్డెన్ తదితర నమూనాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖనం, వక్తృత్వ, క్విజ్ పోటీల్లో విజేతలకు హెచ్ఎం దుర్గాభవాని బహుమతులందించారు.

నమూనా గురించి వివరిస్తున్న తోటగరువు పాఠశాల విద్యార్థులు

ఘనంగా దర్జీల దినోత్సవం

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే : ఆరిలోవ జోన్ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం టైలర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సంఘం ప్రతినిధులు కుట్టుమిషన్ సృష్టికర్త విలియం హో చిత్రపటానికి నివాళి అర్పించారు. సంఘం ప్రతినిధి యామకోటి శ్రీరాములు మాట్లాడుతూ రెడీమేడ్ దుస్తులు వచ్చిన తరువాత టైలర్లకు పని తగ్గిపోయిందని, ప్రభుత్వం టైలర్లకు 45 ఏళ్లకు పింఛను ఇవ్వాలని, బియ్యం కార్డులు, ఇంటిస్థలాలు ఇప్పించాలని కోరారు. ఇమంది శ్రీనివాస రావు, ఎన్. గోపాలకృష్ణ, కాళ్ల శ్రీను, ఎన్. అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: మద్దిలపాలెంలో శనివారం దర్జీల దినోత్సవం నిర్వహించారు. న్యూ నవ్యాంధ్ర టైలర్స్ అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇమంది త్రినాథ్ మాట్లాడుతూ దర్జీల దుకాణాలకు 150 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు ఇవ్వాలని, దర్జీలకు సామాజిక భవనం ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా పలువురు దర్జీలను సత్కరించారు. నాయకులు డి.భాస్కరరావు, ఎస్.కె.రసూల్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

దర్జీని సత్కరిస్తున్న ఇమంది త్రినాథ్ తదితరులు

అవగాహనతో కంటి క్యాన్సర్ నివారణ

హనుమంతువాక(విశాలాక్షినగర్), న్యూస్‌టుడే : అస్పష్టమైన దృష్టి, ఆకస్మికంగా దృష్టి కోల్పోవడం, కంటిపై నలుపు లేదా మచ్చలు పెరగడం, కంటిలో ఎరుపు పెరిగి దీర్ఘకాలంగా ఉండడం, కంటి వాపు లేదా నొప్పి ఉంటే కంటి వైద్యుడ్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలని ఎల్వీప్రసాద్ ఆసుపత్రి నేత్ర వైద్య నిపుణురాలు డాక్టర్ లావణ్య మద్ది సూచించారు. ఆసుపత్రిలో శనివారం కంటి క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ ఇటీవల కాలంలో రసాయనాలు, కాలుష్యం, ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకంతో కన్ను, కన్నుగుడ్డు, రెప్పలు క్యాన్సర్ల బారిన పడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. అవగాహన పెంచుకుని ఏ చిన్న కంటి సమస్య వచ్చినా చికిత్స తీసుకోవాలన్నారు.

డీవీ రమణ సేవలు ప్రశంసనీయం

సిరిపురం(ఏయూ ప్రాంగణం), న్యూస్‌టుడే: వీఎంఆర్‌డీఏలో సహాయ ప్లానింగ్ అధికారిగా పని చేస్తున్న డి.వి.రమణ శనివారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా సంస్థ సహాయ కమిషనర్ రమేష్ ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. రమణ 40ఏళ్ల సర్వీసులో వివిధ హోదాలలో పని చేసి తనదైన ముద్రవేశారని ప్రశంసించారు. కార్యక్రమంలో కార్యదర్శి మురళీకృష్ణ, పర్యవేక్షక ఇంజినీరు భవానీ శంకర్, చీఫ్ అర్బన్ ప్లానర్ శిల్ప తదితరులు పాల్గొన్నారు.

హోంకు వృద్ధురాలి తరలింపు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: బీచ్‌రోడ్డు పార్కుహోటల్ వెనుక గుర్తుతెలియని వృద్ధురాలు(65) అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉండటంతో మూడో పట్టణ పోలీసులు చేరదీశారు. మహిళా కానిస్టేబుళ్లు, రెడ్‌క్రాస్ సంస్థ ప్రతినిధుల సహకారంతో ఆమెకు ఆహారం అందించి.. వసతి కోసం లయోలా వృద్ధాశ్రమానికి తరలించారు.

వృద్ధురాలిని తరలిస్తున్న పోలీసులు, రెడ్‌క్రాస్ సంస్థ సిబ్బంది

మద్యం దుకాణం తొలగించాలని ఆందోళన

హెచ్‌బీకాలనీ(మద్దిలపాలెం), న్యూస్‌టుడే: జీవీఎంసీ 6వ వార్డు కృష్ణాకళాశాల రహదారి నుంచి హెచ్‌బీకాలనీకి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తక్షణమే తొలగించాలని స్థానికులు శనివారం సాయంత్రం రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. మద్యం దుకాణంతో నిత్యం ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రివేళ ఇళ్లకు వెళ్లాలంటే భయపడాల్సి వస్తోందని మహిళలు వాపోయారు. కొంతమంది మందుబాబులు వీధుల్లోనే మద్యం తాగుతున్నారన్నారు. నిరసన చేపడుతున్న సమయంలో మద్యం కొనుగోలు చేయడానికి వచ్చిన వారిని స్థానికులు వెనక్కి పంపించేశారు. పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది అక్కడికి చేరుకుని కాలనీవాసులకు సర్దిచెప్పి పంపించారు.

రహదారిపై ఆందోళన చేస్తున్న స్థానికులు

గుండె చికిత్సలో అనస్థీషియా పాత్ర కీలకం

పీఎంపాలెం, న్యూస్‌టుడే: కార్డియాక్ అనస్థీషియా అనేది వైద్యంలో అత్యంత క్లిష్టమైన విభాగమని ఐఏసీటీఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సురేష్‌నాయర్ అన్నారు. పీఎంపాలెం వైజాగ్ కన్వెన్షన్‌లో 'ఐయాక్టాకాన్ (ఐఏసీటీఏసీఓఎన్)-2026' పేరుతో 'ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కార్డియోవాస్కులర్ థొరాసిక్ అనస్థీషియాలజిస్ట్ (ఐఏసీటీఏ) 29వ జాతీయ సదస్సు జరుగుతోంది. సంఘం ఛైర్మన్ డాక్టర్ వై.రమేష్ బాబు మాట్లాడుతూ.. సంబంధిత రంగంలో దేశ వ్యాప్తంగా 2 వేల మంది నిపుణులు ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సుమారు 300 మంది ఉండటం గర్వకారణమన్నారు. ఐఏసీటీఏ నిర్వాహక కార్యదర్శి మోహన్‌మహారాజ్ మాట్లాడుతూ.. దేశంలోని 450 హార్ట్ సర్జరీ కేంద్రాల్లో 60 వరకు తెలుగు రాష్ట్రాల్లో ఉండటం, ఇక్కడి వైద్య సౌకర్యాలకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో భాగంగా జూనియర్ వైద్యుల కోసం నిర్వహించిన 'డాక్టర్ జనక్ మెహతా బెస్ట్ పేపర్ అవార్డు' పోటీలు, సిమ్యులేటర్ సదస్సులు ఆకట్టుకున్నాయి. సైంటిఫిక్ ఛైర్మన్ డాక్టర్ ఆర్.గోపీనాథ్, సభ్యులు పి.ఎస్.ఎన్.రాజు, తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో ఐఏసీటీఏ ప్రతినిధులు

'జియో సింథటిక్'తో మన్నికైన నిర్మాణాలు

విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందిస్తున్న ఆచార్య జీవీ రావు తదితరులు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: జియో సింథటిక్ రిఇన్‌ఫోర్స్‌డ్ సాయిల్ స్ట్రక్చర్స్‌తో దీర్ఘకాలం మన్నే బలమైన నిర్మాణాలు సాధ్యమని దిల్లీ ఐఐటీ పూర్వ ఆచార్యులు జీవీ రావు అన్నారు. ఏయూ సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బి.ఐ.ఎస్) కార్యశాల ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. ఆయన మాట్లాడుతూ సంప్రదాయ విధానాలకు భిన్నంగా జియో సింథటిక్ విధానంలో నిర్మాణాలు చేపడితే నిర్వహణ వ్యయం తగ్గుతుందన్నారు. ఇటువంటి నిర్మాణాల కోసం ప్రత్యేకంగా ఒక కోడ్ ఆఫ్ ప్రాక్టీస్‌ను రూపొందించామని, దీనిపై దేశ వ్యాప్తంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. రైల్వేలో నిర్మాణాలకు ఏర్పాటు చేసిన కమిటీలో ఏయూ నుంచి ఆచార్య సీఎన్‌వీ సత్యనారాయణ రెడ్డి, ఆచార్య రాజగోపాల్‌కు స్థానం కల్పించామన్నారు. కార్యక్రమంలో ఐఐటీ గాంధీ నగర్ ఆచార్యులు అమిత్ ప్రశాంత్, డాక్టర్ కొల్లి మోహన్ కృష్ణ, ఏయూ ఆచార్యులు సీఎన్‌వీ సత్యనారాయణ రెడ్డి, తదితరులు ప్రసంగించారు. మెకాఫెరి ప్రతినిధి డాక్టర్ రత్నాకర్ మహాజన్, సౌరభ్ వ్యాస్, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందించారు.

ఏయూ సమాచారం

న్యాయ కళాశాలలో లిఫ్ట్ ప్రారంభం

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: సీఎస్ఆర్‌లో భాగంగా ఓఎన్‌జీసీ సంస్థ ఏయూ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ న్యాయ కళాశాలకు లిఫ్ట్‌ను వితరణగా ఇచ్చింది. శనివారం ఓఎన్‌జీసీ చీఫ్ జనరల్ మేనేజర్ ఆర్.ఎస్.రామారావు, న్యాయ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కె.సీతామాణిక్యంతో కలిసి కళాశాలలో లిఫ్ట్‌ను ప్రారంభించారు. కళాశాలలో ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధుల ప్రయోజనార్థం దీన్ని వినియోగించనున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు.

లిఫ్ట్ ప్రారంభోత్సవంలో ఓఎన్‌జీసీ చీఫ్ జీఎం ఆర్.ఎస్.రామారావు, తదితరులు

ఉద్యోగ విరమణ సిబ్బందికి సత్కారం

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పలువురు ఉద్యోగులు శనివారం ఉద్యోగ విరమణ చేశారు. అకడమిక్ సెనెట్ మందిరంలో శనివారం జరిగిన సత్కార కార్యక్రమానికి వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు అందించిన సేవలను కొనియాడారు. ఎన్.వి.నారాయణ రెడ్డి, ఆర్. గణపతి, ఎం.రెడ్డయ్య, ఎ.సావిత్రి, ఎ.కాసులు, ఆర్. పూర్ణచంద్రరావు, ఎ.విజయలక్ష్మి పదవీ విరమణ చేసిన వారిలో ఉన్నారు. రెక్టార్ ఆచార్య పి.కింగ్, డిప్యూటీ రిజిస్ట్రార్ రత్నం తదితరులు పాల్గొన్నారు.

వీసీ ఆచార్య రాజశేఖర్‌తో పదవీ విరమణ పొందిన ఉద్యోగులు

నెలవారీ వేతనాలు ఇప్పించాలని వినతి

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఏయూలోని అతిథి అధ్యాపకులకు నెలవారీ వేతనాలు అందించాలని అతిథి అధ్యాపకులు(టీటీఏ) కోరారు. ఈ మేరకు శనివారం నగరానికి వచ్చిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను కలిసి వినతిపత్రం అందించారు. రోజువారీ రూ.225 వేతనంతో జీవనం సాగించలేకపోతున్నామని వాపోయారు. ఏయూ శతాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్నవేళ తమకు నెల వారీ వేతనాలు అందించాలన్నారు.

విద్యా విభాగం ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఏయూ విద్యా విభాగం ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛ భారత్ నిర్వహించారు. విభాగాధిపతి ఆచార్య టి.షారోన్ రాజు పర్యవేక్షణలో ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ఆచార్యులు, విద్యార్థులు పాల్గొని శ్రమదానం చేసి వ్యర్థాలను తొలగించారు.

సెక్యూరిటీ గార్డుపై దాడి

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: భారతీయ పెట్రోలియం, శక్తి సంస్థ సెక్యూరిటీ గార్డు ఫణికుమార్‌పై మద్యం మత్తులో కొందరు దాడి చేశారు.. మద్దిలపాలెంలోని సంస్థ కార్యాలయం వద్ద శనివారం రాత్రి 9.30 గంటలకు రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. చోదకులు వాగ్వాదానికి దిగి మిత్రులకు సమాచారం అందజేశారు. సుమారు 15 మంది వరకు అక్కడికి చేరుకున్నారు. రెండు వర్గాల మధ్య గొడవ పెద్దది కావడంతో అక్కడే ఉన్న సంస్థ సెక్యూరిటీ గార్డు ఫణికుమార్ వారికి సర్ది చెప్పారు. మద్యం మత్తులో ఉన్న కొంతమంది అతనిపై దాడి చేశారు. ఇంతలో ఏయూ సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్యాలయ అధికారులతో మాట్లాడి సీసీ కెమెరాల్లో ఉన్న ఫుటేజీలతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధితుడు ఫణికుమార్ తెలిపారు.

పబ్లిక్ నోటీసు

నా క్లయింట్ అనకాపల్లి జిల్లా, అనకాపల్లి, వన్ వే ట్రాఫిక్ జంక్షన్, మెయిన్ రోడ్ దరి కాపురస్తులు Dr. విస్సకోట కామేశ్వర గుప్త గారి భార్య అయిన శ్రీమతి విస్సకోట రాధ గారు నాకు ఇచ్చిన భోగట్టాను బట్టి యావన్మందికి తెలియజేయునది ఏమనగా:

నా క్లయింటు అయిన శ్రీమతి విస్సకోట రాధ గారు కొల్లూరు జగ్గారావు గారి కుమారుడు అయిన శ్రీ కొల్లూరు నూకయ్య శెట్టి గారి కుమార్తె అయియున్నారు. అయితే సదరు కొల్లూరు నూకయ్యశెట్టి గారి కుటుంబము అభివృద్ధికి, ఆది నుండి నా క్లయింటు ఆమె భర్త సహితంగా పలు విధములుగా సహాయపడినారు. ఆ విధంగా మిగిలిన కుటుంబీకులతో సఖ్యతగా మెలుగుతూ నా క్లయింటు వారి తల్లితండ్రుల ఎడల చాలా బాధ్యతగా మెలిగెడివారు. ఆ క్రమంలో నా క్లయింటు ఆమె అక్క చెల్లెళ్ళు అయిన తటపర్తి శ్రీదేవి, పచ్చిపులుసు నళిని, దాసరి నాగమణి మరియు యలమర్తి జానకి వారి తండ్రిగారయిన కొల్లూరు నూకయ్యశెట్టి గారి అభిమానపాత్రులయినారు. ఆ క్రమంలో ఇందలి 4వ ఐటెంలోగల మొత్తం ఆస్తి భవనంను నిర్మించి ఇందలి, 4వ ఐటంలోగల ఫ్లాట్ తన పేరన యథాతథంగా ఉంచుకుని, అయిదుగురు కుమార్తెలకు విడివిడిగా ఒక్కో ఫ్లాట్ చొప్పున దఖలు పరచినారు. ఆ విధంగా మొత్తం ఆస్తులు, కుటుంబం యొక్క ఉమ్మడి నిధుల సముపార్జనతో అభివృద్ధిపరచి సదరు నూకయ్యశెట్టి గారు పక్షపాతరహితంగా వ్యవహరించినారు.

అట్లుండగా, సదరు కొల్లూరు నూకయ్యశెట్టి గారు intestate గా 26.6.2022 దిన ఇందలి షెడ్యులు ఆస్తులను విడిచిపెట్టి మరణించినారు. అనంతరం సదరు ఆస్తులు, అయన భార్య శ్రీమతి కొల్లూరు నూకరత్నం, వారి కుమార్తెలు తటపర్తి శ్రీదేవి, విస్సకోట రాధ (ఇందలి నా క్లయింటు) పచ్చిపులుసు నళిని, దాసరి నాగమణి మరియు యలమర్తి జానకిలకు దఖలు పడినవి. అది మొదలు, నా క్లయింటు, ఆమె అక్కచెల్లెళ్లు ఎప్పటికప్పుడు ఆమె తల్లి గారి యోగక్షేమములు, సంరక్షణ చూసుకుంటూ ఉన్నారు.

ఆ దరిమిలా, ఆమె భర్త కొల్లూరు నూకయ్యశెట్టి గారు అతని భార్య అయిన నూకరత్నం పేరన ఒక WILL విడిచిపెట్టినట్లుగా తప్పుడు పత్రం సృష్టించి, ఇందలి 1వ ఐటెంకు సంబంధించి నా క్లయింటు వగయిరాలకు తప్పుడు అంశములతో లాయర్ నోటీసు పంపించుట జరిగినది. ఆ క్రమంలో నా క్లయింటు వగైరాలు అందుకు తగు విధంగా సమాధానం ఇచ్చినారు. అయితే అనతి కాలంలో వారి కుటుంబ పరువు ప్రతిష్టల దృష్టిలో నా క్లయింటు మిగతా అక్క చెల్లెళ్ళు వారి తల్లి గారు ఇతర కుటుంబీకుల సమక్షంలో విశాఖపట్నంలో తగవు జరపగా, సదరు కొల్లూరు నూకరత్నంగారు వెనుకకు తగ్గినారు.

అట్లుండగా ఈ మధ్యకాలంలో, సదరు కొల్లూరు నూకరత్నం గారు మహారాజశ్రీ అనకాపల్లి 3rd జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో alleged WILL ను ఆసరా చేసుకుని నా క్లయింటు వగయిరాల పైన, వారిని 1వ ఐటెం ఆస్థి నుండి తొలగించవలసిందిగా వ్యాజ్యం తెచ్చినారు. నా క్లయింటు అటు పిమ్మట సదరు దావా సారాంశమును బట్టి ఆమె గతంలో చెప్పిన తప్పుడు WILL ను అమలు పరుస్తున్నట్లుగా భావించుచున్నారు. సదరు కొల్లూరు నూకయ్యశెట్టిగారు, వేరే మగ సంతతి లేని కారణంగా ఏనాడు పక్షపాతంగా వ్యవహరించలేదు. అటులనే అయన జీవిత కాలం అంతా వారి కుమార్తెల ఎడల సద్భావంతోనే మెలిగినారు. కావున నూకయ్యశెట్టి గారు తన భార్య నూకరత్నం పేరన విల్ వదలి పెట్టినారన్నది అవాస్తవం.

అట్లుండగా, ఆమె తల్లిగారు కొల్లూరు నూకరత్నం గారు తప్పుడు సలహాలతో, ఆమె భర్త గారి intestate ఆస్తులను సదరు తప్పుడు WILL సహాయంతో నా క్లయింటును నష్టపరిచే ఉద్దేశముతో ఆమె పరోక్షమందు COLLUSIVE DOCUMENTS సృష్టించుటకు ప్రయత్నించుచున్నట్లుగా నా క్లయింటుకు తెలియవచ్చినది.

కావున ఇందుమూలంగా నా క్లయింటు యావన్మందికి తెలియజేయునది ఏమనగా, ఈ దిగువ కనపరచిన ఆస్తులకు సంబంధించి శ్రీమతి కొల్లూరు నూకరత్నం గారు ఎటువంటి సంపూర్ణ హక్కులు కలిగిలేరనిన్నీ, అందుకు విరుద్ధంగా తను వొక్కరే యజమానిగా నమ్మపలుకుతూ, ఆమె జరిగించే ఎటువంటి అన్యాక్రాంతములు, సదరు ఆస్తులయందు నా క్లయింటుకు గల సమిష్టి హక్కులను బంధింపజాలవు. అందుకు ఉల్లంఘించి ఎవరయినా వ్యవహరించిన ఎడల వారు నష్టపోవుటయే గాక నా క్లయింటు జరిగించే సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులగుదురు.

షెడ్యులు ఆస్థి వివరం

ITEM NO.1: Site of an extent of 191 sq. yds together with building bearing D. No. 14-8-1 situated in Trunk road, One-way Traffic junction, Anakapalle, Visakhapatnam District now Anakapalle District.

ITEM NO.2: All that piece of parcel of land admeasuring 5000 sft in TS No. 598, plot No. 75 bearing D. No. 11-9-12 in Layout TS Nos. 435, 436, 439 situated in Visakhapatnam, Visakhapatnam sub registry, Visakhapatnam District.

ITEM NO.3: Site together with building of an extent of 166.2/3 sq. yds/ 139.355 sq. mts in TS Nos. 642 to 659 (old S. Nos. 438 to 506) bearing D.No. 26-26-24, Asst. No. 7138, Market ward situated in Horbour approach road, within the limits of Visakhapatnam Municipality, Visakhapatnam sub registry, Visakhapatnam District.

ITEM NO.4: All that site being undivided unspecified share of 100 sq. Yds in out of 600 sq. yds together with Flat No. A-1 in ground floor of Vaishnavi Towers bearing D No. 11-9-12 with plinth area of 2000 sft, Asst. No. 27543, TS No. 1197/60, Waltair ward, Dasapalla Hills, within the limits of Municipal Corporation of Visakhapatnam, Visakhapatnam sub registry, Visakhapatnam District.

అనకాపల్లి,
తేది: 26.02.2026

ఇట్లు.. Ch.S.S. రామచంద్రరావు అడ్వకేట్
Near court complex, మెయిన్ రోడ్, అనకాపల్లి

(c) eenadu

విశాఖ ఉత్తరం

• విశాఖ ఉత్తరం • విశాఖ దక్షిణం

పొరుగు సేవల ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని వినతి

వన్‌టౌన్, న్యూస్‌టుడే: ఆంధ్ర వైద్యకళాశాల, కేజీహెచ్, నర్సింగ్ స్కూలు, కళాశాల పరిధిలో పొరుగు సేవల కింద సేవలందిస్తున్న ఉద్యోగులకు 9 నెలల నుంచి జీతాలు రావడం లేదని, తక్షణమే జీతాలు విడుదల చేసి ఆదుకోవాలని పొరుగు సేవల ఉద్యోగులు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి లోకేశ్‌కు విజ్ఞప్తి చేశారు. తెదేపా కార్యాలయంలో వారు శనివారం మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్‌సీ) ద్వారా తామంతా నియమితులమయ్యామని 2025 మే నుంచి విధులకు హాజరవుతున్నట్లు చెప్పారు. పొరుగు సేవల ఉద్యోగులు సీహెచ్.చంద్రశేఖర్, శ్వేత, జితేంద్ర, లోకేశ్వరి, రవికుమార్, వెంకటేష్, నిఖిల్ తదితరులు మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు.

కమిషనర్ భరత్ గుప్తాకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ప్రిన్సిపల్ కె.వి.రమణ

ఉన్నత విద్య కమిషనర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సందర్శన

కంచరపాలెం, న్యూస్‌టుడే: ఉన్నత విద్య కమిషనర్ నారాయణ భరత్ గుప్తా కంచరపాలెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను శనివారం సందర్శించారు. ప్రిన్సిపల్ డాక్టర్ కె.వి.రమణ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రయోగశాలలు, తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అభ్యాస అనుభవం, భవిష్యత్ లక్ష్యాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక విద్యా సంస్థల్లో విద్య, పరిపాలన విధానాలు, పాఠ్య ప్రణాళిక అమలుపై ప్రిన్సిపల్, అధ్యాపకులతో చర్చించారు.

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

విశాఖ ఉత్తరం: 8008574796
విశాఖ దక్షిణం: 8008574977

గురుద్వారా, న్యూస్‌టుడే: ?: టీపీటీకాలనీలోని పలు వీధుల్లో వీధి దీపాలు వెలగడం లేదు. రాత్రుళ్లు ఇబ్బందులు పడుతున్నాం. – రామకృష్ణ ✓: దీపాలకు మరమ్మతులు చేయిస్తాం. – 24వ వార్డు వీధి దీపాల నిర్వహణ కార్యదర్శి

మాధవధార, న్యూస్‌టుడే: ?: జీవీఎంసీ 51వ వార్డు కళింగనగర్, రాజీవ్‌నగర్ కాలనీల్లో చెత్త కుండీలు వ్యర్థాలతో నిండి, తీవ్ర దుర్వాసన వస్తోంది. – ఎస్.రామ్‌ప్రసాద్ ✓: సిబ్బందిని పంపించి వ్యర్థాలను తరలిస్తాం. – వెంకటరమణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్

‘ఉత్తరం’లో క్రీడా మైదానాలు కరవు

గురుద్వారా, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నా ఉత్తరం నియోజకవర్గంలోని క్రీడాకారులకు మాత్రం తీవ్ర నిరాశే మిగులుతోంది. ప్రతిభ ఉన్నప్పటికీ సాధనకు అనువైన స్థలం లేకపోవడంతో ఆట తీరు మరుగున పడిపోతోందని పలువురు క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే క్రమం తప్పకుండా శిక్షణ తప్పనిసరి. ఏళ్ల కాలంగా నియోజకవర్గానికి క్రీడా మైదానం కరవవ్వడంతో ఆటలపై కొంత మంది యువత ఆసక్తి చూపడం లేదు. దశాబ్దాలుగా ఎంతో మంది రాజకీయ నాయకులు పాలన సాగించినా క్రీడాకారుల నైపుణ్యాభివృద్ధికి మెరుగుదిద్దే మైదాన సౌకర్యాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. దీంతో అనువైన స్టేడియం లేక క్రీడాకారులు సతమతమవుతున్నారు. 2014 ఎన్నికల సమయంలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న విష్ణుకుమార్‌రాజు తన హయాంలో జాతీయ ప్రమాణాల గల క్రీడా ప్రాంగణాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దీనికోసం మాధవధారలో స్థలం చూసినా అది కార్యరూపం దాల్చలేదు. అక్కయ్యపాలెం దరి పోర్టు స్టేడియంలో సాధన చేద్దామంటే పోర్టు ఆధీనంలో ఉండటంతో సాధారణ క్రీడాకారులకు అందులో ప్రవేశానికి అనుమతి ఇవ్వడం లేదు. దీంతో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, టెన్నిస్, బాక్సింగ్, కరాటే ఇలా పలు రకాల క్రీడలు ఆడే వారంతా పాఠశాల మైదానాలు రహదారి పక్కన ఖాళీ ప్రదేశాలనే మైదానాలుగా చేసుకుని సాధన చేస్తున్నారు. వీరి ఆటలతో ప్రయాణాలకు ఇబ్బంది ఏర్పడుతోంది. అది కాస్త కొన్నిసార్లు తగాదాలకు దారితీస్తోంది.

ఖాళీ స్థలాలనైనా మెరుగుపరచాలి

నియోజకవర్గంలో పలు చోట్ల ప్రభుత్వ స్థలాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో క్రీడలకు అనువుగా ఉండేందుకు మంచి స్థలాన్ని ఎంపిక చేసి క్రీడా ప్రాంగణంగా నిర్మిస్తే వందలాది మంది క్రీడాకారులకు మంచి వేదిక అందజేసినట్లు అవుతుందని క్రీడా నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోనైనా తమ కోరిక తీరుతుందేమోనని నియోజకవర్గం యువత కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు.

గంజాయి మూకల ఆగడాలకు అడ్డుకట్ట

కప్పరాడలో పోలీసు అవుట్ పోస్ట్ ఏర్పాటు

అవుట్ పోస్ట్‌ను పరిశీలిస్తున్న పోలీసులు

తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే: కంచరపాలెం, కప్పరాడ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో గంజాయి మూకలు చెలరేగిపోతుండటంతో వారిని నియంత్రించేందుకు పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. దీనికోసం ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఓ పోలీసు అవుట్ పోస్టు ఏర్పాటు చేశారు. కప్పరాడ చుట్టుపక్కల ఉన్న కొండవాలు ప్రాంతాల్లో వేలాది మంది స్థానికేతరులు నివాసం ఉంటున్నారు. వీరిలో కొందరు గంజాయికి బానిసై ప్రయాణికులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వనివారిపై భౌతిక దాడులు చేసి గాయపరుస్తుంటారు. ఇటీవల కప్పరాడ ప్రాంతానికి వచ్చిన నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీకు గంజాయి మూకల ఆగడాలపై స్థానిక భాజపా నాయకులు ఫిర్యాదు చేశారు. ఆయన స్పందించి అవుట్ పోస్టు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. మరికొద్ది రోజుల్లో ఉన్నతాధికారుల చేతుల మీదుగా దీన్ని ప్రారంభిస్తామని కంచరపాలెం సీఐ రవికుమార్ తెలిపారు.

14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకా

మాధవధార, న్యూస్‌టుడే: మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. దీనిలో భాగంగా 14 ఏళ్లు నిండిన బాలికలకు హెచ్‌పీవీ టీకా ఉచితంగా వేసేందుకు శ్రీకారం చుట్టాయి. ఈ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఉత్తరం నియోజకవర్గంలో 14, 15 ఏళ్లలోపు బాలికల గుర్తింపునకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సర్వే చేస్తున్నారు. వార్డు పరిధిలో ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, ఆధార్ కార్డుల ఆధారంగా వీరిని గుర్తిస్తుండగా ఇప్పటికే దాదాపు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 1100 మందికి పైగా బాలికల వివరాలు సేకరించారు. వ్యాక్సిన్ల పంపిణీపై వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. నియోజకవర్గంలోని 17 ఆరోగ్య కేంద్రాల పరిధిలో గుర్తించిన వారికి వైద్య సిబ్బంది పర్యవేక్షణలో 0.5 ఎంఎల్ వ్యాక్సిన్‌ను ఇంజెక్షన్ రూపంలో ఇవ్వనున్నారు. ఇందుకు తల్లిదండ్రుల్లో ఒకరి సమ్మతి తప్పనిసరి. ఆరోగ్య కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య బాలికలకు టీకా వేయనున్నారు. త్వరలోనే వ్యాక్సిన్లు వస్తాయని, ఎప్పుడు జరుగుతుందనే సమాచారం ముందస్తుగా తెలియజేస్తామన్నారు.

మార్చి 4 నుంచి మహిళా ఫిల్మ్ ఫెస్టివల్

సీతంపేట, న్యూస్‌టుడే: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో మార్చి 4 నుంచి మూడు రోజుల పాటు మహిళా ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి నరవ ప్రకాశరావు ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ప్రతిరోజు సాయంత్రం 5.45 గంటలకు ప్రదర్శన ఉంటుందని, ప్రవేశం ఉచితమని ఆయన పేర్కొన్నారు.

ఘనంగా విద్యార్థుల వీడ్కోలు వేడుక

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులు పరీక్షలు బాగా రాసి బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని వ్యాపారవేత్త రమేష్‌చంద్ జైన్, ఆధ్యాత్మిక గురువు ఎం.వి.రాజశేఖర్ పిలుపునిచ్చారు. అక్కయ్యపాలెంలోని వాగ్దేవి పాఠశాల పదో తరగతి విద్యార్థులకు శనివారం డైమండ్ పార్కు సమీపంలోని ఓ హోటల్‌లో వీడ్కోలు వేడుక నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నృత్యంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఎం.వి.వి.సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ ఎం.శైలజ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కూచిపూడి నృత్యం చేసిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేస్తున్న రమేష్‌చంద్ జైన్, ఎం.వి.రాజశేఖర్, ఎం.వి.వి.సత్యనారాయణ తదితరులు

రూ.1.15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

అల్లిపురం, న్యూస్‌టుడే: జీవీఎంసీ 33వ వార్డులో రూ.1.15 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు దక్షిణం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. వెంకటేశ్వరమెట్ట వద్ద చేపట్టనున్న పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. గోవిందవీధిలో సీసీరోడ్డు, కాలువలకు రూ.65.95 లక్షలు, కీస్ హోటల్ నుంచి డాల్ఫిన్ హోటల్ వరకు సీసీ కాలువలు, ఫుట్‌పాత్ నిర్మాణానికి రూ.49.95 లక్షలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ భీశెట్టి వసంతలక్ష్మి, విల్లూరి చక్రవర్తి, జెడ్పీ ఎం.మల్లయ్యనాయుడు పాల్గొన్నారు.

కూటమి పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు

గురుద్వారా, మాధవధార, న్యూస్‌టుడే: అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరవేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఉత్తరం ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు పేర్కొన్నారు. జీవీఎంసీ 14వ వార్డు సీతమ్మధారలో శనివారం ఉదయం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్ధిదారులకు నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 63 లక్షల మందికి ప్రతి నెల రూ.2,800 కోట్లు పింఛన్ల రూపంలో ప్రభుత్వం అందిస్తోందన్నారు. మార్చి ఒకటో తేదీ ఆదివారం కావడంతో ముందు రోజే పంపిణీ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జీవీఎంసీ ఏపీడీ పుణ్యవతి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

90 శాతం పంపిణీ: నియోజకవర్గంలో 14,986 మంది లబ్ధిదారులు ఉండగా 90 శాతం పంపిణీ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అనివార్య కారణాల వల్ల శనివారం పింఛను తీసుకోనివారంతా మార్చి 2న సోమవారం స్వర్ణ వార్డు కార్యాలయం వద్దకు వెళ్లి తీసుకోవాలని సూచించారు.

లబ్ధిదారులతో ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, కూటమి నాయకులు

పోలీసుగా సేవలందించడం గొప్ప విషయం

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన పోలీసులను సీపీ శంఖబ్రత బాగ్చీ సత్కరించారు. సూర్యాబాగ్ వద్దగల పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఏఆర్ఎస్ఎస్.అప్పన్న, హెచ్‌సీ కె.శ్రీనివాసరావు, హోంగార్డు బి.అప్పారావు, వారి కుటుంబ సభ్యులను సత్కరించి అభినందించారు. 40 ఏళ్లకు పైగా పోలీస్ శాఖకు సేవలందించడం ఎంతో గొప్ప విషయమని ప్రశంసించారు.

ఉద్యోగ విరమణ పొందిన పోలీసులతో సీపీ శంఖబ్రత బాగ్చీ

ఘనంగా ప్రపంచ టైలర్స్ డే వేడుకలు

ఎలియాస్ హూవే చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న అతిథులు, దర్జీలు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: విశాఖ ప్రైమరీ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాతనగరంలో ప్రపంచ టైలర్స్ డే వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఒకటో పట్టణ సీఐ వరప్రసాద్, తెదేపా నాయకురాలు కేదారి లక్ష్మి పాల్గొని కుట్టు మిషన్ సృష్టికర్త ఎలియాస్ హూవే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అందమైన వస్త్రాలు మనిషికి గౌరవాన్నే కాదు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయన్నారు. సంఘం అధ్యక్షులు సి.హెచ్.రామారావు, ఏ.సత్యనారాయణ, సభ్యులు ఆర్.తాతాజీ, వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు, కోరుకొండ సూర్యప్రసాద్ పాల్గొన్నారు.

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్డులోని గౌరీ పరమేశ్వరుల కల్యాణ మండపంలో గ్రేటర్ విశాఖ టైలర్స్ వెల్ఫేర్ సొసైటీ కమిటీ అధ్యక్షుడు చుక్కా యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో టైలర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ ఉత్తరం నియోజకవర్గం సమన్వయకర్త పసుపులేటి ఉషాకిరణ్, తెదేపా రాష్ట్ర బి.సి.సెల్ ఉపాధ్యక్షుడు కొయిలాడ వెంకటేష్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. వారి చేతులమీదుగా పేద దర్జీలకు బియ్యం ప్యాకెట్లు అందజేశారు. సభ్యులు కె.సత్యనారాయణ, సిహెచ్.వేణు, ఎస్.కె.విశాఖ్, తిరుపతిరావు, ఆర్.కె.రాజు పాల్గొన్నారు.

టైలర్లకు బియ్యం ప్యాకెట్లు అందజేస్తున్న ఉషాకిరణ్, వెంకటేష్ తదితరులు

అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుడికి సపర్యలు

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: నా అనేవాళ్లు లేక ఒంటరిగా జీవిస్తున్న ఓ వృద్ధుడికి క్రైస్తవ బోధకుడు గుమ్మడి కామినాయుడు సపర్యలు చేసి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్డు మహారాణిపార్లర్ ఎదురుగా ఉన్న రావిచెట్టు కింద సత్యవరపు అప్పలరాజు(74) అనే వృద్ధుడు అస్వస్థతకు గురై నేలపై పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన కామినాయుడు వెంటనే నాలుగో పట్టణ పోలీసులకు, 108 అంబులెన్స్‌కు సమాచారం అందించాడు. కేజీహెచ్‌కు తీసుకెళ్లి వైద్య సేవలందించాడు. తరువాత ఇంటివద్దకు తీసుకొచ్చి స్నానం చేయించి నూతన వస్త్రాలు అందజేశారు. రెండురోజుల పాటు అతని బాగోగులు చూసి వృద్ధాశ్రమంలో చేర్పిస్తానని కామినాయుడు తెలిపారు.

వృద్ధుడిని చేరదీస్తున్న కామినాయుడు, కానిస్టేబుల్

పర్యావరణ పరిరక్షణకు కృషి

సీతంపేట, న్యూస్‌టుడే: సుస్థిర వ్యర్థ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాలలో సిడార్ సంస్థ ఆధ్వర్యంలో కంపోస్ట్ డైజెస్టర్ ప్రొటోటైప్ యంత్రాన్ని శనివారం ప్రారంభించారు. సంస్థ అధ్యక్షుడు ఆచార్య కె.సి.రెడ్డి, కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ జి.మధుకుమార్, ఆచార్య ఎస్.రామకృష్ణ, ఆచార్య బాలమోహన్ దాస్, సిడార్ సభ్యులు ప్రారంభించారు. సిడార్ సభ్యుడు డాక్టర్ ఎస్.షబ్లుల బేగం, ఆచార్య ఎన్.రామకృష్ణారావు మార్గదర్శకత్వంలో రాపిడ్ కంపోస్ట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా దీన్ని అభివృద్ధి చేశారు. పట్టణ ప్రాంతాల్లో రోజు రోజుకు పెరుగుతున్న వ్యర్థాల సమస్యకు సమర్థవంతమైన పరిష్కారాన్ని అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని ఆచార్య కె.సి.రెడ్డి తెలిపారు.

ప్రొటోటైప్ యంత్రాన్ని ప్రారంభిస్తున్న ఆచార్య కె.సి.రెడ్డి తదితరులు

యువత మత్తు వీడాలి

కార్పొరేషన్, న్యూస్‌టుడే: యువత మత్తుకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, డ్రగ్స్, గంజాయి, మత్తుపదార్థాలు విడనాడాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి సావిత్రి అన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఫిబ్రవరి 22 నుంచి జిల్లాలో చేపట్టిన జన చైతన్య యాత్ర శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఎన్ఎస్ రాజు మాట్లాడుతూ.. డ్రగ్స్‌తో యువత అసాంఘిక కార్యకలాపాలవైపు వెళ్లే అవకాశం ఉందన్నారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు జి.రామన్న పాల్గొన్నారు.

విశ్రాంత ఉద్యోగులకు సత్కారం

ఉద్యోగ విరమణ చేసిన వారిని సత్కరిస్తున్న జీవీఎంసీ అధికారులు, సిబ్బంది

కార్పొరేషన్, న్యూస్‌టుడే: ప్రజలకు సేవలు అందించి, ఉద్యోగ విరమణ చేసినవారంతా శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని, కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి అన్నారు. వివిధ స్థాయిల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన 15 మందిని శనివారం సాయంత్రం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో పాత సమావేశ మందిరంలో సత్కరించారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వైభవంగా కనక దుర్గాదేవి పరస

తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే: కైలాసపురం కస్తూరినగర్‌లో కనక దుర్గాదేవి పరసను శనివారం వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి వేద పండితులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు జరిపారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణం వద్ద భక్తులకు అన్నసమారాధన చేశారు. సాయంత్రం అమ్మవారిని పుర వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆకుల కాశీరత్నం, భీశెట్టి ఈశ్వరరావు, వరలక్ష్మి, జె.రమణ, ఎం.నర్సింగరావు, వి.దేముడు, ఎస్.సత్యబాబు, జగన్ తదితరులు పాల్గొన్నారు. కంచరపాలెం పోలీసులు బందోబస్తు నిర్వహించారు.



అలంకరణలో దుర్గాదేవి

తులసిదళాలతో కనకమ్మకు పూజలు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: పాతనగరంలోని బురుజుపేటలో కొలువైన కనకమహాలక్ష్మి అమ్మవారికి శనివారం సహస్ర తులసిదళార్చన పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి తులసిదళాలు, పుష్పాలు నివేదించి ప్రత్యేక పూజలు చేశారు. పలువురు భక్తులు పూజల్లో పాల్గొన్నారు.

అమ్మవారి పూజల్లో పాల్గొన్న భక్తులు

అందుబాటులో ‘సౌకర్యం’ కేంద్రం

మాధవధార, న్యూస్‌టుడే: జీవీఎంసీ 51వ వార్డు మాధవధార వుడాకాలనీలో ఉన్న నార్త్ జోనల్ కార్యాలయంలో పన్నులు చెల్లింపునకు ‘సౌకర్యం’ కేంద్రం ఈనెల 1 నుంచి 31 వరకు ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలియజేశారు. ఆస్తి, ఇతర పన్నులు చెల్లించే ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. మార్చి నెలలో ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో కూడా తెరిచే ఉంటాయన్నారు.

నోటీసులు జారీ: 17 వార్డులో విస్తరించి ఉన్న నార్త్ జోన్‌లో ఇప్పటికీ ఆస్తి పన్ను వసూళ్లు 70 శాతం దాటలేదు. నెల రోజులు మాత్రమే గడువు ఉండటంతో బకాయిదారులకు తొలుత రెవెన్యూ సిబ్బంది ద్వారా పన్నులు చెల్లించాలని తెలియజేస్తూ, డిమాండ్ నోటీసులు ఇస్తున్నారు. దీంతో స్వచ్ఛందంగా ‘సౌకర్యం’ కేంద్రాలకు వచ్చి పన్ను బకాయిలు చెల్లిస్తున్నారు.

సౌకర్యం కేంద్రంలో పన్నులు చెల్లిస్తున్న ప్రజలు

డాక్టర్ శ్రీనివాసరావుకు ఘనంగా వీడ్కోలు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: కేజీహెచ్ మత్తు వైద్య విభాగంలో సహ ప్రొఫెసర్‌గా సుదీర్ఘకాలం సేవలందించి శనివారం పదవీ విరమణ చేసిన డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావుకు విభాగ ఆచార్యులు, సహ, సహాయ ఆచార్యులు, పీజీలు, ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికారు. మత్తు వైద్య విభాగ సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం నిర్వహించిన వీడ్కోలు సభలో డాక్టర్ శ్రీనివాసరావు దంపతులను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. విభాగాధిపతి డాక్టర్ కె.శ్రీలక్ష్మి, ఆచార్యులు డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, డాక్టర్ బి.మురళీ కృష్ణ, డాక్టర్ శ్యామ్‌ప్రసాద్, డాక్టర్ ఆనందరాజు తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ శ్రీనివాసరావు దంపతులను సత్కరిస్తున్న వైద్యులు

పోలీసుల అదుపులో నిందితులు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: ఇద్దరు వ్యక్తులపై దాడికి పాల్పడిన నలుగురు నిందితులను ఒకటో పట్టణ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం తెల్లవారుజామును కొబ్బరితోటకు చెందిన లక్ష్మి, వాసుదేవరావు, నీలవేణి, తరుణ్‌కుమార్ బుక్కావీధిలో నివాసముంటున్న స్వరూప్, సాగర్‌పై కత్తులతో దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన వీరిద్దరిని స్థానికులు కేజీహెచ్‌కు తరలించారు. క్షతగాత్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

డాక్టర్ మల్లంపాటి సేవలు మరువలేనివి

డాక్టర్ శేషగిరిరావు చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న ఏఎంసీ ప్రిన్సిపల్ సంధ్యాదేవి, డాక్టర్ శ్రీలక్ష్మి తదితరులు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: ప్రఖ్యాత మత్తు వైద్య నిపుణులు, అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించిన డాక్టర్ మల్లంపాటి శేషగిరిరావు వైద్య రంగానికి అందించిన సేవలు మరువలేనివని వక్తలు శ్లాఘించారు. ఆంధ్ర వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించి అమెరికాలో స్థిరపడ్డ ఆయన ఇటీవల మృతి చెందారు. సాధారణ జీవితం గడుపుతూ మత్తు వైద్య రంగంలో అసాధారణ, శాశ్వతమైన సేవలను మల్లంపాటి అందించారని కొనియాడారు. ఏఎంసీ పరీక్షా హాల్లో కేజీహెచ్ అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం సంతాప సభ నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యాదేవి, కేజీహెచ్ పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ ఐ.వాణి, మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ పీవీ సుధాకర్, డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: ఆర్టీసీ కాంప్లెక్స్ బయట ఉన్న బస్ షెల్టర్‌లో గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని కేజీహెచ్ శవాగారంలో భద్రపరిచారు. దీనికి సంబంధించి రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బస్‌షెల్టర్‌లో శనివారం మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతుడి వయసు సుమారు 55 నుంచి 59 ఏళ్ల మధ్య ఉంటుందని, టీషర్ట్, జీన్‌ప్యాంట్ ధరించి ఉన్నాడని తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఉంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత పిల్లలదే

సీతంపేట, న్యూస్‌టుడే: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల యోగ క్షేమాలు చూడాల్సిన బాధ్యత వారి పిల్లలదేనని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ కళాశాల పూర్వ ఉపకులపతి ఆచార్య వై.సత్యనారాయణ అన్నారు. విశాఖపట్నం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో విశాఖ పౌర గ్రంథాలయంలో శనివారం ‘మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ -2007’పై నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథి పాల్గొని ప్రసంగించారు. చట్టాలు ఎన్ని ఉన్నా నైతికత పాటించాల్సిన బాధ్యత పిల్లలకు ఉందన్నారు. చట్టం, నైతిక విలువలు విద్యార్థి దశ నుంచే పిల్లలకు బోధించాలన్నారు. విశాఖపట్నం సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.మంగపతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో విశ్రాంత అదనపు ఎస్పీ ఎస్.దివాకర్, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎం.శ్యామ్‌ప్రసాద్ పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఆచార్య వై.సత్యనారాయణ

నమూనాలు తిలకిస్తున్న నారాయణ ఎస్‌డీ ఎలైట్ పాఠశాల ప్రిన్సిపల్ రూపజ్యోతి, సిబ్బంది

మాధవధార జీవీఎంసీ పాఠశాలలో..

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో..

సృజనాత్మకత వెలికితీసేందుకు ప్రదర్శనలు దోహదం

పాఠశాలల్లో ఘనంగా సైన్స్ డే వేడుకలు

గురుద్వారా, న్యూస్‌టుడే: పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి ప్రదర్శనలు దోహదపడతాయని నారాయణ ఎస్‌డీ పాఠశాల ప్రిన్సిపల్ రూపజ్యోతి అన్నారు. సీతమ్మధార పాఠశాలలో శనివారం విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను ఆమె ప్రారంభించారు. ఏజీఎం రాజ్‌కుమార్, కోఆర్డినేటర్ జ్యోతి, వైస్‌ప్రిన్సిపల్స్ శిరీష, అలేఖ్య పాల్గొన్నారు.

సీతంపేట, న్యూస్‌టుడే: డాక్టర్ లంకపల్లి బుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు పేపర్, పోస్టర్ ప్రజెంటేషన్, సైన్స్ క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ జి.టి.నాయుడు, అధ్యాపకులు రాధాదేవి, జి.ఆనంద్, ఎస్.స్వాతి, బి.రామారావు, ఎస్.శివజ్యోతి పాల్గొన్నారు.

మురళీనగర్, న్యూస్‌టుడే: మాధవధారలోని జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో సి.వి.రామన్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. సమగ్ర శిక్షా పర్యవేక్షణ అధికారి శ్రీదేవి విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులు, నమూనాలను పరిశీలించారు. విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రధానోపాధ్యాయురాలు బి.హేమలత ఉపాధ్యాయులు గీతాలక్ష్మి, లక్ష్మీపద్మ, ప్రశాంతి, రాధ, మంజుల, రాజునాయుడు పాల్గొన్నారు.

సీతంపేట, న్యూస్‌టుడే: ప్రతివ్యక్తి తన ఆలోచనలను ఆచరణలోకి తీసుకొచ్చి కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని సీఎంఎఫ్ఆర్ఐ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ జోకె కియాకుడన్ అన్నారు. ప్రిజమ్ కళాశాలలో నిర్వహించిన సైన్స్ డేలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కళాశాల కరస్పాండెంట్ డి.సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ తమలో ఉన్న జిజ్ఞాసను వృద్ధి చేసుకుంటూ శ్రమించేతత్వం పెంచుకోవాలన్నారు.

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులు తయారు చేసిన నమూనాలను కళాశాల ప్రిన్సిపల్ ఆర్.మంజుల వీక్షించారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. వృక్షశాస్త్ర విభాగాధిపతి టి.ఎం.నివేదిత, అధ్యాపకులు పి.ఎల్.శరణ్య, బి.సంతోషి, అరుణపద్మ, లావణ్య పాల్గొన్నారు.

జ్ఞానాపురం, న్యూస్‌టుడే: విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థుల ప్రతిభను వెలికితీస్తాయని సెయింట్ జోసెఫ్ కళాశాల కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ షైజీ పేర్కొన్నారు. కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. వృక్షశాస్త్ర విభాగాధిపతి కె.మాణిక్యకుమారి పాల్గొన్నారు.

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: అక్కయ్యపాలెంలోని ఎంబీ పాఠశాల విద్యార్థులు రూపొందించిన పలు ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. వీటిని తిలకించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు తరలివచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం.పద్మలత, ఉపాధ్యాయులు గంగాభవాని, మౌనిక, సుజాత, శ్రీకన్య, రమాదేవి పాల్గొన్నారు.

సెయింట్ జోసెఫ్ కళాశాలలో..

అక్కయ్యపాలెం ఎంబీ పాఠశాలలో..

(c) eenadu

గాజువాక

• గాజువాక • విశాఖ పశ్చిమం

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

గాజువాక: 98494 65088

పశ్చిమం (గోపాలపట్నం): 95428 96869

గోపాలపట్నం, న్యూస్‌టుడే: **సమస్య:** జీవీఎంసీ 52వ వార్డు పాతకరాస రామాలయం వీధిలో డ్రైనేజీలో పూడికలు తొలగించడం లేదు. – **పాపారావు, పాతకరాస,** **సమాధానం :** ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపడతాం. – **మూర్తి, శానిటరీ ఇన్‌స్పెక్టర్,** ?: జీవీఎంసీ 90వ వార్డు సాకేతపురంలో వీధి దీపాల నిర్వహణ అధ్వానంగా ఉంది. – **అర్జునరావు, సాకేతపురం,** ✔: దీపాల మరమ్మతులు చేపడతాం. –**గోవిందరావు, వీధిదీపాల నిర్వాహకులు**

న్యూస్‌టుడే, గాజువాక, పెదగంట్యాడ

?: కణితిరోడ్డు వజ్రా కాంప్లెక్సు, శీలానగర్ రిజిస్ట్రార్ ఆఫీస్‌రోడ్డులో డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయి. మురుగునీరు ముందుకు పారడం లేదు. –**బాపిరాజు, గాజువాక, రాము, శీలానగర్,** ✔: సిబ్బందితో ప్రత్యేక శుభ్రత చర్యలు చేపట్టాం. – **కిరణ్‌కుమార్, ఏఎంఒహెచ్**

ఎట్టకేలకు గోతులు పూడ్చారు..

స్పందనకు వందనం

‘ఈనాడు’లో గోతుల ప్రమాదాలపై వచ్చిన వార్తలకు సంబంధిత అధికారులు స్పందించారు. చినగంట్యాడ, వుడాకాలనీ, గొంతెనవానిపాలెంలో గోతులను పూడ్చారు. మట్టి దిబ్బలను తొలగించడంతో నివాసితులు ఊపిరి పీల్చుకున్నారు. –న్యూస్‌టుడే, చినగంట్యాడ (గాజువాక)

హైస్కూల్లో విగ్రహావిష్కరణ వేడుక

గాజువాక, న్యూస్‌టుడే : గాజువాక హైస్కూల్లో శనివారం జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహావిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. పాఠశాల హెచ్‌ఎం విజయప్రశాంతి ఉద్యోగ విరమణ సందర్భంగా ఆవరణలో ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు. కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, గంధం శ్రీనివాస్‌లు విగ్రహావిష్కరణలో పాలుపంచుకున్నారు.

మొక్కల సాగు.. వ్యాపకం బాగు...

ప్రభుత్వాసుపత్రిలో కూరగాయల దిగుబడి..

మొక్కల పనిలో సిబ్బంది

మల్కాపురం, న్యూస్‌టుడే: ఆసక్తి ఉండాలే గాని మనకున్న కొద్దిపాటి స్థలాన్ని కూడా సద్వినియోగం చేసుకొని ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు. దీనికి ఉదాహరణ జీవీఎంసీ 40వ వార్డు గాంధీగ్రాం ప్రభుత్వ పశువుల ఆసుపత్రి. పలు రకాల చెట్లు, కూరగాయల పంటలు ఆ ప్రాంగణంలో కనిపిస్తాయి. చక్కగా కాయలు కూడా కాసి ఉంటాయి. పశువుల ఆసుపత్రి కావడంతో నిత్యం ఏదో ఒక పనిమీద వచ్చే ప్రజలు వీటిని చూసి సిబ్బంది ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు.

హుద్ హుద్ తర్వాత..: హుద్ హుద్ తుపాను సమయంలో ఈ ఆసుపత్రి ప్రాంగణంలోని పచ్చదనం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. భారీ వృక్షాలు నేలకూలాయి. దీంతో ప్రాంగణం మైదానంలా మారింది. కొంతవరకైనా పోయిన ఆహ్లాదం తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడి వైద్యులు సిబ్బంది బాదం, మామిడి, బొప్పాయి, మునగ, కూరగాయల సాగుపై మొగ్గుచూపారు. దీని వల్ల పచ్చదనంతో పాటు కూరగాయలు, పండ్ల దిగుబడి పొందవచ్చనే ఉద్దేశంతో ఈ తరహా మొక్కలు, చెట్లు పెంచుతున్నారు.

పండించిన కూరగాయలు

మందులు లేకుండా.. టమటా, వంగ, పచ్చి మిరపకాయలు, బెండకాయలు, ఆకుకూరలు ప్రస్తుతం పండిస్తున్నారు. వీటి సాగుకు ఎటువంటి క్రిమిసంహారక మందులను వినియోగించరు. వైద్యాధికారి డాక్టరు సునీల్‌కుమార్, సిబ్బంది ఖాళీ సమయంలో ఈ మొక్కల పనిమీద ఉంటారు.

అందరి సహకారంతోనే.. : పారిశ్రామిక ప్రాంతంలో పచ్చదనం అవసరం ఎంతో ఉంది. మావంతుగా పశువుల ఆసుపత్రి ప్రాంగణంలో పచ్చదనానికి కృషిచేస్తున్నారు. కొన్నిరకాల కూరగాయల మొక్కలు ఇప్పుడు కాపునకు వచ్చాయి. మాకు పనిలో కొంచెం సేపు ఖాళీ దొరికితే కలుపు తీయడం, కాయలు కోయడం, నీళ్లు పెట్టడం చేస్తుంటాం. ఈ పనుల వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. – **డాక్టర్ సునీల్ కుమార్, గాంధీగ్రాం ప్రభుత్వ పశు వైద్యాధికారి**

రక్తదాన శిబిరం విజయవంతం

శిబిరంలో రక్తదానం చేస్తూ..

గాజువాక, న్యూస్‌టుడే: సామాజిక సేవలో భాగంగా గాజువాకలో కిస్నా డైమండ్స్ అండ్ జ్యూయలరీ ఆధ్వర్యంలో శనివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో శిబిరాన్ని సంస్థ అధినేత కొత్తపల్లి రాంబాబు ప్రారంభించి యువతనుద్దేశించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా 130 స్టోర్లలో ఒకే రోజు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభ్యులు పుష్పలత, లక్ష్మణరావు, భీమారావు, దామోదర్, డాక్టర్ అరుణ తదితరులు పాల్గొన్నారు.

లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ

కరాస, న్యూస్‌టుడే : జీవీఎంసీ 56వ వార్డులో ఉన్న తోటవీధి, గొల్లకంచరపాలెం, మళ్లసూరివీధి, తోటవీధి, గోకుల్‌నగర్, పోస్టాఫీసువీధి తదితర ప్రాంతాలలో ఎమ్మెల్యే గణబాబు పర్యటించి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.

పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, తెదేపా నాయకులు

పింఛన్లు అందుకున్న లబ్ధిదారులతో ఎమ్మెల్యే గణబాబు

★ గాజువాక, పెదగంట్యాడ, న్యూస్‌టుడే : గాజువాక 73వ వార్డులో ఎన్టీఆర్ భరోసా భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ నిర్వహించారు. ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, వార్డు అధ్యక్ష కార్యదర్శులు సింగూరి అనంత్, బలగా బాలు నాయుడు, నంబారు దేవుడు తదితరులు పాల్గొన్నారు.

ఆర్సీడీ ఆసుపత్రిలో లిఫ్ట్ ప్రారంభం

పెదవాల్తేరు: పెదవాల్తేరు రాణిచంద్రమణి దేవి (ఆర్.సి.డి.) ఆసుపత్రిలో రూ.53 లక్షల డీఎంఈ నిర్వహణ నిధులతో ఏర్పాటు చేసిన లిఫ్టును జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పై అంతస్తులో ఆపరేషన్ థియేటర్ ఉండటంతో దివ్యాంగ రోగులను తరలించడం ఇబ్బందికరంగా ఉండేదన్నారు. ప్రస్తుతం పెద్ద లిఫ్టును ఏర్పాటు చేయడంతో రోగులతోపాటు సహాయకులకు సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ భవానీప్రసాద్, డాక్టర్ ఎం.చంద్రశేఖర్ పాల్గొన్నారు.

పందుల పని పట్టారు.. కుక్కలు తరలించారు..

సింధియ, న్యూస్‌టుడే: పారిశ్రామిక ప్రాంతం 60వ వార్డు గుల్లలపాలెం, ఎంఐజీ వుడా కాలనీల్లో గెడ్డలన్నీ పందులకు నిలయంగా మారాయి. అలాగే రాత్రిపూట వీధుల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. ఇటీవల పలువురు దీనిపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్ సతీష్ పశ్చిమ జోన్ సంబంధిత విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శనివారం ఉదయం ప్రత్యేక సిబ్బంది అయిదు పందులను కాల్చారు. అలాగే మూడు కుక్కలను పట్టుకుని వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు.

శ్రీవారికి విశేష ఆరాధన

పెదగంట్యాడ, న్యూస్‌టుడే: వాంబేకాలనీలో గరుడాద్రిపై కొలువైన వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారికి విశేష ఆరాధన, సామూహిక అర్చనలు జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల తాకిడితో ఆలయం కిటకిటలాడింది. ఆలయ ధర్మకర్త మంజుల, ఛైర్మన్ రమణ తదితరులు పర్యవేక్షించారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో అన్న సమారాధన జరిపారు.

తిరుమల బాలాజీకి ప్రత్యేక పూజలు

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే: శీలానగర్ ఎస్టీబీఎల్ ప్రాంగణంలోని శ్రీ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రంలో శనివారం బాలాజీకి ప్రత్యేక పూజలు జరిగాయి. సుప్రభాతసేవ, తోమాలసేవ, అర్చన, అభిషేకం, అలంకరణ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో భారీ అన్న ప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం సహస్ర నామార్చన పూజ చేపట్టి భక్తులకు అల్పాహారం అందించారు.

5 నుంచి సాయినాథుడి ఉత్సవాలు

పెదగంట్యాడ, న్యూస్‌టుడే: సమతానగర్‌లోని శిర్డీసాయి శాంతి ధామంలో 12వ వార్షికోత్సవాలు మార్చి 5 నుంచి 12 వరకూ నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం సాయినాథుడిని ప్రత్యేకంగా అలంకరించి సంప్రదాయ పూజలు జరిపారు. 5న ధునిపూజ, 12న మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు జరుగుతాయన్నారు.

ఆలోచన రేగే.. ఆవిష్కరణ అదిరే..

గోపాలపట్నం బాలుర ఉన్నత పాఠశాలలో సర్ సి.వి.రామన్‌కు నివాళి అర్పిస్తున్న ఉపాధ్యాయులు

శ్రీ వేంకటేశ్వర పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శనను తిలకిస్తున్న షిప్‌యార్డు డీజీ కలాం ప్రిన్సిపల్ సర్వేశ్వరరావు

దువ్వాడ మాస్టర్ మైండ్స్ పాఠశాలలో..

గాజువాక, పెదగంట్యాడ, మల్కాపురం, న్యూస్‌టుడే: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో శనివారం వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇండియన్ నేవీ కమాండర్ డాక్టర్ శ్యామ్‌ప్రసాద్‌ధర్, కరస్పాండెంట్ మానస త్రినాథ్ తిలకించారు. ★ బీసీ రోడ్డు విజ్ఞాన్ స్కూల్లో వైజ్ఞానిక ప్రదర్శనను జీవీఎంసీ ఏఎంవోహెచ్ డాక్టర్ కిరణ్‌కుమార్, జనసేన కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి ప్రారంభించారు. ★ చైతన్యనగర్ రవీంద్రభారతి పాఠశాల, చైతన్య మహిళా కళాశాల, శ్రీనగర్ ఆపిల్ పాఠశాల, నడుపూరు ఉన్నత పాఠశాల, చంపతి పాఠశాల, 71వ వార్డు కుంచుమాంబకాలనీ ఎక్సలెంట్ పాఠశాలలో సైన్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

★ పెదగంట్యాడ శరత్ పబ్లిక్ పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శనను కూటమి నాయకులు పులి రమణారెడ్డి, తదితరులు తిలకించారు.

కరాస, న్యూస్‌టుడే : రామ్మూర్తిపంతుల పేట జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో జరిగిన సైన్స్ దినోత్సవంలో గోపాలపట్నం ఎంఈవో దివాకర్, ప్రధానోపాధ్యాయులు రాజ్యలక్ష్మి, ఉపాధ్యాయులు సస్య, జానకీరాం, రవిరామ్, హైమ, రత్నం తదితరులు పాల్గొన్నారు.

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే : దువ్వాడ మాస్టర్ మైండ్స్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ ఎం.తులసీ, కరస్పాండెంట్ రంగనాథ్ పాల్గొన్నారు.

ఏవీకే పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శనను తిలకిస్తున్న కమాండర్ డాక్టర్ శ్యామ్‌ప్రసాద్‌ధర్, కరస్పాండెంట్ మానస త్రినాథ్

గోపాలపట్నం, ఎన్ఏడీకూడలి, న్యూస్‌టుడే: గోపాలపట్నం జిల్లా పరిషత్ బాలుర, బాలికోన్నత పాఠశాల, కొత్తపాలెం, ఎల్లపువానిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎన్ఏడీకూడలి దరి నారాయణ పాఠశాల, జీవీఎంసీ 90వ వార్డు బుచ్చిరాజుపాలెం మండల ప్రాథమికోన్నత పాఠశాల, ఎన్ఏడీకూడలి శ్రీచైతన్య టెక్నో పాఠశాలల్లో సైన్స్ దినోత్సవం నిర్వహించారు.

★ ఉక్కునగరం(సెక్టార్-3), న్యూస్‌టుడే: ఉక్కునగరం ఐడియల్ హైస్కూల్‌లో సైన్స్ దినోత్సవం ఘనంగా జరిగింది. పూర్వ శాస్త్రవేత్త శివాజీ చదరం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ వి.రామారావు, టి.ఎల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. డిపాల్ పబ్లిక్ స్కూల్‌లో సైన్స్ దినోత్సవం ఘనంగా జరిగింది.

ఉత్సాహంగా విజ్ఞాన భారతి వార్షికోత్సవం

కణితిరోడ్డు (గాజువాక), న్యూస్‌టుడే : భారతీయ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కణితిరోడ్డు విజ్ఞానభారతి పాఠశాల 44వ వార్షికోత్సవం శనివారం సందడిగా సాగింది. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు భాజపా కన్వీనర్ కరణంరెడ్డి నర్సింగరావు, విజ్ఞాన కేంద్రం జిల్లా కార్యదర్శి శ్రీధర్, డాక్టర్ నాగమల్లేశ్వరరావు, ప్రిన్సిపల్ మహాలక్ష్మి బహుమతులు అందజేశారు.

విజేతలకు బహుమతులు అందజేస్తున్న కన్వీనర్ కేఎన్ఆర్, బీవీకే ప్రతినిధులు

సంఘ బలోపేతానికి సభ్యులు కృషిచేయాలి

ఎన్ఏడీకూడలి (కరాస), న్యూస్‌టుడే: ఎన్ఏడీ కూడలిలోని జనవిజ్ఞాన వేదిక ఆవిర్భావ దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు.

వేడుకలో పాల్గొన్న సభ్యులు

జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సంఘ బలోపేతానికి సభ్యులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో శేషగిరి, పరశురాం, పీవీ రమణ, ప్రసాద్ పాల్గొన్నారు.

లారీ ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

గాజువాక: జాతీయ రహదారి పాత గాజువాక కూడలి వద్ద శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తిని లారీ ఢీకొనడంతో మృతిచెందారు. పాత గాజువాక సిగ్నల్ వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో బీహెచ్‌పీవీ నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు క్షతగాత్రుడిని కేజీహెచ్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సి.ఐ. హుస్సేన్ తెలిపారు.

బూడిద కుప్పలు.. తప్పని తిప్పలు

క్లిక్ క్లిక్

శ్రీనగర్ (గాజువాక), న్యూస్‌టుడే : బొగ్గులారీల తాకిడితో పోర్టు వై. జంక్షన్ నుంచి చినగంట్యాడ జగ్గుసెంటర్ వరకూ రహదారి బూడిద కుప్పగా మారుతోంది. అటుగా రాకపోకలు సాగించే వాహన చోదకులు, పాదచారులు ముక్కుమూసుకొని అడుగు ముందుకేయాల్సి వస్తోంది. గంగవరం పోర్టు, ఆటోనగర్, ఇతర పరిశ్రమలు, యార్డుల నుంచి వచ్చే భారీ వాహనాలు గుట్టలకొద్దీ బూడిదను రాలుస్తున్నాయి. లోడు బళ్ల పైన టార్పాలిన్ సరిగ్గా కప్పకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

విభాగినులు వెలవెల

దర్పణం

గాజువాక, న్యూస్‌టుడే: పచ్చదనంతో కళకళలాడాల్సిన బీసీ రోడ్డులోని సెంటర్ డివైడర్లు మొక్కల్లేక దిక్కులు చూస్తున్నాయి. గంగవరం గాంధీ బొమ్మ సెంటర్ నుంచి పెదగంట్యాడ మీదుగా దయాల్‌నగర్ వరకూ డివైడర్లు దిష్టిబొమ్మలుగా మిగిలాయి. పలుమార్లు జీవీఎంసీ ఉద్యాన విభాగం సిబ్బంది మొక్కలు నాటినా వాటి ఆలనా పాలనా పట్టించుకోకపోవడంతో మూడునాళ్ల ముచ్చటగానే మిగులుతోంది.

పెదగంట్యాడలో అలంకారప్రాయంగా డివైడర్

నీరు పట్టాలంటే భయమే..

పూర్తిగా ధ్వంసమైన ప్లాట్‌ఫాం

ఫోకస్

పెదగంట్యాడ, న్యూస్‌టుడే : గాజువాక 74వ వార్డు వియ్యపువానిపాలెం-ముసిలినాయుడుపాలెంలో రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన బోర్‌వెల్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. జీవీఎంసీ ఆధ్వర్యంలో ప్రజా అవసరాల కోసం బోరువేయగా దాని ప్లాట్‌ఫాం పూర్తిగా ధ్వంసమైంది. నీరు పట్టుకోవడానికి వెళ్లాలంటే సాహసం చేయాల్సి వస్తోంది. ప్లాట్‌ఫాంకు మరమ్మతులు చేయాల్సి ఉంది.

పట్టు తప్పినా.. కట్టు జారినా...

నేటి చిత్రం

సింధియా, న్యూస్‌టుడే: పరిమితికి మించి బరువుతో వ్యాన్లు సేవా రహదారిపై పరుగులు పెడుతున్నాయి. బొటాబొటిగా తాళ్లతో కట్టినా ఒక్కోసారి కట్టుజారి పట్టు తప్పుతున్న సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. శనివారం ఉదయం పారిశ్రామిక ప్రాంతంలో ఇదే మాదిరిగా వ్యాన్లు చాలా వరకు వేగంతో వెళ్లాయి. ఏమాత్రం జారినా వెనుక వస్తున్న వాహన చోదకులు ప్రమాదాల బారిన పడక తప్పదు. పోలీసులు దృష్టిసారించాలని వాహన చోదకులు కోరుతున్నారు.

అసంపూర్తి రహదారితో అవస్థలు

అగనంపూడి, న్యూస్‌టుడే : జీవీఎంసీ 85వ వార్డు పరిధి హోమీ భాబా క్యాన్సర్ ఆసుపత్రి నుంచి ఫార్మాసిటీ పునరావాస కాలనీకి వెళ్లే రహదారిని అసంపూర్తిగా వదిలేయడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. సుమారు కిలోమీటరు పొడవున్న మార్గాన్ని మూడు నెలల క్రితం విస్తరించారు. ఫార్మా కాలనీ వద్ద విద్యుత్తు స్తంభాలు అడ్డుగా ఉండడంతో అక్కడి ప్రాంతాన్ని వదిలేసి మిగతా రహదారి నిర్మించారు. వారం రోజుల్లోనే స్తంభాలు తొలగించినా మళ్లీ పనులు చేపట్టలేదు. దీంతో అటువైపుగా రాకపోకలు సాగించే పాదచారులు, వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు.

ఆకస్మికంగా తనిఖీ చేసి..
వసతులపై ఆరా తీసి..

ఆపరేషన్ థియేటర్ నిర్వహణపై ఆరాతీస్తున్న డాక్టర్ కృష్ణంరాజు

సింధియా: జీవీఎంసీ గుల్లలపాలెం ఎఫ్ఆర్‌యూను శనివారం వెస్ట్ జోన్ వైద్య ఆరోగ్యశాఖ సహాయ అధికారి డాక్టర్ కృష్ణంరాజు ఆకస్మిక తనిఖీ చేశారు. వారం రోజుల కిందటే జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ అత్యవసర పరిశీలన జరిపిన సంగతి తెలిసిందే. ఆసుపత్రి నిర్వహణపై ఆయన ఒకింత ఆగ్రహం వ్యక్తంచేసి వారం రోజుల్లో సరిచేయాలని.. లేకపోతే వదిలిపోవాలని సూచించారు. కమిషనర్ పర్యటన అనంతరం ఏఎంవోహెచ్ తనిఖీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆసుపత్రిని నిశితంగా పరిశీలించారు. ఆయన వెంట శానిటరీ, మలేరియా విభాగాల అధికారులు, సిబ్బంది ఉన్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

గోపాలపట్నం(ఆర్.ఆర్.వి.పురం), న్యూస్‌టుడే : జీవీఎంసీ 92వ వార్డు ఇందిరానగర్ శ్రీమోదకొండమ్మతల్లి గుడి సమీపాన సుమారు రూ.39 లక్షల జీవీఎంసీ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు స్థానిక వార్డు తెదేపా ఇన్‌ఛార్జి దాడి రమేశ్‌నాయుడు, అధ్యక్షులు కంపర ఆనంద్ శనివారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎన్.సోములు, సత్తిరాజు, తులసీరామ్, నానేపల్లి జయశంకర్, సూర్యకళ, గౌరీ, ఇందు, కనకకుమార్ పాల్గొన్నారు.

విద్యార్థులకు వైద్యసేవలు అందజేత

శ్రామికనగర్(గాజువాక): చట్టివానిపాలెం భాస్కర్ విద్యానికేతన్‌లో లీఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యులు ఆరోగ్య పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పాఠశాల డైరెక్టర్ పి.భాస్కరరావు మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రూ.కోట్ల స్థలం స్వాధీనం

పెదగంట్యాడ, న్యూస్‌టుడే: గాజువాక 76వ వార్డు గోపాలరెడ్డినగర్‌లో అన్యాక్రాంతమైన రూ.కోట్ల విలువచేసే ప్రభుత్వ స్థలాన్ని శనివారం జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొందరు ఇక్కడ రేకుల షెడ్లు వేయగా శుక్రవారం నేలకూల్చిన సంగతి తెలిసిందే. వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ తెదేపా డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ గంధం శ్రీనివాసరావు అధికారులపై ఒత్తిడి తేవడంతో ఉదయం ప్రణాళిక సిబ్బంది స్థలాన్ని స్వాధీనం చేసుకుని బోర్డును పాతారు.

పాఠశాలకు కంచాలు, గ్లాసుల వితరణ

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే: జీవీఎంసీ 68వ వార్డు అక్కిరెడ్డిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అదే గ్రామానికి చెందిన దాతలు సుమారు రూ.36వేలు ఆర్థిక సాయంతో 200 గ్లాసులు, 200 కంచాలు కొనుగోలు చేసి పాఠశాలకు అందజేశారు. శనివారం పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం కాంతం, ఉపాధ్యాయులు, గ్రామ ప్రతినిధుల చేతుల మీదుగా పిల్లలకు పంపిణీ చేశారు. దాతలు ఎస్.అప్పలరాజు, నందకిశోర్, శ్రీవల్లీలను సత్కరించారు. కార్యక్రమంలో పెద్దలు సంద్రాన నూకరాజు, బొడ్డు రమణ, కె.రాంబాబు, అంజి, చిట్టిబాబు, నర్సింహమూర్తి, షాలిని, అంగ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఇంటక్ చీఫ్ వైస్‌ప్రెసిడెంట్‌గా బోగవల్లి నాగభూషణం

సింధియా, న్యూస్‌టుడే: జాతీయ కార్మిక సంఘం ఐఎన్‌టీయూసీ రాష్ట్ర చీఫ్ వైస్‌ప్రెసిడెంట్‌గా పారిశ్రామిక ప్రాంతానికి చెందిన బోగవల్లి నాగభూషణం నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. బోగవల్లి నాగభూషణం ప్రస్తుతం విశాఖ జిల్లా ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. విభజన అనంతరం ఏపీ రాష్ట్ర కమిటీ ద్వారా అన్ని జిల్లాల్లో ఇంటక్ తన కార్యకలాపాలను కొనసాగిస్తుందని బోగవల్లి వెల్లడించారు.

CHANGE OF NAME

I, **BODDI RAMANA** (New Name), S/O B. Venkataswami Previously called **BODDU RAMANA** (Old Name), Resident of 30-69-12, Yadav street, kanithi RHC Vadlapudi R H Colony, Visakhapatnam, Andhra Pradesh, India, Pin: 530046, Now changed my name from **BODDU RAMANA** (Old name) to **BODDI RAMANA** (New name). Henceforth I will be called as **BODDI RAMANA** (New name) for all purpose.

ఘనంగా దర్జీల దినోత్సవం

పెదగంట్యాడ, న్యూస్‌టుడే : అంతర్జాతీయ టైలర్స్ డే సందర్భంగా జిల్లా టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం గాజువాక, పెదగంట్యాడలో వేడుకలు జరిగాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అతికినశెట్టి సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు కె.మల్లికేశ్వరరావు, న్యాయవాది పుల్లయ్యనాయుడు, బొడ్డు సాంబశివరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మల్కాపురం, న్యూస్‌టుడే : ఆన్‌లైన్ వ్యాపారాలు పెరిగాక దర్జీలకు పని తగ్గిందని ప్రజాపిత బ్రహ్మకుమారీ రామేశ్వరీ అన్నారు. జీవీఎంసీ 40వ వార్డు గాంధీగ్రాం షిప్‌యార్డుకాలనీలో శనివారం ప్రజాపిత బ్రహ్మకుమారీస్ కేంద్రంలో ‘టైలర్స్ డే’ వేడుకను మహిళలతో కలిసి ఘనంగా నిర్వహించారు. రాజయోగి, సైకాలజిస్ట్ బీకే.వెంకటరావు, భావని, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

అగనంపూడి, న్యూస్‌టుడే: అగనంపూడి ధర్మసత్రం కూడలిలో మహాత్మాగాంధీ స్వచ్ఛంద సేవా సంఘం, శ్రీబొబ్బిలమాంబ టైలర్ల సంఘాల ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ దర్జీల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సంఘాల ప్రతినిధులు చిత్తా రామారావు, గొల్లవిల్లి గున్న, పెదిరెడ్ల లక్ష్మి, చిత్తా రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

వసంత నవరాత్రి పూజలకు ఏర్పాట్లు

అగనంపూడి, న్యూస్‌టుడే : అగనంపూడి శాంతినగర్ కాలనీలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పరాభవ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి సందర్భంగా ఈనెల 19 నుంచి వసంత నవరాత్రి పూజలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కరపత్రాలను ఆవిష్కరించారు. 27న సీతారాముల కల్యాణం జరుగుతుందన్నారు. ఆలయ ధర్మకర్త ఇ.కె.చారి, సభ్యులు సాయిబ్‌నాయుడు, కృష్ణారావు, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కరపత్రాలను ఆవిష్కరిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు

గుండె చికిత్సలో అనస్థీషియా పాత్ర కీలకం

పీఎంపాలెం, న్యూస్‌టుడే: కార్డియాక్ అనస్థీషియా అనేది వైద్యంలో అత్యంత క్లిష్టమైన విభాగమని ఐఏసీటీఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సురేష్‌నాయర్ అన్నారు. పీఎంపాలెం వైజాగ్ కన్వెన్షన్‌లో ‘ఐయాక్టాకాన్ (ఐఏసీటీఏసీఓఎన్)-2026’ పేరుతో ‘ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కార్డియోవాస్కులర్ థొరాసిక్ అనస్థీషియాలజిస్ట్ (ఐఏసీటీఏ) 29వ జాతీయ సదస్సు జరుగుతోంది. ఏపీ, తెలంగాణ చాప్టర్ల సంయుక్తాధ్వర్యంలో నిర్వహిస్తున్న సదస్సు వివరాలను శనివారం నిర్వాహక కమిటీ సభ్యులు వెల్లడించారు. వైద్య, విజ్ఞాన రంగంలో వస్తున్న మార్పులు, గుండె శస్త్రచికిత్సలో అనస్థీషియా ప్రాధాన్యతపై చర్చించేందుకు సదస్సు దోహదపడుతుందన్నారు. సంఘం ఛైర్మన్ డాక్టర్ వై.రమేష్‌బాబు మాట్లాడుతూ.. సంబంధిత రంగంలో దేశవ్యాప్తంగా 2 వేల మంది నిపుణులు ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సుమారు 300 మంది ఉండటం గర్వకారణమన్నారు. ఐఏసీటీఏ నిర్వాహక కార్యదర్శి మోహన్‌మహారాజ్ మాట్లాడుతూ.. దేశంలోని 450 హార్ట్ సర్జరీ కేంద్రాల్లో 60 వరకు తెలుగు రాష్ట్రాల్లో ఉండటం, ఇక్కడి వైద్య సౌకర్యాలకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో భాగంగా జూనియర్ వైద్యుల కోసం నిర్వహించిన ‘డాక్టర్ జనక్ మెహతా బెస్ట్ పేపర్ అవార్డు’ పోటీలు, సిమ్యులేటర్ సదస్సులు ఆకట్టుకున్నాయి. దేశవ్యాప్తంగా 600 మంది, 200 మందికి పైగా జాతీయ నిపుణులు, 30 మంది అంతర్జాతీయ మేధావులు సదస్సులో పాల్గొన్నారు. ఊపిరితిత్తులు, అనస్థీషియా విభాగంలో వస్తున్న అత్యాధునిక మార్పులపై చర్చించారు. సైంటిఫిక్ ఛైర్మన్ డాక్టర్ ఆర్.గోపీనాథ్, సభ్యులు పి.ఎస్.ఎన్.రాజు, తదితరులు పాల్గొన్నారు.

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా

పద్మశాలి అవివాహితులకు సువర్ణావకాశం
నేడు అవివాహితులకు ఈనాడు పెళ్లిపందిరి
ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, పద్మశాలి అవివాహితులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఈనాడు వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (01 మార్చి 2026 ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

★ మరిన్ని వివరాలకు **91549 18858, 80086 21414** ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ చేయదలచిన అవివాహితుల బయోడేటా, ఫొటోలు పైన తెలియచేసిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు.

నేడు పదోన్నతుల సీనియార్టీ జాబితా

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన ప్రాథమిక సీనియార్టీ జాబితా ఆదివారం విడుదల కానుంది. ఈ మేరకు విద్యాశాఖ కసరత్తు పూర్తి చేసింది. జడ్పీ, మండల పరిషత్తు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థ యాజమాన్యాల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు అవకాశం కల్పించనున్నారు. https://teacherinfo.apcfss.in వెబ్‌సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని డీఈవో మాణిక్యం నాయుడు తెలిపారు. అభ్యంతరాలుంటే సరైన ఆధారాలతో మార్చి 2 నుంచి 7వ తేదీలోపు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి రావాలన్నారు.

45 ఏళ్లు శ్రమిస్తేనే తెదేపాకు ఈ బ్రాండ్

పార్టీ నియోజకవర్గ శ్రేణుల సమావేశంలో సీఎం మాట్లాడారు. 'తెదేపాకు బ్రాండ్ ఒక్కరోజులో రాలేదు. 45 ఏళ్లు శ్రమిస్తేనే అది సాధ్యమైంది. కార్యకర్తలంతా కుటుంబ సభ్యులే. తెదేపా పనైపోయిందంటూ ప్రగల్భాలు పలికినవారంతా కాలగర్భంలో కలిసిపోయారు. ప్రజలు మన మీద విశ్వాసం పెట్టుకున్నారు. వైకాపాకు ప్రతిపక్ష హోదా లేకుండా 11 సీట్లు ఇచ్చారంటే ఆ పార్టీపై ప్రజలకున్న కోపం, రాష్ట్రానికి చేసిన ద్రోహమే కారణం.' అని సీఎం అన్నారు. ప్రజలతో నిత్యం మమేకం కావాలని సూచించారు. పార్టీకి మీరే బలమని, అధికారంలోకి వచ్చామన్న ధీమా వద్దన్నారు. 'నమ్మకం కుదరకపోతే ఎవరినైనా సరే పక్కన పెడతాను. మైటీడీపీ యాప్‌లో ప్రతి కార్యకర్త పనితీరును పరిశీలిస్తున్నాం. దీని ఆధారంగా సముచిత స్థానం కల్పిస్తాం.' అని చెప్పారు.

ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ..

ప్రజా వేదికలో పాల్గొన్న అశేష జనవాహిని

మూడేళ్లలో పూర్తి..

'ఉత్తరాంధ్ర జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసి, ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం. వంశధార-నాగావళి, నాగావళి-చంపావతి నదుల అనుసంధాన ప్రక్రియను పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా గోదావరి జలాలను జిల్లాకు తీసుకొస్తాం. తోటపల్లి ప్రాజెక్టును ప్రారంభించి, పూర్తి చేసి నీళ్లిచ్చా' అని సీఎం పేర్కొన్నారు.

విమానాశ్రయంతో మారనున్న రూపు

భోగాపురంలో ప్రారంభించనున్న అంతర్జాతీయ విమానాశ్రయం విజయనగరం జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చనుంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయి. పలు ఐటీ సంస్థలు విశాఖకు వస్తున్నాయి. ఆర్థిక అసమానతలు తగ్గించి పేదరికం లేని సమాజాన్ని స్థాపించడమే లక్ష్యం' అని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులన్నీ ఇలా తీర్చిదిద్దండి.. చీపురుపల్లి ప్రాంతీయాసుపత్రి పరిశుభ్రంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్యులు, సిబ్బందిని అభినందించారు. ఈ ఆసుపత్రిని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు సూచించారు.



పింఛను లబ్ధిదారులతో కలిసి అభివాదం

పరిశ్రమలు తెస్తాం.. ఉద్యోగాలిస్తాం

పైలపేట సభలో సీఎం చంద్రబాబు

ఈనాడు- విజయనగరం, న్యూస్‌టుడే, చీపురుపల్లి, గ్రామీణం, గరివిడి

జిల్లాలో ప్రజల జీవన ప్రమాణాలు ఇంకా మెరుగుపడాలని, ఈ మేరకు కొత్త పరిశ్రమలు తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాలిస్తామని, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసానిచ్చారు. చీపురుపల్లి మండలం రావివలస పంచాయతీ పైలపేట గ్రామంలో శనివారం జరిగిన ప్రజా వేదికలో మాట్లాడారు. జిల్లాలో సగటున 4.3 మీటర్లలో భూగర్భ జలం లభ్యమవుతోందని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతుల అవసరం మేరకు వ్యవసాయ బోర్లు వేయిస్తామని, వెంటనే విద్యుత్తు సదుపాయం కల్పిస్తామని చెప్పారు.

విద్యార్థినికి ఆటోగ్రాఫ్ ఇస్తూ..

ఉద్యాన సాగుకు ప్రణాళిక..

జిల్లాలో ఎక్కువగా మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు. ఇది లాభదాయకంగా ఉందని రైతులు భావిస్తున్నారు. మొక్కజొన్న కంటే పండ్ల తోటలు, కూరగాయలపై దృష్టి సారించాలి. ఉద్యాన పంటలు వేసేందుకు ముందుకు రావాలి. ఇందుకు అన్ని విధాలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది. రానున్న రెండేళ్లలో జిల్లాలో 40 వేల నుంచి 50 వేల ఎకరాల్లో చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. జిల్లాకు విశాఖ మెగా సిటీతో పాటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, సముద్ర తీర ప్రాంతం.. ఇలా అన్నీ అందుబాటులో ఉన్నాయి. పండ్లు, కూరగాయల ఉత్పత్తులను దేశ, విదేశాలకు ఎగుమతులు చేసుకునే అవకాశం ఉంది.

రాష్ట్రానికి మంచి రోజులు..

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని, వ్యవస్థలను నాశనం చేసింది. ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది. తెలుగు ప్రజల ప్రతినిధిగా రాష్ట్ర పునర్ నిర్మాణానికి అహర్నిశలు కృషిచేస్తున్నందుకు సీఎంకు ధన్యవాదాలు.

– కలిశెట్టి అప్పలనాయుడు, ఎంపీ

ఆర్ఈసీఎస్‌ను పునరుద్ధరించాలి

'చీపురుపల్లి ఆర్ఈసీఎస్‌ను పునరుద్ధరించాలి. తోటపల్లి ప్రాజెక్టుకు మీరే శంకుస్థాపన చేసి, పనులు పూర్తిచేసి ప్రారంభించారు. 2019-24 మధ్యకాలంలో పాలకులు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారు. కాలువల్లో పూడికలు కూడా తీయించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక కాలువల్లో పనులు ప్రారంభమయ్యాయి. గుర్ల మండలంలో రూ.5 వేల కోట్ల పెట్టుబడితో 1,100 మందికి ఉపాధి కల్పించేందుకు ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు.

– కిమిడి కళా వెంకటరావు, ఎమ్మెల్యే

విద్యార్థినులతో మాటామంతి

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభించిన అనంతరం సీఎం బాలికలతో ముచ్చటించారు. 'ఏం చదువుతున్నారు.. క్యాన్సర్ పట్ల అవగాహన ఉందా..' అని ప్రశ్నించారు. సర్వైకల్ క్యాన్సర్‌తో ముందు తరాలను పోగొట్టుకున్నామని, భవిష్యత్తులో ఆ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ప్రధాన మంత్రి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని విద్యార్థినులకు వివరించారు. సీఎం ఆటోగ్రాఫ్ కావాలని అడిగిన బాలికకు నవ్వుతూ సంతకం చేసి ఇచ్చారు.

● ఆసుపత్రి మొదటి అంతస్తు నుంచి కిందకు వచ్చే క్రమంలో ఓ మూలలో కొద్దిపాటి వస్తువులు బయట ఉండడాన్ని గమనించిన సీఎం దాన్ని స్టోర్ రూమ్‌గా మార్చాలని ఆదేశించారు. సిబ్బంది రోగుల పట్ల సున్నితంగా వ్యవహరించాలని సూచించారు.

విద్యార్థినితో మాట్లాడుతూ..

వ్యాక్సినేషన్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం

స్వాగతం పలికిన జిల్లా నేతలు

ముఖ్యమంత్రి హెలిప్యాడ్ దగ్గర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, చీపురుపల్లి, రాజాం, ఎస్.కోట, నెల్లిమర్ల, ఎచ్చెర్ల, విజయనగరం ఎమ్మెల్యేలు కిమిడి కళావెంకటరావు, కోండ్రు మురళీమోహన్, కోళ్ల లలితకుమారి, లోకం మాధవి, ఎన్.ఈశ్వరరావు, పూసపాటి అదితి గజపతి రాజు, తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు, రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ పాలవలస యశస్వి తదితరులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డి.వీరపాండ్యన్ , తెదేపా రీజనల్ కోఆర్డినేటర్ పి.శ్రీనివాసరెడ్డి, విజయనగరం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్ పాల్గొన్నారు.

ఆదిలో పడక.. చివర్లో పరుగు

రూ.85.53 కోట్ల వినియోగానికి నెలే గడువు

ఈనాడు, విజయనగరం

గ్రామ వికాసానికి బలమైన పునాదిగా. . పేద కూలీలకు వరంగా మారిన ఉపాధి పథకం ప్రయోజనాలను జిల్లా అధికారులు ప్రజలకు అందించలేకపోతున్నారు. కేంద్రం మంజూరు చేసిన నిధులను సకాలంలో ఖర్చు చేయక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మెటీరియల్ కాంపోనెంట్ సొమ్ము వాడకంలో వెనకబడుతున్నారు. వైకాపా హయాంలో 2019-24 మధ్య రూ.1,062 కోట్లు మురిగిపోయాయి. గత ఆర్థిక సంవత్సరంలో మరో రూ.100 కోట్లను వృథాగా వదిలేశారు. ఈసారి 50 శాతం మాత్రమే వాడారు.

● మండల పరిషత్తుల పరిధిలో రూ.40.65 కోట్లకు రూ.15.76 కోట్లు వెచ్చించారు.

● పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ సహా పలు ప్రభుత్వ శాఖల లక్ష్యం రూ.126.51 కోట్లు. ఇంకా రూ.85.53 కోట్లు వినియోగించాలి.

బొబ్బిలి మండలం విజయపురి గ్రామానికి రూ.47 లక్షలతో నిర్మిస్తున్న రోడ్డు

అందులోనూ అవకతవకలే

● పూసపాటిరేగ మండలంలోని ఓ క్షేత్రసహాయకుడు దొంగ మస్తర్లతో రూ.90 వేల వరకు పక్కదారి పట్టించాడు. ● నెల్లిమర్ల మండలానికి చెందిన ఓ క్షేత్ర సహాయకురాలు తన భర్తను విధులకు పంపించారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ నిర్వహించారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పదిమందిని పక్కన పెట్టారు.

ఆ లక్ష్యం పూర్తి.. పేద కూలీలకు సగటున 122 పని దినాలు కల్పించాలని లక్ష్యం నిర్దేశించగా, సరాసరి 121 వరకు కల్పించారు. సగటున రోజు కూలి కింద రూ.266 చెల్లించారు. రాష్ట్రంలో అత్యధికంగా 1,97,791 పని దినాలు కల్పించాలి.

19.2.26 వరకు కాంపోనెంట్ నిధుల వినియోగం (రూ.కోట్లలో)

నియోజకవర్గం	లక్ష్యం	ఖర్చు	మిగులు
రాజాం	18.50	9.09	9.41
ఎస్.కోట	45.07	28.75	16.32
విజయనగరం	3.99	1.20	2.79
బొబ్బిలి	24.26	11.69	12.57
చీపురుపల్లి	23.37	8.82	14.55
గజపతినగరం	29.98	12.24	17.74
నెల్లిమర్ల	5.18	3.07	2.11

జిల్లా ప్రాజెక్టుకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు

వేపాడ, న్యూస్‌టుడే: సైన్స్ దినోత్సవంలో భాగంగా విజయవాడలో నిర్వహించిన 'సైన్సు సమగ్ర మహోత్సవం-2026'లో బక్కునాయుడుపేట ఆదర్శ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టు అందరి ప్రశంసలు అందుకుందని ప్రిన్సిపల్ ఈశ్వరరావు శనివారం తెలిపారు. టీజీటీ సైన్సు ఉపాధ్యాయుడు పి.రామకృష్ణారావు సారథ్యంలో 8వ తరగతి విద్యార్థులు జ్యోత్స్న, పావని, పద్మశ్రీజ రూపొందించిన ఫాగ్ డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టు జిల్లా తరఫున ప్రదర్శించేందుకు ఎంపికైంది. దీనికి ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం దక్కిందన్నారు. వీరికి వేసవిలో జరిగే రోబోటిక్స్ శిబిరానికి ఆహ్వానం లభించిందన్నారు. వీరిని ఉపాధ్యాయులు అభినందించారు.

ప్రాజెక్టును ప్రదర్శిస్తున్న విద్యార్థినులతో ఉపాధ్యాయుడు

91.69 శాతం పింఛన్ల పంపిణీ

మయూరి కూడలి: ఉమ్మడి జిల్లాలో పింఛన్ల పంపిణీ ప్రశాంతంగా జరిగింది. 4,08,056 మందికి అందించాల్సి ఉండగా.. శనివారం సాయంత్రానికి 3,74,168 మందికి (91.69శాతం) రూ.158 కోట్లు ఇచ్చినట్లు డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ తెలిపారు.

EXPANDING REAL ESTATE GROUP
REQUIRED
❖Sr. LAND AGENTS
❖MARKETING TEAMS / ASSCOCIATES
Attractive Commissions + Growth Opportunity. Experienced / Aggressive Freshers Welcome
7997996785
VIZAG / VIJAYANAGARAM / SRIKAKULAM

అగ్రికల్చరల్ ల్యాండ్ లీజు కొరకు కావలెను
రైతులకు ఫిక్స్‌డ్ ఆదాయ అవకాశం
వ్యవసాయ భూమి 15 సంవత్సరాల లీజు కొరకు కావలెను.
విస్తీర్ణం : 1000 ఎకరాలు
ఏరియా : విజయనగరం జిల్లా & పరిసర ప్రాంతాలు
మండలాలు : గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ, దత్తి రాజేరు, మెరకముడిదాం, పాచిపెంట, మక్కువ, సీతానగరం, బలిజిపేట, రామభద్రపురం, మానాపురం, బాడంగి, తెర్లాం, సాలూరు, పార్వతీపురం.
1. గజపతినగరానికి 30 కి.మీ సమీపంలో
2. లోడ్ మోసే ట్రక్కులకు రోడ్డు యాక్సెస్ అవసరం
3. ఆసక్తిగల రైతులు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మరిన్ని వివరాల కొరకు సంప్రదించగలరు.
63091 25656
72079 04289



(c) eenadu

రామోజీ ఫిల్మ్‌సిటీలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు

SheShines 1st - 31st March - 2026

ఈ నెల 31 వరకు అవకాశం

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: రంగమేదైనా తమకు సాటి లేదని మహిళామణులు చాటిచెబుతున్నారు. వారి స్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకునే వేళ రామోజీ ఫిల్మ్‌సిటీ మార్చి నెలను అతివలకు అంకితం చేస్తూ మహోత్సవాలను నిర్వహిస్తోంది. నేటి నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక ఆఫర్లతో మహిళలు ఫిల్మ్‌సిటీని సందర్శించేందుకు వీలు కల్పించింది. వివిధ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని వయసుల మహిళలు సినీ ప్రపంచంలో విహరించి, వినోదం, సినిమాటిక్ వైభవాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. రామోజీ స్టూడియో టూర్‌లో అద్వితీయ సినిమా సెట్ల వీక్షణం, లైవ్ షోలు, రైడ్స్, సాహసాల నెలవు సాహస్ సందర్శన, అలరించే పక్షుల పార్కు, సీతాకోకచిలుకల గార్డెన్, మోషన్ క్యాప్చర్, వర్చువల్ షూట్, మాయాలోక్ ఇలా ఎన్నో ఆకర్షణలను తిలకించవచ్చు.

సద్వినియోగం చేసుకోండి..

రామోజీ ఫిల్మ్‌సిటీ మహిళా దినోత్సవ ఆఫర్‌లో భాగంగా అన్ని వయసుల మహిళలకు ఒక రోజు రూ.1111 + జీఎస్టీ, కనీసం 11 మంది బృందంగా వస్తే ఒక్కొక్కరికి రూ.999 + జీఎస్టీతో ప్రవేశ రుసుం ఉంటుంది. బృందాలుగా వచ్చి వేడుకలు మరింత ఉత్సాహంగా జరుపుకొనేందుకు ఇదే మంచి తరుణం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళా మణులంతా ఉత్సాహంగా పాల్గొని మరిచిపోలేని మధురానుభూతి పొందండి.

మరిన్ని వివరాలకు..
www.ramojifilmcity.comలో లాగిన్ అవ్వండి. లేదా 76598 76598కు కాల్ చేయండి.

ఆనందం నిండుగా.. ఆవిష్కరణల పండగ



పోటీల్లో గెలిచిన జట్లకు బహుమతులు అందజేస్తున్న అతిథులు

డెంకాడ, న్యూస్‌టుడే: డెంకాడ మండలం జొన్నాడలోని లెండి ఇంజినీరింగ్ కళాశాలలో మూడురోజుల పాటు నిర్వహించిన జాతీయస్థాయి ఇన్నోవేషన్ సమ్మిట్-2026 శనివారంతో ముగిసింది. చాలెంజ్ సీఈవో సత్యేంద్ర, ఇన్ఫోసిస్ ప్రతినిధి జగదీష్, టీసీఎస్ ప్రతినిధి రామరాజు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఐటీ రంగంలో ఆవిష్కరణలకు కమ్యూనికేషన్ కీలకమన్నారు. హ్యాక్‌థాన్ 2.0 పోటీల్లో ప్రథమ విజేతగా నిలిచిన ఎన్ఎస్ఆర్ఐటీ ఇన్నోజెనిక్స్(విశాఖ) జట్టుకు రూ.లక్ష, ద్వితీయ స్థానంలో నిలిచిన లెండి కళాశాల ఓజస్‌విక్స్‌కు రూ.50 వేలు, తృతీయ స్థానం సాధించిన బ్రహ్మపుర నెక్స్‌ట్‌క్రూ బృందానికి రూ.25 వేలు అందజేశారు. అనంతరం విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రామారెడ్డి, వైస్ ఛైర్మన్ శ్రీనివాసరావు, కార్యదర్శి శివరామకృష్ణ, వైస్ ప్రిన్సిపల్స్ హరిబాబు, అంజిరెడ్డి, కన్వీనర్లు జి.ప్రకాష్‌బాబు, వసంత్, విభాగాధిపతులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న విద్యార్థిని నృత్య ప్రదర్శన

పరీక్షల భయాన్ని తరిమికొట్టేయండి..!

పదో తరగతి విద్యార్థుల కోసం ఉచిత వెబినార్ నేడే

ఈనాడు ప్రతిభ | శ్రీచైతన్య

ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో కీలకం. చదువుల్లో విద్యార్థి సామర్థ్యానికి టెన్త్ క్లాస్ ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. అందుకే పదో తరగతి వార్షిక పరీక్షలను విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారు. అధిక మార్కులు సాధించాలనే లక్ష్యంతోపాటు తమపై తల్లిదండ్రులకు ఉండే అంచనాలను అందుకోవాలనే తపన ఆందోళనను పెంచేస్తుంది. పరీక్ష తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ కొందరిలో భయం పెరిగి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంటుంది. ఇలాంటి ఆందోళన భయాలను, ఆందోళనలను పోగొట్టి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు, 'ఈనాడు-ప్రతిభ' సంయుక్తంగా ఉచిత వెబినార్ నిర్వహిస్తున్నాయి. పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో వివరిస్తూ, అత్యుత్తమ మార్కులు సాధించడానికి ఈ వెబినార్ మార్గదర్శనం చేస్తుంది. ప్రముఖ సబ్జెక్టు నిపుణులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తక్కువ సమయంలో సిలబస్‌ను ఏ విధంగా రివిజన్ చేయాలో తెలియజేస్తారు. పరీక్షల భయాన్ని పోగొట్టి, మానసిక స్థితిని స్థిరపరిచేందుకు సైకాలజిస్టులు సూచనలు చేస్తారు. గత ఏడాది టాపర్లుగా నిలిచిన విద్యార్థులు తమ అనుభవాలను వివరించి స్ఫూర్తిని నింపుతారు. టెన్త్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకూ ఈ వెబినార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇదిగో ఈ అంశాలపైనే సూచనలు

- యాక్టివ్ రీకాల్, మైండ్ మ్యాపింగ్ ద్వారా క్లిష్టమైన అంశాలను ఎలా గుర్తుంచుకోవాలి?
- గణితం, సైన్స్‌లో స్కోరింగ్ పాయింట్లు, ప్రజెంటేషన్ టిప్స్.
- ఏకాగ్రతను పెంచే చిన్న చిన్న వ్యాయామాలు.
- పరీక్ష గదిలో టైం మేనేజ్‌మెంట్.
- ఆరోగ్యం, ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
- విద్యార్థులు అడిగే సందేహాలకు నిపుణుల సమాధానాలు.

జూమ్ మీటింగ్, యూట్యూబ్ లైవ్, ఈనాడు.నెట్ ద్వారా వెబినార్‌లో జాయిన్ కావచ్చు

వెబినార్ తేదీ:	మార్చి 1, 2026 (ఆదివారం)
సమయం:	ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు

జూమ్ మీటింగ్ కోసం... | యూట్యూబ్ లైవ్ కోసం...

Join from PC, Mac, iPad, or Android:
Zoom - https://hov.to/b2c7ec22
Youtube Live - https://hov.to/d4ce0f1a
Zoom ID - 953 5694 9081 Passcode: 115422

వ్యాన్ నుంచి జారిపడి క్లీనర్ దుర్మరణం

ప్రసాద్(పాత చిత్రం)

గజపతినగరం, దేవరపల్లి, న్యూస్‌టుడే: వ్యాన్ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ఓ క్లీనర్ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గజపతినగరం మండలం పాతబగ్గాం గ్రామానికి చెందిన పి.ప్రసాద్(25) క్లీనర్‌గా పనిచేస్తున్నారు. కూలి పనుల నిమిత్తం స్వగ్రామం నుంచి 8 మందిని తీసుకుని శుక్రవారం రాత్రి 7.30 గంటలకు గుడివాడ బయలుదేరారు. శనివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి డ్రైవర్ వేగంగా నడపడం వల్ల డోర్ ఊడిపోయి ప్రసాద్ జారిపడ్డారు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. రాము, దేముడమ్మ దంపతులకు ప్రసాద్ రెండో సంతానం. ఈ ఏడాది పెళ్లి చేయాలని అనుకున్నామని.. ఇంతలోనే ఘోరం జరిగిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. డ్రైవరుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు.

మందుబాబులకు రూ.4.30 లక్షల జరిమానా

విజయనగరం అయ్యన్నపేట, న్యూస్‌టుడే: మద్యం తాగి వాహనాలు నడిపిన 43 మందికి రూ.10 వేల చొప్పున రూ.4.30 లక్షల జరిమానా విధించినట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. గడిచిన వారం నెల్లాలో పోలీసులు 110 మందికి జైలు శిక్ష పడిందన్నారు.

చికెన్ ధరలు

రకం (కిలో రూపాయల్లో)	బ్రాయిలర్ లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	167	304	314

Dr. VARALAKSHMI PUBLIC SCHOOL
Affiliated to CBSE, Govt. of India, New Delhi. Affiliation No: 130519
Opp. HP Petrol Bunk, Tonnu Boddavara, S. Kota Mandal, Vizianagaram Dist. A.P. - 535145

WANTED TEACHERS (for Additional Sections)

Invites well experienced teachers with good communication skills to teach all subjects for High School Sections of CBSE curriculum. Salary negotiable based on experience & teaching skills. Required - wardens for Boys & Girls Hostel also.
Walk in interview from 02-03-2026 to 07-03-2026 (or) mail your resume to drvaralakshmischool@gmail.com
WhatsApp No: 9494333558 Sd/- Management

ఇంటి దగ్గరే.. ఆరోగ్య మందిరం

– న్యూస్‌టుడే, విజయనగరం అయ్యన్నపేట

గుర్ల మండలం వల్లాపురంలోని క్లినిక్ భవనం

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరోగ్య, సంక్షేమ కేంద్రాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. గతంలో కేవలం మాతా శిశు సంరక్షణకే పరిమితం కాగా.. ఆధునిక హంగులతో వెల్‌నెస్ సెంటర్లుగా మారి నేడు సేవలందిస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సుమారు 482 కేంద్రాలు ఏర్పాటైనట్లు అధికారులు చెబుతున్నారు.

12 రకాల సేవలు..

సాధారణ వైద్యంతో పాటు 12 రకాల సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయి. మాతా, శిశు సంరక్షణ, రక్తపోటు, మధుమేహం, 14 వ్యాధులకు సంబంధించిన నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. కొన్నిరకాల క్యాన్సర్లను ప్రాథమికంగా గుర్తించేందుకు యంత్రాలను సమకూర్చారు. 106 రకాల అత్యవసర ఔషధాలున్నాయి. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు అందిస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో జిల్లా ఆసుపత్రుల్లోని వైద్య నిపుణులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడేందుకు ఏర్పాట్లు సైతం చేశారు. యోగా, పౌష్టికాహారం, ఆహార సమతుల్యత తదితర అంశాలపై ఎప్పటికప్పుడు సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు.

సీహెచ్‌వోల ఆధ్వర్యంలో

ఈ కేంద్రాల్లో కమ్యూనిటీ హెల్త్ అధికారి(సీహెచ్‌వో), ఏఎన్ఎం, ఆశా కార్యకర్త, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లు సేవలందిస్తారు. పరిధిలో ఉన్న గ్రామాల్లోకి వెళ్లి వివరాలు నమోదు చేయడం, గృహ సందర్శనలు, వైద్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, ఉచితంగా మందులు ఇవ్వడం తదితర విధులు నిర్వహించాల్సి ఉంది. గర్భిణులపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని, ఎవరైనా నేరుగా వెళ్లి సేవలు పొందవచ్చని ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వో కె.రాణి తెలిపారు

2,500 మందికి ఒకటి..

గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్, పట్టణాల్లో అర్బన్ హెల్త్ క్లినిక్‌లుగా కొనసాగుతున్నాయి. ప్రతి 2,500 మందికీ ఒకటి చొప్పున అందుబాటులో ఉన్నాయి.

సఖి సేవలపై అవగాహన అవసరం

సిబ్బందికి సూచనలిస్తున్న న్యాయమూర్తి కృష్ణప్రసాద్

విజయనగరం అయ్యన్నపేట, న్యూస్‌టుడే: మహిళల రక్షణ కోసం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన్‌స్టాప్ కేంద్రం(సఖి)పై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి ఎ.కృష్ణప్రసాద్ సూచించారు. శనివారం నగరంలోని కేంద్రాన్ని పరిశీలించారు. బాధితులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. గదులను తనిఖీ చేశారు. డిస్ట్రిక్ట్ మిషన్ కో-ఆర్డినేటర్ సుజాత, కేంద్రం పరిపాలనాధికారిణి సాయివిజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

వైభవం.. రామయ్య పట్టాభిషేకం

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం దేవస్థానంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా శనివారం శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం ప్రాతఃకాలార్చన, బాలభోగం చేపట్టారు. అనంతరం యాగశాలలో సుందరకాండ హవనం నిర్వహించారు. శ్రీమద్రామాయణ పారాయణం చేశారు. కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

జోడెడ్ల జోరు

లక్కవరపుకోట మండలం తలారి గ్రామంలో జరిగిన అచ్చిమాంబ తీర్థం సందర్భంగా శనివారం సాయంత్రం ఎడ్ల బళ్ల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. వల్లంపూడి, ఎం.కోటపాడు, కలగాడ ఎడ్లు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
– న్యూస్‌టుడే, ఎల్.కోట

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

EICHER TIPPERS FLEET for Sale Pro 6028T (500 CFT) 8Nos & Pro 2055T (100 CFT) 6Nos Good Condition. Ph: 9704699042.

BUSINESS SERVICES

BUSINESS OFFER

Wanted Investment & working partner for ad agency cum short film making co. 30% share. min.3yrs agreement. ✆ 8500253334

స్త్రీ/పు 2,50,000 పెట్టుబడితో మీ ఆఫీసు/ ఇంటివద్దే Dr.Tea/ Dr.Coffee/Dr.Cool Drink యొక్క ఫ్రాంచైజీ నిర్వహిస్తూ, ప్రతినెల 25,000/- ఫిక్స్‌డ్ అలవెన్సు – అన్‌లిమిటెడ్ వీక్లీ ఆదాయం కలదు. ✆ 7842002046/6309572064

BUILDING CONSTRUCTION

TDR
AP & TELANGANA BONDS BUY & SALE
KAMESH
92 92 15 15 15

FINANCIAL SERVICES

SBలోన్స్‌లో Govt. Rtd. ఎంప్లాయిస్‌కి 2 రో|| పర్సనల్ లోన్స్, ... 7780172539, 7207410495

HEALTH & CARE

NEURO

నిర్మల న్యూరో & జనరల్ మెడికల్ సెంటర్
మెదడు, నరములు & వెన్నెముక వ్యాధి నిపుణులు
Dr.Nirmala Vangapandu
M.D.(Gen.Med) DM (Neuro) JIPMER
Specialist in Brain & Nerve Problems & General Physician
ఆదివారం నుండి శుక్రవారం వరకు ఉ 9 గం॥ నుండి సా॥ 8 గం॥ వరకు
R.T.C.కాంప్లెక్స్ ఎదురుగా, INOX మల్టీప్లెక్స్ వెనుక వైపు, VZM
FOR APPOINTMENT : 63054 71147

INDUSTRY

ఫ్యాక్టరీ అమ్మకం
విజయనగరం జిల్లా, నెల్లిమర్ల ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఏరియాలో 16,182 చ॥గ॥ల విస్తీర్ణంలో గల "సాల్వెంట్" ఫ్యాక్టరీ అమ్మకమునకు కలదు.
98496 36969

విజయనగరం జిల్లా R.ఆముదాలవలస రాజాం దగ్గర 1.30 ఎ॥లో వర్కింగ్ మిషనరీతో జీడిపప్పు ఫ్యాక్టరీ అమ్మకం. ✆ 9441032514, 9100038693

REAL ESTATE

COMMERCIAL SPACE FOR SALE
3350 SFT Ground floor commercial space in PARADESI PALEM Highway facing, near Kommadi jn. suitable for all commercial uses
✆98489 48292

COMMERCIAL SPACE FOR SALE
12000 SFT commercial space Highway facing Near PM PALEM JN. MADHURAWADA suitable for corporate offices, banks, and showrooms, etc.
✆98489 48292

గుంటూరుసిటీలో, గోరంట్లలాం, JKCరోడ్డు, ఇన్నర్‌రింగ్‌రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు సంప్ర:9399955545.

విశాఖలో అతి తక్కువకే ఫామ్ ల్యాండ్స్ ఉడా ప్లాట్లు మరియు ఇంటి స్థలములు క్లియర్ టైటిల్స్‌తో గలవు వివరాలకు: 9581456897, 8074658161.

FLAT FOR SALE

Premium 2 BHK & 3BHK (East & North) Flats with cupboards & Ceiling at Balaga Near to Highway Bumper Offer First 2 Flats ✆ 9040832295, 8639417748.

2 BHK, 1150 sft, Premium Flat For Sale. New Construction at Phoolbagh colony, Vizianagaram. For more information call: 7075737797.

Flats for sale 3BHK, 1575Sft South Facing Housing Board Colony, Srikakulam. Ph: 9110585057, 9703631656

Ready to move 3BHK Flats for Sale at Madhurawada, Vizag. Near to Max Shopping Complex. Contact: +91-9000-279-200 (Whatsapp only)

Duplex Flat Ground 2 BHK & 1st Flr. 2BHK N/F Each 960 Sft. Zidduvari Street, Suvarna Towers, Vizianagaram ✆ 9440250938.

VZM టౌన్ ఉడా కాలనీ సాయిబాబా గుడి దగ్గర గోపాల్ ఎన్‌క్లేవ్ గ్రూప్ హౌస్‌లో 1200 Sft 2BHK ఫ్లాట్ అన్ని సౌకర్యాలతో ఫర్ సేల్. ✆ 9985648460.

VZM, ముడిదాం (CMR లే అవుట్ ప్రక్కన) E/F న్యూ ఫ్లాట్ ... 1050Sft. ... ✆ 7799551096

2, 3 BHK, VZM జమ్మునారాయణపురంలో G+3 (డీలక్స్ ఫ్లాట్స్), 950, 1300 sft.లు వరుసగా 25, 29 Lks. N,S/F, కార్ పార్కింగ్, లిఫ్ట్, జనరేటర్, 100% వాస్తు, రెడీటు ఆక్యూపై. Cont. 7032505552.

HOUSE FOR SALE

ఉడా ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్. పాత రేట్లకే ఈ ఒక్క ఆదివారం మాత్రమే. 1.5KM ఫ్రమ్ గంటస్తంభం, VZM. Con : 9652265417.

Ind House 300Sq.yds N/F Sale Official Colony Githanjali School Beside Srikakulam Direct Parties. Ph: 9702019779

3 BHK Flat 1540 Sft. E/F 1st flr. at Thotapalem, Naidu Colony, (opp.) Parinaya Function Hall, Global Towers ✆ 9440250938.

167 Sq. Yds East Facing Independent House LIG-150, Babametta, VUDA Layout Ready for immediate Possession in Vizianagaram ✆ 8125120285.

Plot 267 Sq.yds N/W 55 L (Size 40/60) & S/W 50L (Size 40/60). Flats 1400 sft G/F @ 2500/- Car park At V.T.Agraharam. ✆ 8897096792

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనదారులతో ...

VUDA- అయ్యప్పనగర్- పూల్‌బాగ్- 3 BHK హోమ్ థియేటర్‌తో కూడిన విల్లా - West Facing. ✆ 8374852662

పార్వతీపురం బెలగాం గెడ్డవీదిలో అన్ని సదుపాయములతో పెంకిటిళ్లు వెంటనే అమ్మకమునకు కలదు. వివరములకు సం॥ప్ర॥. 8639244528.

LAND FOR SALE

సూరప్పగూడెం, భీమడోలు, ఏలూరు జిల్లా - 15 ఎకరాల కొబ్బరి తోట, 2 బోర్లు, డ్రిప్, NH-16 కి దగ్గరలో, ప్లాట్స్ /రియల్ ఎస్టేట్‌కి అనుకూలం. సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్: 9704322999, 7337228262.

భీమిలిలో 1452 చ.గ స్థలం మరియు prime locations లో best investment/sale కోసం plots కలవు. ✆ 9492283882

LAND FOR SALE
8 ఎకరాలు
విజయనగరం, రాజాం రోడ్, గరివిడి బ్రిడ్జికి 1/2 KM దూరంలో గరివిడి గర్భాం రోడ్‌కి ఆనుకొని నివాస గృహాల దగ్గర చుట్టూ ఫెన్సింగ్‌తో 8 ఎకరాలు ఒకే బిట్ అమ్మకమునకు కలదు.
సం: 8143984634

గుర్ల మెయిన్ రోడ్ (2km) సమీపంలో 1/2 & 1ఎకరం భూమి అమ్మకానికి కలదు. విజయనగరం నుండి 12కిమీ దగ్గరలో. ✆ 8790012309, 9908664019

ఎకరా 66 సెంట్లు భూమి అర్జెంటుగా అమ్మకమునకు కలదు. విశాఖ - S.కోట రోడ్డుకు ప్రక్కన Nr.జిందాల్ కంపెనీ కొత్తవలస (మం) ✆ 9000263010.

PLOT FOR SALE

167 SQ.Y Residential Plot, Municipal Approval N/F, S/F, W/F Near R&B Junction, VZM Con: 9347695354.

200 Sq.yd site near Likhitha gardens (Gollalapeta) (back side of KVR gated community) open for sale for immediate buyers. ✆ 9959222412.

భోగాపురం & ఎయిర్‌పోర్ట్ హైవేకి, NH-16కి 1km దగ్గరలో 60'తారోడ్‌కి ఆనుకొని 30సెంట్లు S/F స్థలం అమ్మకం, ఓన్లీ డైరెక్ట్ పార్టీస్ ✆ 9492746527

VMRDA Approved S/F plots for sale LEGEND KANAK Phase-2, plot No.81 (274.55 Sq.Yards) and Plot No.82 (367.25 Sq.Yrds) at Sontyam. C: 9985234775, 9381538129.

North East Corner 267 Sq.Yards Per Sq.Yds 12K Kanapaka Nr. Vizianagaram Collector Office, Vizianagaram. 9989932507.

విజయనగరం సిటీ లిమిట్స్, భోగాపురం హైవే ఆనుకొని లోన్ సదుపాయంతో ఉడా ప్లాట్స్ కలవు. ✆ 7799334841

ఆనందపురం దగ్గరలో 600 గజాలు గజం॥ 13,000. అయినాడ 5KM 1800 గజాలు గజం॥ 4500. రఘు ఇంజనీరింగ్ కాలేజ్ 6KM 600 గజాలు. E/F 50' రోడ్. గజం॥ 9500. 9912104143.

PLOT FOR SALE
201 చ.గ. స్థలం విజయనగరం MVGR ENGG. కాలేజ్ ఆనుకొని 5th Battalion (APSP) పక్కన VMRDA అప్రూవల్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అమ్మకమునకు కలదు.
✆9908008388 8886723336

కలిదిండి గ్రూప్
అందిస్తున్న అద్భుతమైన రిసార్ట్ ప్లాట్లు విజయనగరం మరియు అనకాపల్లి సమీపంలో
✦ కాపుకాస్తున్న మామిడి చెట్లతో కూడిన ప్లాట్లు
✦ 33 అడుగుల అంతర్గత రోడ్లు
✦ రిసార్ట్ సదుపాయాలతో
✦ 200, 500, 1000 చ॥గ॥లలో
✦ చ॥గ॥ 3999/- (అనకాపల్లిలో)
✦ 4999/- (విజయనగరంలో)
మరిన్ని వివరాలకు
కలిదిండి గ్రూప్
88860 88852
88860 88853

విశాఖపట్నంలో శుభగృహ, బిల్డింగ్ బ్లాక్స్, సువర్ణభూమి, RK, జనచైతన్య, భూమాత, ప్రకృతి & అన్ని ఏరియాలో VUDA, పంచాయతీ సైట్స్ కొనబడును. ✆ 9030100536.

భోగాపురం Airport 2Gate నియర్ దల్లిపేట విలేజ్‌లో BBG బిల్డింగ్‌బ్లాక్స్ లేఅవుట్‌లో 2వెస్ట్ ఫేసింగ్ సైట్స్ అమ్మకం. 266Yards. 9030100536.

KVR Estate మెగా గేటెడ్ కమ్యూనిటీలో నార్త్ ఫేసింగ్ విల్లా Plot for Sale విజయనగరం @ చెల్లూరు ✆ 9493707594.

LEASE/ RENT

విజయనగరం జిల్లా రాంభద్రపురం మండలం ఆ రికతోటలో ప్రైవేటు 16 ఎకరాల పంట భూమి లీజుకు ఇవ్వబడును. సంప్ర: 9440857320.

PROPERTY FOR SALE

167 yards VMRDA plot south facing. 5 km from VZM railway station On centurion university road. ✆ 9014511212

TO LET

3 BHK 2224 Sft. E/F Flat No.401 Sri Aditya Kondapalli Residency, Nr. R&B Raithu Bazar, VZM with all facilities C:9052551155.

For Office, Guest House Primary Schools, 700 Sq.Yds. House for Rent 100 ft. Ring Rd., Nr.Shirdisaibaba Temple,VZM ✆ 6301275322

JOBS

ఔట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ పద్ధతిలో వైజాగ్, VZM, SKL జిల్లాలో స్కూల్స్, హాస్పిటల్స్, రెవెన్యూ, కొన్ని Govt. Dept.లలో పనిచేయుటకు జూనియర్ / రికార్డ్ Asst. డేటాఎంట్రీ / కంప్యూటర్ ఆపరేటర్స్, సూపర్‌వైజర్స్, బుకింగ్/ కమర్షియల్ క్లర్క్స్, ల్యాబ్&ఎక్స్‌రే Tech. స్టాఫ్‌నర్స్, MNO, FNO అటెండర్స్ Q:10th to డిగ్రీ, ANM, GNM, BSc నర్సింగ్, M.Pharm. Age:18 to 42 జీ:20K 45K ✆ 7729022333

ప్రముఖ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నందు పనిచేయుటకు బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్ (BDE), టెలీకాలర్స్, కౌన్సిలర్స్ కావలెను. వయస్సు 18 సం|| నుండి 30 సం||లోపు అర్హులు. సంప్రదించవలసిన నంబర్స్: 89777 96918, 89777 96920

గోశాల అసిస్టెంట్ కావలెను: విశాఖపట్నంకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోశాలలో పనిచేయుటకు అసిస్టెంట్ కావలెను. గోవులకి కావలసిన ఫీడ్, మేత వేయుటకు, గోమాతల ఎడల శ్రద్ధశక్తులు, భక్తిభావం ఉన్న అసిస్టెంట్ కావలెను, గోవులకు సంబంధించిన అన్నిపనులు చేయగలిగినవారై ఉండవలెను, అర్హత గలవారికి తగిన జీతం, ఫ్రీ భోజనం, ఫ్రీ వసతి ఏర్పాటు చేయబడును. 7399664499.

వర్కర్స్ కావలెను: విశాఖపట్నంకి దగ్గర్లోఉన్న వ్యవసాయక్షేత్రం దానికి అనుబంధంగా ఉన్న గోశాలలో పనిచేయుటకు వర్కర్స్ కావలెను, ఎవరైనా కుటుంబంతో సహావచ్చి పనిచేసుకునే అవకాశంకలదు. ఈ గోశాలలో పనిచేయడానికి భార్యాభర్తలిద్దరికీ వేరువేరుగా తగినజీతం, ఫ్రీ వసతి, ఫ్రీ భోజనం ఏర్పాటుచేయబడును. అర్హత గలవారు వెంటనే సంప్ర॥ 9573497799.

ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేయుటకు మండలానికి ఒక అధికారి కావలెను. జీతం రూ: 20,000/- Cell: 9494684846

Wanted A/C Technicians, Assistants & Helpers. Qlf : ITI /10th/Inter. Exp & Freshers are preferable. ✆ 9494992999, 9392444199

Wanted Asst. Managers & Cashiers for IDFC, Axis, HDFC, ICICI, Kotak, Federal, IDBI, Asmall Finance Bank, City Union Bank. Qlf.: Degree B.Tech. MBA. Age: 32Yrs below. 8179805919.

Mohan Medical Shop Walk-in on 1st March: Night Staff, Sales Staff, Delivery Age 20-30 Qualifications 10th, Inter, Dip, B.Phrm. Accommodation Available. ✆ 9063206746.

శ్రీశ్రీ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేయుటకు తెలుగు & ఇంగ్లీష్ DTP / Photoshop / Online work వచ్చిన ... 8919954196, 6304043376.

గాయత్రి హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలుచేయుటకు Exp. స్త్రీ/ నర్సులు / పురుషులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- వరకు ఇవ్వబడును ✆ 7569103916.

VZM ప్రముఖ Honest Reality Company నందు పనిచేయుటకు కస్టమర్ కేర్ Tele (5) F ప్రాజెక్ట్ ప్రమోటర్స్ (10) M/F కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజర్ (5) M/F ప్రాజెక్ట్ మేనేజర్ (3) వంట మనిషి హెల్పర్ అకౌంటెంట్ (M) డ్రైవర్ ఉత్సాహవంతులైన యువతీ యువకులు కావలెను. ట్రైనింగ్ & సపోర్ట్ ఇవ్వబడును. Contact : 8688796746.

ఏపీలో ప్రముఖ మద్యం పంపిణీ సంస్థకు జిల్లా వారీగా అనుభవజ్ఞులైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అవసరం. జీతం:30వేలు, TA/DAతో సహా ✆92463 63624, jobsimfl@gmail.com

హోల్‌సేల్ రెడీమేడ్ షాపులో పనిచేయుటకు సేల్స్‌మేన్, సేల్స్ గర్ల్స్ కావలెను. శ్రీమహావిష్ణు రెడీమేడ్ బాలాజీ మార్కెట్, VZM. ✆ 9985374309, 9493860961.

వైజాగ్ RTC కాంప్లెక్స్ దగ్గర్లో గల ప్రముఖ డార్మెటరీనందు పనిచేయుటకు మేనేజర్, బాయ్స్ కావలెను. జీతం + భోజనం – ఉచిత వసతి. Ct: 9246615866.

డాక్‌యార్డ్, షిప్‌యార్డ్, HPCL, BPO, సాఫ్ట్‌వేర్ జ్యూయలరీ షాపింగ్‌మాల్స్, ఫార్మాకంపెనీలు MNC బ్యాంకులు స్టాఫ్ కావలెను. Qlf.: 10th డిగ్రీ B.Tech., MBA, B. ఫార్మసీ. జీ॥ 20K to 50K. Ph.: 8121847899.

18-28 సం॥ల మధ్య వయస్సు కలిగి ఇంటిలో ఉండి పని చేయుటకు అమ్మాయి కావలెను. జీతం+వసతి +భోజనం సదుపాయం కలదు. ✆ 8790192999.

CCB బ్యాంకులో పనిచేయుటకు (స్త్రీ) టెలికాలర్స్ ప్రోసెసింగ్ మేనేజర్స్ కావలెను జీతం 10వేలు నుండి 15 వేలు సెల్: 9985851441.

సీసీటీవీ కెమెరా ఫిట్టింగ్‌కి ఫ్రెషర్స్ కావలెను (ఫీల్డ్ వర్క్) శాలరీ 15000/ & etc- ఆఫీస్ (గుంటూరు & హైదరాబాద్). ✆ 9731722666, 9731567105

ఆంజన్న హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలు చేయుటకు Exp స్త్రీ/పురుషులు కావలెను. జీతం 20,000/- నుండి 25,000/- Hyd ✆ 9966583332/9963489661

భూమాతవారి బొబ్బిలిలో BUDA అనుమతులు కల్గి క్లబ్‌హౌస్, స్విమ్మింగ్‌పూల్ వంటి ఆధునిక వసతులతో నిర్మించిన శ్రీగంధం ప్లాంటేషన్స్ వెంచర్ & విశాఖనగరంలో అద్భుతమైన వుడా వెంచర్స్‌ను ప్రమోట్ చేయుటకు అభ్యర్థులు M/F కావలెను. అద్భుతమైన ఆఫర్స్. Ct: 9885438399.

ఫీల్డ్ మేనేజర్స్, Gold వాల్యూయర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీస్టార్ గోల్డ్ కంపెనీకి కావలెను. ఏజ్: 22 to 35, ఫ్రెషర్స్ కూడా ✆ 62810 37879/ 90353 37879

WANTED
A Leading Hospital in Vizianagaram
REQUIRED
RECEPTIONIST
Any Degree & Computer Knowledge.
PHARMACY
D. Pharmacy / Minimum Experienced
OT TECHNICIAN
Experience Holder
GNM NURSING (NICU, PICU)
Experience / Freshers
Send Your Resume On or Berfore 7th March
jena.basanta@gmail.com
VENKATAPADMA HOSPITAL
3 Lamps Jn., Vizianagaram
✆ 7995666692 9398203473

DRIVERS

Experienced car drivers age 20 to 50 years. Food and accommodation available. Cont: 8897663366

భర్త కారు డ్రైవర్‌గా భార్య ఇంట్లో పనిచేయుటకు భార్యా భర్తలు కావలెను. వసతి సౌకర్యం కలదు. విశాఖపట్నం నందు పని చేయుటకు. ✆ 9493880990.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే
సంప్రదించండి: 8008597609

బొబ్బిలి
●బొబ్బిలి ●రాజాం ●గజపతినగరం ●చీపురుపల్లి

ప్రమాదమని తెలిసినా పట్టించుకోరే?

రహదారి భద్రతపై అధికారులు అవగాహన కల్పిస్తున్నా నిర్లక్ష్యంగా ప్రయాణించడం మాత్రం మానడంలేదు. నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి ఆటోలో ఎక్కించి, ఇష్టమొచ్చినట్లు వెళ్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. బుడతనాపల్లి- పెణసాం దారిలో ఆటోలో వేలాడుతూ విద్యార్థులు ప్రయాణిస్తున్న దృశ్యం ఇందుకు అద్దం పడుతోంది. విషయం గంట్యాడ ఎస్సై సాయికృష్ణ వద్ద ప్రస్తావించగా.. నిఘా పెంచి, చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, గంట్యాడ గ్రామీణం

కూరగాయల ధరలు

రాజాం రైతుబజారులో శనివారం కూరగాయల ధరలు (కిలో రూ.లలో).. ● టమాటా: 10 ● వంకాయలు: 20 ● దొండ: 40 ● బీర: 50 ● బెండ: 50 ● కాకర: 50 ● చిక్కుడు: 30 ● బంగాళాదుంప (ఒలిచి) 26 ● అరటి (జత): 22 ● మునగ కాయలు: 80 ● ఉల్లి: 25 ● బంగాళాదుంపలు: 20 ● అల్లం: 80 ● వెల్లుల్లి: 100 ● పచ్చిమిర్చి: 70 ● క్యాబేజీ: 20 ● క్యారెట్: 42 – న్యూస్‌టుడే, రాజాం

తెరపై ఈనాడు

★ ఎస్‌వీసీ సీతారామా: విష్ణు విన్యాసం ★ ఎస్‌వీసీ సీతారామా: సన్ ఆఫ్ ★ ఎస్‌వీసీ అప్సర: మన శంకరవరప్రసాద్‌గారు – న్యూస్‌టుడే, రాజాం ★ లక్ష్మి థియేటర్: కపుల్ ఫ్రెండ్లీ ★ వాసవి: హే బల్వంత్ ★ టీబీఆర్ ప్లెక్స్-1: మన శంకరవరప్రసాద్‌గారు ★ టీబీఆర్ ప్లెక్స్-2: విష్ణు విన్యాసం – న్యూస్‌టుడే, బొబ్బిలి

సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రాజాం గ్రామీణం, న్యూస్‌టుడే: పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. శనివారం అంతకాపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారన్నారు. ఇన్‌ఛార్జి ఎంపీడీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు. ✦ సంతకవిటి, బాడంగి, గుర్ల: రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు కొల్ల అప్పలనాయుడు సంతకవిటి మండలం మామిడిపల్లిలో పింఛన్లు అందజేశారు. ✦ బాడంగి మండలం భీమవరంలో బుడా ఛైర్మన్ తెంటు లక్ష్మునాయుడు, ఎంపీపీ యజ్జల లక్ష్మీ పింఛన్లు పంపిణీ చేశారు.

పింఛను అందజేస్తున్న ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్

హోంగార్డ్ నిజాయతీ

చీపురుపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: చీపురుపల్లి ప్రాంతీయాసుపత్రి వద్ద సీఎం పర్యటన బందోబస్తుకు వచ్చిన అనకాపల్లి జిల్లాకు చెందిన పోలీసు అధికారి ఎస్.సోమరాజు తన ఫోన్ జారవిడుచుకున్నారు. పక్కనే ఉన్న పాలకొండ ఏఎస్సై సురేష్‌కు మార్ చరవాణితో పలుమార్లు డయల్ చేసినప్పటికీ దొరకలేదు. అక్కడకు సమీపంలో విధుల్లో ఉన్న వంగర పోలీస్ స్టేషన్ హోంగార్డు బి.రోజాకు దొరకడంతో ఆయనకు అందజేశారు. ఆమె నిజాయతీని మెచ్చుకుని, అభినందించారు.

ఫోన్ అందజేస్తున్న హోంగార్డ్ రోజా

భూముల సమస్యలు పరిష్కరించడంలేదు

వంగర, న్యూస్‌టుడే: భూముల మ్యుటేషన్ల సమస్యల పరిష్కారం కోసం ప్రజలు తిరుగుతున్నా పట్టించుకోవడంలేదని వైస్ ఎంపీపీ కిమిడి ఉమామహేశ్వరరావు రెవెన్యూ పరిశీలకుడు ఈశ్వరరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ సురేష్‌ముఖర్జీ అధ్యక్షతన శనివారం మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం జరిగింది. రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించినప్పుడు ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. శివ్వాం గ్రామానికి సంబంధించిన 45 ఎకరాల భూముల వన్‌బీలు రావాల్సి ఉండగా రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. లోఓల్టేజీ సమస్యలతో పలువురు విద్యుత్తు శాఖ అధికారి సాంబశివరావును నిలదీశారు. ఎమ్మెల్యే పాలవలస విక్రాంత్, జడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

రెవెన్యూ పరిశీలకుడు ఈశ్వరరావును నిలదీస్తున్న సభ్యులు

కాలువల్లోని పైపులైన్లు తొలగించండి

సమస్యలపై నిలదీస్తున్న కౌన్సిల్ సభ్యులు

బొబ్బిలి, న్యూస్‌టుడే: బొబ్బిలి పురపాలిక పరిధిలో తాగునీటి పైపులైన్లు మురుగుకాలువల్లో ఉన్నాయని, నీరు కూడా సక్రమంగా రావడం లేదని, వేసవిలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశమున్నందున పైపులైన్లు కాలువల్లోంచి తొలగించాలని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం పురపాలిక అధ్యక్షుడు రాంబార్కి శరత్‌బాబు అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ, అత్యవసర సమావేశాలు జరిగాయి. సభ్యులు సమస్యలు, పెండింగ్ పనులపై నిలదీశారు. పురపాలికలో టీపీఎస్, ఎల్ఆర్ఎస్, 15వ ఆర్థిక సంఘం, సాధారణ నిధులతో సీసీ రహదారులు, కాలువలు వేసేందుకు కొన్ని లక్ష్యాలు ఆమోదం తెలిపారు.

సభ్యులు లేవనెత్తిన అంశాలివీ..

❖ 3, 14 వార్డుల్లో కాలువల్లో తాగునీటి పైపులైను ఉన్నాయని, వాటిని సరిచేసి నీటి కొరత లేకుండా చూడాలని కౌన్సిలర్లు సురేష్, లక్ష్మి కోరారు. ❖ మల్లంపేట రిజర్వాయరు పంపింగ్ అప్పట్లో స్తంభించిందని కౌన్సిలర్ ఇంటి గోవిందరావు సభ దృష్టికి తీసుకొచ్చారు. ❖ 15వ వార్డు బంగారమ్మకాలనీలో కాలువల నిర్మాణం, ఒకటో వార్డులో ప్రధాన వీధుల్లో సీసీ రహదారులు గతంలో టెండర్లు పిలిచినా పనులు ప్రారంభించలేదని కౌన్సిలర్లు భోగాపురం రమేష్‌నాయుడు, గొలగాన ... పనులు ముందుగా ప్రస్తావించారు. పనులు చేయని గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ❖ పురపాలికలో పిలుస్తున్న టెండర్లపై కొన్ని పనులకు గుత్తేదారులు ముందుకొస్తున్నారని, ఆయా పనులు ఎవరికి కేటాయిస్తున్నారో చెప్పాలని చెలికాని మురళి అధికారులను ప్రశ్నించారు. ❖ రామన్నదొరవలస మీదుగా బొంకురవలస ఆర్టీసీ బస్సు వేసేందుకు చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ రామారావు కోరారు.

సమయపాలనతో ఉత్తమ ఫలితాలు

గజపతినగరం, న్యూస్‌టుడే: సమయపాలనతో పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని బి.రత్నకుమార్ అన్నారు. గజపతినగరం తహసీల్దారుగా పని చేసిన ఆయన ఉద్యోగోన్నతిపై గుంటూరు సీఆర్‌డీఏ కలెక్టరుగా వెళ్లారు. ఈ సందర్భంగా గజపతినగరంలో రెవెన్యూ సిబ్బంది శనివారం ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.

మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

దత్తిరాజేరు, న్యూస్‌టుడే: దత్తిరాజేరు మండలం షికారుగంజి గ్రామానికి చెందిన అమ్మ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజుల రామచంద్రపురంలో మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చారు. శనివారం శిక్షణ ముగింపు సందర్భంగా ఉన్నత, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కృష్ణంనాయుడు, చంద్రినాయుడు మహిళలకు ధ్రువపత్రాలు అందజేశారు. జనశిక్షణ సంస్థాన్ సహకారంతో ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఫౌండేషన్ అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు వీటి ద్వారా ఆర్థిక పురోగతి సాధించవచ్చన్నారు. ఉపాధ్యాయులు ఈశ్వరరావు, సభ్యులు పాల్గొన్నారు.

మిషన్లు పంపిణీ చేస్తున్న ఫౌండేషన్ ప్రతినిధులు

చంద్రబాబును చూసిన ఆనందంలో బాలికలు

పీజీఆర్ఎస్‌లో వినతుల స్వీకరణ

విద్యార్థినితో మాట్లాడుతున్న సీఎం

ప్రధానమంత్రి కాన్ఫరెన్స్‌లో సీఎం, ప్రజాప్రతినిధులు, విద్యార్థినులు

ప్రజలకు భరోసా.. శ్రేణులకు సందేశం

ఉత్సాహంగా చంద్రబాబు పర్యటన

సభ వద్దకు వస్తున్న దివ్యాంగురాలు

న్యూస్‌టుడే- గరివిడి, చీపురుపల్లి, గ్రామీణం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చీపురుపల్లి మండలం రావివలస పంచాయతీ పైలపేటలో శనివారం పర్యటించారు. సుమారు 6 గంటల పాటు అంతటా సందడి వాతావరణం నెలకొంది. కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సీఎం శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రాంతీయాసుపత్రికి వెళ్లేటప్పుడు రోడ్డు పొడవునా జనం ఘన స్వాగతం పలికారు.

మాట్లాడుతున్న చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు

పటిష్ఠ బందోబస్తు..

❖ ప్రజావేదిక వద్ద వినతుల స్వీకరణకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు ❖ ప్రభుత్వ కార్యక్రమం కావడంతో పార్టీ కండువాలు, టీషర్టులు, టోపీలు ధరించి వచ్చిన వారిని పోలీస్ సిబ్బంది అడ్డుకున్నారు. వాటిని ప్రవేశ ద్వారం వద్ద పెట్టించి లోపలికి పంపారు. పెన్నులను అనుమతించలేదు. ❖ గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో తాగునీరు, పౌరసరఫరాలశాఖ పండ్లు, స్నాక్స్ అందజేశారు. ❖ తెదేపా నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి పార్టీ జారీ చేసిన పాసులు ఉన్నవారికి మాత్రమే లోపలకు అనుమతించారు. అడుగడుగునా తనిఖీలు చేశారు. ❖ ముఖ్యమంత్రి కాన్వాయ్ పైలపేట నుంచి ప్రాంతీయాసుపత్రికి రోడ్డు మార్గంలో వెళ్లే సమయంలో చీపురుపల్లి- శ్రీకాకుళం రోడ్డులో వాహనాల రాకపోకలను రావివలస కూడలి వద్ద నిలుపుదల చేశారు.

నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి హాజరైన శ్రేణులు

సీఎం పర్యటన సాగిందిలా..

ఉదయం 11:31 గంటలకు.. పైలపేట హెలిప్యాడ్ వద్ద దిగారు. జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు.	11:51 గంటలకు రోడ్డు మార్గంలో ప్రాంతీయాసుపత్రికి చేరుకుని హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం	12:16 గంటలకు పైలపేటలో ప్రజావేదిక వద్దకు రాక	12:58 నుంచి 1:54 వరకు సీఎం ప్రసంగం	1:56 గంటలకు హెలిప్యాడ్ సమీపంలో బస్సులో భోజనం	2:30 నుంచి 2:50 వరకు పింఛన్ల పంపిణీ	3:00 గంటలకు తెదేపా నియోజకవర్గస్థాయి సమీక్షా సమావేశం	3:43 వరకు శ్రేణులను ఉద్దేశించి ప్రసంగం	4:47 వరకు కార్యకర్తలతో ఫొటో సెషన్	5:13 హెలికాప్టర్‌లో తిరుగు ప్రయాణం

ఆలోచనలు అద్భుతం.. ఆవిష్కరణలు వినూత్నం

న్యూస్‌టుడే బృందం: జాతీయ సైన్సు దినోత్సవం సందర్భంగా రాజాం పట్టణంలో చిన్నారులు ర్యాలీ నిర్వహించారు. పాఠశాలల్లో వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించారు. ❖ బాడంగి మండలం గజరాయునివలస పాఠశాలలో విద్యార్థులు ప్రాజెక్టులతో మెప్పించారు. ఉప సర్పంచి కాము నాయుడు చిన్నారులను అభినందించారు. ❖ రామభద్రపురం, బొబ్బిలి పట్టణం, మండలంలోని పలు పాఠశాలల్లో సీవీ రామన్ చిత్రపటానికి పూలమాల వేశారు. ❖ దత్తిరాజేరు మండలం రాజుల రామచంద్రపురం ఉన్నత పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకుంది. ❖ తెర్లాం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు విద్యుత్తు సరఫరా లేకపోయినా వీధి దీపాలు వెలిగేలా సోలార్ పరికరాలు తయారు చేశారు. వాటి గురించి ఉపాధ్యాయులకు వివరించారు.

రాజాం: సన్ పాఠశాలలో విద్యార్థుల ప్రాజెక్టుల ప్రదర్శన

బొబ్బిలి: సాయినగర్ చైతన్య విద్యానికేతన్‌లో ప్రదర్శనలు

సీఎం సహాయ నిధితో పేదలకు మేలు

రాజాం, న్యూస్‌టుడే: సీఎం సహాయనిధి పేదలకు ఆపత్కాలంలో అండగా నిలుస్తోందని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. నియోజకవర్గంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 25 మందికి మంజూరైన రూ.15,15,637 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను స్థానిక తెదేపా కార్యాలయంలో శనివారం పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గంలో రూ.2.30 కోట్ల వరకు సీఎం సహాయనిధి సాయం అందించామన్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహించారు. 25 వినతులు వచ్చాయి. రాజాం పట్టణంలోని డోలపేట వద్ద నిర్మించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ తనిఖీ కేంద్రాన్ని ప్రారంభించారు. తెదేపా జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు గురవాన నారాయణరావు, దుప్పలపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అంతర్ విశ్వవిద్యాలయాల పోటీలకు ఎంపిక

షణ్ముఖ శ్రీనివాస్

మణికంఠ

రాజాం, న్యూస్‌టుడే: అంతర్ విశ్వవిద్యాలయాల చదరంగం పోటీలకు జేఎన్‌టీయూ జీవీ తరపున రాజాం జీఎంఆర్ ఐటీ విద్యార్థులు షణ్ముఖ శ్రీనివాస్, మణికంఠ ఎంపికైనట్లు పీడీ బీహెచ్ అరుణ్‌కుమార్ శనివారం తెలిపారు. తమిళనాడులోని భారతిదాసన్ విశ్వవిద్యాలయంలో ఈనెల 2 నుంచి 5 వరకు పోటీలు జరగనున్నాయన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఎంపికలు జరిగాయన్నారు. ప్రిన్సిపల్ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్, జీఎంఆర్‌వీఎఫ్ విద్యావిభాగం డైరెక్టర్ జె.గిరీష్, డీన్ వి.రాంబాబు విద్యార్థులను అభినందించారు.

81వ జన్మదిన శుభాకాంక్షలు

అడపా కూర్మదాసు - స్వర్గీయ రమణమ్మ
(2003, విశ్రాంతి వికలాంగుల జిల్లా సంక్షేమశాఖాధికారి/ జిల్లా మేనేజర్)
(దివ్యాంగులు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ/ సంస్థ)
బొబ్బిలి, Cell: 9441878010

ఉమ్మడి విజయనగరం జిల్లాలో వికలాంగులకు "చేయూత" పథకం ద్వారా అప్పటి జిల్లా కలెక్టరు వారి ఉత్తర్వులతో అనేక ప్రయోజనాలు కల్పించగా సదరు చేయూత పథకం అప్పటి ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి విజయనగరం క్యాంపునకు వచ్చు సందర్భంలో శ్రీమతి పూనం మాలకొండయ్య గారు I.A.S., కలెక్టర్ వారు ముఖ్యమంత్రివర్యులకు వివరించగా, సదరు పథకం మెచ్చి, అన్ని జిల్లాలలో అమలు పరచుటకు ఆదేశములిచ్చి, విజయనగరం జిల్లాలో అంధులకు, బధిరులకు చెరో ఆశ్రమ పాఠశాలలను మంజూరు చేస్తూ మీ స్వజిల్లాలోనే ప్రభుత్వం ఉత్తమ అధికారిగా మంత్రివర్యులు చేతులమీదుగా తే. 15-8-1998 సం.న ప్రశంసా పత్రం అందించుట మీ జీవితంలో మరపురాని సుమధుర ఘట్టం.
అడపా కూర్మదాసు గారి జన్మదిన శుభసందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.
మీ కుటుంబసభ్యులు

15-8-1998లో జిల్లా ఉత్తమ అధికారి అవార్డు స్వీకరిస్తున్న
శ్రీ అడపా కూర్మదాసు గారు

కదల్లేకున్నా.. సచివాలయానికి రావాల్సిందేనా?

పింఛన్ల పంపిణీలో సిబ్బంది నిర్లక్ష్యం

రాజాం పట్టణం, న్యూస్‌టుడే: ఇంటింటికీ వెళ్లి పింఛను అందజేయాలని.. వృద్ధులు, వికలాంగులైతే అడుగు కదపనీయకుండా నగదు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడంలేదు. సచివాలయాల సిబ్బంది తీరుతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాజాం పట్టణంలోని మాదిగవీధి వార్డు సచివాలయం పరిధి బొబ్బిలి కూడలిలో నివాసముంటున్న 80 ఏళ్ల గుణాపు అసిరమ్మకు రెండునెలల నుంచి ఇంటి వద్ద పింఛను ఇవ్వడంలేదు. కుటుంబ సభ్యుల సహకారంతో సచివాలయానికి వచ్చి తీసుకుంటోంది. ఈమెతో పాటు మరికొందరు శనివారం సచివాలయం వద్దకు వచ్చారు. ఆ ప్రాంతంలోని చిన్నవీధిలో నగదు ఇవ్వడానికి సిబ్బంది రావడంలేదని, ప్రతినెలా ఇలానే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కదల్లేని వృద్ధులను ఇలా ఇబ్బంది పెట్టడం తగదని వాపోయారు. గతనెల పింఛన్ల పంపిణీ మొదటి రోజు తాను లేకపోవడంతో తర్వాత మరివ్వలేదని లచ్చయ్యపేట వార్డు సచివాలయం పరిధిలోని బట్ట రాము ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం నుంచి వేచి ఉన్నారు. విషయం కమిషనర్ రామచంద్రరావు వద్ద ప్రస్తావించగా.. వివరాలు తెలుసుకుని, చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మాదిగవీధి వార్డు సచివాలయం వద్ద వేచియున్న 80 ఏళ్ల వృద్ధురాలు

ఉద్యోగ విరమణ సత్కారం

రామభద్రపురం, న్యూస్‌టుడే: రామభద్రపురం మేజర్ పంచాయతీ ఈవో సూరిబాబు ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఆయనను ఘనంగా సత్కరించారు. సర్పంచి ఈశ్వరరావు, ఎంపీడీవో రత్నం, డిప్యూటీ ఎంపీడీవో వెంకటరమణ, మండల పరిషత్తు కార్యాలయం సూపరింటెండెంట్ సన్యాసిరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

సేవలు ఎనలేనివి

బొబ్బిలి, న్యూస్‌టుడే: బొబ్బిలి పట్టణంలోని పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు బండి రమేష్ ఉద్యోగ విరమణ పొందారు. సిబ్బంది, విద్యార్థులు శనివారం పాఠశాలలో ఘనంగా సత్కరించారు. డిప్యూటీ డీఈవో మోహనరావు, ఎంఈవో రమేష్ హాజరయ్యారు. రమేష్ దంపతులను సత్కరించి, సేవలను కొనియాడారు. ప్రధానోపాధ్యాయుడు వి.శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్ అధ్యక్షుడు వేణు తదితరులు పాల్గొన్నారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

రామభద్రపురం, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనం ఢీకొని గాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన రామభద్రపురం మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై ప్రసాదరావు వివరాల మేరకు.. సాలూరు పట్టణం సమీపంలోని పురోహితునివలస గ్రామానికి చెందిన ఎం.శ్రీనివాస్ ఈనెల 24న నడిచి వెళ్తుండగా.. రామభద్రపురం మండలం తారాపురం వద్ద రహదారిపై ద్విచక్రవాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతిచెందారు. మృతునికి భార్య గంగవేణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

కుళాయిలకు ట్యాపులు వేయాలి

గజపతినగరం: గజపతినగరం పంచాయతీలో కుళాయిలకు ట్యాపులు లేక నీరు వృథాగా పోతోందని, బాగు చేయాలని భాజపా మండలాధ్యక్షుడు భాస్కరరావు కోరారు. ఈ మేరకు శనివారం ఎంపీడీవో కళ్యాణికి వినతిపత్రం అందజేశారు.

ఘనంగా శివపార్వతుల కల్యాణం

గజపతినగరం: గంగచోళ్లపెంట గ్రామంలోని జ్ఞానానంద ఆశ్రమంలో శివపార్వతుల కల్యాణోత్సవంలో భాగంగా రెండోరోజు శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. అయిదు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆశ్రమ పీఠాధిపతి యోగానంద తెలిపారు. గ్రామస్థులు, పరిసర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

వేడుకగా స్వామివారి తిరువీధి

మెంటాడ, న్యూస్‌టుడే: మెంటాడలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శనివారం స్వామివారి తిరువీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు కృష్ణమాచార్యులు, శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. భక్తులు అన్నమయ్య కీర్తనలు ఆలపించారు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

మెంటాడ, న్యూస్‌టుడే: ఆంధ్ర, ఆర్‌డబ్ల్యూఎస్ ఫీడర్ల పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు ఈఈ బి.రఘు శనివారం తెలిపారు. చల్లపేట, బడేవలస, జక్కువ, అమరాయవలస, జయతి, కొండలింగాలవలస, చింతాడవలస తదితర గ్రామాల వినియోగదారులు సహకరించాలని కోరారు.

సమస్యలను పరిష్కరించాలి

బొబ్బిలి గ్రామీణం: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండు చేశారు. శనివారం తహసీల్దారు శ్రీనుకు వినతిపత్రం అందజేశారు. డీఏ బకాయిలు విడుదల చేయాలని, పీఆర్‌సీ వేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని కోరారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మజ్జి మదన్‌మోహన్ పాల్గొన్నారు.

నేత్రాలు సజీవం

రాజాం, న్యూస్‌టుడే: పట్టణంలోని మల్లయ్యపేటకు చెందిన **అల్లాడ సూర్యారావు**(70) వయో భారంతో శనివారం మృతిచెందారు. రెడ్‌క్రాస్ ప్రతినిధులు నేత్రదానంపై అవగాహన కల్పించడంతో కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. ఇతని కుమారుడు సత్యారావు 2024లో మృతిచెందగా, అతని నేత్రాలను కూడా అప్పట్లో దానం చేసి స్ఫూర్తిని చాటారు. రెడ్‌క్రాస్ రాజాం శాఖ అధ్యక్షుడు కొత్తా సాయిప్రశాంత్‌కుమార్, ప్రతినిధి పెంకి చైతన్యకుమార్ తదితరులు పేర్కొన్నారు.

ధ్యానంతో మెరుగైన జీవనం

బొబ్బిలి, న్యూస్‌టుడే: ధ్యానంతో ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమని రాజస్థాన్‌లోని బ్రహ్మకుమారీ ఈశ్వరీయ ప్రధాన కార్యాలయానికి చెందిన రాజయోగి చోటేలాల్‌భాయ్ అన్నారు. బొబ్బిలి టీచర్స్ కాలనీలో నూతన బ్రహ్మకుమారీ భవనం శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. యోగాపై అందరూ ఆసక్తి చూపాలన్నారు. పలు ప్రాంతాలకు చెందిన ఈశ్వరీయ కేంద్రాల ఇన్‌ఛార్జిలు రాజేశ్వరి, అన్నపూర్ణ, జ్ఞానరత్నం తదితరులు పాల్గొన్నారు.

వేదికపై బ్రహ్మకుమారీ కేంద్రాల ఇన్‌ఛార్జిలు

నేర ప్రవృత్తిని వీడాలి

బొబ్బిలి: ప్రతి ఒక్కరూ నేర ప్రవృత్తిని వీడి మంచి పౌరులుగా మెలగాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి హేమ స్రవంతి జానకీరామ్ అన్నారు. బొబ్బిలి సబ్ జైలును శనివారం సందర్శించారు. ఖైదీలతో మాట్లాడారు. వంట గదిని పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు. ఖైదీల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించారు. న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు నిర్వహిస్తున్న విధులపై ఆరా తీశారు.

వేలం ప్రకటన

మహారాజశ్రీ రాజాం సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వారి కోర్టులో
E.P. 21/2022 OS 62/2015

వాది- DHRs : వావిలపల్లి బంగారి నాయుడు (Died)
వావిలపల్లి ప్రసాదరావు వగైరాలు
ప్రతివాది- JDR : బొండాడ మంగయ్య

To

విజయనగరం జిల్లా, రేగిడి ఆమదాలవలస మండలం, బూరాడ గ్రామ పురజనులకు బూరాడ గ్రామ కాపురస్థుడు అయిన బొండాడ మంగయ్య హక్కు స్వాధీనంలో యున్న యీ క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తిని 3వ వాటా ఆస్తిని తే 16-3-2026దీని ఉదయం 10-30 గం॥ల నుండి సాయంత్రం 5-00 గం॥ల మధ్య పై కోర్టువారి ఎదుట వేలం వేయబడును. కావున కావలసినవారు వేలం పాటలో పాల్గొనవలసినదిగా యీ ప్రకటన మూలంగా కోరడమైనది.

షెడ్యూలు: విజయనగరం జిల్లా, రాజాం సబ్॥ రి॥ ఆఫీసు, రేగిడి ఆమదాలవలస మండలం, బూరాడ గ్రామ పంచాయతీలో చేరియున్న బూరాడ గ్రామంనకు చెందిన స్థిరాస్తి వివరం:
1వ ప్రతి: ఖాతా నెం: 1055, సర్వే నెం: 193-5Bలో ఉన్న ఎ. 1-00 మెట్టు భూమి (తోట)లో 1/3వ వంతు ఎ 0-33 సెంట్లు భూమి యీ వేలం ఆస్తి అయి ఉన్నది. ఒక ఎ. 1-00 మెట్టు **భూమికి హద్దులు:** తూ॥ ఆత్మకూరి చిన్నారావు, వారి సోదరుల తాలూకా జి॥ మెట్టు భూమి (తోట), ద॥ యండమూరి సూరిశెట్టి మరియు శీర పారినాయుడుల జి॥ మెట్టు భూమి (తోట), ప॥ గులివిందల గురినాయుడు (తండ్రి లేటు నీలయ్య) అతని సోదరుల యొక్క జి॥ మెట్టు భూమి (తోట) ఉ॥ యండమూరి సూరిశెట్టి వారి అన్నదమ్ముల తా॥ జి॥ మెట్టు భూమి (తోట).
యీ ప్రతివాది- JDRకు 1/3 వాటా అనగా ఎ. 0-33 సెంట్లు జి॥ మెట్టు భూమి యందు మాత్రమే హక్కు కలదు.

DHR విలువ: రూ. 1,00,000/- **అమీను విలువ:** రూ. 11,00,000/-

రాజాం,
తే 28-2-2026ది.

శ్రీ S. అప్పలనాయుడు
DHRs తరఫు అడ్వకేట్, రాజాం-532 127, విజయనగరం జిల్లా

In the Honourable Court of the Civil Judge Senior Division at Rajam
EP 13/2016 IN OS 86/2023

Between
Andhavarapu Badrinarayana DHR: Palintiff
And
Majji Suresh Kumar JDR: Defendant

వేలం ప్రకటన

పై నెంబరు అమలు పిటీషన్‌లో DHRకు JDR నుండి రావలసిన పైకం రాబెట్టుకొనే నిమిత్తం పై అమలు పిటీషను దాఖలుచేసుకొనగా సదరు JDR కు సంబంధించిన దిగువ షెడ్యూల్ దాఖలు ఆస్తిని శ్రీ కోర్టువారి ఎదుట తే 20-03-2026న ఉదయం గం॥ 10-30 ని॥ల లగాయిత్తు పై కోర్టులో వేలం కాబడును. సదరు వేలంలో ఎవరైనా పాల్గొని పాడుకోవచ్చును. సదరు వేలంకు సంబంధించిన ఏమైనా విషయాలు శ్రీ కోర్టులో నాజరుగారి ఆఫీసులో తెలుసుకోవచ్చును.

SCHEDULE

విజయనగరం జిల్లా, రాజాం మండలం, రాజాం నగరపంచాయితీ, మల్లిఖార్జున నగర్‌లో చెందినటువంటి R.C.C. డాబాయిల్లు S.No.191, Door No.16-231, తూర్పు- పడమరలకు 48 Feet, ఉత్తర-దక్షిణలకు 55 Feet, అనగా 293.33 Sq. Yards ఉత్తరశ్రేణిలో చేరినటువంటి డాబాయింటి హద్దులు:

తూర్పున : అప్పారావుగారి ఖాళీ స్థలం
దక్షిణ : కోడిబోయిన సీతమ్మ ఇతరులకు విక్రయించిన స్థలం
పడమర : కింతలి రామారావు గారి ఖాళీ స్థలం
ఉత్తర : పులిపండా సత్యనారాయణ గారి ఖాళీ స్థలం

DHR Value : Rs. 10,00,000/-
Amin Value : Rs. 25,00,000/-
JDR Value : Nil
Market Value of the House Rs. 15,00,000/- Lakhs

ADVOCATE FOR D.HR. - PLAINTIFF
K.KONDALA RAO,
Rajam,
Dt: 28-02-2026. Advocate, Rajam, Cell: 9440531061, 7671926696

(c) eenadu

విజయనగరం

• విజయనగరం • నెల్లిమర్ల • ఎస్.కోట

సందడే.. సందడి

విజయనగరంలోని పీఎస్ఆర్ పాఠశాల వార్షికోత్సవం శనివారం ఘనంగా జరిగింది. విద్యార్థులంతా ఉత్సాహంగా పాల్గొని, సాంస్కృతిక కార్యక్రమాలు, వేషధారణలతో సందడి చేశారు. – న్యూస్‌టుడే, విజయనగరం విద్యావిభాగం

హోం మంత్రి దృష్టికి ఎస్.కోట సమస్యలు

ఎస్.కోట: అభివృద్ధి, పెండింగు ప్రాజెక్టుల పూర్తికి సహకరించాలని హోం మంత్రి వి.అనితను ఎమ్మెల్యే లలితకుమారి కోరారు. సీఎం పర్యటన సందర్భంగా శనివారం చీపురుపల్లి వచ్చిన ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు.

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM)

విజయనగరం పట్టణం	80089 02900
విజయనగరం గ్రామీణం	80085 74317
ఎస్.కోట	80085 74326
భోగాపురం	70959 54646

? జొన్నవలస-దుప్పాడ మార్గంలో విద్యుద్దీపాలు వెలగడం లేదు. - **స్థానికులు** ✦ పరిశీలించి ఏర్పాటుచేస్తాం. - **శ్రీనివాసరావు, ఈవోపీఆర్డీ** -న్యూస్‌టుడే, విజయనగరం గ్రామీణం

? 27వ సచివాలయం పరిధిలోని వైష్ణవి వీధిలో తాగునీరు కలుషితమవుతోంది. - **స్థానికులు** ✦ పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – బి.నరసింహారెడ్డి, డీఈఈ

? కంటోన్మెంట్ ఉడాకాలనీ-4లో కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. - **సుబ్బారావు, స్థానికుడు** ✦ పారిశుద్ధ్య పనులు చేయిస్తాం. - **సాంబమూర్తి, ప్రజారోగ్య అధికారి** –న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

? ఎస్.కోటలోని రామ్‌నగర్ ప్రధాన రహదారి పక్కన చెత్త పోగులు ఉన్నాయి. వీటిని తొలగించాలి. - **స్థానికులు, రామ్‌నగర్**

✦ చెత్త తొలగించేలా చర్యలు తీసుకుంటాం. - **కృష్ణ, శానిటరీ మేస్త్రీ**, –న్యూస్‌టుడే, ఎస్.కోట

అన్నివర్గాల వారికీ అండ

పింఛను నగదు అందిస్తున్న ఎమ్మెల్యే అదితి

విజయనగరం పట్టణం, గ్రామీణం, భోగాపురం, నెల్లిమర్ల, జామి: కూటమి ప్రభుత్వం అన్నివర్గాల వారికీ అండగా నిలుస్తోందని, పారదర్శకంగా పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు. విజయనగరంలోని 26వ డివిజన్ ఎలుగుబంటివారి వీధి, గ్రామీణంలోని బియ్యాలపేటలో శనివారం పలువురు లబ్ధిదారులకు పింఛన్లు అందించారు. నియోజకవర్గ పరిధిలో ప్రతినెలా 28,325 మందికి నగదు అందిస్తున్నట్లు చెప్పారు. నగరాభివృద్ధికి వీఎంఆర్డీఏ ద్వారా రూ.10 కోట్ల నిధులు రానున్నాయని, సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. సహాయ కమిషనరు కె.అప్పలరాజు, తెదేపా నాయకులు ప్రసాదుల వరప్రసాద్, అనురాధా బేగం, ఐవీపీ.రాజు గంటా రవి, కోదండరామ్, విజ్జపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ● మార్క్‌ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు పోలిపల్లి, నెల్లిమర్ల 7వ వార్డులో పింఛన్లు పంపిణీ చేశారు. ● జామి మండలంలోని జట్టేటివలస, మాధవరావుమెట్ట, జామి బీసీ కాలనీల్లో లబ్ధిదారులకు ఎమ్మెల్యే లలితకుమారి అందించారు.

చిట్టి చేతులు.. గట్టి ఆవిష్కరణలు

న్యూస్‌టుడే, విజయనగరం విద్యావిభాగం

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నగరంలోని పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు వారి సృజనాత్మకతకు అద్దం పట్టాయి. పరిశోధనా దృక్పథం, శాస్త్రీయ ఆలోచనలను ప్రతిబింబించే నమూనాలు సందర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.

సర్వేపల్లి పాఠశాలలో గర్భస్థ శిశువు పరిణామ క్రమం ప్రదర్శన

ఎస్.కోట, ఎల్.కోట, వేపాడ, కొత్తవలస, నెల్లిమర్ల, భోగాపురం: పాఠశాలల్లో శనివారం సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు ప్రాజెక్టులు ఆలోచింపజేశాయి. తొలుత సీవీ రామన్ చిత్రపటానికి నివాళులర్పించారు. **బాబామెట్ట, కంటోన్మెంట్:** అయ్యన్నపేట కామాక్షినగర్‌లో అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్‌క్లబ్ సభ్యులు సర్ సీవీ రామన్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. మాజీ ఎంపీ డీవీజీ శంకరరావు పాల్గొన్నారు. ● వాకర్స్ క్లబ్ నడక మైదానంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ తిరుపతిరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

హైడ్రాలిక్ యంత్రం

● ద్రవ పీడనం ఆధారంగా పని చేస్తుంది. నిర్మాణ పనుల్లో అధిక బరువులను పైకి ఎత్తడానికి వినియోగిస్తారు. కార్లు టైర్లు మార్చేటప్పుడు, గృహసముదాయాల్లో లిఫ్ట్ వ్యవస్థ, కార్లు, బస్సులు వంటి వాహనాల్లో బ్రేక్ వ్యవస్థ, లోహాల ఆకారాన్ని మార్చేందుకు ఉపయోగపడుతుంది. - **మిథున్, క్రాంతి, తొమ్మిదో తరగతి, శ్రీపైడితల్లిభవన్, నారాయణ పాఠశాల**

అందంగా స్మార్ట్ సిటీ

● సాంకేతికతను ఉపయోగించి నగరాన్ని అందంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దడం. ఇందులో సెన్సార్ దీపాలు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, సోలార్ విద్యుత్తు ఉంటాయి. కాలుష్యాన్ని తగ్గించి, ప్రజల రోజువారీ కార్యకలాపాలను సులభతరం చేస్తుంది. - **కె.అశ్విక, ఆరాధ్య, తేజ, రాబియా, ఎస్.రుత్విక్, ఏడో తరగతి, ప్రదీప్‌నగర్ శ్రీచైతన్య పాఠశాల**

ప్రాజెక్టు: స్మార్ట్ గ్రామం, వర్షపు నీటి సంరక్షణ

● **ఉపయోగం:** ఇంటి పైకప్పుపై పడిన వర్షపు నీటిని పైపుల ద్వారా సేకరించి, భూగర్భజలాలను పెంచవచ్చు. ప్రకృతి వనరులను వృథా చేయకుండా, సద్వినియోగం చేసుకోవడం ద్వారా స్వయం సమృద్ధి గల గ్రామాలను నిర్మించవచ్చు. అత్యాధునిక రోడ్లు, ట్రాఫిక్ సంకేతాలు, పచ్చదనంతో కూడిన పరిసరాల వల్ల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. **-ఎల్.యశ్వంత్, ఎం.భార్గవ్, వి.నిఖిల్(ఆరో తరగతి), నారాయణ పబ్లిక్ పాఠశాల, గాజులరేగ**

బ్లైండ్ ఐ పరికరం

●దీనిని ధరించి దృష్టిలోపం ఉన్నవారు సురక్షితంగా ప్రయాణించవచ్చు. సెన్సార్ ఆధారంగా పనిచేస్తుంది. ప్రయోగాత్మకంగా చూపించారు. - **వై.హాసిని, 9వ తరగతి, గురజాడ పాఠశాల**

కొత్తవలస: వీరభద్రపురం యూపీ పాఠశాలలో నమూనాలతో విద్యార్థులు

ఎల్.కోట: మహాత్మా జ్యోతి బాపులే పాఠశాలలో ప్రాజెక్టు చూస్తున్న ప్రిన్సిపల్ యూవీకే పాత్ర

ఘనంగా సరస్వతీ శిశుమందిర్ వార్షికోత్సవం

చిన్నారుల నృత్య ప్రదర్శన

నెల్లిమర్ల: విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలను నేర్పించాలని మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ అధినేత లోకం ప్రసాద్ సూచించారు. శనివారం స్థానిక సరస్వతీ శిశుమందిర్ పాఠశాల వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ పాఠశాలల కార్యదర్శి మురళీకృష్ణ, ఎంఈవోలు సూర్యనారాయణమూర్తి, త్రినాథరావు పాల్గొన్నారు.

నిర్మాణం కొనసాగుతోంది

కొత్తవలస పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణం ఏళ్లుగా కొనసాగుతోంది. ఆసుపత్రిలో సదుపాయాలు లేక రోగులు, వైద్య సిబ్బందికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పాత భవనం కూల్చి 'నాడు-నేడు' కింద కొత్త భవన నిర్మాణం మొదలుపెట్టారు. అప్పట్లో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు స్లాబ్ వేసి ఆపేశారు. దీంతో ఎన్జీవో సామాజిక భవనంలో చాలీచాలని వసతుల మధ్య కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. బకాయిలు చెల్లించి త్వరలో పనులు చేయించేలా చర్యలు తీసుకుంటామని ఆర్అండ్‌బీ శాఖ డీఈఈ శ్రీనివాసరావు తెలిపారు. – న్యూస్‌టుడే, కొత్తవలస

గుంత.. చూడకుంటే తంటా!

నెల్లిమర్ల నుంచి రామతీర్థం వైపు వెళ్లే రహదారిలో ఉన్న భారీ గుంత ప్రమాదకరంగా ఉంది. ప్రస్తుతం ఈ రోడ్డు మీదుగానే వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ దారిలో వెళ్లేవారు రాత్రి వేళల్లో ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా అందులో పడే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. దీనిపై ఆర్అండ్‌బీ ఏఈ నందకుమార్ వద్ద ప్రస్తావించగా ప్రస్తుతం విస్తరణ పనులు జరుగుతున్నాయని, త్వరలో గుంతను పూడ్చిస్తామన్నారు. – న్యూస్‌టుడే, నెల్లిమర్ల

కాలువల ఇలా.. రోగాలు రావా?

శృంగవరపుకోటలోని శ్రీనివాసాకాలనీలో మురుగు కాలువల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. ప్రధాన రోడ్డు నుంచి వెళ్లే మార్గంలో కాలువ పూర్తిగా చెత్తతో నిండింది. వ్యర్థాలు, పూడికతో పాటు ప్లాస్టిక్‌తో నిండిపోయింది. దీంతో మురుగు నిలిచి దుర్వాసన వస్తోంది. దోమలు పెరిగి రోగాల బారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. దీనిపై పంచాయతీ ఈవో చంద్రశేఖర్ వద్ద ప్రస్తావించగా వెంటనే కాలువలు శుభ్రం చేయిస్తామన్నారు. – న్యూస్‌టుడే, ఎస్.కోట

నిర్మించారు.. వదిలేశారు

రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ప్రభుత్వ భవనాలు నిరుపయోగంగా వదిలేయడంతో విమర్శలు వస్తున్నాయి. రెల్లి గైరమ్మపేట, మల్లివీడులో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన బల్క్ మిల్క్ కేంద్రం భవనాలను వినియోగంలోకి తేకుండా వదిలేశారు. ఇందుకు వెచ్చించిన సుమారు రూ.15 లక్షల ప్రజాధనం వృథా అయిందని గ్రామస్థులు వాపోతున్నారు. దీనిపై పశుసంవర్ధక శాఖ ఏడీ శారద మాట్లాడుతూ ప్రభుత్వానికి నివేదించాం, ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, ఎల్.కోట

తుప్పు.. తొలగించకుంటే ముప్పు

ఈ చిత్రంలో కనిపిస్తున్న బోరు తుప్పు పట్టి ప్రమాదకరంగా మారింది. ఎల్.కోట మండలం సీతారాంపురంలో ఏర్పాటు చేసిన బోరు పూర్తిగా తుప్పు పట్టింది. ఇక్కడ నీరు పట్టేందుకు వచ్చే స్థానికులు గాయపడుతున్నారు. బోరును బాగుచేయాలని కోరుతున్నారు. సమస్యను రక్షిత మంచినీటి విభాగం సహాయ ఇంజినీరు సన్యాసిరావు వద్ద ప్రస్తావించగా దీని విడిభాగాలను తొలగించి కొత్తవి అమర్చుతామని చెప్పారు. – న్యూస్‌టుడే, లక్కవరపుకోట

సంక్షిప్త సమాచారం

అంతర్జాలంలో శాస్త్రీయ సంగీత పోటీలు

కంటోన్మెంట్, న్యూస్‌టుడే: ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ 68వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 22 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో ప్రపంచస్థాయి శాస్త్రీయ సంగీత పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి మండపాక రవి తెలిపారు. వివరాలకు 85006 05311ను సంప్రదించాలన్నారు.

గాడిచర్లకు నివాళి

మయూరికూడలి: గ్రంథాలయ ఉద్యమ పితామహుడు, స్వాతంత్ర సమరయోధుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు చిరస్మరణీయుడని ఏపీ గ్రంథాలయ సంఘం జిల్లా అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా కేంద్ర గ్రంథాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.

పురస్కారానికి ఎంపిక

కంటోన్మెంట్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రానికి చెందిన సముద్రాల గిరిజా ప్రసన్న ఉమెన్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాల్లో హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ సురభి, ప్రముఖ సినీనటి ఆమని తదితరుల చేతులమీదుగా అందుకోనున్నట్లు ప్రసన్న 'న్యూస్‌టుడే'కు తెలిపారు.

పార్టీ సభ్యత్వంతో కుటుంబాలకు భరోసా

విజయనగరం అయ్యన్నపేట, న్యూస్‌టుడే: జనసేన సభ్యత్వం తీసుకోవడం వల్ల సంబంధిత కుటుంబాలకు భరోసా వస్తుందని పార్టీ నాయకుడు అవనాపు విక్రమ్ అన్నారు. శనివారం విజయనగరంలోని కోట కూడలిలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురితో వివరాలు నమోదు చేయించారు.

న్యాయం చేయాలి

మయూరి కూడలి: తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూల్ జిల్లాలో బాలింతను దేవాలయంలోకి రానీయకుండా అడ్డుకుని, ఓ పసిపాప మరణానికి కారణమైన నిర్వాహకులను వెంటనే శిక్షించాలని జిల్లా రజక సమాఖ్య ఐక్య వేదిక డిమాండ్ చేసింది. శనివారం పైడి రాజమ్మ భవనంలో వేదిక నాయకులు మాట్లాడారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

ప్రజల సంక్షేమమే ధ్యేయం

భోగాపురం: రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అన్నారు. ముంజేరు పంచాయతీలో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. పంచాయతీలకు మంజూరైన ట్రై సైకిళ్లను ప్రారంభించారు.

క్రీడా దుస్తుల అందజేత

బాబామెట్ట: అయ్యన్నపేటలోని యునైటెడ్ చర్చ్ బాక్సింగ్ క్లబ్ బాక్సింగ్ క్రీడాకారులకు అండగా నిలిచింది. శనివారం రాష్ట్ర బాక్సింగ్ సంఘం ఉపాధ్యక్షుడు డి.మన్మథకుమార్ చేతులమీదుగా రూ.15 వేల విలువైన క్రీడా దుస్తులను అందజేసింది.

భార్య మందలించిందని ఆత్మహత్య

ఎస్.కోట: మద్యం తాగారని భార్య మందలించడంతో మనస్తాపం చెంది, ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో చోటుచేసుకుంది. సీఐ నారాయణ మూర్తి వివరాల ప్రకారం.. ఎస్.కోటలోని బ్రాహ్మణవీధికి చెందిన చుక్క శ్రీను(45) మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం రాత్రి మద్యం తాగి రావడంతో భార్య సత్యవతి మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతను గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఎంతకీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు తెరచి చూడగా పంకాకు ఉరేసుకున్నాడు. ఎస్.కోట ప్రాంతీయాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శనివారం భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

దారంతా గోతులు.. గుండెల్లో గుబులు

జామి మండలంలోని పలు రహదారులు రాళ్లు తేలి, గుంతలతో అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. చిన్నాపురం నుంచి కొత్త భీమసింగి వెళ్లే రోడ్డు దుస్థితే ఇందుకు నిదర్శనం. ఈ మార్గంలో భీమసింగి వంతెన వద్ద, కొత్తభీమసింగి సమీపంలో రోడ్డు గుంతలతో నిండింది. ఈ దారిలో విజయనగరం, అనకాపల్లి ఆర్టీసీ బస్సులు, ఒడిశా - రాజమహేంద్రవరం, గుంటూరుకు సరకు లారీలు నిత్యం తిరుగుతాయి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఇంతటి ప్రాధాన్యమున్నా.. విస్మరించారు. దీనిపై ఆర్అండ్‌బీ ఏఈ ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ చిన్నాపురం-భీమసింగి వరకు రోడ్డు నిర్మాణానికి రూ.1.75 కోట్లు మంజూరయ్యాయని, వారంలోగా పనులు ప్రారంభిస్తామని చెప్పారు. – న్యూస్‌టుడే, జామి

ఉపాధ్యాయ వృత్తితో గౌరవం

ముంజేరులో ఉపాధ్యాయుడు శంకరరావుకు సన్మానం

నెల్లిమర్ల, భోగాపురం, డెంకాడ, ఎస్.కోట, న్యూస్‌టుడే: సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవమైనదని జిల్లా డైట్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ అప్పలనాయుడు అన్నారు. శనివారం రామతీర్థం ఉన్నత పాఠశాల సోషల్ ఉపాధ్యాయురాలు అరుణకుమారి ఉద్యోగ విరమణ సందర్భంగా ఆ దంపతులను సన్మానించారు. ఎంఈవోలు సూర్యనారాయణమూర్తి, త్రినాథరావు, ప్రధానోపాధ్యాయుడు నగేష్‌కుమార్ పాల్గొన్నారు. ✦ భోగాపురం మండలం ముంజేరు జడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయుడు సుంకర శంకరరావు విరమణ సందర్భంగా సత్కరించారు. డీఈవో మాణిక్యంనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, మాజీ ఎమ్మెల్సీ రఘువర్మ, ఎంఈవో రమణమూర్తి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ✦ యాతపేట పాఠశాల ఉపాధ్యాయుడు రామ్మోహనరావును ఎంఈవో-2 కృష్ణ సత్కరించారు. ✦ స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఎస్.కోట సర్వేయరు రమను తహసీల్దార్ శ్రీనివాసరావు సత్కరించారు.

అవయవదాతకు నివాళి

ఎస్.కోట, న్యూస్‌టుడే: మండలంలోని బొడ్డవర గ్రామానికి చెందిన ఇటీవల మృతిచెందిన అవయవ దాత మాసాడ కొండబాబు(భాను)కు శనివారం కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్థులు నివాళులర్పిస్తూ రక్తదానం చేశారు. భాను పెద్దకర్మ సందర్భంగా విజయనగరం ఎన్‌వీఎస్ బ్లడ్ బ్యాంకు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. 35 మంది రక్తదానం చేసినట్లు వారు చెప్పారు. అవయవ దానంతో ఆయన మరో అయిదుగురికి పునర్జన్మనిచ్చారన్నారు.

వైభవంగా సీతారాముల శాంతి కల్యాణం

కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

విజయనగరం గ్రామీణం: రామనారాయణంలో శనివారం పునర్వసు నక్షత్రం సందర్భంగా సీతారాముల శాంతి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలకు అభిషేకం, పూజలు చేశారు. ఆలయం రామనామస్మరణతో మార్మోగింది. నిత్య పూజల్లో భక్తులు పాల్గొనాలని ధర్మకర్తలు నీరజాశ్రీనివాస్, పద్మశ్రీ, చంద్రకళ కోరారు.

శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి

విద్యార్థులకు బహుమతులు అందిస్తున్న దేవి మాధవి

విద్యావిభాగం: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా.బి.దేవి మాధవి పేర్కొన్నారు. గురజాడ పాఠశాలలో శనివారం నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రాజెక్టుల ప్రదర్శనలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ✦ జేఎన్‌టీయూ గురజాడ విద్యాలయంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం రసాయనికశాస్త్ర విభాగాధిపతి శరత్ చంద్రబాబు, మహారాజా కళాశాలలో ఐఐటీ భువనేశ్వర్‌కు చెందిన సంజీవ్ కుమార్ అగర్వాల్, శ్రీ చైతన్య పాఠశాలలో జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. ✦ జడ్పీ మినిస్టీరియల్ భవనం వద్ద జేవీవీ నాయకులు జెండాను ఆవిష్కరించారు.

సైనిక్ పాఠశాల ప్రవేశ పరీక్షలో విద్యార్థుల ప్రతిభ

శశికుమార్ శశాంక్ రిషిత

ఎస్.కోట, న్యూస్‌టుడే: మండలంలోని ముసలినాయుడుపాలెం(దొగ్గపేట) ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సైనిక్ పాఠశాల ప్రవేశ పరీక్షలో అధిక మార్కులతో ప్రతిభ చూపారని ప్రధానోపాధ్యాయుడు సురేష్ తెలిపారు. పాఠశాలకు చెందిన 5వ తరగతి విద్యార్థులు వజ్రపు శశికుమార్ (267 మార్కులు) (సీతంపేట), చుక్క శశాంక్ (241) (జామి), తొత్తడి రిషిత (227)(చామలాపల్లి) లకు సైనిక్ పాఠశాలలో సీట్లు లభిస్తాయన్నారు. ఉపాధ్యాయుడు ప్రసాద్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారన్నారు. గ్రామస్థులు అభినందించారు.



ఉత్సాహంగా బ్యాడ్మింటన్ పోటీలు

విజయనగరం బాబామెట్ట, న్యూస్‌టుడే: విజయనగరంలోని ఇండోర్ స్టేడియంలో అంతర జిల్లాల వెటరన్ బ్యాడ్మింటన్ క్వాలిఫైయింగ్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో 185 మంది క్రీడాకారులు తలపడ్డారు. విజేతలంతా ఆదివారం నుంచి జరిగే నాకౌట్ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

తలపడుతున్న క్రీడాకారులు

కలుషితమవుతున్నా పట్టించుకోరా?

మాట్లాడుతున్న మజ్జి శ్రీనివాసరావు, చిత్రంలో అలజంగి తదితరులు

విజయనగరం బాబామెట్ట, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తాగునీరు, పాలు, ఆహారం కల్తీ అవుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని వైకాపా జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. విజయనగరంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా స్పందించరా అని ప్రశ్నించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు అతిసారంతో ఇబ్బంది పడుతున్నా గిరిజనశాఖ మంత్రి ఎక్కడా కనిపించకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక ప్రైవేటుకు వెళ్తున్నారని చెప్పారు.



(c) eenadu

నిర్లక్ష్యం నిప్పురవ్వంత.. నష్టం జీవితమంతా

నిబంధనలు బేఖాతరు

ఈనాడు డిజిటల్, భీమవరం, తణుకు, న్యూస్‌టుడే: పొట్టకూటి కోసం బాణసంచా తయారీకి వెళితే... అక్కడే ప్రాణాలు పోతున్నాయి. ప్రమాదమని తెలిసినా... కుటుంబ పోషణ కోసం నాలుగు రూపాయలు వస్తాయన్న ఆశతో మృత్యు కుహరంలోకి వెళ్లి బలవుతున్నారు. పేలుళ్ల ధాటికి కుటుంబ సభ్యులే గుర్తు పట్టలేనంతగా తునాతునకలవుతున్నారు. ప్రమాదాల తర్వాత చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో అంధకారం తప్ప మరేమీ మిగలడం లేదు. కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా కేంద్రంలో శనివారం జరిగిన పేలుడు జిల్లా వాసులను ఒక్కసారిగా ఉలికిపాటుకి గురిచేసింది. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.

యథేచ్ఛగా మందుగుండు అనధికార తయారీ, విక్రయ కేంద్రాల నిర్వహణ

కళ్ల ముందే తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో మూడేళ్ల క్రితం బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందారు. శరీరాలు తునాతునకలయ్యాయి. వారి అవయవాలు వెతుక్కుని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తణుకు మండలం దువ్వ వద్ద చిచ్చుబుడ్ల రాపిడితో నిప్పు రవ్వలు ఏర్పడి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భార్యాభర్తలు మృతి చెందారు. ఉంగుటూరు మండలం వెల్లమిల్లి ఘటనలో పటాసుల తయారీలో పేలుడుతో ఎనిమిది మంది మృతి చెందగా పదులసంఖ్యలో గాయాల పాలయ్యారు.

అనుమతులేవీ బాణసంచా తయారీ, నిల్వకు ఎల్‌ఈ1, గోదాముల్లో సరకు నిల్వకు ఎల్‌ఈ3, నిల్వ, తాత్కాలిక విక్రయాలకు ఎల్‌ఈ5 లైసెన్సులు మంజూరు చేస్తారు. నరసాపురం, తణుకు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఉండగా రెండు మూడింటికి మాత్రమే అనుమతులున్నాయి. దువ్వ జాతీయ రహదారి కిరువైపులా ఉన్న బాణసంచా దుకాణాలకు కొన్నింటికి అనుమతులు లేవని, అయినా నిర్ణీత పరిమాణం కంటే ఎక్కువగానే సామగ్రి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

బాణసంచా తయారీ కేంద్రాలు, గోదాముల వద్ద ఉండాల్సిన కనీస సదుపాయాలు లేక ప్రమాదాల బారిన పడటంతో పాటు ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది. విద్యుత్తు సరఫరా కూడా ఉండకూడదనే నిబంధన ఉన్నా బేఖాతరు చేస్తున్నారు.

జాడలేని తనిఖీలు బాణసంచా దుకాణాల ఏర్పాటుకు పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ శాఖల అనుమతి ఉండాలి. అయితే పర్యవేక్షణ, పరిశీలన, తనిఖీలు వేర్వేరుగా ఉండటంతో జిల్లాలో అనుమతులున్న దుకాణాల కంటే లేనివే ఎక్కువగా ఉన్నాయని, వాటిలో నిర్ణీత పరిమాణాన్ని మించి మందుగుండు సామగ్రి నిల్వ చేయడం, విక్రయించడం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దుకాణాల వెనుక నిల్వ కేంద్రాలతో పాటు ఒక దుకాణానికి అనుమతి పొంది, రెండు, మూడు చోట్ల ఏర్పాటు చేస్తున్నారు.

రెండు రోజుల్లోనే ఉపాధి కార్డు!

మార్టేరు, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకం శ్రామికులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. ఉపాధి కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారికి.. రెండు రోజుల్లోనే జారీ చేసేలా ఆదేశాలు జారీ చేసింది. పథకం క్షేత్ర సహాయకుడికి దరఖాస్తు అందజేస్తే దానిని ఏపీవో పరిశీలించి ఆమోదించిన వెంటనే కార్డు జారీ అవుతుంది. గతంలో కార్డు పొందడానికి 20 నుంచి 40 రోజులు పట్టేది. మరోపక్క నకిలీ మస్తర్లకు అడ్డుకట్ట వేసేలా ఈకేవైసీ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పథకం పేరును వీబీజీ రామ్‌జీ(వికసిత్ భారత్ గ్రామీణ రోజ్‌గార్ మిషన్)గా మార్పు చేసి పని దినాలను 125కు పెంచింది. పథకం అమల్లో అవకతవకలకు అవకాశం లేకుండా శ్రామికులకు పూర్తి స్థాయిలో పని కల్పించాలనే సంకల్పంతో కేంద్రం ఈ పథకంలో అనేక మార్పులు చేసింది.

రేపటి నుంచి మంచిలి రైల్వేగేటు మూత

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: మంచిలిలో రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా ఈ నెల 2,3,4 తేదీల్లో మంచిలి రైల్వే గేటు మూసివేస్తామని తణుకు సీనియర్ సెక్షన్ ఇంజినీర్ అప్పారావు తెలిపారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించాలని సూచించారు.



కొల్లేటి పెద్దమ్మా.. కలువ బోనాలమ్మా

కొల్లేటి ప్రజల ఆరాధ్య దైవం పెద్దింట్లమ్మ ఉత్సవాల్లో అపురూప ఘట్టమైన ప్రభల జాతర శనివారం ఘనంగా ఘనంగా సాగింది. కొల్లేరు గ్రామాలు జన సంద్రంగా మారాయి. కలువ బోనాలు ఉత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. **-న్యూస్‌టుడే, కైకలూరు**

3న మావుళ్లమ్మ ఆలయం మూసివేత

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: చంద్ర గ్రహణం కారణంగా 3న ఉదయం 9 గంటలకు మావుళ్లమ్మ ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయాధికారి బి.ఎం.నగేష్ తెలిపారు. మంగళవారం పౌర్ణమి సందర్భంగా ఉదయం 6 గంటల నుంచే చండీహోమం ప్రారంభించి 9 గంటలలోపు పూర్తి చేసి ఆలయం మూసివేయనున్నట్లు వెల్లడించారు. బుధవారం సంప్రోక్షణ పూజలు నిర్వహించి ఉదయం 8 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు.

అలసిపోవద్దు.. పరుగు ఆపొద్దు!

ఏలూరు ఏఎస్ఆర్ క్రీడా మైదానంలో శనివారం చెవుడు, మూగ అథ్లెటిక్ క్రీడాకారుల రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. పది జిల్లాల నుంచి సుమారు 150 మంది హాజరయ్యారు. వైకల్యాన్ని అధిగమించి.. వివిధ క్రీడాంశాల్లో సత్తా చాటారు. పరుగులో క్రీడాకారులు పోటీ పడుతున్న చిత్రమిది. **- న్యూస్‌టుడే, ఏలూరు నగరం**



(c) eenadu

ఆర్థిక వ్యవస్థకు పరిశోధనలే మూలస్తంభాలు

ఏపీనిట్(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంజినీరింగ్, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలు, సైన్స్ మూల స్తంభాలుగా నిలుస్తున్నాయని హైదరాబాద్ బిట్స్ పిలానీ ఆచార్యులు యోగేశ్వరి సూచించారు. నిట్ విద్యాసంస్థలోని స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. స్కూల్ ఆఫ్ సైన్స్ విభాగాధిపతి అమరేంద్ర రెడ్డి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో ఆన్‌లైన్‌లో పాల్గొన్న యోగేశ్వరి మాట్లాడుతూ.. రామన్ ఎఫెక్ట్‌ను కనుగొని భారత ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా ఇనుమడింప చేసిన ఘనత సీవీ.రామన్‌కే దక్కుతుందన్నారు. అమరేంద్ర రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆకాంక్షలతో పాటు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత యువతరానిదేనని తెలిపారు. సీవీ రామన్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు కూర్మయ్య, తపస్, కృష్ణమూర్తి, సురేంద్ర, రాముడు, విద్యార్థులు పాల్గొన్నారు.

మత్స్యకారుల అభ్యున్నతే లక్ష్యం

లబ్ధిదారులకు బోట్లు పంపిణీ చేస్తున్న కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే నాయకర్, రామకృష్ణ మిషన్ ప్రతినిధులు

నరసాపురం (గ్రామీణ), న్యూస్‌టుడే: మత్స్యకార కుటుంబాల అభ్యున్నతే లక్ష్యంగా రామకృష్ణ మిషన్ తోడ్పాటు అందించడం అభినందనీయమని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మొంథా తుపాను పునరావాస ప్రాజెక్టు కింద పీఎంలంక గ్రామంలో పేద మత్స్యకార కుటుంబాలకు బోట్లు, వలలను కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే నాయకర్, రామకృష్ణ మిషన్ ప్రతినిధులు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడారు. మొంథా తుపానుతో ఈ ప్రాంతంలో మత్స్యకారులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసే దిశగా రామకృష్ణ మిషన్ (రాజమహేంద్రవరం) ప్రతినిధులను సంప్రదించామన్నారు. వారు వెంటనే స్పందించి 100 మంది మత్స్యకారులకు రూ.70 లక్షల విలువైన బోట్లు, వలలు అందించారన్నారు. రామకృష్ణ మిషన్ సహకారాన్ని భగవంతుడి ప్రసాదంగా మత్స్యకారులు భావించి జీవనోపాధిని, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వామి వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని స్వశక్తితో ఎదగాలన్నారు. రామకృష్ణ మిషన్ బేలూరు మఠం ప్రతినిధి సత్యేశ్ ఆనంద్ మాట్లాడుతూ ప్రపంచానికి మేలు చేయడం కోసం.. అందరికీ సేవ చేయడమే మార్గమని, దాని ద్వారా మోక్షం పొందవచ్చని స్వామీజీ ఉపదేశించారన్నారు. ఆయన స్ఫూర్తితో రామకృష్ణ మిషన్ ఎన్నో సమాజ హిత కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. జేసీ టి.రాహుల్‌కుమార్ రెడ్డి, ఆర్డీవో దాసి రాజు, రామకృష్ణ మిషన్(విశాఖ) కార్యదర్శి వేద్య నందజీ మహారాజ్, ఏపీ మత్స్యకార అభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొల్లు పెద్దిరాజు, జిల్లా మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య ఛైర్మన్ ఎం.వసంతరావు, సర్పంచి కొల్లాటి కనకదుర్గ పాల్గొన్నారు.

రామోజీ ఫిల్మ్‌సిటీలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు

ఈ నెల 31 వరకు అవకాశం

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: రంగమేదైనా తమకు సాటి లేదని మహిళామణులు చాటిచెబుతున్నారు. వారి స్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకొనే వేళ రామోజీ ఫిల్మ్‌సిటీ మార్చి నెలను అతివలకు అంకితం చేస్తూ మాసోత్సవాలను నిర్వహిస్తోంది. నేటి నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక ఆఫర్లతో మహిళలు ఫిల్మ్‌సిటీని సందర్శించేందుకు వీలు కల్పించింది. వివిధ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని వయసుల మహిళలు సినీ ప్రపంచంలో వినోదం, విహారం, సినిమాటిక్ వైభవాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. రామోజీ స్టూడియో టూర్‌లో అద్వితీయ సినిమా సెట్ల వీక్షణం, లైవ్ షోలు, రైడ్స్, సాహసాల నెలవు సాహస్ సందర్శన, అలరించే పక్షుల పార్కు, సీతాకోకచిలుకల గార్డెన్, మోషన్ క్యాప్చర్, వర్చువల్ షూట్, మాయాలోక్ ఇలా ఎన్నో ఆకర్షణలను తిలకించవచ్చు.

సద్వినియోగం చేసుకోండి..

రామోజీ ఫిల్మ్‌సిటీ మహిళా దినోత్సవ ఆఫర్‌లో భాగంగా అన్ని వయసుల మహిళలకు ఒకరికి రూ.1111 + జీఎస్టీ, కనీసం 11 మంది బృందంగా వస్తే ఒక్కొక్కరికి రూ.999 + జీఎస్టీతో ప్రవేశ రుసుం ఉంటుంది. బృందాలుగా వచ్చి వేడుకలు మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి ఇదే మంచి తరుణం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళా మాసోత్సవాల్లో పాల్గొని మరిచిపోలేని మధురానుభూతి పొందండి.

మరిన్ని వివరాలకు..
www.ramojifilmcity.comలో లాగిన్ అవ్వండి. లేదా 76598 76598కు కాల్ చేయండి.

ఉద్యోగ విరమణ చేసిన అధికారులతో ఎస్పీ అద్నాన్ నయిం అస్మి తదితరులు

ఉద్యోగుల సేవలు ఆదర్శప్రాయం

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఉద్యోగ విరమణ పొందిన పోలీసులను ఎస్పీ అద్నాన్ నయిం అస్మి సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. వారు చేసిన సేవలు ఆదర్శప్రాయమన్నారు. తణుకు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆర్.బెన్నీరాజు, అత్తిలి పోలీస్‌స్టేషన్ ఏఎస్సై బి.జి.ఎస్.ఆర్.కె.బాబ్జీ, తణుకు పట్టణ పోలీస్‌స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ ఎం.వి.ఎస్.ఎస్ కృష్ణమూర్తిని సన్మానించారు. స్పెషల్ బ్రాంచి సీఐ కె.వి.వి.ఎన్.సత్యనారాయణ, సీఐలు కె.వెంకట్రావు, ఇ.ఇందుమతి, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ మోజేష్ తదితరులు పాల్గొన్నారు.

నిర్ణీత కాలంలో అనుమతులు జారీ చేయండి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు సంబంధింత అనుమతులు నిర్ణీత కాలంలో జారీ చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పరిశ్రమల శాఖ అధికారులు, జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సభ్యులతో గూగుల్ మీట్ ద్వారా పారిశ్రామిక ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయం, ఆక్వా రంగాల్లో అభివృద్ధి సంతృప్తికరంగా ఉన్నప్పటికీ పారిశ్రామిక రంగ అభివృద్ధికి సంబంధిత శాఖలు సమన్వయంతో మరింతగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. నూతన పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతిరావు, డీఆర్‌డీఏ పీడీ వేణుగోపాల్ పాల్గొన్నారు.

విద్యతో పాటు నైతిక విలువలు అలవరచుకోవాలి

మాట్లాడుతున్న ముత్యాల రాజు

తణుకు, న్యూస్‌టుడే: విద్యార్థులు తమ విద్యతో పాటు నైతిక విలువలను పెంపొందించుకొని దేశ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించాలని ఎస్ఎంవీఎం కళాశాల పూర్వ విద్యార్థి, ఐఏఎస్ అధికారి రేవు ముత్యాల రాజు పేర్కొన్నారు. శనివారం స్థానిక ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్వహించిన కళాశాల వార్షిక వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. యువత సమాజ అభివృద్ధికి ముందుండాలని, తమ ప్రతిభను సానుకూల దిశలో వినియోగించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ముత్యాలరాజు, దంపతులను నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా ఎన్.తులసి రాధా, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సాంకేతికత విస్తరణను బలోపేతం చేయాలి

ఉద్యాన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: ప్రాంతీయ, కాలానుగుణ వ్యవసాయ సమస్యలను దృష్టిలో పెట్టుకొని కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకురాలు రుథ్ సూచించారు. స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ సలహా కమిటీ సమావేశం (ఎస్ఏసీ) శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శాఖల సమన్వయంతో గ్రామ స్థాయిలో సాంకేతికత విస్తరణను మరింత బలోపేతం చేయాలన్నారు. రైతులకు అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కేవీకే ప్రధాన శాస్త్రవేత్త విజయలక్ష్మి వార్షిక ఫలితాలను సమావేశంలో వివరించారు. పలు అంశాలపై చర్చించి రైతుల ఆదాయ వృద్ధికి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యాన, మత్స్య శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

పరీక్షల విధుల నుంచి మినహాయించండి

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి, ఇటీవల శస్త్రచికిత్సలు చేయించుకున్న ఉపాధ్యాయులకు పదో తరగతి పరీక్షల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఫ్యాప్టో కోరింది. ఈ మేరకు డీఈవో ఇ.నారాయణకు ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్ పి.ఎస్.విజయరామరాజు, ప్రధాన కార్యదర్శి జి.ప్రకాశం తదితరులు వినతి పత్రం శనివారం ఇచ్చినట్లు ప్రకటనలో తెలిపారు.

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

EICHER TIPPERS FLEET for Sale Pro 6028T (500 CFT) 8Nos & Pro 2055T (100 CFT) 6Nos Good Condition. Ph: 9704699042.

BUSINESS SERVICES

BUSINESS OFFER

బుక్ డిస్ట్రిబ్యూటర్స్ కొరకు మీ ప్రాంతములో ప్రైవేట్ స్కూల్స్ పరిచయం ఉండి అనుభవమున్న వారికి ప్రాధాన్యత. ఉమా పబ్లిషర్స్, గుంటూరు @ 98493 70729.

స్త్రీ/పు 2,50,000 పెట్టుబడితో మీ ఆఫీసు/ ఇంటివద్దే Dr.Tea/ Dr.Coffee/Dr.Cool Drink యొక్క ఫ్రాంఛైజీ నిర్వహిస్తూ, ప్రతినెల 25,000/- ఫిక్స్‌డ్ అలవెన్సు + అన్‌లిమిటెడ్ వీక్లీ ఆదాయం కలదు. ✆ 7842002046/6309572064

BUILDING CONSTRUCTION

TDR
AP & TELANGANA BONDS BUY & SALE
KAMESH
92 92 15 15 15

WATER PROOFING

తరుణ్ స్లాబ్ లీకేజీ వర్క్స్ ★25 సం||ల అనుభవం ★5 సం||ల గ్యారంటీతో వర్క్స్ ★బాత్‌రూమ్ లీకేజీకి గ్రౌటింగ్ ఎపాక్స్. ✆ 9494002285, 9951607504.

HEALTH & CARE

RHEUMATOLOGY

రుమటాలజిస్ట్
డా॥ ఎ.రామకృష్ణంనాయుడు
MD, DM (Rheumatology, NIMS, HYD)
07-03-2026న (శనివారం) 02 PM to 07 PMవరకు రాజమండ్రిలో ప్రైమ్ పాత్ ల్యాబ్స్, సిసిసి ఛానల్ ఎదురుగా, దానవాయిపేట వద్ద
ఫోన్: 94929 41177
మరియు
08-03-2026న (ఆదివారం) కాకినాడలో సేఫ్ హాస్పిటల్ నందు 11 AM to 6 PM వరకు అందుబాటులో ఉంటారు.
ఫోన్: 0884 2383366

HOME NEEDS

PEST CONTROL

తరుణ్ పెస్ట్ ★25సం|| అనుభవం, 5సం|| గ్యారంటీ ★వాసనలేని, మరకలుపడని బేయర్‌కెమికల్స్ ★ చెదలు, బొద్దింకల నివారణ. 9494002285, 9951607504

INDUSTRY

ఫ్యాక్టరీ అమ్మకం
విజయనగరం జిల్లా, నెల్లిమర్ల ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఏరియాలో 16,182 చ॥గ॥ల విస్తీర్ణంలో గల "సాల్వెంట్" ఫ్యాక్టరీ అమ్మకమునకు కలదు.
98496 36969

REAL ESTATE

గుంటూరుసిటీలో, గోరంట్ల, లాం, JKC రోడ్డు, ఇన్నర్‌రింగ్ రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజ, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు సంప్ర: 9399955545.

FLAT FOR SALE

ఏలూరు తంగెళ్ళమూడి వంతెన దగ్గర నిర్మాణంలో ఉన్న తూర్పు ఫేస్ 2BHK, 1BHK ఫ్లాట్స్ బుకింగ్ జరుగుచున్నవి. 80% లోన్ సౌకర్యం. ✆ 93934 33333.

ఏలూరు ఆశ్రమం దగ్గర పిచ్చుకల నాగేశ్వరరావు వెంచర్ మహీమెన్షలో 2BHK 1300 sft ఫ్లాట్ అమ్మకం. ✆ 94401 88188, 95539 66666.

ఏలూరు ఆశ్రమం దగ్గర పిచ్చుకల నాగేశ్వరరావు వెంచర్‌లో సూర్యరెసిడెన్సీ 3BHK 2040 SFT అపార్ట్‌మెంట్స్ అమ్మకం. 94401 88188-95539 66666

భీమవరం ASRనగర్‌లో కళ్యాణ్ రెసిడెన్సీ, 4th ఫ్లోర్, 2BHK, 1175sft, కార్ పార్కింగ్ Flat తో అమ్మబడును. శ్రీనివాస్: 9849179618

T.P.గూడెం సుబ్బారావుపేట, వెంకట్రామ & కో టవర్స్ నందు 2 బెడ్‌రూమ్ ఫుల్లీ ఫర్నీచర్ గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్ (విత్) కార్ పార్కింగ్ అమ్మకము. ✆ 93464 74893.

ఏలూరు- శాంతినగర్ మెయిన్‌రోడ్, ఆంజనేయస్వామి గుడి వద్ద 3 BHK 1400 Sft, E F ఫ్లాట్ అమ్మకమునకు కలదు. ✆ 82476 32961.

ఆచంట సెంటర్ - అన్ని వసతులు గల 2BHK ఈశాన్యం ఫ్లాట్ (1100 sqft) అమ్మకమునకు కలదు. ✆ 9908413136

HOUSE FOR SALE

ఏలూరు సత్రంపాడు MRC కాలనీకు ఆనుకొని వెంకటకృష్ణ నగర్‌లో ఈస్ట్, వెస్ట్, నార్త్ ఫేస్‌గల ఇండివిడ్యువల్ బిల్డింగ్స్ అమ్మకమునకు కలవు. ✆ 90598 45535, 90595 24018.

ఏలూరు చొదిమెళ్ళ సాయిబాబా గుడి దగ్గర సాయికృష్ణనగర్‌లో తూర్పుఫేస్ 177 గ||ల్లో 2BHK ఇండివిడ్యువల్ న్యూబిల్డింగ్ అమ్మకము. ✆ 94410 62250.

భీమవరం- విస్సాకోడేరు బస్‌స్టాఫ్ ప్రక్కన 240 చ.గ. తూర్పు ఫేసింగ్ 3 స్టేర్ బిల్డింగ్ అన్ని వసతులతో అమ్మబడును. కాంటాక్ట్: 83176 66850.

బిల్డింగ్ అమ్మబడును, ఏలూరు, పవరుపేటలో సెంట్రల్ బ్యాంకు ప్రక్కన 223 తూర్పు ఫేస్ కమర్షియల్ బిల్డింగ్ అమ్మబడును. ఫోన్: 94401 88141.

ఏలూరు తంగెళ్ళమూడి ఏరియాలోని శివగోపాల్ లునాని నగర్ నందు ఉత్తర, పడమర ఫేస్ గల 2 వైపులా రోడ్ వున్న కార్నర్ బిట్ ఫ్లాట్ నెంబర్ 249, 256 చ||గ|| స్థలం అమ్మకము. ✆ 94410 40010, 94900 98559.

LAND FOR SALE

సూరప్పగూడెం, భీమడోలు, ఏలూరు జిల్లా - 15 ఎకరాల కొబ్బరి తోట, 2 బోర్లు, డ్రిప్, NH-16 కి దగ్గరలో, ప్లాట్స్ /రియల్ ఎస్టేట్‌కి అనుకూలం. సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్: 9704322999, 7337228262.

ఏలూరు దుగ్గిరాల NH ఫేసింగ్ 2 1/2 ఎ|| కమర్షియల్ ల్యాండ్ & అశోక్‌నగర్ ఆయుష్ హాస్పిటల్ దగ్గర N/S రోడ్స్‌తో 2400 చ||గ||లు అమ్మకం. ✆ 92969 57239.

ఏలూరు చాటపర్రు మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉన్న సుమారు 7 ఎకరముల పొలం అమ్మకమునకు కలదు. సంప్ర|| శ్రీమతి ఆచంట రజని, ✆ +16303867373.

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి గుడి నుండి 1KM 2ఎ-25సెంట్లు కమర్షియల్ Land for Sale. ✆ 83338 06524

నిడమర్రు మండలం కొవ్విడిగ్రామంలో పంటకాలువ మరియు కోడుకు దరిచేరి సుమారు 3 ఎకరాల చేపల చెరువు అమ్మకం. ✆ 9738669999, 9866167314

2 ఎకరాల 20 సెంట్లు చేపల చెరువు అమ్మకం. దొడ్డనపూడి గ్రామం కాళ్ల మండలం, భీమవరం, ప. గో. జిల్లా సెల్: 8500405678, 9885912559

మర్రిపాడు టోల్‌కు దగ్గరలో 10 ఎకరాల వ్యవసాయభూమి (6 ఎకరాల మామిడి తోట) 3బోర్లుతో ఎకరం 14 లక్షలు అమ్మకమునకు కలదు. ✆ 94903 47368.

PLOT FOR SALE

ఖాళీ స్థలం అమ్మకం
ఏలూరు, వంగాయగూడెం ఏరియా, సుబ్రహ్మణ్యం కాలనీ దగ్గర 5372.40 చ॥గ॥లు విస్తీర్ణం గల ఖాళీ స్థలం వేలము నందు రూ.3,76,00,000/- కనీసపు ధరగా నిర్ణయించి అమ్మబడును.
89858 67892
80994 44378

కె.సావరం రోడ్డులో భారతీ కాన్వెంట్ ఎదురుగా 262 చ.గ., 500 చ.గ. స్థలాలు అమ్మబడును. వివరాలకు 92472 27391 సంప్రదించండి.

తణుకు- వేల్పూరు రోడ్ కరెంటు ఆఫీసు ఎదుట రామాలయం వీధిలో ద॥ పే॥ 230 చ||గ|| స్థలం బిల్డింగ్‌తో సహా అమ్మకం. కాంటాక్ట్ సెల్: 92466 56666.

ఏలూరు తంగెళ్ళమూడి లూనాని నగర్‌లో 225 చ||గ|| ఈస్ట్‌ఫేసింగ్ మరియు 266 చ||గ|| వెస్ట్‌ఫేసింగ్ DTCP లేఅవుట్ గల స్థలములు అమ్మబడును. ✆ 96182 66166, 99856 49535.

ఏలూరు ఇంద్రకీగూడెం సెంటర్ శుభం ఫంక్షన్‌హాలు ఎదురు మెయిన్ రోడ్డుకి 2వ బిట్టు 160, 160 (320) చ||గ|| స్థలము అమ్మకము. ✆ 98485 33799.

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గ్రామం అశ్వారావుపేట రోడ్డు వినాయక గుడి సమీపాన 252 గ॥ ఖాళీ స్థలము అమ్మకము. ✆ 8341566298, 9441149911

ఏలూరు పవరుపేట నార్ని వీరేశలింగం వీధిలో గుడి దగ్గర (74 x 12) సు. 100 గ|| పడమర ఫేస్ స్థలం అమ్మకమునకు కలదు. ✆ 92462 17749.

భీమవరం PP రోడ్, భారతీయ విద్యాభవన్ స్కూల్ దగ్గరలో 200 చ॥గ॥ స్థలం ఫెన్సింగ్‌తో ఉన్నది. అమ్మకమునకు కలదు. సెల్: 9392122526.

తాడేపల్లిగూడెంలో SVR సర్కిల్ దగ్గర N/F 470 చ.గ ఖాళీ స్థలం అమ్మబడును. సంప్ర: 90597 49431

ఏలూరు సత్రంపాడు సీతారామపురం రోడ్డు తారురోడ్డుకి ఆనుకొని వున్న 1000 గ|| (80X113) దక్షిణఫేస్ స్థలం అమ్మకము. ✆ 97033 45533.

తూ.గో.జిల్లా, రావులపాలెం దగ్గర ఆత్రేయపురంలో తూర్పుఫేసింగ్ 638 చ||గ|| (33అ X 174అ) స్థలం అమ్మబడును. Cell: 8019185145, 9393872125.

భీమవరం దగ్గర పెదఅమిరంలో & విష్ణు కాలేజ్ వెనుక & కోడవల్లిలో, భారతీయ విద్యాభవన్స్ వద్ద ఇంటి స్థలాలు అమ్మకం. ✆ 63097 62918.

ఏలూరు శాంతినగర్ 6వ రోడ్డు 221 చ||గ||, 7వ రోడ్డులో 550 చ||గ||, చాటపర్రు రోడ్డులో 220 చ||గ|| స్థలములు అమ్మకము. ✆ 98660 99753.

ఏలూరు ఆశ్రమం హాస్పటల్ దగ్గరలో పిచ్చికల నాగేశ్వరరావు గారి వెంచర్‌లో 1003 చ||గ|| ఏక ప్లాటు 3 రోడ్లు కలిగినది అమ్మకమునకు కలదు. ✆ 94404 02257, 73964 01949, 73964 55258.

ఏలూరు N.R.పేట స్థలము అమ్మకము
జాన్ వీధి, సిరి హాస్పటల్ ప్రక్కన కార్నర్ బిట్టు 500 చ॥గ॥ స్థలము (క్లియర్ టైటిల్)తో అమ్మకము
✆ 94906 11223

స్థలం అమ్మకం
ప॥గో॥ జిల్లా, తణుకు సజ్జాపురం ఏరియాలో ఈస్ట్ ఫేసింగ్ 460 చ॥గ॥ల స్థలము, చ॥గ॥ 82,000/- కే అమ్మకమునకు కలదు.
PRICE NEGOTIABLE
98480 22407

COMMERCIAL SPACE FOR SALE

కమర్షియల్ పొలము అమ్మకము
ఏలూరు- దొండపాడు దత్తాశ్రమము ఇన్ గేట్ ఎదురు రోడ్డులో టేకు తోట గల 1 ఎకరము కమర్షియల్ పొలము అమ్మకము.
✆ 94906 11223

LEASE/ SALE

Land for Lease 1000 Sqy 3 రోడ్ల ఫేసింగ్‌తో Platinum సిటీ లేఅవుట్, తంగెళ్ళమూడి విలేజి, ఏలూరు, ✆ 74115 40555.

TO LET

ఏలూరు- సత్రంపాడు సెంటర్‌లో 3 బెడ్‌రూములు అపార్ట్‌మెంట్ ప్లాటు అన్ని వసతులతో అద్దెకు ఇవ్వబడును. కాంటాక్ట్: 81066 42274.

అద్దెకు
3BHK విల్లా, విశ్వకర్మ స్కూల్ దగ్గర, చిన్నమిరం, భీమవరం.
74115 40555

COMMERCIAL

Commercial Space for Rent. 1175 + 1175 (Total : 2350 Sft.), Main Road, Tanuku, Contact Cell: 98491 95699, 93925 85699.

3500 Sft (Old Kotak Mahindra Bank) Ground floor with Parking, Rest House Road, Bhimavaram-1. Contact: 98494 60685.

ఏలూరు రోడ్, ఉంగుటూరు రైల్వే గేట్ దగ్గర, నేషనల్ హైవేకు చేర్చి 3 షాపులు 10x14 పిట్ అద్దెకు. కాంటాక్ట్: ✆ 83309 22064, 99126 37626.

JOBS

Wanted A/C Technicians, Assistants & Helpers. Olf : ITI /10th/Inter. Exp & Freshers are preferable. ✆ 9494992999, 9392444199

Wanted Pharma.D, B.Sc. Nursing ANM, GNM Staff to work in reputed hospital in Bhimavaram with attractive Salaries. Cont: 93982 32949.

ఏలూరు- జనరిక్ మెడికల్ షాపులో పనిచేయుటకు అనుభవం గల అభ్యర్థులు/ ఫార్మసిస్టులు కావలెను. Contact: 99488 30777, 98489 03777.

శ్రీ సత్యసాయి బాలికల అనాదాశ్రమం CH పోతేపల్లి, ద్వారకాతిరుమలలో పనిచేయుటకు టీచర్స్, వార్డెన్స్ కావలెను. మహిళలకు ప్రాధాన్యత, ఉచిత భోజనం + వసతి. ✆ 91001 82363.

గాయత్రి హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలుచేయుటకు Exp. స్త్రీ/నర్సులు/ పురుషులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- వరకు ఇవ్వబడును ✆ 7569103916.

పాలకొల్లులో ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ నందు ★సేల్స్ ఆఫీసర్స్ ★ సేల్స్ మేనేజర్స్‌గా పనిచేయుటకు యువతీ/యువకులు కావలెను. Fresh/ Exp. Qul: 10th to డిగ్రీ. 86398 28914

ఏపీలో ప్రముఖ మద్యం పంపిణీ సంస్థకు జిల్లా వారీగా అనుభవజ్ఞులైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అవసరం. జీతం:30వేలు, TA/ DAతో సహా ✆92463 63624, jobsimfl@gmail.com

Hydలో క్యాటరింగ్ నందు హెల్పర్లుగా పనికి భార్యభర్తలు (జీ|| 28 వేలు/ లేడీస్‌కు 14 వేలు) కావలెను రూం, భోజనం ఫ్రీ. 9493931224, 7386951320

I.T.I.లో Instructors్ల పనిచేయుటకు వెంటనే కావలెను. జీతం: 8000/- నుండి 10,000/- వరకు. నాగార్జున I.T.I. భీమవరం. Cont: 99487 59789, 98665 34924

శివకేశవ హోమ్‌కేర్ వృద్ధులను, పేషెంట్లను, వంట చేయుటకు 20 నుండి 45 సం||ల వయస్సు గల ఆడవారు కావలెను. జీతం18k, 20K. ✆ 96760 37666.

డొక్కాసీతమ్మ హోమ్‌కేర్ విజయవాడ హైదరాబాద్‌లో పేషెంట్ కేర్, బేబీకేర్ వంట ఇంటి పనివారు కావలెను. జీ॥ 18 వేల + 5,000. ✆ 80742 34443, 73861 75997.

ఏలూరులో హోటల్‌లో పనిచేయుటకు క్యాషియర్, కిచెన్ స్టాఫ్, సూపర్‌వైజర్స్ కావలెను. భోజనం + వసతి గలదు. ✆ 63025 44456, 94411 66829.

Hyd సిటిలో ఇంట్లో ఉండి పనిచేయుటకు పిల్లలను, పెద్దవారిని చూసుకొనుటకు అనుభవం కల్గిన కేర్‌టేకర్లు కావలెను. సంప్రదించండి. ✆ 9346705231

హైదరాబాద్‌లోని టిఫిన్ సెంటర్‌లో పనిచేయుటకు స్టాల్ హెల్పర్స్, క్లీనింగ్ స్టాఫ్ (జీ.18k, 12గం|| రూం+భోజనం. వర్కర్స్‌ను సప్లయ్ చేసే ఏజెంట్స్ కావలెను. మంచి కమీషన్ ఇవ్వబడును. 9666934949/ 9573446770

ప్రతి గ్రామములో బ్యాంక్ కస్టమర్ సర్వీస్ పాయింట్ ఫ్రాంఛైజ్ అవకాశము కలదు. ఇది ఉద్యోగముకాదు బిజినెస్ ఫ్రాంఛైజ్ సంప్రదించండి 63022 77336.

అంజన్న హోమ్‌కేర్‌లో పెద్దవారికి సేవలు చేయుటకు Exp స్త్రీ/పు/నర్సులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- Hydలో 9966568882/9963489661

ఫీల్డ్ మేనేజర్స్ Gold వ్యాల్యూయర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీరామ్ గోల్డ్ కంపెనీకి కావలెను. ఏజ్: 22 to 35, ఫ్రెషర్స్ కూడా ✆ 62810 37879/ 90353 37879

వినాయక హాస్పటల్స్ భీమవరం: స్టాఫ్ కావలెను. రిసెప్షనిస్టు, ఫార్మసిస్టులు, ICU & వార్డు నర్సులు, వార్డు బాయ్స్, ఆయాలు కావలెను. ఇంటర్వ్యూ తే॥ 11.30 గం||లకు హాస్పటల్ నందు సంప్రదించండి. ✆ 85228 43334.

సేల్స్ మరియు సర్వీస్ కొరకు ఇంజినీర్స్ మరియు ఎగ్జిక్యూటివ్స్ ప్రముఖ ఎయిర్ కంప్రెషర్స్ కంపెనీ వారికి కావలెను. అర్హత: ఏదైనా ఇంజినీరింగ్‌లో డిగ్రీ/ డిప్లొమా లేదా ITI సంప్ర ✆ 98481 13083, Mail: coastguru@gmail.com

పూజారి కావలెను. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్, ఆంధ్రప్రదేశ్ సాయిబాబా మందిరము మరియు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కొరకు. వసతి సౌకర్యం కలదు ✆ 80080 61818

G-B Bottlers వారి మంజీర & ఫైరిన్ మినరల్ వాటర్ కంపెనీలో జోనల్ మేనేజర్ & డిస్ట్రిబ్యూటర్స్‌గా అనుభవం కలవారు కావలెను. ✆ 92473 57279

నీటిలో మునిగిన ఎలక్ట్రికల్ బోర్‌వెల్స్ పెయింటింగ్ పనులు చేయుటకు అనుభవం ఉన్నవారు కావలెను. నెలవారీజీతంపైనే నియామకం. ✆ 81253 36519

SECURITY GUARDS

భీమవరంలోని AVR బజాజ్ ఆటో షోరూం నందు పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. Contact: 9701495202, 8886631234.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలను ప్రతి స్పందించే ముందు వాటి గురించి క్షుణ్ణంగా విచారించు కోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములకు ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు అమ్మే వస్తువులు లేదా అందించే సేవల విషయంలో లేదా ప్రకటనదారులు ప్రజల నుండి ఏదేని వసూలు చేసిన సందర్భంలో, డబ్బును వసూలు చేసే ప్రకటన కర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా బాధ్యుని పైనే చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి ఉంటుంది.

నెక్ సూచించిన కోడిగ్రుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ గోదావరి జోన్ ఫ్లాంట్ (టోల్) సరఫరా చేసే సోయా గేటు గ్రుడ్డు ధర రూ. 4.58 పైసలు
తణుకు ఆఫీసు: 08819-224254

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
CLASSIFIEDS

WANTED

ADITYA is looking for Trained - Qualified - Experienced - Resourceful and Passionate educators to teach for the Academic Year 2026-27.

PRE-PRIMARY	❖ MOTHER TEACHERS
PRIMARY - MIDDLE - HIGH SCHOOL	❖ ALL SUBJECTS
EXTRA CURRICULAR INSTRUCTORS	❖ P.E.Ts (Physical Education Trainer)

Computer Teaching Faculty for Primary and High School

WALK-IN-INTERVIEW

Date of Written Test	7th(SAT) & 8th(SUN), March 2026
Time of Written Test	9 AM to 4 PM

ATTRACTIVE SALARY FOR THE DESERVING CANDIDATES
Attend WRITTEN TEST at your nearest branch

ADITYA SCHOOLS

NIDADAVOLE (Near YSR Colony)	PALAKOL (Brodipeta)	NARASAPURAM (Karthikeya Nagar)	TADEPALLIGUDEM (Mahalaxmi Nagar)
7330876664	9963176663	9701676661	8367576661

Our New Branch Launched at TANUKU, Near Varun Bajaj Show-Room.
Contact: 78934 12888, 78427 87766

మండల ప్రజా పరిషత్ కార్యాలయము, నరసాపురం

రి.క.నెం. AO/43/2026 తేది: 28.02.2026

మాధవాయిపాలెం ఫెర్రి సీల్డు టెండరు కమ్ బహిరంగ వేలము ప్రకటన

ది. 12-03-2026 గురువారము మధ్యాహ్నం గం. 2.00లకు నరసాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు నరసాపురం మండల ప్రజా పరిషత్ ఆధీనములో గల మాధవాయిపాలెం ఫెర్రి 2026-2027 ఆర్థిక సంవత్సరము అనగా 01-04-2026 నుండి 31-03-2027 వరకు టోల్లు వసూలు చేసుకొనుటకు సీల్డు టెండరుతో కూడిన బహిరంగ వేలము నిర్వహించబడును. ఆసక్తి గల కాంట్రాక్టర్లు పాల్గొనవలసినదిగా కోరడమైనది.

వేలం వివరముల సంగ్రహము

1.	ఫెర్రి వివరము	మాధవాయిపాలెం ఫెర్రి నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా.
2.	టోల్లు వసూలు చేయు కాలము	2026-2027 ఆర్థిక సంవత్సరమునకు (01.04.2026 నుండి 31.03.2027 వరకు)
3.	ప్రారంభ పాటమొత్తము	రూ 3,59,06,322/-
4.	డిపాజిట్టు	రూ 35,90,632/-
5.	పాట సొమ్ము చెల్లించు విధానము	12 సమాన వాయిదాలలో చెల్లించు పద్ధతి (డిపాజిట్ సొమ్ము కలపకుండా మరియు రెండు నెలల సొమ్ము అడ్వాన్సుగా చెల్లించి)
6.	సాల్వెన్సీ మొత్తము	రూ. 3,59,06,322/-
7.	ఎ) టెండరు షెడ్యూలు ఖరీదు	రూ. 2000/-
	బి) సేల్స్ టాక్సు	రూ. 240
	సి) షెడ్యూలు ఖరీదు చెల్లించవలసిన విధానము	8448-109-02-001 మండల ప్రజా పరిషత్ నరసాపురం పద్దునకు చలానా ద్వారా జమచేయవలెను. (లేదా) మండల పరిషత్ అభివృద్ధి అధికారి నరసాపురం వారి పేరున తీసిన డ్రాఫ్టు / బ్యాంకరు చెక్కు.
8.	టెండరు షెడ్యూలు కొరకు దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేది	07-03-2026 శనివారం సాయంత్రం గం. 5.00ల వరకు
9.	ధృవ పత్రములు స్వీకరించుట, EMD స్వీకరించుట, మరియు Entry Passలు జారీచేయుటకు ఆఖరు తేది	11-03-2026 బుధవారం సాయంత్రం గం. 5.00ల వరకు
10.	సీల్డు టెండర్లు స్వీకరించు తేది మరియు సమయం	12-03-2026 గురువారం మధ్యాహ్నం గం. 2.00ల వరకు
11.	బహిరంగ వేలము తేది మరియు సమయము	12-03-2026 గురువారం మధ్యాహ్నం గం 2.00 ల నుండి
12.	సీల్డు టెండర్లు తెరచు తేది మరియు సమయము	12-03-2026 గురువారం జరుగు బహిరంగ వేలము తదుపరి టెండర్లు తెరవబడును.
13.	టెండర్లు తెరచుట/ బహిరంగ వేలము జరుగు స్థలము	మండల ప్రజా పరిషత్ కార్యాలయము, నరసాపురం
14.	వేలం నిర్వహించు అధికారి	మండల పరిషత్ అభివృద్ధి అధికారి, లేదా వారి అనుమతి పొందిన వారిచే గాని నిర్వహించబడును.

ఏ కారణం చేతనైన పాటను వాయిదా వేయుటకు మరియు రద్దు చేయుటకు నోటీసు జారీచేయు వారికి పూర్తి అధికారం కలదని తెలియజేయడమైనది. టెండరు షరతులు ఇతర వివరములకు నరసాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు అన్ని పని దినముల యందు సంప్రదించవచ్చును. ఫోన్ నెంబరు: 94937 42441, 96662 90336.

నరసాపురం
28-02-2026

సం/- మండల పరిషత్ అభివృద్ధి అధికారి
మండల ప్రజా పరిషత్, నరసాపురం

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేస్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
జోనల్ ఆఫీస్: శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ ,22బి-13-8, 2వ అంతస్తు, వెంకట రామ పవర్ ప్రెస్ రోడ్, సెంట్రల్ బ్యాంక్ ఎదురుగా, పవర్‌పేట, ఏలూరు-534002.

(రూల్ 8 (1) ప్రకారం) భౌతిక స్వాధీనత ప్రకటన (స్థిరాస్తి కొరకు)

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 (54 ఆఫ్ 2002) ప్రకారం (శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్, చెన్నైలోని ఎన్‌సిఎల్‌టి యొక్క ఆర్డర్ ప్రకారం "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్"తో విలీనం చేయబడిందని సమాచారం. తదనంతరం "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరు ది. 30-11-2022 నుండి "శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్" గా అమలులోకి వచ్చేలా మార్చబడినది. ది. 30-11-2022 నాటి ఇన్‌కార్పోరేషన్ సర్టిఫికేట్‌ను చూడగలరు) మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క అధీకృత అధికారి అయిన ఈ దిగువ సంతకందారు సెక్యూరిటీ ఇంటరెస్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రూల్స్, 2002 నందలి సెక్షన్ 13(12)కు అనుబంధమైన రూల్ 3 ప్రకారము సంక్రమించిన అధికారములతో ఋణగ్రహీతలు: **1. మురాల రత్న రాజు,** తండ్రి: వెంకటేశ్వర రావు, డి.నెం: 11-3-48, బడుగు వారి వీధి, గునుపూడి, పశ్చిమ గోదావరి జిల్లా-534201. **2. మురాల ఆశాలత,** డి.నెం: 11-3-48, బడుగు వారి వీధి, గునుపూడి, పశ్చిమ గోదావరి జిల్లా-534201. **3. బట్టు అనిరుధ్,** తండ్రి: సత్యమూర్తి, డి.నెం: 3-19-9/1, భూపాల్ నగర్, జగన్నపేట, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా-534101. వారు అగ్రిమెంట్ నెం. **BMVR2TF2104190003** తాలూకు చెల్లించవలసిన బకాయి మొత్తం **రూ. 16,32,623/- (అక్షరాలా పదహారు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల ఇరవై మూడు రూపాయలు మాత్రమే)** + వడ్డీ మరియు జరిమానాలతో గల కాంట్రాక్టువల్ ఛార్జీలతో కలిపి నోటీసు తేది నుండి 60 రోజులలోగా చెల్లించవలసినదిగా తేది. **17-03-2025**న డిమాండ్ నోటీసు జారీ చేయబడింది.

ఋణగ్రహీతలు బకాయి సొమ్మును తిరిగి చెల్లించుటలో విఫలమైనందున ఈ దిగువ సంతకందారు సదరు చట్టం ప్రకారం **ఏలూరు వద్ద గౌరవనీయ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కమ్ పి.ఆర్.ఎల్ సివిల్ జడ్జ్, సి.ఆర్.ఎల్. ఎం.పి.నెం.769 ఆఫ్ 2025, తేది: 09-12-2025** ద్వారా సదరు చట్టములోని సెక్షన్ 14 కు అనుబంధమైన సదరు రూల్స్ నందలి రూల్ 9 ప్రకారము దిగువ పేర్కొన్న ఆస్తిని తేది. **28-02-2026**న భౌతికంగా స్వాధీనత తీసుకోవడమైనదని ఋణగ్రహీతలకు ప్రత్యేకంగా మరియు సాధారణ ప్రజానీకమునకు ఇందుమూలముగా తెలియజేయునది.

ఈ ఆస్తి విషయమై ఎవరు ఎటువంటి లావాదేవీలు జరుపరాదని, ఎటువంటి లావాదేవీలైనా ప్రస్తుతం చెల్లించవలసిన బకాయి మొత్తం **రూ. 16,32,623/- (అక్షరాలా పదహారు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల ఇరవై మూడు రూపాయలు మాత్రమే)** + ఇప్పటి వరకు వడ్డీ మరియు ఇతర కాస్టులు, ఛార్జీలు మరియు ఖర్చులతో కలిపి శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారి ఛార్జికి లోబడి ఉండునని ప్రత్యేకించి ఋణగ్రహీతలకు మరియు సాధారణ ప్రజానీకానికి హెచ్చరించడమైనది.

తనఖా పెట్టిన స్థిరాస్తి వివరములు

ఫైనాన్షియల్ సంస్థకు తాకట్టు పెట్టిన ఆస్తికి సంబంధించిన షెడ్యూల్:
పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం సబ్-జిల్లా, నరసాపురం మండలం, లింగబోయినచెర్ల గ్రామ పంచాయితీ మరియు గ్రామ ఖాతాలలో జిరాయితీ మెట్ట భూమి ఆర్.ఎస్.నెం. 275/6 లో గల మొత్తం ఎకరా 2.00 సెంట్ల విస్తీర్ణములో ఎకరా 0.07 3/4 సెంట్లు లేదా 375.1 చదరపు గజములు లేదా 312 చదరపు మీటర్ల ఖాళీ స్థలము డి.నెం. 4-175 కి సమీపంలో ఉన్నది. **హద్దులు: తూర్పు:** నరసాపురం నుండి పెదమైనవానిలంకకు వెళ్ళే ఆర్&బి రోడ్డు, **దక్షిణం:** పాల అమ్మాజీ గారికి చెందిన స్థలం, **పడమర:** వర్ధనపు తాతయ్య గారికి చెందిన స్థలం, **ఉత్తరం:** వర్ధనపు తాతయ్య గారికి చెందిన స్థలం.

తేది: 28-02-2026
ప్రదేశం : ఏలూరు

అధీకృత అధికారి
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

నమోదిత కార్యాలయం : శ్రీ టవర్స్ ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్,గిండి,చెన్నై-600032.
ఆఫీస్ చిరునామా : డి.నెం.6-12-5/1, 2వ అంతస్తు, ఓరుగంటివారి వీధి, ఇన్నీస్‌పేట, కోటిపల్లి బస్టాండ్ ఎదురుగా, రాజమహేంద్రవరం-533101.

(రూల్8(1)ప్రకారం భౌతిక స్వాధీనత ప్రకటన (స్థిరాస్తికొరకు)

రిఫరెన్స్:లోన్ అకౌంట్ నెం. **RAJA2TF1905280005**

మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో 'శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్) (గౌరవనీయులైన ఎన్.సి.ఎల్.టి చెన్నై ఆదేశాల మేరకు 09-11-2022న సి.పి నెం.69-76 ఆఫ్ 2022 లో 'శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్‌ను శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌తో విలీనం చేయబడినది .తదనంతరం ది.30-11-2022 నుండి మెస్సర్స్ శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ పేరు మార్పుకు అనుగుణంగా ఇన్‌కార్పొరేషన్ సర్టిఫికేట్ & కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద కంపెనీల రిజిస్ట్రార్ ధృవీకరించిన ప్రకారం మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గా మార్చబడింది).మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క అధీకృత అధికారి అయిన ఈ దిగువ సంతకందారుడు సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్‌ది ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002(54 ఆఫ్ 2002)మరియు సెక్యూరిటీ ఇంటరెస్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రూల్స్ 2002 నందలి సెక్షన్ 13(12)కు అనుబంధమైన నిబంధన 3 ప్రకారము సంక్రమించిన అధికారములతో ఋణగ్రహీతలు:
1)ముప్పిడి పౌల్‌రాజు, తండ్రి:వీరాస్వామి, డి.నెం.72-14-8/9,ప్లాటు నెం.304,షణ్ముఖ హైట్స్, బాబా నగర్, 6వ లైన్, గైల్ ఆఫీసు దగ్గర, ఎవిఏ రోడ్డు,రాజమండ్రి:533 101,
2)ముప్పిడి సుజాత, భర్త: పౌల్‌రాజు, డి.నెం.72-14-8/9,ప్లాటు నెం.304,షణ్ముఖ హైట్స్, బాబా నగర్, 6వ లైన్, గైల్ ఆఫీసు దగ్గర, ఎవిఏ రోడ్డు,రాజమండ్రి:533 101,
3)రెడ్డి నారాయణ రావు, తండ్రి:పట్టాభి @ పట్టాభి రామన్న, డి.నెం.19-765,నెహ్రూ స్ట్రీట్,కావలిపురం రోడ్, వేల్పూర్,తణుకు,పశ్చిమ గోదావరి జిల్లా- 534 222
4)మడిపల్లి శ్రీనివాస్ ,తండ్రి:నెలబాలుడు, డి.నెం.80-16-3/8,శ్రీనివాస నగర్, హ్యాపీ హోమ్స్ , జెన్ రోడ్,జి.వి.కె హాస్పిటల్,రాజమండ్రి:533 101,
వారు చెల్లించవలసిన బకాయిమొత్తం **రూ. 1,99,65,155/- (అక్షరాల ఒక కోటి తొంభై తొమ్మిది లక్షల అరవై ఐదు వేల నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే)** + వడ్డీ మరియు జరిమానాలతో గల కాంట్రాక్టువల్ చార్జీలతో కలిపి నోటీసు తేదీ నుండి 60 రోజులలోగా చెల్లించవలసినదిగా **తేది. 20.05.2023 న డిమాండ్ నోటీసు జారీచేయడమైనది.**

ఋణగ్రహీతలు బకాయిసొమ్మును తిరిగి చెల్లించడంలో విఫలమైనందున ఈ దిగువ సంతకందారుడు సదరు చట్టములోని సెక్షన్ 13(4) ప్రకారం గౌరవనీయులైన చీఫ్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కమ్ ప్రిన్స్‌పాల్ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్), ఏలూరు సిఆర్ఎల్.ఎమ్.పి.నెం664/2025,తేది.07.11.2025 ద్వారా సదరు చట్టములోని సెక్షన్ 14 కు అనుబంధమైన సదరు రూల్స్, 2002 నందలి రూలు 9 ప్రకారము దిగువ పేర్కొన్న ఆస్తిని **తేది. 24 ఫిబ్రవరి 2026** న స్వాధీనత తీసుకోవడమైనదని ఋణగ్రహీత మరియు ప్రత్యేకించి సాధారణ ప్రజానీకమునకు ఇందుమూలముగా తెలియజేయడమైనది.

ఈ ఆస్తి విషయమై ఎవరూ ఎటువంటి లావాదేవీలు జరుపరాదనియు, ఎటువంటి లావాదేవీలైనా ప్రస్తుతం చెల్లించవలసిన బకాయిమొత్తం **రూ. 1,99,65,155/- (అక్షరాల ఒక కోటి తొంభై తొమ్మిది లక్షల అరవై ఐదు వేల నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే)** + ఇప్పటివరకు వడ్డీ మరియు ఇతర కాస్టులు, చార్జీలు మరియు ఖర్చులతో కలిపి మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారి ఛార్జీకి లోబడి ఉండునని ప్రత్యేకించి ఋణగ్రహీతలను మరియు సాధారణ ప్రజానీకమునకు ఇందుమూలముగా హెచ్చరించడమైనది.

తనఖా ఉంచిన స్థిరాస్తి వివరములు
తణుకు సబ్ రిజిస్ట్రార్ దస్తావేజు నెం.3748/2019 ద్వారా రెడ్డి నారాయణ రావు, గారిచే తనఖా ఉంచిన ఆస్తి:

పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు సబ్ జిల్లా,తణుకు మండలం,తణుకు మునిసిపాలిటి ఏరియా, వెంకటరాయపురం టౌన్‌షిప్,సమీప డి.నెం. 10-328, ఆర్. యస్ నెం. 544/9 లోని మొత్తం ఎ॥ 3.77 సెంట్లు స్థలాన్ని ఇంటి ఫ్లాటులుగా విభజించిన వాటిలో **ఫ్లాటు నెంలు.41, 47&48 మొత్తం 1529** చ॥గ॥ లేదా 1278. చ॥ మీ॥ స్థలమునకు హద్దులు: **తూర్పు:** 18.0 అ॥ రోడ్డు, **దక్షిణం:** పుంత,**పడమర:** ముళ్ళపూడి హరిచంద్రప్రసాద్ గారికిచెందిన స్థలము **ఉత్తరం:** వడుగు నాగేశ్వరరావు గారికిచెందిన స్థలము

ప్రదేశం:రాజమండ్రి
తేది:24.02.2026

సం/-అధీకృత అధికారి
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

(c) eenadu

aha@eenadu.in

ఆహా! ..ఏమి రుచి

విసిరేయడానికా వండింది?

బ్యాచిలర్స్ కిచెన్

నేను హాస్టల్లో ఉండి డిగ్రీ చదువుకుంటున్నాను. ఆ ఫుడ్డుతో విసిగిపోయి ఫ్రెండ్స్‌తో కలిసి రూమ్ తీసుకోవాలనుకున్నాను. చాలా వెతికాక.. 'టులెట్' కనిపించింది. కానీ పక్కనే తాటికాయంత అక్షరాలతో 'వెజిటేరియన్స్‌కి మాత్రమే' అనుంది. మాకు నచ్చినదే శాకాహారం. సర్లే 'సీక్రెట్ ఆపరేషన్' చేయొచ్చన్న ధీమాతో బ్యాగ్స్ సర్దేశాం. ఇంటావిడ మమ్మల్ని తల నుంచి పాదం వరకూ స్కాన్ చేసి- 'బోర్డు చదివారా?' అడిగారు. మూకుమ్మడిగా తలలూపాం. 'ఆమ్లెట్ కూడా వేయకూడదు' అని.. ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్‌లా మా ముఖాల్లోకి తెగ పరిశీలిస్తున్నారామె. అంతలో హోమ్ మినిస్టర్ ఎంట్రీ ఇచ్చి 'నాన్‌వెజ్ కాదుగా?' అంది. మళ్లీ అందరం ఒకేసారి తలూపాం. మర్నాడే మేడ మీదున్న గదిలో చేరిపోయాం. వారాలపాటు ఆకులూ అలాలతో సరిపెట్టుకున్నాం. మా నాలుకలు భయంకరంగా ప్రొటెస్ట్ చేస్తున్నాయి. 'ఇక లాభం లేదు.. సీక్రెట్‌గా చింత చిగురు-ఎండుచేపలు చేద్దాం' అంది తేజస్వి. 'వామ్మో.. దొరికిపోతాం' అన్నాను. మరేం పర్లేదు- అనేశారంతా. కానీ సెప్.. అవసరమైనవన్నీ కొని తెచ్చాం. వారం నుంచీ వెజ్‌తో విసిగిపోయి ఉత్సాహంగా రంగంలోకి దిగాం. తలుపులూ కిటికీలూ మూసేశాం. రెండో మాటే కాదు.. అర ప్యాకెట్ అగర్బత్తులు వెలిగించాం. ఫ్లోర్ చేస్తున్నట్టు బెల్, భయంకరమైన క్రైమ్ ప్లాన్ చేస్తున్నట్లుండి. ఇంత చేసినా.. ఎండుచేపల వాసన పైపై స్కిల్లా గోడలు దాటేసింది. 'ఏంటమ్మాయిలూ!' కింది నుంచి ఓనరావిడ అరుపు మేడ మీదికి ఎగిరొచ్చింది. ఆమె ముక్కు పోలీస్ డాగ్ కంటే షార్ప్ కాబోలు. 'నాన్‌వెజ్ వండకూడదని చెప్పానుగా' అని ఆవిడ గయ్యిమంది. 'ఎండలేవ ఎంటి? ఒక ఫ్రెండ్ తెచ్చిచ్చింది' నసిగింది సన. 'ముందా కూర బయటకు విసిరికొట్టండి' ఆర్డర్ జారీ చేసిందావిడ. 'వాల్లె... ఇన్ని తంటాలుపడి వండింది విసిరేయడానికా!' అనుకున్నాం. ఎమర్జెన్సీ రిలీఫ్ కేసు ఇచ్చినట్లు కూరను ఇంకో బౌల్‌కు షిఫ్ట్ చేసేశా. ఆవిడేం గిన్నెలోకి తొంగిచూడదు కాబట్టి.. ఉల్లిపాయ తొక్కలు వేసి పడేసి వచ్చాం. ఆంటీ గార్బేజీ వార్నింగిచ్చేసి వెళ్లిపోయింది. ఓ గంట ఐస్‌క్రీమ్‌తో కాలక్షేపం చేసి.. వాళ్లు పడుకున్నాక ఎంచక్కా ఎండుచేపల కూరను ఎంజాయ్ చేశాం. ఆ తర్వాత చికెనూ, మటనే తప్ప మమ్మల్ని ఎండగట్టే ఎండుచేపల జోలికి పోలేదు.

– నార్లకంటి రాజశ్రీ, వేములపల్లి, మిర్యాలగూడ

అదిరే ఆరెంజ్ క్యాండీ

అల్లం, ఉసిరితోనే కాదు.. నారింజపండ్లతోనూ క్యాండీ చేయొచ్చు. అది కూడా ఎంతో సులువైన రీతిలో..

కావలసినవి: నారింజ తొనలు, పంచదార - కప్పు చొప్పున, పంచదార పొడి - స్పూన్, నిమ్మరసం - టేబుల్ స్పూన్, నచ్చిన రంగు ఫుడ్ కలర్ - కొద్దిగా, నెయ్యి - అర స్పూన్

తయారీ: నారింజ తొనల్లో గింజలు తీసేయాలి. వాటిల్లో కొన్ని వేడి నీళ్లు పోసి.. రెండు మూడు నిమిషాలు మరిగించి, ఆ నీటిని వడకట్టాలి. తొనలు చల్లారాక గ్రైండ్ చేయాలి. పంచదారలో కప్పు నీళ్లు పోసి తీగపాకం వచ్చే వరకూ వేడిచేయాలి. అందులో నారింజ గుజ్జు, ఫుడ్ కలర్ వేసి కలియబెడుతూ సన్న సెగ మీద ఉడికించాలి. పావు గంట తర్వాత సెగ తీసేసి.. నిమ్మరసం జోడించాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన పళ్లెంలో సమంగా సర్దాలి. చల్లారిన తర్వాత నచ్చిన ఆకృతిలో ముక్కలుగా కోసుకోవాలి. వాటి మీద పంచదార పొడి చల్లితే క్యాండీలు ఒకదానికొకటి అంటుకోవు. పూర్తిగా చల్లారాక గాలి చొరబడని సీసాలోకి తీసి.. రిఫ్రిజిరేటర్‌లో భద్రం చేసుకోవాలి. మరింత తీపి కావాలంటే పంచదార ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు.

వారెవా.. మటన్ దో ప్యాజా!

చెఫ్ స్పెషల్

మటన్ వెరైటీల్లో 'దో ప్యాజా' ఒకటి. ఇది మరీ ఘాటుగానూ ఉండదు. అలాగని చప్పగానూ ఉండదు. మంచి రుచి, చక్కటి సువాసనతో అందర్నీ ఆకట్టుకుంటుంది.

కావలసినవి: మటన్ - అర కిలో, ఉల్లిపాయలు - నాలుగు, పెరుగు - అర కప్పు, ఉప్పు - రుచికి తగినంత, పచ్చిమిర్చి - మూడు, టొమాటో ప్యూరీ - రెండు టేబుల్ స్పూన్లు, కశ్మీరీ కారం - స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి - రెండు స్పూన్ల చొప్పున, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా - అర స్పూన్ చొప్పున, నూనె - మూడు టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకులు - రెండు, లవంగాలు - నాలుగు, యాలకులు - మూడు, దాల్చిన చెక్క - అంగుళం ముక్క, కొత్తిమీర తరుగు - పావు కప్పు

తయారీ: మటన్ ముక్కల్లో పెరుగు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి.. అరగంట నానబెట్టాలి. ఉల్లిపాయలను రెండు విధాలుగా కట్ చేయాలి. అంటే.. రెండింటిని పొడుగ్గా సన్నగానూ, మిగిలిన రెండింటిని పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. ప్యాన్‌లో నూనె వేడిచేసి.. బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేయాలి. మంచి వాసన వస్తుండగా ఉల్లి సన్నని ముక్కలు వేసి.. బంగారు రంగులోకి మారే వరకూ వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, సగానికి చీల్చిన పచ్చిమిర్చి, టొమాటో ప్యూరీ చేర్చి.. కలియబెడుతుండాలి. అవి ఉడికాక.. మ్యారినేట్ చేసిన మటన్ జోడించి మధ్యస్థమైన సెగ మీదుంచాలి. ఐదారు నిమిషాల తర్వాత.. ధనియాలు, జీలకర్ర పొడులు, ఉప్పు, తగినన్ని నీళ్లు జతచేసి.. మూత పెట్టి ఉడికించాలి. మటన్ మెత్తబడ్డాక.. పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి రెండు మూడు నిమిషాలు మాత్రమే ఉడికించాలి. ఇవి కాస్త పచ్చిగానే ఉండాలి. అదే 'దో ప్యాజా' ప్రత్యేకత. చివర్లో గరం మసాలా, కొత్తిమీర వేసి సెగ తీసేస్తే సరిపోతుంది. ఈ టేస్టీ కర్రీ రోటీ, నాన్, కుల్చాల్లోకి ఎంతో బాగుంటుంది.

మష్రూమ్.. మ్..!

మాంసాహారం తినని వాళ్లకి పుట్టగొడుగులు మంచి పోషకాహారం. వీటితో వెరైటీ కూరలు చేయొచ్చు. పకోడీ, టిక్కా, టోస్ట్, చాక్లెట్ వంటి తినుబండారాలూ చేయొచ్చు. మీ కోసం మరింత ప్రత్యేకమైన మష్రూమ్ రెసిపీలు..

బిర్యానీ

కావలసినవి: బాస్మతి బియ్యం - రెండు కప్పులు, పుట్టగొడుగులు - అర కిలో, ఉప్పు - రుచికి తగినంత, టొమాటో, ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు చొప్పున, పచ్చిమిర్చి - 4, జీడిపప్పులు - 20, అల్లం వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూన్, పెరుగు - అర కప్పు, పుదీనా, కొత్తిమీర తరుగు, గరం మసాలా - పావు కప్పు చొప్పున, నిమ్మరసం - ఒకటిన్నర స్పూన్లు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర - స్పూన్ చొప్పున, దాల్చినచెక్క - రెండంగుళాల ముక్క, బిర్యానీ ఆకులు - 2, బిర్యానీ పువ్వు - కొద్దిగా, లవంగాలు - 5, యాలకులు - 3, నూనె, నెయ్యి - 2 టేబుల్ స్పూన్ల చొప్పున

తయారీ: బియ్యం కడిగి అరగంట నానబెట్టాలి. కుక్కర్‌లో నూనె వేడిచేసి బిర్యానీ ఆకులు, దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ పువ్వు, జీలకర్రలను వేయించాలి. మంచి వాసన వస్తుండగా.. ఉల్లితరుగు వేసి బంగారురంగులోకి మారే వరకూ వేయించాలి. తర్వాత జీడిపప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, సగానికి కట్ చేసిన పుట్టగొడుగులు, కారం, పసుపు, ధనియాల పొడి జోడించాలి. అవి మెత్తగా అయ్యాక పెరుగు, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యం, తగినన్ని నీళ్లు, నెయ్యి, గరం మసాలా జతచేసి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి. మూత తీశాక.. కొత్తిమీర తరుగు, నిమ్మరసం చల్లాలి. నోరూరించే మష్రూమ్ బిర్యానీకి కీరా రైతా సూపర్ కాంబినేషన్.

కట్లెట్

కావలసినవి: పుట్టగొడుగులు - పావు కిలో, బంగాళ దుంపలు - 3, ఉల్లి తరుగు - పావు కప్పు, ఉప్పు - రుచికి తగినంత, బ్రెడ్ పొడి - ముప్పావు కప్పు, పచ్చిమిర్చి - 2, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర - స్పూన్ చొప్పున, కరివేపాకు - 2 రెబ్బలు, మొక్కజొన్నపిండి, కొత్తిమీర - మూడు టేబుల్ స్పూన్ల చొప్పున, ధనియాల పొడి, గరం మసాలా - అర స్పూన్ చొప్పున, నూనె - వేయించడానికి సరిపడా

తయారీ: బంగాళదుంపలను ఉడికించి పొట్టు తీసి మెదపాలి. ప్యాన్‌లో కొద్దిగా నూనె వేడిచేసి ఉల్లితరుగును వేయించాలి. అందులో పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పచ్చి వాసన పోయాక.. తరిగిన పుట్టగొడుగులు జతచేయాలి. అవి వేగాక.. జీలకర్ర, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు జోడించాలి. చివర్లో కొత్తిమీర చేర్చి సెగ తీసేయాలి. చల్లారాక.. మెదిపిన బంగాళదుంపల ముద్ద వేసి కలపాలి. ఈ మిశ్రమంతో గుండ్రంగా లేదా కోడిగుడ్డు ఆకారంలో కట్లెట్లు చేయాలి. మరో పాత్రలో కొన్ని నీళ్లతో మొక్కజొన్నపిండి కలపాలి. ఇది మరీ గట్టిగా లేదా జారుగా ఉండకూడదు. కట్లెట్లను ఇందులో ముంచి తీసి, బ్రెడ్ పొడిలో దొర్లించి.. కాగుతున్న నూనెలో వేయించాలి. టొమాటో సాస్ లేదా పుదీనా చట్నీతో సర్వ్ చేస్తే వహ్వా అనేస్తారు.

మష్రూమ్ పెప్పర్ ఫ్రై

కావలసినవి: పుట్టగొడుగులు - 300 గ్రాములు, ఉల్లి కాడల తరుగు, కొత్తిమీర - గుప్పెడు చొప్పున, ఉప్పు - రుచికి తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముద్ద - స్పూన్ చొప్పున, కరివేపాకు - రెండు రెబ్బలు, మిరియాలు - ఒకటిన్నర స్పూన్లు, గరం మసాలా, కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర - అర స్పూన్ చొప్పున, నిమ్మరసం - ముప్పావు స్పూన్, నూనె - రెండున్నర టేబుల్ స్పూన్లు

తయారీ: మష్రూమ్స్‌ను కడిగి సగానికి కట్ చేయాలి. ప్యాన్‌లో నూనె వేడయ్యాక.. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లికాడల తరుగు వేయాలి. అవి కాస్త వేగాక.. అల్లం వెల్లుల్లి పేస్ట్, మష్రూమ్స్, పసుపు, ఉప్పు జతచేసి కలియబెడుతుండాలి. ముక్కలు మెత్తగా అయ్యాక.. కారం, కచ్చాపచ్చా దంచిన మిరియాలు జోడించాలి. చివర్లో నిమ్మరసం, కొత్తిమీర చల్లి సెగ తీసేస్తే.. స్పైసీ మష్రూమ్ పెప్పర్ ఫ్రై రెడీ. ఇది అన్నం, రొట్టెల్లోకి సైడ్ డిష్‌గానే కాదు.. టీ టైమ్ స్నాక్‌గానూ బాగుంటుంది.

నోరూరించే చీజీ బ్రోకలీ బైట్స్

పాఠక వంట

బ్రోకలీ.. బోన్సాయ్ చెట్టులా భలే ఉంటుంది కదూ.. ఖరీదు కొంచెం ఎక్కువే అయినా ఆరోగ్యానికెంతో మంచిది. దీంతో కూర, ఫ్రైడ్ రైస్ ఏది చేసినా సూపరే. మరి 'చీజీ బ్రోకలీ బైట్స్' ఎప్పుడైనా తిన్నారా? ఇలా చేసి చూడండి..

కావలసినవి: బ్రోకలీ - ఒకటి, చీజ్ - 100 గ్రాములు, ఒరెగానొ - తగినంత, చిల్లీ ఫ్లేక్స్ - ఒకటిన్నర స్పూన్లు, మిరియాల పొడి - అర స్పూన్, వెన్న - 2 స్పూన్లు

తయారీ: చీజ్‌ను తురిమి పక్కనుంచాలి. శుభ్రం చేసిన బ్రోకలీని చిన్న పువ్వులుగా కట్ చేసి.. సన్న సెగ మీద ఉడికించాలి. పది నిమిషాల తర్వాత దించేసి అదనంగా ఉన్న నీటిని వడకట్టాలి. బేకింగ్ పేపర్ మీద కొంత చీజ్ పరిచినట్లు వేసి.. బ్రోకలీ పూలను ఉంచాలి. వాటిపై ఇంకాస్త చీజ్ వేసి.. గిన్నెతో అదిమినట్లు చేయాలి. అప్పుడు బ్రోకలీకి చీజ్ అంటుకుంటుంది. ఇప్పుడు ఒరెగానొ, చిల్లీఫ్లేక్స్, మిరియాల పొడి చల్లాలి. చీజ్‌లో సాల్ట్ ఉంటుంది కాబట్టి అదనంగా ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. వీటిని 200 డిగ్రీల వద్ద ప్రీహీట్ చేసిన అవెన్‌లో ఆరు నిమిషాలు బేక్ చేయాలి. స్టవ్వు మీద చేసేట్లయితే.. వెన్న రాసిన ప్యాన్‌లో బ్రోకలీ పూలను సన్న సెగ మీదుంచి, ఐదు నిమిషాల తర్వాత దించేస్తే సరిపోతుంది. ఈ 'చీజీ బ్రోకలీ బైట్స్' పిల్లలకు నచ్చడమే కాదు, వాళ్లకి మంచి పోషకాహారం అందించినట్లవుతుంది.

– సి. సౌమీ, హైదరాబాద్

కమ్మ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు కమ్మ కుల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం



తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, **కమ్మ** కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు (1 మార్చి 2026, ఆదివారం)** ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 92475 28829 & 8008621414 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.

ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు పైన తెలిపిన ఫోన్ నంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

చిరునామా: ఈనాడు లోకల్ ఆఫీస్, హోటల్ గ్రాండ్ ఆర్య & మార్గదర్శి రోడ్డు, నరసింహారావు పేట, ఏలూరు

వైకాపాకు రాజకీయ పార్టీ లక్షణాలే లేవు: నిమ్మల

శిలాఫలకం ఆవిష్కరించిన మంత్రి, నాయకులు

పాలకొల్లు, న్యూస్‌టుడే: రాజకీయ పార్టీకి ఉండాల్సిన కనీస లక్షణాలు వైకాపాకు లేవని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. పాలకొల్లు నియోజకవర్గంలో రూ. 6.29 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి శనివారం సాయంత్రం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంపై ఏమాత్రం గౌరవం లేని వైకాపా నాయకులకు ప్రజలే గుణపాఠం చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతి కోసమే పాటు పడుతుందని గుర్తు చేశారు. కూటమి నాయకులు జీవీ, పెశ్చెటి బాబు, మామిడిశెట్టి పెద్దిరాజు, కడలి గోపాలరావు, బొప్పన హరికిశోర్ పాల్గొన్నారు.

ముందస్తు చర్యలు తీసుకోండి : జేసీ

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రజలకు తాగు నీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్ ఛాంబర్ నుంచి నిర్వహించిన గూగుల్ మీట్ సమీక్షలో మాట్లాడారు. నీటి నిల్వలు, పైప్ లైన్ మరమ్మతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

పెద్దింట్లమ్మ స్మరణతో పులకించిన కొల్లేరు

భారీగా తరలివచ్చిన భక్తులు

కైకలూరు, న్యూస్‌టుడే: కొల్లేటి ప్రజలను చల్లగా చూసే పెద్దమ్మవమ్మా.. కష్టాలను తొలగించి తోడుగా ఉండు ఓ పార్వతమ్మా.. అంటూ తమ ఆరాధ్య దైవం పెద్దింట్లమ్మ అమ్మవారిని లంక గ్రామాల ప్రజలు భక్తితో వేడుకున్నారు. అమ్మవారి ఉత్సవాల్లో అపురూప ఘట్టమైన పెద్దింట్లమ్మ ప్రభల జాతరను లంక గ్రామాల ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శనివారం ఉదయం పందిరిపల్లెగూడెం గ్రామస్థులు అమ్మవారి ప్రతిమతో అలంకరించిన భారీ ప్రభలతో గ్రామోత్సవం నిర్వహించారు. ప్రభల తీర్థానికి వచ్చిన భక్తులతో కొల్లేరు గ్రామాలు జన సంద్రంగా మారాయి. మహిళా భక్తులు తన్మయత్వంతో ఆడి పాడారు. చలువ కావిళ్లతో పుట్టింటి నుంచి సంప్రదాయ సారెను అమ్మవారి సన్నిధికి తీసుకొచ్చారు.

ప్రత్యేక ఆకర్షణగా కలువ బోనాలు.. అమ్మవారి జాతరలో కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న కలువ బోనాలు ఉత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శృంగవరప్పాడు, పందిరిపల్లెగూడెం, కొట్టాడ, పెంచికలమర్రు, గుమ్మళ్ల పాడు, లక్ష్మీపురం తదితర గ్రామాల నుంచి వందలాది మహిళలు కలువ బోనాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి తలపై బోనాలతో వైభవంగా కాలినడకన పెద్దింట్లమ్మ నామస్మరణ చేస్తూ బోనాలను అమ్మవారికి సన్నిధికి చేర్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శించుకున్నారు.

ఆత్మీయంగా పలకరించి.. బాగోగులు ఆరా తీసి!

నరసాపురం, న్యూస్‌టుడే: అమ్మా.. ఆరోగ్యం బాగుందా.. పథకాలు సక్రమంగా అందుతున్నాయా.. అంటూ కలెక్టర్ సీహెచ్ నాగరాణి సంక్షేమ పింఛన్ల లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరించారు. కలెక్టర్ శనివారం నరసాపురం పట్టణంలో పర్యటించారు. బొండమ్మ ఆశ్రమం, మసీదు కూడలి, వలవలవారి వీధి ప్రాంతాల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను నగదు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య స్థితి, సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

తైక్వాండో పోటీలకు ఎంపిక

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: తైక్వాండో సౌత్‌జోన్ పోటీలకు భీమవరం విష్ణు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈసీఈ మొదటి ఏడాది విద్యార్థిని నగిరి నీతూ శ్రీసాయి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ మంగం వేణు తెలిపారు. ఒడిశాలోని ఫకీర్ మోహన్ యూనివర్సిటీలో ఈ నెల 16 నుంచి 20 వరకు జరిగే పోటీల్లో పాల్గొంటుందన్నారు.

పరీక్షల భయాన్ని తరిమికొట్టేయండి..!

పదో తరగతి విద్యార్థుల కోసం ఉచిత వెబినార్ 1న

ఈనాడు ప్రతిభ | శ్రీచైతన్య విద్యాసంస్థలు

ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో కీలకం. చదువుల్లో విద్యార్థి సామర్థ్యానికి టెన్త్ క్లాస్ ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. అందుకే పదో తరగతి వార్షిక పరీక్షలనగానే విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. అధిక మార్కులు సాధించాలనే లక్ష్యంతోపాటు తమపై తల్లిదండ్రులకు ఉండే అంచనాలను అందుకోవాలనే తపన ఆందోళనను పెంచేస్తుంది. పరీక్ష తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ కొందరిలో భయం పెరిగి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంటుంది. ఇలాంటి అనవసర భయాలను, ఆందోళనలను పోగొట్టి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు, 'ఈనాడు-ప్రతిభ' సంయుక్తంగా ఉచిత వెబినార్ నిర్వహిస్తున్నాయి. పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో వివరిస్తూ, అత్యుత్తమ మార్కులు సాధించడానికి ఈ వెబినార్ మార్గదర్శనం చేస్తుంది. ప్రముఖ సబ్జెక్టు నిపుణులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తక్కువ సమయంలో సిలబస్‌ను ఏ విధంగా రివిజన్ చేయాలో తెలియజేస్తారు. పరీక్షల భయాన్ని పోగొట్టి, మానసిక స్థితిని స్థిరపరిచేందుకు సైకాలజిస్టులు సూచనలు చేస్తారు. గత ఏడాది టాపర్లుగా నిలిచిన విద్యార్థులు తమ అనుభవాలను వివరించి స్ఫూర్తిని నింపుతారు. టెన్త్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకూ ఈ వెబినార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇదిగో ఈ అంశాలపైనే సూచనలు

- యాక్టివ్ రీకాల్, మైండ్ మ్యాపింగ్ ద్వారా క్లిష్టమైన అంశాలను ఎలా గుర్తుంచుకోవాలి?
- గణితం, సైన్స్‌లో స్కోరింగ్ పాయింట్లు, ప్రజెంటేషన్ టిప్స్.
- ఏకాగ్రతను పెంచే చిన్న చిన్న వ్యాయామాలు.
- పరీక్ష గదిలో టైం మేనేజ్‌మెంట్.
- ఆరోగ్యం, ఆహార విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
- విద్యార్థులు అడిగే సందేహాలకు నిపుణుల సమాధానాలు.

జూమ్ మీటింగ్, యూట్యూబ్ లైవ్, ఈనాడు.నెట్ ద్వారా వెబినార్‌లో జాయిన్ కావచ్చు

వెబినార్ తేదీ: మార్చి 1, 2026 (ఆదివారం)
సమయం: ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు

జూమ్ మీటింగ్ కోసం... | యూట్యూబ్ లైవ్ కోసం...

Join from PC, Mac, iPad, or Android:
Zoom - https://hov.to/b2c7ec22
Youtube Live - https://hov.to/d4ce0f1a
Zoom ID - 953 5694 9081 **Passcode:** 115422

ఏపీఆర్ సెట్‌లో మొదటి ర్యాంకు

సత్తి నాగధనలక్ష్మి

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: పీహెచ్‌డీ కోర్సులు 2025 ప్రవేశాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఏపీఆర్ సెట్ పరీక్షల్లో అత్తిలి మండలం మంచిలికి చెందిన సత్తి నాగ ధనలక్ష్మి 200 మార్కులకు గాను 151 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. ఈమె ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ఎస్వీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడంతో తోటి అధ్యాపకులు, బంధుమిత్రులు, కళాశాల సిబ్బంది అభినందనలు తెలిపారు.

పురపాలక సంఘ కార్యాలయము, తణుకు

ఆర్.ఒ.సి.నెం. 56/2026–ఎ1 తేది: 28–02–2026

ప్రకటన

2026–2027 వ సంవత్సరములో వారం మార్కెట్ ప్రాంతములో నూతనముగా ఫిష్ మార్కెట్ యందు ఫీజులు వసూలు చేసుకొను హక్కు బహిరంగ వేలం వేయుటకు

తణుకు పురపాలక సంఘ వారం మార్కెట్ ప్రాంతములో నూతనముగా **ఫిష్ మార్కెట్ భవనము** నిర్మించడమైనది. సదరు మార్కెట్ భవనంలో అమ్మ జూపు చేపలు, మరియు ఇతర **నాన్ వెజ్ ఆహార పదార్థాలు** అమ్మ జూపు వ్యాపారులు నుండి రుసుములు వసూలు చేయుటకు ఇప్పటి వరకు నియమ నిబంధనలు రూపొంది యుండలేదు, కావున సదరు ఫిష్ మార్కెట్ అమ్మజూపు సరుకులకు, రుసుములు వసూలు చేసుకొనే హక్కును తణుకు పురపాలక సంఘ కౌన్సిల్ సి.ఆర్.నెం. 447 తేది 20-02-2026 మేరకు తణుకు పురపాలక సంఘ కార్యాలయము నందు శ్రీ కమిషనరు గారిచే గాని లేక వారి అనుమతి పొందిన ఇతర అధికారిచే గాని బహిరంగ వేలం నిర్వహించుటకు గాను ప్రకటను జారీ చేయటమైనది.

సంత మార్కెట్ నందు ప్రత్యేకంగా ఫిష్ మార్కెట్ కొరకు నిర్మాణం చేసిన భవనమునకు గల సరిహద్దులు.

తూర్పు: సంత మార్కెట్ రోడ్, **పడమర:** మహమ్మదీయుల శాంతి వనం, **ఉత్తరం:** గోస్తని కాలువ గట్టు, **దక్షిణం:** సంత మార్కెట్ రోడ్.

పై హద్దుల మధ్య నున్న ఫిష్ మార్కెట్ లోపల బిల్డింగ్‌లోని కానులకు ఈ దిగువ ఉదహరించిన విధముగా రోజువారి ఫీజులు వసూలు చేసుకొనవచ్చును.

షాపు(కానా) నెం.	ఫిష్ మార్కెట్ బిల్డింగ్ లోని కానుల్లో దుకాణం విస్తీర్ణం				కానా ఒక్కింటికి రోజుకు వసూలు చెయ్యవలసిన ఫీజు (రూ/–)
	పొడవు	వెడల్పు	చదరపు మీటర్లలో	చదరపు అడుగులలో	
కానా 1, 2, 3, 4, 5, & కానా 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18	2.90	1.00	2.90	3.47	43
కానా 6 మరియు 7	1.55	1.00	1.55	1.85	23

భవనము మరియు కంపౌండ్ ఆవరణ ప్రాంతములో సంబంధిత పాటదారుడు వ్యాపారుల నుండి **బుట్టకి ఒక్కింటికి రోజుకు రూ.20/-** చొప్పున వసూలు చేసుకొనవచ్చును. వేలమునకు సంబంధించిన సాధారణ షరతులు మరియు స్టాల్స్‌కు వర్తించు ప్రత్యేక షరతులు వర్తించబడును, మిగిలిన విషయములు, పాట షరతులు పురపాలక సంఘములో ఆఫీసు పని దినములలో ఎ1 గుమస్తాను అడిగి తెలుసుకొనవచ్చును.

సదరు ప్రకటనపై ఏవిధమైన అభ్యంతరములు ఉన్నను, 15 రోజులలో కార్యాలయంనకు లిఖిత పూర్వకంగా తెలియజేయవచ్చును.

సం/- **కమిషనరు,** తణుకు పురపాలక సంఘం

నచ్చిన రంగంలో ప్రవేశించి విజయం సాధించాలి

రవిని సత్కరిస్తున్న నరేంద్రకృష్ణ, క్రాంతి సుధ తదితరులు

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: నచ్చిన రంగంలో ప్రవేశించి విజయం సాధించాలని ప్రముఖ రచయిత రవి మంత్రి విద్యార్థులకు సూచించారు. పట్టణంలోని శశి ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న అన్వేషణ టెక్నో కల్చరల్ ఫెస్ట్‌కు శనివారం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కళాశాల వైస్ ఛైర్మన్ మేకా నరేంద్రతో కలిసి రవి విద్యార్థులతో ముచ్చటించారు. కంప్యూటర్ కాలంలోనూ తెలుగు సాహిత్యానికి ప్రాముఖ్యం తగ్గలేదన్నారు. అందుకు తాను రచించిన నవల రెండు లక్షలు కాపీలు అమ్ముడుపోవడమే నిదర్శనమన్నారు. అనంతరం రవిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో శశి విద్యా సంస్థల ఛైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, డైరెక్టర్ బూరుగుపల్లి రాధారాణి, క్రాంతిసుధ, ప్రిన్సిపల్ మహ్మద్ ఇస్మాయిల్, కన్వీనర్ సుబ్రహ్మణ్యం, వివిధ విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

యువకుడిపై పోక్సో కేసు

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడు పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే ప్రాంతానికి చెందిన యువకుడు బోనాల రాము 2025 ఆగస్టు నెల నుంచి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నమ్మించి పలుసార్లు శారీరకంగా కలిశాడు. అనంతరం పెళ్లికి నిరాకరించడంతో బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం రాముపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

శ్రీవారి కొండపై అన్యమత ప్రచారం

పోలీసుల అదుపులో ముగ్గురు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి కొండపై అన్యమత ప్రచారం చేస్తున్నారన్న అనుమానంతో ముగ్గురు వ్యక్తులను ఆలయ సెక్యూరిటీ సిబ్బంది శనివారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ద్వారకాతిరుమల పోలీసులకు అప్పగించారు. తూర్పుగోదావరి జిల్లా కడియపులంకకు చెందిన 8 మంది భక్తులు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించి అక్కడి నుంచి వ్యాన్‌లో ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చారు. వ్యాన్‌ను ప్రసాదాల కౌంటర్ల గేట్ వద్ద నిలిపారు. ఎనిమిది మందిలో ఆరుగురు శ్రీవారి దర్శనానికి వెళ్లారు. వ్యాన్ డ్రైవర్, మరో ఇద్దరు వ్యాన్‌లో ఉన్నారు. ఇందులో ఓ మహిళ వ్యాన్‌లో బైబిల్ చదువుతుండగా అన్యమత ప్రచారం జరుగుతుందని భక్తులు దేవస్థానం అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆలయ భద్రతా సిబ్బంది బైబిల్ చదువుతున్న మహిళను, డ్రైవర్‌ను, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు.

భీమవరం
•భీమవరం •ఉండి

ప్రతిభ పరీక్షల్లో సత్తా చాటిన వేండ్ర బాలికలు

పాలకోడేరు, న్యూస్‌టుడే: మండల స్థాయిలో శనివారం కుముదవల్లిలో నిర్వహించిన టాలెంట్ పరీక్షల్లో తమ పాఠశాలకు చెందిన ముగ్గురు బాలికలు ప్రతిభ చాటినట్లు వేండ్ర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జీవీవీ శ్రీనివాస్ తెలిపారు. భీమవరం నారాయణ సెంటర్, విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ పరీక్షల్లో పాఠశాలకు చెందిన బాలికలు సింగంశెట్టి యురేక, కొర సహస్ర, వనం కృతిక ప్రతిభ చాటినట్లు నిలిచినట్లు హెచ్ఎం తెలిపారు. ఉప విద్యాశాఖాధికారి ఎన్. రమేశ్ చేతుల మీదుగా విజేతలకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు.

ఉప విద్యాశాఖాధికారి రమేశ్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకుంటున్న బాలిక

శ్రీవారికి సహస్ర కుంకుమార్చనలు

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: పాల్గుణ మాసం శనివారం సందర్భంగా జువ్వలపాలెం రోడ్డులో జీజేఆర్ సత్రం అనుబంధ సంస్థ పద్మావతీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామికి విశేష పూజలు నిర్వహించారు. రాత్రి తులసీదళంతో నేత్రపర్వంగా అలంకరణ, సహస్ర నామ పూజలు, అమ్మవారికి పుష్పాలంకరణ, సహస్ర కుంకుమార్చనలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నట్లు ఆలయాధికారి తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

భీమవరం పట్టణం:	80085 74471	గుణుపూడి:	80085 74474
భీమవరం రూరల్:	80085 74533	వీరవాసరం:	80085 74475
పాలకోడేరు:	80085 74467	ఉండి:	80085 74526
ఆకివీడు:	80085 74525	కాళ్ల:	94401 04042

భీమవరం గునుపూడి, న్యూస్‌టుడే:
? 37వ వార్డు జలం కాలువ దగ్గర పచ్చళ్ల వీధిలో ఉన్న వీధి దీపాలు ఎంతో కాలంగా వెలగడం లేదు. రాత్రి సమయంలో అవస్థలు పడుతున్నాం. - పి.పాండురంగారావు, నివాసితుడు
✔ చర్యలు తీసుకుంటాం. - సాయికిశ, విద్యుత్ ఏఈ
భీమవరం గునుపూడి, న్యూస్‌టుడే:
? 13వ వార్డు, నల్లంవారి వీధి పరిసర ప్రాంతాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. రాత్రి సమయంలో ద్విచక్ర వాహనాలను వెంబడిస్తుండటంతో ఇంటికి చేరడం కష్టంగా ఉంది. - ఎన్.వెంకటేశ్వరరావు, ప్రైవేట్ ఉద్యోగి
✔ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. - కె.సత్యనారాయణరాజు, పురపాలక శానిటరీ అధికారి
ఆకివీడు, న్యూస్‌టుడే: ? ఆకివీడు పెద పేట ప్రాంతంలో రాత్రిళ్లు దోమల బెడద ఎక్కువగా ఉంది. - కోటేశ్వరావు, స్థానికుడు
✔ దోమల నిర్మూలనకు చర్యలు తీసుకుంటాం. - సాకేత్‌బాబు, శానిటరీ ఇన్‌స్పెక్టర్, ఆకివీడు
ఉండి, న్యూస్‌టుడే: ? కొండ్రుతుపేట నుంచి గొడవేటి వరకు మురుగు కాలువ మట్టి, ఇతర వ్యర్థాలతో పూడిపోయింది. పెద్దయికోడు మదిరిగానే ఈ డ్రెయిన్ ప్రవాహం పనులు చేపట్టి మురుగు అవరోధాలు తొలగించాలి. - స్థానికులు
✔ ఆ ప్రాంతాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటాం. - అనిల్‌కుమార్, గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి, ఉండి
కాళ్ల, న్యూస్‌టుడే: ? స్థానిక పెదపేటలోని డ్రెయిన్‌లో చెత్త విపరీతంగా పెరిగి పారుదల లేక దోమలు విజృంభిస్తున్నాయి. బ్లీచింగ్ కూడా చల్లడంలేదు. - మాణిక్యాలరావు, స్థానికుడు
✔ చర్యలు తీసుకుంటాం. - సతీ కుమార్, కార్యదర్శి, కాళ్ల

ఆహారం.. కల్తీమయం

యథేచ్ఛగా నిల్వ పదార్థాల వినియోగం

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: బయట విక్రయించే ఆహార పదార్థాల్లో స్వచ్ఛత, నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. కొందరు వ్యాపారులు లాభాపేక్షతో చేస్తున్న దారుణాలు ప్రజారోగ్యాన్ని హరిస్తున్నాయి. ఒకవైపు రంగులు కలిపిన పానీయాలు, బిర్యానీలు, మాంసాహారం, రుచి కోసం వినియోగించే సాల్ట్, కాలం చెల్లిన పదార్థాలు.. మరోవైపు మిగిలిన పదార్థాలను శీతల పెట్టెల్లో నిల్వ చేసి మళ్లీ వేడి చేసి వడ్డించడం, ఒకసారి వినియోగించిన నూనెను మళ్లీ వినియోగిస్తూ వంటలు చేయడం.. భీమవరంలో వెన్న, నెయ్యి తయారీ ఇలా వివిధ రూపాల్లో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు.

మరిగించిన నూనెలు.. నిల్వ పదార్థాలు

జిల్లా ఆహార భద్రత అధికారి, పురపాలక అధికారులు భీమవరంలోని 208 హోటళ్లు, రెస్టారెంట్లు, మిఠాయి దుకాణాలు, బేకరీలు, వెన్న, నెయ్యి, పాల విక్రయాల దుకాణాల్లో తనిఖీలు చేయగా విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. వాటిలో నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పరీక్షకు పంపారు. వీటిలో కల్తీ, నాణ్యత లోపాలు నిర్ధారణ అయితే శిక్షలు, జరిమానాలుంటాయి.

నమూనాలు పరిశీలిస్తున్న అధికారులు

శుభ్రత కరవు

హోటళ్ల పరిసరాల్లో శుభ్రత ఉండటం లేదు. వండేందుకు తీసుకొచ్చిన ఆహార పదార్థాలు, మాంసం, సరకులు ఆరుబయటే నేలపై ఉంచుతున్నారు. హోటళ్లలో వ్యర్థాలు నేరుగా డ్రెయిన్‌లోకే వదులుతున్నారు. వాటి పరిసరాల్లోకి వెళ్తే భరించలేనంత దుర్వాసన వస్తోంది.

➤ ఓ హోటల్లో చికెన్ నిల్వలు, మిగిలిపోయిన మాంసం ఉపరితలంపైన ఫంగస్ ఉంది. నిల్వ చేసిన పెరుగు, ఎప్పటి వరకు గడువు అనే వివరాలు లేని మసాలా దినుసులు గుర్తించారు. ఒకసారి వినియోగించిన నూనెను సేకరించారు. వీటిలో చికెన్, ఫిష్ తయారీకి వాడే పదార్థాలు, పూరీలకు వాడుతున్నట్లు గుర్తించి నమూనాలు సేకరించారు.

➤ భీమవరంలోని పలు హోటళ్లకు పురపాలక కమిషనర్ కె.రామచంద్రారెడ్డి తనిఖీ చేసినప్పుడు.. హోటళ్లలో అపరిశుభ్రత, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు గుర్తించారు. సంబంధిత యజమానులకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధించారు.

ఆక్వా రైతులకు చేయూతనిస్తాం

భీమవరం అర్బన్, పట్టణం, న్యూస్‌టుడే: ఆక్వా రంగానికి చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐదేళ్ల అనంతరం ఆక్వా రైతు సంఘం ప్రతినిధులు కూర్చొని మాట్లాడిన ఎమ్మెల్యేను రాయల్ రైతుల సంఘం ప్రతినిధులు శనివారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యమైన సీడ్ దొరక్క, గిట్టుబాటు ధర లభించక రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. విద్యుత్తు రాయితీని ప్రభుత్వం త్వరలోనే అందించే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు గాదిరాజు సుబ్బరాజు, కలిగొట్ల యువరాజు, తులసీ రాంబాబు, నాయకులు పొత్తూరి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.


రామాంజనేయులును సత్కరిస్తున్న రాయల్ రైతు సంఘం ప్రతినిధులు

పేదలకు అండగా ప్రభుత్వం

భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: ప్రతి నెల సకాలంలో పింఛన్లు అందించడం ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెదేపా రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ గంటా త్రిమూర్తులు అన్నారు. భీమవరంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి వేండ్ర శ్రీనివాస్, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ మెరగాని నారాయణమ్మ, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు ఉప్పులూరి చంద్రశేఖర్, పామర్తి వెంకటేశ్వరరావు, చెరుకువాడ సుతోష్, పార్టీ పట్టణాధ్యక్షుడు మద్దుల రాము, ప్రధాన కార్యదర్శి చెల్లబోయిన గోవింద్ పాల్గొన్నారు.

పింఛను పంపిణీ చేస్తున్న తెదేపా నాయకులు

ఘనంగా ప్రపంచ దర్జీల దినోత్సవం

వీరవాసరం, ఆకివీడు, న్యూస్‌టుడే: ప్రపంచ టైలర్స్ దినోత్సవం సందర్భంగా వీరవాసరం గ్రామ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దర్జీల కుట్టుమిషన్ ఆవిష్కర్త విలియమ్స్ హోవే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఐక్ కోటేశ్వరరావు, కొసూరి చిట్టిబాబు, రాము, అయినం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ★ దర్జీల దినోత్సవాన్ని ఆకివీడులో ఘనంగా నిర్వహించారు. పొట్టిశ్రీరాములు విగ్రహం కూడలి వద్ద విలియమ్స్ హోవే చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు పామర్తి విజయ్, సాయి శేషగిరిరావు, ఆర్.వెంకటేశ్వరరావు, టి.గంగాధర్ పాల్గొన్నారు.

వీరవాసరం: చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న దర్జీలు, చిన్నారులు

నైపుణ్య సాధనతో ఉజ్వల భవిత

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: పెదమైనవానిలంకలో డిజిటల్ సామాజిక భవనాన్ని కలెక్టర్ సీహెచ్ నాగరాణి శనివారం సందర్శించారు. అక్కడ డ్రోన్ టెక్నాలజీ, పచ్చళ్ల తయారీ అంశాల్లో నైపుణ్య శిక్షణ తీరును పరిశీలించారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. ఆన్‌లైన్ మార్కెటింగ్ ఎలా చేయాలో చరవాణి ద్వారా అవగాహన కల్పించారు.

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: మహిళలను లైంగికంగా వేధిస్తే చట్టప్రకారం చర్యలుంటాయని భీమవరం రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎస్.జ్యోతి అన్నారు. లైంగిక వేధింపుల నిరోధక చట్టం, మహిళల భద్రత, బాల్య వివాహ నిషేధం తదితర చట్టాలపై మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు భీమవరం డీఎన్నార్ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం నిర్వహించారు. మహిళలు పనిచేస్తున్న ప్రదేశాల్లో గాని, విద్యాసంస్థల్లో గాని లైంగికంగా వేధించినా, ఏడిపించినా, తాకినా, అసభ్యంగా మాట్లాడినా, సైగలు చేసినా ఆ సంస్థలోని అంతర్గత వ్యవహారాల కమిటీకి ఫిర్యాదు చేయాలన్నారు. మాయమాటలను లొంగి, ప్రలోభాలకు ఆకర్షితులై చరవాణి ప్రభావంలో ప్రేమపేరుతో గడపదాటి వెళ్లిపోయి మోసపోతే.. అంతవరకు కంటికి రెప్పలా కాపాడుకున్న తల్లిదండ్రులు ఎంత మానసికక్షోభకు గురవుతారో ఆలోచించాలన్నారు. ప్రిన్సిపల్ ఎం.అంజన్‌కుమార్, బాలల సంరక్షణ జిల్లా అధికారి రాజేశ్, వి.ప్రవీణ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వై.నూటన్ తదితరులు పాల్గొన్నారు.

న్యాయమూర్తి జ్యోతి

వైజ్ఞానిక దృక్పథం అలవర్చుకోవాలి

ఆకివీడు, వీరవాసరం, కాళ్ల, భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: దుంపగడప వీవీ గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం జాతీయ వైజ్ఞానిక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కె.సుజాత మాట్లాడుతూ విద్యార్థులకు వైజ్ఞానిక దృక్పథం అలవర్చుకోవాలని, దేశం గర్వించే శాస్త్రవేత్తలుగా ఎదగాలని సూచించారు. అనంతరం క్విజ్ పోటీ నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఆయిబీమవరం ఉన్నత పాఠశాల విద్యార్థులు కళాశాలను సందర్శించి భౌతిక రసాయన కంప్యూటర్ ప్రయోగశాలల్లో వివిధ రకాల వైజ్ఞానిక పరిశోధనల గురించి తెలుసుకున్నారు.

★ జాతీయ సైన్సు దినోత్సవాన్ని వీరవాసరం, రాయకుదురు, కొణితివాడ జడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీవీ.రామన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు క్విజ్, చిత్రలేఖనం, పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కానుకొలను శ్రీనివాసరావు, శనివారపు ప్రసాద్, ఎం.రామకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ★ ప్రాథమిక స్థాయి నుంచి సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకుని భావి తరం శాస్త్రవేత్తలుగా ఎదగాలని కార్యదర్శి పి.సరళ, ఉపాధ్యాయులు డి.గోవింద్ అన్నారు. సైన్సు దినోత్సవం సందర్భంగా సీసలి పాఠశాలలో చిన్నారులు తయారు చేసిన ప్రయోగాలను ప్రదర్శించారు. ★ విష్ణు స్కూల్‌లో జరిగిన సైన్సు దినోత్సవంలో డీవైఈవో ఎన్.రమేశ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు పలు ప్రాజెక్టు నమూనాలతో ఆకట్టుకున్నారు.

దుంపగడప: పరిశోధనల గురించి తెలుసుకుంటున్న విద్యార్థులు

రామాలయం పునర్నిర్మాణానికి చేయూత

పాలకోడేరు, న్యూస్‌టుడే: పెన్నాడ అగ్రహారం కుసువారి వీధిలో పునర్నిర్మిస్తున్న రామాలయం పనులకు స్థానిక జనసేన పార్టీ నాయకుడు కునుకు రామకృష్ణ రూ.1,00,116 విరాళాన్ని శనివారం ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన్ని గ్రామస్థులు అభినందించారు.

విరాళాన్ని అందజేస్తున్న దాత రామకృష్ణ

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

భీమవరం గునుపూడి, న్యూస్‌టుడే: పట్టణంలో 11 కేవీ ఉపకేంద్రం పరిధిలో లైన్ల మరమ్మతులు, చెట్టు కొమ్మల తొలగింపు నిమిత్తం ఆదివారం విద్యుత్తు సరఫరా నిలిపి వేస్తామని ఈఈ ఎన్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మార్కెట్ యార్డు ప్రాంతం, నర్సయ్య అగ్రహారం రోడ్డు, బుధవారం మార్కెట్, మెంటేవారి తోట, పోలీస్ బొమ్మ కూడలి, పీపీ రోడ్డు పరిసర ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు.

తెదేపా నుంచి పొత్తూరి తొలగింపు

ఉండి, న్యూస్‌టుడే: పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వెలివర్రు మాజీ సర్పంచి పొత్తూరి వెంకటేశ్వరరాజును పార్టీ నుంచి అధిష్ఠానం తొలగించిందని తెదేపా మండల అధ్యక్షుడు కరిమెరక నాగరాజు తెలిపారు. ఈ మేరకు పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు కొత్త నాగేంద్రకుమార్ ఇచ్చిన ప్రకటన విడుదల చేశారు. ఉండి కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా చెప్పుకుంటున్న వెంకటేశ్వరరాజు ఉప సభాపతి రఘురామకృష్ణరాజుపై, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలుగు రైతు జిల్లా నాయకుడు ముదునూరి కృష్ణంరాజు, పార్టీ మండల ఉపాధ్యక్షుడు యర్రా చిట్టిబాబు, మండల మాజీ అధ్యక్షుడు కరిమెరక శ్రీనివాసరావు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు కందుల రాధా బలరామ్ తదితరులు పాల్గొన్నారు.

పునాదులు దాటని పనులు

కాళ్ల, న్యూస్‌టుడే: కాళ్లలో 2019లో రూ.35 లక్షలతో మండల సమాఖ్య భవనం పనులు ప్రారంభించారు. అప్పట్లో పునాది వరకూ పనులు వేగంగా జరిగాయి. తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం బిల్లులు నిలుపుదల చేసింది. ఏడేళ్లుగా భవనం పూర్తి కాకపోవడంతో శిథిలావస్థకు చేరింది. ఫలితంగా మండల కేంద్రంలో ఉండాల్సిన వెలుగు కార్యాలయం 10 కి.మీ. దూరంలో ఉన్న పెదఅమిరంలో నిర్వహిస్తున్నారు. దీంతో డ్వాక్రా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి భవన నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు, డ్వాక్రా మహిళలు కోరుతున్నారు.

మూలనపడిన జనరేటర్

వీరవాసరం, న్యూస్‌టుడే: వీరవాసరం పీహెచ్‌సీలో కొంత కాలంగా జనరేటర్ మరమ్మతులకు గురికావడంతో సిబ్బంది, రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్తు అంతరాయం సమయంలో పీహెచ్‌సీలో భద్రపరిచిన వ్యాక్సిన్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనిపై పీహెచ్‌సీ సీహెచ్‌వో కొల్లు ప్రసాద్ మాట్లాడుతూ వ్యాక్సిన్లు పాడవకుండా ఇటీవల ఫ్రిజ్‌లకు ఇన్వర్టర్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జనరేటర్‌కు మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకుంటానన్నారు.

భీమవరం: సదస్సులో పాల్గొన్న ప్రముఖులు

ఔషధ రంగంలో ఏఐ సాంకేతికత

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఔషధ రంగంలో కూడా ఏఐ సాంకేతికత వినియోగించుకునేలా అడుగులు పడుతున్నాయని మెట్రోకేమ్ ఎ.పి.ఐ. ప్రైవేటు లిమిటెడ్ ఛైర్మన్ ఎన్.వెంకటేశ్వరరావు అన్నారు. 'ఏఐతో ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు, సంప్రదాయ ఔషధ ఆవిష్కరణ ప్రక్రియ' అనే అంశంపై భీమవరంలోని కేజీఆర్ఎల్ ఫార్మసీ కళాశాలలో శనివారం జరిగిన రెండో అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వ్యాధి వచ్చాక నయం చేయడంపై వైద్య విధానం దృష్టి సారిస్తోందన్నారు. ఏఐ రాకతో వ్యాధి రాకుండా అడ్డుకోవడం వైపు మళ్లుతోందన్నారు. ఏపీ సీఎంఎ ప్రెసిడెంట్ టి.వి.నారాయణ, రంగ ఆర్ నంబూరి, కళాశాల అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, డైరెక్టర్ కవల నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ రాఘవ, పాలకవర్గం, అధ్యాపకులు పాల్గొన్నారు.

గుంతలు పూడ్చారు

భీమవరం గునుపూడి, న్యూస్‌టుడే: చిన్న వంతెన ప్రారంభం నుంచి పాత బస్టాండ్ వైపునకు వెళ్లే రహదారి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట గుంతలు.. మరోవైపు డీఎన్నార్ కళాశాల, గొల్లవాని తిప్ప గ్రామానికి వెళ్లే రహదారి భారీ గుంతలు ఉండటంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారంటూ జనవరి 28న 'ఈనాడు'లో 'దారంతా గుంతలు.. చోదకులకు వెతలు' శీర్షికన ప్రచురితమైన కథనానికి పురపాలక ఏఈ టి.శరత్ స్పందించారు. రహదారి పొడవునా గుంతలకు తాత్కాలిక మరమ్మతులు చేయించారు.

వేలము ప్రకటన

మహారాజశ్రీ గౌరవనీయులైన భీమవరం సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వారి కోర్టులో

E.P.No. 55/2015 in O.S.No. 67/2007

Between
Ganta Suresh Kumar .... DHR/Plaintiff
Gotukula Sundar Raju .... JDR/Defendent

పై నంబరు E.P. గ్రంథములో ఈ దిగువ షెడ్యూల్ దాఖలా స్థిరాస్థిని ది. 23-03-2026 సం॥ తేదీన పై కోర్టు వారి యెదుట బహిరంగముగా వేలం వేయబడును. కావలసిన వారు సదరు వేలములో పాల్గొని సదరు ఆస్తిని పాడుకొనవచ్చును.

E.P. షెడ్యూలు:

West Godavari District, Akiveedu Sub Registry Akiveedu Mandal Area, Akiveedu Gram Panchayat, Akiveedu Village, W.G.Dt.

An extent of 581 Sq.Yards of House site with R.C.C. Building and Asbestosshed therein of residential site and R.C.C.Building therein R.S.No.491/2, bearing D.No.10-43/25, is bounded by: **East:** Wall of Eeli Jacob, **South:** Site of Krishna Jameendar, **West:** Site of Jetti Seemen, **North:** Main Street.

DHR Value: 5,00,000/- Amina Value: 35,00,000/-

షెడ్యూల్ ప్రోపర్టీని JDR- వేగిరాజు రామకృష్ణం రాజు R/o. కొలనుపల్లి గ్రామము మరియు సాగి అన్నపూర్ణమ్మ R/o. విశాఖపట్నములకు వ్రాయించి ఇచ్చిన తనఖాకు లోబడి వేలం జరుపబడును.

Sd/- **Pechetty R.S.S. Srinivasa Babu**
Advocate for DHR, Bhimavaram, Cell: 98666 33947

వరకట్నం వేధింపులపై కేసు

ఉండి, న్యూస్‌టుడే: అదనపు కట్నం కోసం తన భర్త, కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని ఓ వివాహిత ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నసీరుల్లా తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..చెరుకువాడ గ్రామానికి చెందిన మేరీకి, దువ్వకు చెందిన కోసూరి సతీశ్‌తో 2023లో వివాహమైంది. అప్పట్లో పసుపు, కుంకుమల కింద రూ.2 లక్షలు కట్నంగా ఇచ్చారు. కొంతకాలం తర్వాత చెడు వ్యసనాలకు బానిసైన సతీశ్ తనను శారీరకంగా, మానసికంగా వేధించడంతోపాటు అత్త, ఆడపడచులతో కలిసి రూ.లక్ష అదనపు కట్నం తీసుకురావాలని ఏడు నెలల కిందట ఇంట్లోంచి నెట్టేశారని మేరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విద్యార్థినులతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. వీరవాసరం, న్యూస్‌టుడే: మండలంలోని ఒక జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వేణుగోపాల్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఆయన విద్యార్థినులను తరచూ అసభ్య పదజాలంతో దూషించేవారు. దీంతో వారు ఈవిషయాన్ని గత ఏడాది డిసెంబర్‌లో ఇతర ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లగా అతనిని మందలించినట్లు సమాచారం. ఇటీవల వేణుగోపాల్‌పై ఓ విద్యార్థిని కుటుంబ సభ్యులు, కొందరు విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో ప్రధానోపాధ్యాయుడు ఈ విషయాన్ని జిల్లా విద్యా శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులతో కూడిన బృందం విచారణ చేసి వివరాలను జిల్లా అధికారులకు పంపారు. వేణుగోపాల్‌కు డీఈవో నారాయణ షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇదే విషయమై ఇటీవల మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది కూడా విచారణ చేశారు. ప్రస్తుతం వేణుగోపాల్ అనారోగ్య కారణాలతో సెలవులో ఉన్నారు.

అడుగడుగునా సమస్యలు: సీపీఎం

కాళ్లకూరు(కాళ్ల), న్యూస్‌టుడే: గ్రామాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలతో ప్రజలు తమకు స్వాగతం పలుకుతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్ అన్నారు. జిల్లాలో చేపట్టిన పాదయాత్ర శనివారం కాళ్లకూరులో ప్రారంభమై కాళ్ల, సీసలి నుంచి ఉండి మండలం చినపుల్లేరుకు సాగింది. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయన్నారు. తక్షణమే పరిష్కారమయ్యే సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నామని, మిగిలిన వాటిని వినతి రూపంలో అధికారులకు అందిస్తున్నట్లు చెప్పారు. పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ ఉండి ఇన్‌ఛార్జి వేగేశ్న వెంకట గోపాలకృష్ణంరాజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నాయకులు సోడదాసి గంగయ్య స్వాగతం పలికారు.

నాయకులకు స్వాగతం పలుకుతున్న గోపాలకృష్ణంరాజు

వికసిత్ భారత్ యూత్ పార్లమెంటు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరం డీఎన్నార్ కళాశాలలో జిల్లాస్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్-2026ను శనివారం నిర్వహించినట్లు జిల్లా యువజన సర్వీసులు శాఖ అధికారి ఎస్.రాము తెలిపారు. '50 ఏళ్ల జాతీయ అత్యవసర పరిస్థితి, భారత ప్రజాస్వామ్యానికి శాశ్వత పాఠాలు' అనే అంశంపై విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించామన్నారు. ఎంపికైనవారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు.

ముస్లిం కమిటీ అధ్యక్షుడు రబ్బాని మృతి

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: భీమవరం ముస్లిం కమిటీ అధ్యక్షుడు షేక్ రబ్బాని (65) శనివారం తెల్లవారు జామున గుండె పోటుతో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 1995 నుంచి 2000 వరకు ఆయన పురపాలక కౌన్సిలర్‌గా సేవలు అందించారు. అయిదు సార్లు పట్టణ ముస్లిం కమిటీ (పెద మసీదు) అధ్యక్షుడిగా పనిచేశారు. వైకాపా మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్న ఆయన ఆకస్మిక మృతికి పలువురు పట్టణ ప్రముఖులు సంతాపం తెలిపారు.

వీబీ జీ రామ్‌జీపై అవగాహన సదస్సులు

ఆకివీడు, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'వీబీ-జి రామ్‌జీ' పథకంపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించేందుకు గ్రామాల వారీగా సదస్సులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో బాబూరావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆకివీడు మండల పరిషత్తు కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ పథకం ద్వారా ఉపాధి కూలీలకు కలిగే ప్రయోజనాలపై మార్చి 30 వరకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు.

నిధులొస్తేనే కాలువలకు వెలుగు..

రూ.6.21 కోట్లతో పనులకు ప్రతిపాదనలు

ఉండి, న్యూస్‌టుడే: సాగు నీటి కాలువలపై వేసవిలో చేపట్టే పనుల జాబితాను అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. జలవనరుల శాఖ ఉండి సబ్ డివిజన్ పరిధిలో గణపవరం, ఆకివీడు, ఉండి, యండగండి, చిలకంపాడు సెక్షన్లలో వివిధ విభాగాల్లో 105 పనులకు రూ.6.21 కోట్లు అవసరమని తేల్చింది. ఆ జాబితాను ప్రభుత్వానికి పంపించింది. నిధులొచ్చి సకాలంలో పనులు చేపడితే కాలువలకు కొత్త వెలుగొస్తోంది. కాలువలకు నీటిసరఫరా నిలిపివేసేలోపు ప్రతిపాదిత పనులకు నిధుల మంజూరు, పరిపాలన అనుమతులు ఇవ్వడం పూర్తి చేయాల్సి ఉంది.

రూ.10 లక్షల లోపు విలువైన పనులు నీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులు నామినేషన్ పద్ధతిలో నేరుగా చేపట్టే విధంగా జీవో విడుదలైంది. ప్రస్తుత ప్రతిపాదిత పనుల్లో 99 శాతం అవే కన్పిస్తున్నాయి. ప్రధానంగా 52 తూడు, గుర్రపుడెక్క, ఇతర వ్యర్థాల తొలగింపు పనులకు రూ.2.53 కోట్లు, 32 మట్టిపూడికతీత పనులకు రూ.2.08 కోట్లు, శిథిలావస్థకు చేరిన కట్టడాల పునర్నిర్మాణ పనులకు రూ.64.67 లక్షలు, గట్లు పటిష్ఠపరిచే 11 పనులకు రూ.88.30 లక్షలు మంజూరు చేయాలని ప్రతిపాదించారు. లాకులు, వియర్లు, స్లూయిజ్‌ల వద్ద ఆయిలింగ్ పనులకు రూ.4.43 లక్షలు, ఒకచోట అడ్డుకట్ట నిర్మాణానికి రూ.1.35 లక్షలతో అంచనాలు రూపొందించారు.

తూడే అధికం..!

ఉండిలో ఉపకాలువ తూడుతో పూర్తిగా అల్లుకుపోయింది. సాగునీటి కాలువల్లో ఈ సమస్య చాలా అధికం. చెత్త ప్రక్షాళన పనులపై ఈసారి అధిక ప్రాధాన్యతనిచ్చేలా జాబితా రూపొందించారు.

యండగండిలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సర్‌ప్లస్ వియర్ నిర్మాణం. నాటి బిల్లులను కూటమి ప్రభుత్వం వచ్చాకే విడుదల చేశారు. ఈవేసవిలో ఈకట్టడాన్ని పూర్తి చేసే దిశగా యంత్రాంగం చర్యలు తీసుకోంది.

ప్రభుత్వానికి అత్యవసర పనుల జాబితా

సాగునీటి పారుదల వ్యవస్థకు ఎక్కడా అవరోధాలు తలెత్తకుండా అత్యవసరమయ్యే పనుల జాబితాను ప్రభుత్వానికి పంపించాం. నీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, రైతుల నుంచి వచ్చిన విజ్ఞాపనలు, క్షేత్రస్థాయిలో తాము గుర్తించిన సమస్యలతో ప్రతిపాదనలు రూపొందించాం.
- సత్యనారాయణమూర్తి, డీఈఈ, జలవనరులశాఖ, సబ్‌డివిజన్ ఉండి

రాత్రి 7 గంటల సమయంలో ఎస్ కూడలి వద్ద ట్రాఫిక్‌లో వాహనాలు

మొరాయించిన లారీ.. వాహన చోదకుల అవస్థలు

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడులోని జాతీయ రహదారిపై ఎస్ కూడలి సమీపంలో శనివారం తెల్లవారుజామున లోడుతో భీమవరం వైపు వెళ్తున్న లారీ మొరాయించింది. రాత్రి వరకు రోడ్డుపైనే వాహనం ఉండటం, అక్కడ ఇరుగ్గా ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. వాహనాలు బారులు తీరి నెమ్మదిగా ముందుకు కదులుతుండటంతో ఉదయం నుంచి రాత్రి వరకు చోదకులు అవస్థలు పడ్డారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.

శ్రద్ధాంజలి

మంచి మనిషి, అందరివాడు,
నిస్వార్థ ప్రజాసేవకుడు
రబ్బాని గారి అకాల మరణం
భీమవరం ముస్లిం సమాజానికి తీరనిలోటు.
అల్లాహ్ ఆయనకు స్వర్గంలో ఉన్నత స్థానాన్ని
ప్రసాదించాలని కోరుకుంటూ...
అల్లాహ్ సుబ్హానుతాలాహ్
వారి కుటుంబాన్ని, బంధుమిత్రులకు
ఈ అపార నష్టాన్ని భరించే (సబ్ర్)
ధైర్యాన్ని ప్రసాదించుగాక.
ఆమీన్


జనాబ్ షేక్ రబ్బాని గారు
Ex.కౌన్సిలర్
ప్రెసిడెంట్: భీమవరం ముస్లిం కమిటీ
వై.యస్.ఆర్.సి.పి. సీనియర్ నాయకులు

MD.అలీ	MD.నిజాముద్దీన్
SK.కాలేషా మస్తాన్ వలీ	MD.చాన్‌బాషా
SK.బాజీ	MD.MOIZ ALAM FAIZI

(c) eenadu

నరసాపురం

• నరసాపురం • పాలకొల్లు • ఆచంట

వరాల వేంకటేశ్వరుడికి అభిషేకాలు

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: నరసాపురం పట్టణంలోని పాతబజారు వద్ద ఉన్న భూ సమేత వరాల వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం సుప్రభాత సేవ, పంచామృతాభిషేకాలు చేశారు. కొప్పినీడి వీధి, వస్త్రాదువారి వీధి ప్రాంతాల్లోని వేంకటేశ్వర స్వామి, ఆదికేశవ ఎంబెరుమానారు స్వామి ఆలయాల్లో సహస్రనామార్చనలు, విశేష పూజలు చేశారు.

నేత్రపర్వం.. పొన్నవాహనోత్సవం

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: నరసాపురం పట్టణంలోని రుక్మిణి, సత్యభామా సమేత రాజగోపాలస్వామి ఆలయంలో కల్యాణోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం రాత్రి పొన్న వాహనోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ, తులసీ దళార్చన, శాంతి హోమాలు చేసి పంచ హారతులు ఇచ్చారు.

ఉమాసోమేశ్వర స్వామి రథోత్సవం

పాలకొల్లు గ్రామీణ, న్యూస్‌టుడే: పాలకొల్లు మండలం దిగమర్రు ఉమాసోమేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం పూలతో అలంకరించిన రథంలో స్వామిని కొలువుదీర్చి గ్రామంలో ఊరేగించారు.

వైభవంగా విగ్రహాల ప్రతిష్ఠాపన

పోడూరు, న్యూస్‌టుడే: జగన్నాథపురంలో నూతనంగా నిర్మించిన రామలింగేశ్వరస్వామి ఆలయంలో విగ్రహాలు, ప్రాంగణంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠాపనను శనివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణ దాతలు దశిక లక్ష్మీ నరసింహం- భారతీదేవి (అమెరికా), ఆలయ ఛైర్మన్ దశిక రామమోహనరావు-పద్మావతి దంపతులతో పూజ్యం విశ్వనాథాచార్య, అర్చకస్వాములు పూజలు చేయించారు. అనంతరం ఆలయ ఆవరణలో భక్తులకు అన్నసమారాధన చేశారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు.

కనకదుర్గమ్మ ఊరేగింపు

పాలకొల్లు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: పాలకొల్లు యడ్లబజారులో ఉన్న ఆలయంలో కనకదుర్గ, మల్లేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా శనివారం నిత్య హోమం, కుంకుమార్చనలు నిర్వహించారు. సాయంత్రం పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ తులా రామలింగేశ్వరరావు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

నరసాపురం, న్యూస్‌టుడే: నరసాపురం డివిజన్ పరిధిలో ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ కె.మధుకుమార్ తెలిపారు. వేసవిలో విద్యుత్తు సమస్యల నివారణకు లైన్ ఇన్, లైన్ అవుట్ పనుల నిమిత్తం 132 కేవీ భీమవరం- నరసాపురం ఫీడర్‌కు సరఫరా నిలుపుదల చేయనున్నామన్నారు. అవసరానికి అనుగుణంగా పాలకొల్లు, నరసాపురం ప్రాంతాల్లో ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ ఇస్తామన్నారు.

పథకంలో మార్పులతో శ్రామికులకు లబ్ధి

పోడూరు, న్యూస్‌టుడే: మార్పులు, చేర్పులతో తీసుకువచ్చిన వీబీజీ రామ్‌జీ పథకంతో శ్రామికులకు అదనపు లబ్ధి చేకూరనుందని ఎంపీడీవో మంగాకుమారి తెలిపారు. పోడూరు మండల పరిషత్తు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలయ్యే కొత్త పథకంలో జాబ్ కార్డు ఇచ్చిన శ్రామికుడికి 15 రోజుల్లో పని కల్పించాలని, లేనిపక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తారని చెప్పారు. పని కల్పించాక తరువాత వేతనాల చెల్లింపులో ఆలస్యమైతే అపరాధ రుసుముతో సహా చెల్లిస్తారన్నారు. పంచాయతీ తీర్మానం ప్రకారం గ్రామాల్లో చేపట్టిన పనులకు 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తాయన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా వ్యవసాయ సీజన్లలో 60 రోజుల పాటు ఉపాధి పనులకు విరామం కల్పిస్తున్నట్లు చెప్పారు.

నిర్వహణ లేక.. నీరు నిలవక!

నిరుపయోగంగా జలవనరులు

నరసాపురం గ్రామీణ, మొగల్తూరు, న్యూస్‌టుడే: గ్రామాల్లో తాగునీటి, పశువుల చెరువులు నిర్వహణ లేక అధ్వానంగా మారాయి. మొగల్తూరు పంచాయతీ మహాలక్ష్మమ్మవారి ఆలయం వద్ద ఉన్న చెరువులో భారీగా తూడు పెరిగిపోయింది. ఈ పంచాయతీలో సమగ్ర రక్షితమంచి నీటి పథకం చెరువులో నీటి నిల్వ సామర్థ్యం తక్కువ. వేసవిలో కాలువలకు నీటి సరఫరా నిలుపుదల చేసిన సమయంలో ఆ చెరువు అడుగంటిపోయి నీటి ఎద్దడి ఏర్పడుతోంది. ఈ సమస్య నివారణకు కోట వద్ద, మహాలక్ష్మమ్మ ఆలయం వద్ద ఉన్న చెరువులను వేసవికి ముందే నీటితో నింపి వినియోగించేవారు. ప్రస్తుతం మహాలక్ష్మమ్మ ఆలయం వద్ద చెరువును నిరుపయోగంగా వదిలేయడంతో బురద కయ్యను తలపిస్తోంది.

మల్లవరం పెదలంకలో చెరువు దుస్థితి

● నరసాపురం మండలం మల్లవరం పెదలంకలో పశువుల చెరువు నిండా నాచు మొక్కలు పెరిగి రూపు కోల్పోయింది. దీంతో ఈ చెరువును వినియోగించే పరిస్థితి లేకుండా పోయింది.

వినియోగంలోకి తెచ్చేలా చర్యలు: ఈ అంశంపై మొగల్తూరు పంచాయతీ కార్యదర్శి పరమానందరావు, నరసాపురం ఈవోపీఆర్డీ కె.నాగేంద్రకుమార్ స్పందిస్తూ చెరువులను శుభ్రం చేయించి వినియోగంలోకి తెచ్చేలా చర్యలు చేపడతామని తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నరసాపురం	: 80085 74504	ఆచంట:	90631 44737
పాలకొల్లు	: 80085 74510	వాసవీ పెనుగొండ:	80085 74469
పోడూరు	: 90631 44741	పెనుమంట్ర:	91212 29087

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: ? ప్రధాన కాలువ గట్టుపై చెత్త వేస్తున్నారు. తాగు, సాగునీటి జలాలు కలుషితమవుతున్నాయి. - **ఎం. చంద్రరావు, నరసాపురం**

✔ చర్యలు తీసుకుంటాం. - **పాత్రుడు, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

మొగల్తూరు, న్యూస్‌టుడే: ? కొండావారిపాలెంలో కుళాయిల నుంచి నీరు సక్రమంగా రావడం లేదు. - **ప్రసాద్**

✔ తాగునీటి సరఫరా మెరుగయ్యేలా చర్యలు చేపడతాం. - **పరమానందరావు, పంచాయతీ కార్యదర్శి**

రాజీమార్గంతో సమయం, డబ్బు ఆదా

మాట్లాడుతున్న న్యాయమూర్తి వాసంతి

నరసాపురం, న్యూస్‌టుడే: లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా సత్వర న్యాయం పొందడంతో పాటు సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చని మండల న్యాయసేవాధికార సంస్థ ఛైర్పర్సన్, పదో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎ.వాసంతి పేర్కొన్నారు. నరసాపురంలోని న్యాయస్థానాల ప్రాంగణంలో మార్చి 14న లోక్‌అదాలత్‌ను నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసు అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. పాలకొల్లు, నరసాపురం న్యాయస్థానాల పరిధిలో రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్, సివిల్, మోటారు వాహన నష్ట పరిహారం, చెక్కుబౌన్స్ తదితర కేసుల పరిష్కారానికి కృషిచేయాలని సూచించారు. సీనియర్ సివిల్‌జడ్జి జి.గంగారావు, ఏఎస్పీ సిద్ధార్థ్, పాలకొల్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ప్రసాద్, సీఐలు బి.యాదగిరి, రజనీకుమార్, ఎస్సైలు కె.గుర్రయ్య, కోర్టు లైజనింగ్ అధికారి సూర్యభాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

పేద ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం

ఆహారాన్ని పరిశీలిస్తున్న న్యాయమూర్తి రాజ్యలక్ష్మి

నరసాపురం, న్యూస్‌టుడే: న్యాయవాదిని నియమించుకోలేని పేద ఖైదీలకు మండల న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తామని సీనియర్ డివిజన్ అదనపు సివిల్ జడ్జి ఎస్.రాజ్యలక్ష్మి తెలిపారు. పట్టణంలోని ఉపకారాగారాన్ని ఆమె శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీలకు అందించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. స్టోర్ రూమ్, వంటశాల, కారాగార ప్రాంగణాన్ని పరిశీలించారు. ఆయా ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని జైలు సిబ్బందిని ఆదేశించారు. ఖైదీలు ప్రశాంత జీవనాన్ని అలవరుచుకోవాలని సూచించారు. ఉపకారాగార అధికారి టి.అప్పారావు, న్యాయవాదులు వెంకటేశ్వరరావు, చిట్టి పద్మజ, పీఎల్వీ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమానికి ప్రాధాన్యం

పింఛను పంపిణీని పరిశీలిస్తున్న మంత్రి

పాలకొల్లు గ్రామీణ, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు మండలం ఉల్లంపర్రు గ్రామంలో లబ్ధిదారులకు ఆయన శనివారం పింఛను సొమ్ము పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పూరి గుడిసెలో నివసిస్తున్న వృద్ధురాలి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. సచివాలయ ఉద్యోగులను పిలిచి గృహ నిర్మాణ పథకంలో ఆమెకు ఇల్లు మంజూరయ్యేలా పేరు నమోదు చేయాలని ఆదేశించారు. తెదేపా మండల అధ్యక్షుడు పాముల రజనీకుమార్, పెన్మెత్స బాబు, వాసు తదితరులు పాల్గొన్నారు.

ఎల్వోసీ పత్రం అందిస్తున్న ఎమ్మెల్యే నాయకర్

బాధిత కుటుంబానికి చేయూత

నరసాపురం, న్యూస్‌టుడే: మొగల్తూరు పంచాయతీ పరిధి కమ్మవారితోటలో ఇటీవల పురుగుల మందుల స్ప్రేయర్ పేలి తీవ్రగాయాల పాలైన వనం రాజేష్‌బన్నా, లక్ష్మీనారాయణ వైద్యానికి ఎమ్మెల్యే నాయకర్ ప్రభుత్వం నుంచి రూ.5,03,622 మంజూరు చేయించారు. దీనికి సంబంధించిన ఎల్వోసీ పత్రాన్ని శనివారం నాయకర్ బాధిత కుటుంబ సభ్యులకు అందించారు.

రూ.12 కోట్లతో నాలుగు ఉప కేంద్రాలు

విద్యుత్తు ఈఈ మధుకుమార్

నరసాపురం, మొగల్తూరు, న్యూస్‌టుడే: నరసాపురం డివిజన్ పరిధిలో వేసవిలో విద్యుత్తు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు ఈఈ కె.మధుకుమార్ తెలిపారు. రూ.58 లక్షలతో నరసాపురం- రాజ మధ్య సుమారు 6 కిలోమీటర్ల మేర చేపట్టిన ఇంటర్ లింకింగ్ పనులు చురుగ్గా సాగుతున్నాయని, మార్చి మొదటి వారంలో దీని వినియోగంలోకి తీసుకువస్తామన్నారు.

★ రూ.12 కోట్ల వ్యయంతో నాలుగు ఉప కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాలకొల్లు పరిధి నాగరాజుపేటలో కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. మేడపాడులో పనులు జరుగుతున్నాయని తెలిపారు. వేములదీవి, ఆచంట వేమవరంలలో పనులు ప్రారంభించాల్సి ఉందన్నారు.

★ రూ.6 కోట్ల అంచనా వ్యయంతో నరసాపురం 130 కేవీ సబ్‌స్టేషన్ నుంచి చేపట్టిన లైన్ ఇన్- లైన్ అవుట్ పనులు మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేస్తామన్నారు.

భాషోత్సవాల్లో ప్రతిభ

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరంలో నిర్వహించిన జిల్లా స్థాయి భాషోత్సవాల్లో నరసాపురంలోని ఎస్‌ఏవీఎస్ పురపాలక ఉన్నత పాఠశాల విద్యార్థి ఎ.ఎం.సమయ ఉర్దూ విభాగంలో ప్రథమ స్థానం, రుస్తుంబాద హైమావతి బాలిక పురపాలక ఉన్నత పాఠశాల విద్యార్థి పి.ప్రియాంక తెలుగు విభాగంలో ద్వితీయ స్థానం సాధించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు యు.పెద్దిరాజు, సూర్యకుమారి, పాఠశాల ఉపాధ్యాయులు విజేతలను అభినందించారు.

నైపుణ్య సాధనతో ఉజ్వల భవిత

శిక్షణ పొందుతున్న యువతతో మాట్లాడుతున్న కలెక్టర్

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: పెదమైనవానిలంకలో డిజిటల్ సామాజిక భవనాన్ని కలెక్టర్ సీహెచ్ నాగరాణి శనివారం సందర్శించారు. అక్కడ డ్రోన్ టెక్నాలజీ, పచ్చళ్ల తయారీ అంశాల్లో నైపుణ్య శిక్షణ తీరును పరిశీలించారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. ఆన్‌లైన్ మార్కెటింగ్ ఎలా చేయాలో చదవాలి ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా డిజిటల్ భవనంలో నాణ్యమైన కోర్సులు నిర్వహించడం అభినందనీయమన్నారు. యువత, మహిళలు నైపుణ్యాలను వృద్ధి చేసుకుని ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు.

సమైక్యతతోనే బీసీల అభ్యున్నతి

మాట్లాడుతున్న తులసీ గిరి

మొగల్తూరు, న్యూస్‌టుడే: రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా.. బీసీలంతా సమైక్యంగా ఉంటేనే అభ్యున్నతి సాధ్యమని బీసీ సమైక్య సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గుత్తుల తులసీ గిరి సూచించారు. ముత్యాలపల్లిలో ఆ సంఘం మండల అధ్యక్షుడు మామిడిశెట్టి నరసింహారావు అధ్యక్షతన శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు సంఘాన్ని బలోపేతం చేసేలా సభ్యులు సహకరించాలని కోరారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరమామిడి గంగారావు, నాయకులు కడలి శ్రీమన్నారాయణ, కందికొయిన సుబ్రహ్మణ్యం, కత్తుల సత్యనారాయణ, నాగిడి భువన్, దొంగ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

లీకేజీలతో తాగునీటి కష్టాలు

మార్టేరు, న్యూస్‌టుడే: ఆలమూరు పంచాయతీ పరిధి కోమటిచెరువు ప్రాంతానికి వచ్చే పైపులైనుకు మరిన్ని లీకేజీలు బయటపడుతున్నాయి. దీంతో ఇప్పట్లో స్థానికుల కష్టాలు తీరే పరిస్థితి కనిపించడం లేదు. వివిధ ప్రాంతాల్లో ఏర్పడిన లీకేజీలకు సిబ్బంది మరమ్మతులు చేసినా పరిస్థితిలో మార్పు లేదు. సరఫరా చేసిన కొద్దిసేపటికి కుళాయిల నుంచి బురద నీరు వస్తోందని స్థానికులు వాపోతున్నారు. నాలుగో రోజు శనివారం సైతం తాగునీరు లేకపోవడంతో ప్రైవేటు ఆర్వో ప్లాంట్ల నుంచి నీటిని కొనుగోలు చేసుకుంటున్నామని వారు తెలిపారు.

బడుల చెంత.. ప్రమాదకరంగా!

వాసవీ పెనుగొండ గ్రామీణ, న్యూస్‌టుడే: పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల సమీపాన విద్యుత్తు పరివర్తకాలు ప్రమాదకరంగా మారాయి. వాసవీ పెనుగొండ మండలం రామన్నపాలెం ప్రభుత్వ పాఠశాల పక్కన, చినమల్లం జడ్పీ పాఠశాల సమీపాన ఉన్న మలుపు వద్ద పరివర్తకాలు తక్కువ ఎత్తులో ఉన్నాయి. చుట్టూ రక్షణ గోడ, కంచె లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ అంశంపై ఎల్ఐ సువర్ణకుమార్ స్పందిస్తూ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు.

ఇన్‌ఛార్జుల పాలనతో ఇక్కట్లు!

వాసవీ పెనుగొండ గ్రామీణ, న్యూస్‌టుడే: ఒక కార్యదర్శి రెండు, మూడు పంచాయతీల బాధ్యతలు చూస్తుండటంతో సేవల్లో జాప్యం జరుగుతోందని, సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందక, పారిశుద్ధ్య నిర్వహణ, అభివృద్ధి పనులపై పర్యవేక్షణ లేక ఇబ్బందులు తప్పడం లేదని చెబుతున్నారు. వాసవీ పెనుగొండ మండలంలో సిద్ధాంతం పంచాయతీ కార్యదర్శి నడిపూడి గ్రామానికి ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇలపర్రు కార్యదర్శి దేవ గ్రామానికి, కొఠాలపర్రు కార్యదర్శి తామరాడ, ములపర్రు కార్యదర్శి రామన్నపాలెం గ్రామాలకు ఇన్‌ఛార్జులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ అంశంపై డిప్యూటీ ఎంపీడీవో సూర్యప్రకాశరావు స్పందిస్తూ గ్రామాల్లో కార్యదర్శుల కొరత విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించామని, వారి సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

12న ఫెర్రీ రేవు వేలం

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: నరసాపురం మండల పరిషత్తు పరిధిలో మాధవాయపాలెం ఫెర్రీ రేవులో టోల్ వసూలు హక్కులకు సంబంధించిన వేలాన్ని ఈ నెల 12న మండల పరిషత్తు కార్యాలయంలో సీల్డు టెండరు విధానంలో నిర్వహిస్తామని ఎంపీడీవో నారాయణ తెలిపారు. ప్రారంభ పాట మొత్తాన్ని రూ.3,59,06,332గా నిర్ణయించామన్నారు. ఈ నెల 7వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. టెండరు షెడ్యూలు షరతులు, ఇతర వివరాలకు మండల పరిషత్తు కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు.

పెనుమంచిలి తపాలా కార్యాలయం వద్ద పార్సిళ్లు

గ్రామాలకు చేరిన విశ్వకర్మ టూల్ కిట్లు

ఆచంట, న్యూస్‌టుడే: నరసాపురం, పాలకొల్లు ప్రధాన తపాలా కార్యాలయాల పరిధిలో అన్ని గ్రామాలకు విశ్వకర్మ టూల్‌కిట్లు నేరుగా చేరాయి. ఒకే రోజు డివిజన్ పరిధిలో గ్రామాలకు 16 వేల పార్సిళ్లు రావడం విశేషం. ఆచంట సబ్ పోస్టాఫీసు పరిధిలో పెనుమంచిలి, ములపర్రు, దేవ ఉప కార్యాలయాల పరిధిలో గ్రామాలకు శనివారం 790 పార్సిళ్లు చేర్చారు. తొలి దశలో వడ్రంగి, సిమెంటు పనికి సంబంధించిన సామగ్రి, రజకులకు దుస్తులు ఉతికే మిషన్లు, క్షౌరవృత్తిదారులకు పరికరాలు వచ్చాయి. తాజాగా మహిళలకు అవసరమైన కుట్టు మిషన్లు పెద్ద సంఖ్యలో వచ్చాయి. ఆచంట పరిధిలోని నాలుగు పోస్టాఫీసుల ద్వారా శనివారం 400 వరకు పార్సిళ్లను లబ్ధిదారులకు అందించినట్లు ఎస్‌పీఎం మహేశ్ తెలిపారు.

ఏడుగురు జూదరుల అరెస్టు

పాలకొల్లు గ్రామీణ, న్యూస్‌టుడే: పాలకొల్లు మండలం సగంచెరువులో నిర్వహిస్తున్న జూద స్థావరంపై శనివారం దాడి చేసి ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రూ.1.17 కోట్లతో చెరువుల అభివృద్ధి

పోడూరు, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో ఆరు మంచినీటి చెరువులను రూ.1.17 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ వెల్లడించారు. పండితవిల్లూరులో మంచినీటి చెరువును ఆయన శనివారం పరిశీలించారు. చెరువు చుట్టూ గట్టుపై వాకింగ్ ట్రాక్ నిర్మించడంతో పాటు ఉద్యాన వనాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా పింఛను సొమ్మును ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు. తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు గణపతినీడి రాంబాబు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

వాసవీ పెనుగొండ గ్రామీణ (వడలి), న్యూస్‌టుడే: వడలి గ్రామంలో మంచినీటి చెరువు చుట్టూ నడకబాట నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేశారు. శనివారం ఎమ్మెల్యే పితాని ఆ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఆచంట, న్యూస్‌టుడే: ఆచంటతో పాటు, మాముడూరు, వడలి, వల్లూరు తదితర గ్రామాల్లో చెరువుల చుట్టూ నడకబాటలు ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తెలిపారు. శనివారం ఆయన మండలంలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి క్షేత్ర పరిశీలన చేశారు. ఆచంట, వాసవీ పెనుగొండ గ్రామాల్లో చిన్నారుల కోసం పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. ఆచంట కచేరీ కూడలి సమీపాన త్వరలో రైతు బజార్ నెలకొల్పుతామని తెలిపారు. ★ వడలి గ్రామంలో పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పింఛను సొమ్ము అందజేశారు.

పండితవిల్లూరు: క్షేత్ర పరిశీలనలో ఎమ్మెల్యే పితాని, నాయకులు

నేడు బాలోత్సవం

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: నరసాపురంలో బాలోత్సవం- పిల్లల పండగను ఆదివారం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు పూరిళ్ల శ్రీనివాస్, గుత్తుల సాగర్, పండా నాగేంద్ర త్రినాథ్, కపురు నరసింహస్వామి తెలిపారు. పట్టణంలోని వైఎన్ కళాశాల ప్రాంగణంలో ఆర్డీవో దాసి రాజు ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారని తెలిపారు. పట్టణం, మండల పరిధిలోని 50 పాఠశాలలకు చెందిన 600 మంది విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, తెలుగు కథారచన, దేశభక్తి, అభ్యుదయ గీతాలపన, జానపద నృత్యం, శాస్త్రీయ నృత్యాలు, విచిత్ర వేషధారణ అంశాల్లో పోటీలు జరుగుతాయని తెలిపారు.

నరసాపురం: చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న రామరాజు, సంఘ సభ్యులు

దర్జీల సమస్యల పరిష్కారానికి కృషి

నరసాపురం, మొగల్తూరు, న్యూస్‌టుడే: దర్జీల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు అన్నారు. మొగల్తూరులో ఆరోగ్య వర్షిణి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం 'టైలర్స్ డే'ను ఘనంగా నిర్వహించారు. తొలుత సంఘ సభ్యులు మొగల్తూరులో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కుట్టు మిషన్ రూపకర్త విలియన్స్ హోవే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం దర్జీలను సత్కరించారు. ★ నరసాపురంలో దర్జీల సంఘ సభ్యులు 'టైలర్స్ డే'ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు. పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు.

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: పాలకొల్లులో క్షీరారామలింగేశ్వర స్వామి టైలర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం స్థానిక హౌసింగ్‌బోర్డులోని సంఘ భవనంలో వేడుకలు నిర్వహించారు.

ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులతో నాయకులు

ధర్మ పరిరక్షణకు కృషి చేద్దాం

పోడూరు, న్యూస్‌టుడే: హిందూ ధర్మ పరిరక్షణకు అంతా కలిసి కృషి చేద్దామని భాజపా జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అన్నారు. కొమ్ముచిక్కాలలో శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం శనివారం జరిగింది. ఛైర్‌పర్సన్‌గా భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి కుచ్చర్లపాటి భారతి, 10 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. భాజపా రాష్ట్ర మీడియా విభాగం సమన్వయకర్త ఉన్నమట్ల కబర్ధి, తెదేపా మండల అధ్యక్షుడు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

మానవ జీవితంలో సైన్స్ పాత్ర కీలకం

ప్రశంసాపత్రం అందుకున్న కౌశిక్‌వర్మ

మార్టేరు, న్యూస్‌టుడే: మానవ జీవితంలో సైన్స్ పాత్ర ఎంతో కీలకమని మార్టేరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఇన్‌ఛార్జి ఏడీఆర్ బి.సహదేవరెడ్డి అన్నారు. మేరా యువ భారత్, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో జాతీయ సైన్సు దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా 'వ్యవసాయ రంగంలో సైన్సు పాత్ర' అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. వైస్ ప్రిన్సిపల్ ఎన్.శ్రీనివాసరావు, యువ భారత్ ప్రతినిధి జక్కంశెట్టి దుర్గాప్రసాద్, అధ్యాపకులు పాల్గొన్నారు.

కెమ్ ఎక్స్‌ప్లోర్‌లో ద్వితీయ బహుమతి.. పాలకొల్లు, న్యూస్‌టుడే: జాతీయ సైన్సు దినోత్సవం సందర్భంగా భీమవరంలో బీవీ రాజు డిగ్రీ కళాశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కెమ్ ఎక్స్‌ప్లోర్-26లో పాలకొల్లు ఛాంబర్స్ కళాశాల విద్యార్థి ఐ.కౌశిక్‌వర్మ ద్వితీయ బహుమతి పొందినట్లు ప్రిన్సిపల్ డి.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా కౌశిక్ వర్మను కళాశాల ఛైర్మన్ కేవీ నరసింహారావు, సభ్యులు అభినందించారు.

విద్యార్థులతో యువ భారత్ ప్రతినిధులు

ద్విచక్ర వాహనంపై గుజరాత్ యాత్ర

పాలకొల్లు సాంస్కృతికం, న్యూస్‌టుడే: పాలకొల్లు యూత్ హాస్టల్ ఆఫ్ ఇండియాకు చెందిన ఆచంట వెంకట సుబ్బారావు, కేవీఎస్ఎల్ఎన్ రాజు ద్విచక్ర వాహనంపై పట్టణం నుంచి గుజరాత్‌లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ వరకు యాత్రను శనివారం తెల్లవారుజామున ప్రారంభించారు. అడ్డాల మూర్తి, అందే చిరంజీవిలు వారితో కలిసి ప్రయాణమయ్యారు. వీరు మార్గం మధ్యలో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ యాత్రను పూర్తి చేయనున్నారు.

ఖాళీ చేసి.. వృథాగా వదిలేసి!

పోడూరు, న్యూస్‌టుడే: తూర్పుపాలెంలో రైతు సేవా కేంద్రం భవనం ఇది. గతంలో ఈ భవనంలో వ్యవసాయ శాఖ సమావేశాలు, ఇతర కార్యకలాపాలు జరిగేవి. వైకాపా ప్రభుత్వ హయాంలో దీనిని నూతన భవనంలోకి మార్చారు. అప్పటి నుంచి దీనిని ఖాళీగా వదిలేయడంతో చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోయి శిథిలావస్థకు చేరుతోంది. ఈ ఏడాది స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలకు వర్గోన్నతి కల్పించారు. ప్రాథమిక పాఠశాల తరగతులు సైతం ఆ భవనంలో నిర్వహిస్తుండటంతో గదులు చాలడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. 1 నుంచి 5 తరగతులను ఖాళీగా ఉన్న రైతు భవనంలో మారిస్తే విద్యార్థులకు ఇబ్బందులు తప్పుతాయని స్థానికులు చెబుతున్నారు. ఈ అంశంపై డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాస్‌ను సంప్రదించగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రమాదవశాత్తు కార్మికుడి మృతి

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: రైసుమిల్లులో పనిచేసే కార్మికుడు ప్రమాదశాత్తు పైనుండి కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన పాలకొల్లు మండలం పూలపల్లిలో చోటు చేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాపవరం గ్రామానికి చెందిన కె.రామ్మోహనరావు (51) పూలపల్లిలోని రైసుమిల్లులో కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయన ఫిబ్రవరి 23న ఉదయం మిల్లులో 30 అడుగుల ఎత్తులో పని చేస్తూ కింద పడి తీవ్ర గాయాలపాలయ్యారు. మిల్లు నిర్వాహకులు, తోటి కార్మికులు అతడిని భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం శనివారం ఉదయం కాకినాడ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. దీనిపై అతడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై జి.జె.ప్రసాద్ కేసు నమోదు చేశారు.

ఆక్వా రైతులకు చేయూతనిస్తాం

భీమవరం అర్బన్, పట్టణం, న్యూస్‌టుడే: ఆక్వా రంగానికి చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇటీవల అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యేను రొయ్య రైతుల సంఘం ప్రతినిధులు శనివారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యమైన సీడ్ దొరక్క, గిట్టుబాటు ధర లభించక రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. విద్యుత్తు రాయితీని ప్రభుత్వం త్వరలోనే అందరికీ ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.

(c) eenadu

తాడేపల్లిగూడెం

• తాడేపల్లిగూడెం • తణుకు

పింఛనుతో వృద్ధులకు భరోసా

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ పింఛను భరోసా పథకంలో భాగంగా శనివారం ఉదయం పురపాలక పరిధిలోని 20వ వార్డు, సీతారాంపేటలో లబ్ధిదారులకు కమిషనర్ ఎం.ఏసుబాబు పింఛన్లు పంపిణీ చేశారు. 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పింఛన్లు చేస్తున్నట్లు తెలిపారు. పింఛన్ల పంపిణీ త్వరితగతిన పూర్తి చేయాలని సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు.

నగదు అందజేస్తున్న కమిషనర్ ఏసుబాబు

భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు

తణుకు, న్యూస్‌టుడే: భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు సంబంధించిన సంక్షేమ పథకాలు మార్చి 1నుంచి అమలు చేస్తున్నట్లు ఏలూరు ఉప కార్మిక కమిషనర్ పి.శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 5న ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వివరాలకు జిల్లాలో ఉన్న సహాయ కార్మికశాఖాధికారి కార్యాలయం, ఉప కార్మిక కమిషనర్ ఏలూరు కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.

భాషోత్సవాల్లో ప్రతిభ

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరంలో నిర్వహించిన జిల్లా స్థాయి భాషోత్సవాలలో నరసాపురంలోని ఎస్ఎస్ పురపాలక ఉన్నత పాఠశాల విద్యార్థి [illegible] ఉర్దూ విభాగంలో ప్రథమ స్థానం, నిప్పులేటి హైమావతి బాల్టి పురపాలక ఉన్నత పాఠశాల విద్యార్థి పి. ప్రియాంక తెలుగు విభాగంలో ద్వితీయ స్థానం సాధించారు.

ప్రతి విద్యార్థికి భాషపై పట్టు అవసరం

కె.పెంటపాడు(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: ప్రతి విద్యార్థికి భాషపై పట్టు అవసరమని పెంటపాడు ఎంఈవో-1 శ్రీనివాస్ సూచించారు. భీమవరంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన హిందీ పరీక్షలో ప్రతిభ కనబరిచి మూడో స్థానంలో నిలిచిన కె.పెంటపాడు జిల్లా పరిషత్ విద్యార్థిని నాతిరెడ్డి సిరివెన్నెలను ఆయన శనివారం ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెన్నెలను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు భాషపై పట్టు సాధించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచ్, ఎస్ఎంసీ ఛైర్మన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీరకృష్ణ, హిందీ ఉపాధ్యాయిని గంగాకుమారి, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అనుమతులుండవ్.. అమ్మేస్తారు

పుట్టగొడుగుల్లా అనధికార లేఅవుట్లు

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే

మండలంలో అనధికార లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. మండల వ్యాప్తంగా సుమారు 70కి పైగా ఇలాంటివి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఫిర్యాదులు వచ్చిన గ్రామాల్లో తూతూ మంత్రంగా నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకోవడం తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇదే ఆసరాగా తీసుకున్న పలువురు గ్రామాల్లో మరిన్ని అనధికార లేఅవుట్లు ఏర్పాటు చేసి విక్రయాలు చేపట్టారు. కేవలం మండలంలో 25 మాత్రమే అధికార లేఅవుట్లు ఉన్నాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వ స్థలాలు సైతం : అత్తిలి, మంచిలి, ఉరదాళ్లపాలెం, కె.సముద్రపుగట్టు, గుమ్మంపాడు, బల్లిపాడు, తిరుపతిపురం, పాలూరు, ఆరవల్లి, ఉనికిలి, లక్ష్మీనారాయణపురం చుట్టుపక్క గ్రామాల్లో అత్యధిక సంఖ్యలో లేఅవుట్లు వెలిశాయి. అత్తిలిలో ప్రస్తుతం సెంటు రూ.6 లక్షల నుంచి 10 లక్షల వరకు ధర పలుకుతోంది. దీంతో జిరాయితీ భూములను ఆనుకుని ఉన్న ప్రభుత్వం, పోరంబోకు, ఇరిగేషన్ స్థలాలను కూడా ఆక్రమించి లేఅవుట్లలో కలిపేస్తున్నారు. పలుచోట్ల వీటి నిర్వహణకు పంట కాలువలు, బోదెలు మీద సైతం వంతెనలు నిర్మించిన దాఖలాలున్నాయి. వీటిపై స్థానిక అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్న పరిస్థితి. ఫలితంగా రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కనుమరుగవుతున్నాయి.

మంచిలి వెళ్లే మార్గంలో వంతెన ఏర్పాటు చేసి ఇలా

మోసపోతున్న అమాయకులు.. ఎటువంటి అనుమతులు లేకపోయినా పలువురు లేఅవుట్ యజమానులు బోర్డులు పెట్టి విక్రయాలు నిర్వహించడంతో చాలా మంది అమాయకులు స్థలాలు కొనుగోలు చేసి మోసపోతున్నారు. ఇంటి నిర్మాణాలకు అనుమతులు రాకపోవడంతో మామూళ్లు ముట్టజెప్పాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికైనా అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం.. అనధికార లేఅవుట్ల వద్ద అనుమతులు లేవని తెలిపే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని పలువురు సూచిస్తున్నారు. అనధికార లేఅవుట్లను గుర్తించి చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో శామ్యూల్ తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

తాడేపల్లిగూడెం	99488 53114
తణుకు	95558 50851
తణుకు గ్రామీణం	63005 79402
అత్తిలి	91548 46774

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: ? వార్డు కాలనీ గాయత్రీరోడ్డులోని మురుగు కాలువ పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. - రమేశ్, స్థానికుడు

✔ పూడిక తొలగించి నీరు సాఫీగా ముందుకు సాగేలా చేస్తాం. - సోమేశ్వరరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్

? కడకట్ల ద్వారకానగర్ శివారు ప్రాంతంలో వీధి దీపాలు వెలగక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. - విజయ

✔ వీధి దీపాలకు మరమ్మతులు చేసి సమస్య పరిష్కరిస్తాం. - ఎం.ఏసుబాబు, పురపాలక కమిషనర్

? జూట్‌మిల్లులో పందుల సంచారంతో పరిసరాలు కాలుష్యం అవుతున్నాయి. - రవి, స్థానికుడు

✔ పందుల సంచారాన్ని అరికట్టేలా యజమానులపై చర్యలు చేపడతాం. - ఎం.ఏసుబాబు, పురపాలక కమిషనర్

పరిసరాల శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఇరగవరం, న్యూస్‌టుడే: స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇరగవరం మండలానికి సంబంధించిన స్వచ్ఛరథాన్ని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శనివారం ప్రారంభించారు. ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న వస్తువులు ఇస్తే దానికి ప్రతిఫలంగా నిత్యావసర వస్తువులు ఇస్తారని వివరించారు.

స్వచ్ఛరథాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రాధాకృష్ణ

గ్రామాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. తణుకు గ్రామీణం,న్యూస్‌టుడే: రాష్ట్రంలో గ్రామాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మండలంలోని తేతలి శివారు కొండయ్యపాలెం గ్రామంలో శనివారం స్వచ్ఛ రథాలను ప్రారంభించి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. గ్రామాల్లో స్వచ్ఛతను కాపాడేందుకు మండలానికి ఒక స్వచ్ఛ రథం కేటాయించినట్లు చెప్పారు.

ఒక రోజు ముందే.. తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ప్రక్రియ నిలిచి పోతుందని ఎన్నికల సమయంలో వైకాపా నేతల దుష్ప్రచారానికి చెంపపెట్టుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్లు పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శనివారం తణుకు మండలం తేతలి శివారు కొండయ్యపాలెం గ్రామంలో పెన్షన్ పంపిణీ ప్రక్రియను ప్రారంభించి మాట్లాడారు.

కేశవ స్వామి రథోత్సవం

తణుకు గ్రామీణం,న్యూస్‌టుడే: మండపాక గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి కల్యాణం సందర్భంగా శనివారం సాయంత్రం స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మేళ తాళాలు, కోలాటం, భజన, విష్ణు సహస్ర నామాలతో గ్రామ ప్రధాన వీధుల మీదుగా సాగింది. ఈ రథోత్సవాన్ని చూడటానికి పరిసర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.

నేత్రపర్వంగా వీరేశ్వరస్వామి కల్యాణం

కొండ్రుప్రోలు(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: మండలంలోని కొండ్రుప్రోలు గ్రామంలోని భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి వార్షిక కల్యాణాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్తల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ముందుగా స్వామిని, అమ్మవారిని విశేషంగా అలంకరించారు. అనంతరం వేద మంత్రాల నడుమ ఆలయ అర్చకుడు రామేశ్వరపు రమేశ్‌శర్మ పర్యవేక్షణలో విశేషంగా క్రతువు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు చందర్రు భరద్వాజ కుటుంబీకులు గండికోట జయేంద్ర బాలాజీ, శాంతికామేశ్వరి, గండికోట రాజేంద్ర, ప్రవళిక, చైతన్య, తల్లాప్రగడ, గ్రామస్థులు పాల్గొన్నారు.

కనుల పండువగా మదనగోపాలుడి పొన్నవాహనోత్సవం

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: బల్లిపాడులోని రుక్మిణీ, సత్యభామా సమేత మదనగోపాలుడి కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం పొన్నవాహన గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామికి రకరకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. విశేష అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పూజల్లో పాల్గొన్నారు.

వేంకన్నకు ప్రత్యేక పూజలు

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని ఈడూరులో కొలువైన వరాల వెంకన్న, అత్తిలి రైల్వేస్టేషన్‌కు వెళ్లే మార్గంలో కొలువైన శ్రీభూ సమేత వేంకటేశ్వరుడికి శనివారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువ జామున సుప్రభాత సేవలో భాగంగా మంగళవాద్యాలతో స్వామిని మేల్కొలిపి, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.

రాజారావు కుటుంబాన్ని పరామర్శించిన వలవల

చినతాడేపల్లి(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: మండలంలోని చినతాడేపల్లి సర్పంచి పిచ్చికల రాజారావు ఇటీవల మృతి చెందారు. ఈ క్రమంలో ఏపీ భవన నిర్మాణ ఇతర కార్మికుల బోర్డు సంక్షేమ ఛైర్మన్ వలవల బాబ్జీ శనివారం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముందుగా నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పరిమిరవికుమార్, అత్తంటి తాతారావు, మద్దిపాటి సత్యనారాయణ, పరిమి వెంకటేశ్వరరావు, చిటికెన శ్రీనివాసరావు, వైట్ల నరేంద్ర, ముప్పిడి రమేష్, ముత్యాల శ్రీనివాస్, సీలి వెంకటాచలం గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నివాళులు అర్పిస్తున్న బాబ్జీ తదితరులు

విద్యార్థులను విడుదల చేయాలి

తణుకు, న్యూస్‌టుడే: ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)కు చెందిన ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షురాలు నేహాతో సహా 14 మంది విద్యార్థులపై కేసులు అక్రమంగా బనాయించి తీహార్ జైలుకు పంపారని ఆ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.అప్పలస్వామి ఆరోపించారు. వారిని వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. శనివారం స్థానిక నరేంద్ర కూడలి వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించి మాట్లాడారు. జేఎన్‌యులో వీసీ కులవాద వ్యాఖ్యలపై ప్రజాస్వామ్య పద్ధతిలో ర్యాలీగా వెళ్తే పోలీసులు విచక్షణారహితంగా కొట్టడం అప్రజాస్వామిక చర్య అని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో పి.వరప్రసాద్, డి.యశ్వంత్ వర్మ, జి. మహేశ్, ఏ.జగదీశ్, ఆర్.శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

నిరసన తెలుపుతున్న సంఘ నాయకులు

ఏప్రిల్ 1 నుంచి కొత్త పథకం అమలు

పెంటపాడు(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకం పేరు ఏప్రిల్ 1వ తేదీ నుంచి మారుతుందని తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఏపీడీ జీకే మల్లికార్జునరావు వెల్లడించారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పేరు ఇక నుంచి వీబీజీ రామ్‌జీగా మార్పు చెందనుందని వివరించారు. శనివారం పెంటపాడు మండల కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాదికి 100 రోజులు పనిని 125 రోజులకు పెంచామన్నారు. ఎంపీడీవో రామ్‌ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవోలు వైవీఆర్‌వీ ప్రసాద్, ఆర్‌వీ.రామకృష్ణ, ఎన్ఆర్‌జీఎస్ సిబ్బంది నాగమణి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

కృపావరం అందరికీ ఆదర్శం

తణుకు, న్యూస్‌టుడే: తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో నర్సింగ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ చేపట్టిన మానుకొండ కృపావరం పదవీ విరమణ సభను స్థానిక ఆసుపత్రి ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా కె.సాయికిరణ్, ఆర్ఎంవో డా ఎల్.సాయి బాలాజీ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాల్లో పనిచేసి ప్రజలకు విశిష్ట సేవలు అందించి కృపావరం అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. అనంతరం కృపావరం దంపతులను ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పూలమాలలతో సత్కరించారు.

దంపతులను సత్కరిస్తున్న ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది

ఇచ్చిన హామీలు నెరవేర్చండి

తణుకు, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 2న నిర్వహించనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీవీ.ప్రతాప్ పిలుపునిచ్చారు. శనివారం తణుకులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కూటమి ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇప్పటి వరకు మండలం, జిల్లా స్థాయిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టి ప్రభుత్వానికి విన్నవించినా స్పందించలేదన్నారు. కార్యక్రమంలో ప్రతాప్, మధుషీ, అంగన్‌వాడీ కార్యకర్తలు రాజకుమారి, రజని, కనకదుర్గ, లక్ష్మి, సత్తెమ్మ, నాగవల్లి, రమణ, ధనలక్ష్మి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

నినదిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

తాలూకాఫీసుకూడలి (తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: ఉద్యోగుల ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు బీవీ నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు లంక రాజు అధ్యక్షతన తాలూకాఫీసు కూడలిలోని తహసీల్దారు కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు నిర్వహించిన ధర్నాలో శనివారం మాట్లాడారు. 12వ పీఆర్సీ కాలం మూడు సంవత్సరాలు గడుస్తున్నా పీఆర్సీ ఛైర్మన్‌ను నియమించకపోవడం, మధ్యంతర భృతి ప్రకటించకపోవడం, డీఏలు బకాయిలపై మాట్లాడకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, నాగరాజు, ఎం.చంద్రరావు, జిల్లా కార్యదర్శి విజయబాబు, దేవదాజు తదితరులు పాల్గొన్నారు.

పాదయాత్ర విజయవంతానికి పిలుపు

తణుకు, న్యూస్‌టుడే: సమస్యల పరిష్కారం కోసం సీపీఎం చేపట్టిన పాదయాత్ర విజయవంతం చేయాలని ఆ పార్టీ ఇరగవరం మండల కన్వీనర్ కామన మునిస్వామి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం యర్రాయిచెరువలో పాదయాత్ర కరపత్రాలు పంపిణీ చేసి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రామాంజనేయులు, గంగాధర్, ముత్యాలరావు, శివయ్య తదితరులు పాల్గొన్నారు.

విజ్ఞానంతోనే విజయ శిఖరాలు

వైభవంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం

కడకట్ల(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెం నన్నయ వర్సిటీ భౌతికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శనివారం జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్వాంటమ్ టెక్నాలజీస్ - కంప్యూటింగ్, కమ్యూనికేషన్, సెన్సింగ్‌పై సమగ్ర అవలోకనం అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మాజీ శాస్త్రవేత్త జి.భగవన్నారాయణ పాల్గొని క్వాంటమ్ సాంకేతికతల ప్రాముఖ్యాన్ని వివరించారు. సమన్వయకర్త కేవీఎన్ఎస్ రాజు. కళాశాల ఆచార్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

పెంటపాడులో....

ఇరగవరం, న్యూస్‌టుడే: జాతీయ సైన్స్ దినోత్సవంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన సైన్స్ సమగ్ర మహోత్సవ్ రాష్ట్రస్థాయి ప్రదర్శనలో రేలంగి ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారని ప్రధానోపాధ్యాయిని ఆర్. మణిభారతి శనివారం తెలిపారు.

ఇరగవరం, న్యూస్‌టుడే: విద్యార్థులు సైన్స్‌పై అవగాహన పెంచుకోవాలని ఎంఈవో శ్రీనివాసరావు అన్నారు. గోటేరు ఉన్నత పాఠశాలలో జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రోజు రోజుకూ సైన్స్ ప్రాముఖ్యం పెరుగుతోందన్నారు. సాంకేతిక రంగాల్లో దేశంలో ఎంతో అభివృద్ధి చెందుతోందన్నారు. శాస్త్రవేత్తలు సాగిస్తున్న కృషికి అనుగుణంగా విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలన్నారు.

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో పలు పాఠశాలల్లో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యార్థుల ప్రదర్శనలు ఆకటుకొన్నాయి.

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: శనివారం జాతీయ సైన్సు దినోత్సవాన్ని పురస్కరించుకొని అత్తిలి బాలికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయిని విజయలక్ష్మి ఆధ్వర్యంలో సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు రంగవల్లుల పోటీ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.

జట్లపాలెం ఉన్నత పాఠశాలలో ప్రయోగాలను పరిశీలిస్తున్న ఉపాధ్యాయుడు పైడారావు

పెంటపాడు, న్యూస్‌టుడే: మండలంలో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు పాఠశాలల్లో ప్రదర్శించిన నమూనాలు, ఆవిష్కరణలు అందరినీ ఆకట్టుకొన్నాయి

లక్ష్యం, ప్రణాళిక, కృషితో విజయం

తణుకు, న్యూస్‌టుడే: లక్ష్యం, ప్రణాళిక, కృషి ఈ మూడు ఇంటర్మీడియట్ దశలో అమలు చేస్తే జీవితంలో విజయం సాధిస్తారని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ సూచించారు. శనివారం స్థానిక సీఎం ఫంక్షన్ హాలులో విహాన్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులు, తల్లిదండ్రులకు నిర్వహించిన కెరీర్ గైడెన్స్‌పై అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని దీనికి కోసం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధించేందుకు ప్రణాళికబద్ధంగా కష్టపడి చదవాలన్నారు. ఇంటర్మీడియట్‌లో 10వేల గంటల కష్టపడి చదవాలన్నారు. ఫేస్‌బుక్‌లో మన ఫొటో పెట్టడం కాదు, మన ఫేస్ ఒక బుక్‌లో రావాలనుకున్న రోజున అనుకున్నది సాధించవచ్చన్నారు. అనంతరం ఆయనను నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో రూట్స్ పాఠశాల డైరెక్టర్లు విద్యాకాంత్, సుధాకర్ వర్మ, త్రిపాఠీ, విహాన్ జూనియర్ కళాశాల డైరెక్టర్లు లక్ష్మణరావు, వంశీకృష్ణ, వివిధ పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న లక్ష్మీనారాయణ

వికసిత్ భారత్ యూత్ పార్లమెంటు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరం డీఎన్నార్ కళాశాలలో జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్-2026ను శనివారం నిర్వహించినట్లు జిల్లా యువజన సర్వీసులు శాఖ అధికారి ఎస్.రాము తెలిపారు. '50 ఏళ్ల జాతీయ అత్యవసర పరిస్థితి, భారత ప్రజాస్వామ్యానికి శాశ్వత పాఠాలు' అనే అంశంపై విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించామన్నారు. ఎంపికైనవారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామన్నారు.

నిత్య జీవితంలో సైన్స్ పాత్ర కీలకం

తణుకు, న్యూస్‌టుడే: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా తణుకు పట్టణ, మండలంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతి విద్యాలయం స్కూల్‌లో విద్య వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెదేపా మండల అధ్యక్షుడు, రోటరీ క్లబ్ అధ్యక్షుడు కలగర వెంకట కృష్ణ మాట్లాడుతూ నిత్య జీవితంలో సైన్స్ పాత్ర చాలా ప్రాముఖ్యమైనదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు నమూనాలు ఆలోచింపచేశాయి. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు గంధం రవికుమార్, గోపిశెట్టి రామకృష్ణ, ప్రధానోపాధ్యాయిని గంధం చంద్రిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

నమూనాలను తిలకిస్తున్న వెంకటకృష్ణ తదితరులు

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

తణుకు, న్యూస్‌టుడే: అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో తణుకు అగ్నిమాపక ఎస్సై ఏ.అజయ్ కుమార్ స్థానిక సాయి శ్వేత ఆసుపత్రి వద్ద అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తదితర అంశాలను వివరించారు.

సొసైటీ ఛైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ

తాలూకాఫీసుకూడలి (తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: నవాబ్‌పాలెం సొసైటీ ఛైర్మన్‌గా శనివారం అడపా ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు త్రిసభ్య కమిటీ సభ్యులు మరో ఇద్దరు డైరెక్టర్లు నియమితులయ్యారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు బొలిశెట్టి రాజేశ్, తాడేపల్లిగూడెం, పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పుల్లాబాబి ప్రసాద్‌ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



జూద శిబిరాలపై దాడులు

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని జూద శిబిరాలపై దాడులు చేసి 13 మందిని అరెస్టు చేసిన సంఘటన శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిలి గ్రామ శివారులో జూద శిబిరంపై దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.7,120 నగదు స్వాధీనం చేసుకున్నారు. అత్తిలిలోని పెమ్మరాజు వీధిలో ఒక ఇంట్లో జూద శిబిరంపై దాడి చేసి 8 మందిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.6,760 నగదు స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేసినట్లు ఎస్సై ప్రేమరాజు తెలిపారు.

ఉన్నత విద్యతోనే వృద్ధి

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: ఉన్నతమైన విద్యతోనే మాత్రమే విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకుంటారని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మానవత కెరీర్ గైడెన్స్ కన్వీనర్ కె.రాధా పుష్పవతి అన్నారు. శనివారం అత్తిలి మండలంలోని అత్తిలి జడ్పీ బాలికోన్నత పాఠశాలలో, మంచిలి జడ్పీ ఉన్నత పాఠశాలలో నైతిక విలువలపై స్ఫూర్తిదాయక కార్యక్రమం నిర్వహించారు. పరీక్షల్లో విద్యార్థులు భయాందోళనలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కరారి అవ్యక్త వర్మ ఆర్థిక సహాయంతో 125 మంది విద్యార్థులకు పరీక్షలకు అవసరమైన సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో మానవత జిల్లా ప్రముఖులు కరారి విశ్వనాథరాజు, అత్తిలి తహసీల్దారు దశిక వంశీ, ప్రధానోపాధ్యాయుడు కుక్కల వెంకట రామారావు, జి. విజయలక్ష్మి, అత్తిలి మండల మానవత సభ్యులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న రాధాపుష్పవతి, పాల్గొన్న తహసీల్దారు, ఇతర అధికారులు



(c) eenadu

ఈనాడు
వైఎస్సార్ కడప
ఆదివారం మార్చి 1, 2026

పరీక్షల భయాన్ని తరిమికొట్టేయండి..!

పదో తరగతి విద్యార్థుల కోసం ఉచిత వెబినార్ 1న

ఈనాడు ప్రతిభ | శ్రీచైతన్య విద్యాసంస్థలు

ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో కీలకం. చదువుల్లో విద్యార్థి సామర్థ్యానికి టెన్త్ క్లాస్ ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. అందుకే పదో తరగతి వార్షిక పరీక్షలనగానే విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. అధిక మార్కులు సాధించాలనే లక్ష్యంతోపాటు తమపై తల్లిదండ్రులకు ఉండే అంచనాలను అందుకోవాలనే తపన ఆందోళనను పెంచేస్తుంది. పరీక్ష తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ కొందరిలో భయం పెరిగి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంటుంది. ఇలాంటి అనవసర భయాలను, ఆందోళనలను పోగొట్టి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు, 'ఈనాడు-ప్రతిభ' సంయుక్తంగా ఉచిత వెబినార్ నిర్వహిస్తున్నాయి. పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో వివరిస్తూ, అత్యుత్తమ మార్కులు సాధించడానికి ఈ వెబినార్ మార్గదర్శనం చేస్తుంది. ప్రముఖ సబ్జెక్టు నిపుణులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తక్కువ సమయంలో సిలబస్‌ను ఏ విధంగా రివిజన్ చేయాలో తెలియజేస్తారు. పరీక్షల భయాన్ని పోగొట్టి, మానసిక స్థితిని స్థిరపరిచేందుకు సైకాలజిస్టులు సూచనలు చేస్తారు. గత ఏడాది టాపర్లుగా నిలిచిన విద్యార్థులు తమ అనుభవాలను వివరించి స్ఫూర్తిని నింపుతారు. టెన్త్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకూ ఈ వెబినార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇదిగో ఈ అంశాలపైనే సూచనలు

- యాక్టివ్ రీకాల్, మైండ్ మ్యాపింగ్ ద్వారా క్లిష్టమైన అంశాలను ఎలా గుర్తుంచుకోవాలి?
- గణితం, సైన్స్‌లో స్కోరింగ్ పాయింట్లు, ప్రజెంటేషన్ టిప్స్.
- ఏకాగ్రతను పెంచే చిన్న చిన్న వ్యాయామాలు.
- పరీక్ష గదిలో టైం మేనేజ్‌మెంట్.
- ఆరోగ్యం, ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
- విద్యార్థులు అడిగే సందేహాలకు నిపుణుల సమాధానాలు.

జూమ్ మీటింగ్, యూట్యూబ్ లైవ్, ఈనాడు.నెట్ ద్వారా వెబినార్‌లో జాయిన్ కావచ్చు

వెబినార్ తేదీ:	మార్చి 1, 2026 (ఆదివారం)
సమయం:	ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు

జూమ్ మీటింగ్ కోసం... | యూట్యూబ్ లైవ్ కోసం...

Join from PC, Mac, iPad, or Android:
Zoom - https://hov.to/b2c7ec22
Youtube Live - https://hov.to/d4ce0f1a
Zoom ID - 953 5694 9081 Passcode: 115422

విజ్ఞానమే జగతికి ఇంధనం

జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా విద్యాలయాల్లో శనివారం నిర్వహించారు. సీవీ రామన్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు ప్రాజెక్టులు రూపొందించారు. బద్వేలులోని ఓ ప్రైవేట్ పాఠశాల చిన్నారులు ఇలా పెద్ద ఎత్తున ప్రాజెక్టులు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. - న్యూస్‌టుడే, బద్వేలు

యుద్ధ మేఘాలతో భయకంపితం

గల్ఫ్ పరిణామాలతో కలకలం

సుమారు 8 లక్షల మంది | విమానాశ్రయం నుంచి వెనక్కి

అట్లూరు, రాజంపేట, సుండుపల్లి- న్యూస్‌టుడే

గల్ఫ్ దేశాల్లో కమ్ముకున్న యుద్ధమేఘాలు ఉమ్మడి కడప జిల్లాలో కలకలం రేపుతున్నాయి. న్యూస్ ఛానళ్లు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసారమవుతున్న వార్తలను చూసి పలు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. కువైట్ గగనతలం బాంబుల మోతతో దద్దరిల్లుతున్నట్లు తెలుసుకుని తల్లడిల్లుతున్నారు. ఏ నిమిషానికి ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనని జిల్లా వాసులు భయాందోళనలో ఉన్నారు.

కువైట్‌లోని జహారా వద్ద శకలాలను పరిశీలిస్తున్న అట్లూరు వాసులు

ఉమ్మడి కడప జిల్లా నుంచి సుమారు ఎనిమిది లక్షల మందికి పైగా గల్ఫ్ దేశాల్లో వివిధ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. రాజంపేట, నందలూరు, ఒంటిమిట్ట, పెనగలూరు, చిట్వేలి, ఓబులవారిపల్లి, పుల్లంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, మదనపల్లి, బద్వేలు, అట్లూరు, కడప ప్రాంతాల నుంచి వీరి సంఖ్య ఎక్కువ. నాలుగు రాళ్లు సంపాదించుకుని ఇల్లు కట్టుకోవాలని.. పిల్లలను బాగా చదివించుకోవాలనే తపనతో కుటుంబ సభ్యులను వదిలి వెళ్లి జీవిస్తున్నారు. తాజాగా అక్కడ నెలకొన్న పరిస్థితులతో ఇక్కడి వారంతా ఆందోళనలో ఉన్నారు.

యుద్ధంతో కొందరు స్వస్థలాలకు తిరిగొచ్చేందుకు సిద్ధమయ్యారు. సామగ్రితో విమానాశ్రయానికి వెళ్లారు. దాడులతో గగనతలంలో నిషేధం అమలవుతుండటం.. దాడుల నేపథ్యంలో విమాన రాకపోకలు రద్దయ్యాయి. విమానాశ్రయాన్ని కూడా మూత వేశారు. దీంతో వారంతా ఈసురోమంటూ వెనుదిరిగి వెళ్లారు. కువైట్‌లోని కొన్ని ప్రాంతాల్లో డ్రోన్, క్షిపణులకు సంబంధించిన శకలాలు పడుతుండటంతో పనులు మాని గదులకే పరిమితమయ్యారు. భారతీయ రాయబార కార్యాలయం హెచ్చరికల మేరకు జిల్లా ప్రవాసాంధ్రులు మరింత అప్రమత్తంగా ఉంటున్నారు.

జాతీయ రహదారికి దారిచ్చిన పులి

మైదుకూరు, న్యూస్‌టుడే: హుబ్లీ- కృష్ణపట్నం జాతీయ రహదారి విస్తరణ.. టైగర్ కారిడార్ కారణంగా మైదుకూరు-బద్వేలు మధ్య 4.75 కి.మీ మేర ఆగిపోయింది. అటవీ శాఖ అనుమతులు లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మిగిలిన ప్రాంతంలో నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ ప్రదేశంలోనూ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దాదాపు రూ. 200 కోట్లతో పైవంతెన నిర్మించేలా త్వరలో టెండర్లు పిలవనున్నారు. టైగర్ కారిడార్ కావడం.. వన్యప్రాణులు సంచరించే అవకాశం ఉండటంతో ఆ ప్రాంతంలో పైవంతెన నిర్మించాలని నిర్ణయించినట్లు సైట్ ఇంజినీర్ సాయిరెడ్డి తెలిపారు.

92 శాతం మందికి పింఛన్ల నగదు

కడప గ్రామీణ, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా శనివారం చేపట్టారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సచివాలయ సిబ్బంది ఇళ్ల వద్దనే లబ్ధిదారులకు నగదు అందజేశారు. మొత్తం 2,80,834 మంది లబ్ధిదారులకు రూ. 122.45 కోట్లు అందించాల్సి ఉండగా.. మొదటిరోజు సాయంత్రం 2,59,007 మందికి(92.23 శాతం) రూ. 112.32 కోట్లు అందించారు. మిగిలిన వారికి సోమవారం పంపిణీ చేస్తారు.

ఆడిపాడిన ఆబాలగోపాలం

తరగతి గదిలో పుస్తకాలతో కుస్తీ పడే విద్యార్థులు.. శనివారం ఆద్యంతం సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా గడిపారు. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలోని ఓ పాఠశాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కూచిపూడి, భరతనాట్యం చేశారు. సినీ గీతాలకు నృత్యం చేసి అబ్బురపరిచారు. విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని వక్తలు ఉద్బోధించారు. - న్యూస్‌టుడే, ఒంటిమిట్ట

దేవుడి పెళ్లికి తిరుమల లడ్డూలు

తిరుమలలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల బ్రోచర్ ఆవిష్కరిస్తున్న పాలకమండలి ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సభ్యులు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 5 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని, ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు సీతారాముల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని తితిదే నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు, ప్రచార గోడ పత్రాలను తిరుమలలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మరికొన్ని పనులకూ పచ్చజెండా ఊపారు. ఇవీ ఆ విశేషాలు...

- భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా విద్యుద్దీపాలంకరణ, విస్తృత ప్రచారం, అధునాతన ఎల్ఈడీ తెరల ఏర్పాటుకు రూ. 4.25 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం.
- ఆలయ దర్శనానికి వచ్చే పర్యాటకులను ఆకట్టుకునేలా చెరువులో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహంతోపాటు పొడి ద్వీపం(డ్రై ఐల్యాండ్) నిర్మించడానికి అవసరమైన రూ. 20.17 కోట్లు ఇవ్వడానికి నిర్ణయం.
- రాములోరి పెళ్లిని కనులారా వీక్షించడానికి తరలివచ్చే భక్తులకు తిరుమల శ్రీవారి లడ్డూలు 70 వేల వరకు పంపిణీకి అనుమతి.

వక్రమార్గాల్లో గల్ఫ్ వెళ్లి చిక్కుల్లో పడొద్దు

నచికేత్ విశ్వనాథ్, ఎస్పీ

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: 'కువైట్, సౌదీ, ఖతార్, ఇతర దేశాలకు కార్మికులుగా, పనిమనుషులుగా, ఇతర పనులకు ఉపాధి నిమిత్తం జిల్లాలో ఏటా కొన్ని వేల మంది వెళ్తున్నారు. వీరిలో పలువురిని ఏజెంట్లు అక్రమ పద్ధతిలో పంపుతున్నారు. అలా వెళ్లి గల్ఫ్‌లో మోసపోయి ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారు సహాయం కోసం 'మాదద్-వెబ్-పోర్టల్'లో ఫిర్యాదు నమోదు చేసుకోవాలి' అని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ సూచించారు. జీవనోపాధికి గల్ఫ్, ఇతర దేశాలకు వెళ్లాలనుకునే జిల్లా వాసులు పీజీఈ(ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్) ద్వారా నమోదు రిజిస్టర్ అయిన రిక్రూటింగ్ ఏజెంట్ల ద్వారానే వెళ్లాలని తెలిపారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకుని కొందరు ఏజెంట్లు అక్రమంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారని, అటువంటి వారి సమాచారం తెలపాలన్నారు. ఏజెంట్లు ఎవరైనా మోసం చేస్తే స్పెషల్ బ్రాంచ్ అధికారులు 9121100504, 9121100652 నంబర్లకు ఫోన్ చేసి తెలపాలని ఎస్పీ శనివారం ఒక ప్రకటనలో సూచించారు.

రెండో ముంబయిలోనూ డబ్బావాలాలు

ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే: డబ్బావాలా అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ముంబయి మహా నగరం. రెండో ముంబయిగా పేరొందిన ప్రొద్దుటూరులోనూ ఈ విధానం అమలవుతోంది. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల వేళలకు అనుగుణంగా ఉదయాన్నే భోజనం సిద్ధం చేయడం కొంత కష్టం. ఈ నేపథ్యంలో మహిళలు సిద్ధం చేసిన క్యారియర్‌లను భోజన వేళకు తీసుకెళ్లి అందించడాన్ని కొందరు జీవనోపాధిగా మలుచుకున్నారు. ఏళ్లుగా ఈ వృత్తిలో కొనసాగుతూ మన్ననలు అందుకుంటున్నారు.

- **బాధ్యత ఎరిగిన వృత్తి:** రంగయ్యగారిసత్రంవీధికి చెందిన **శ్రీనివాసప్రసాద్** వయస్సు 55 ఏళ్లు. పదహారేళ్లుగా డబ్బాలు సేకరించే పనిలో ఉన్నారు. పట్టణానికి దూరంగా ఉన్న పాత ఆటోనగర్‌లో పని చేసే కార్మికులకు మధ్యాహ్న భోజన నిమిత్తం బాక్స్‌లను సేకరించి తీసుకెళ్తుంటారు. విద్యార్థులకూ అందిస్తున్నారు. 'ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తూనే చెల్లెళ్లకు వివాహాలు చేశాను. ప్రస్తుతం రోజూ 50 నుంచి 60 క్యారియర్లు సేకరించి అందిస్తున్నాను. ఆకలి తీర్చే ఈ వృత్తిలో ఎంతో బాధ్యత ఉందని భావిస్తాను' అని చెప్పారు.

- **ఆ సలహానే ఉపాధి మార్గమైంది:** పట్టణంలోని శ్రీరాంనగర్‌కు చెందిన **సుధాకర్** వయసు 72 ఏళ్లు. ఓ రోజు ద్విచక్ర వాహన షోరూం యజమాని ఒకరు తన పిల్లలకు భోజన క్యారియర్లు ఇచ్చి రావాలని సూచించారు. దీంతో ఈ పనినే వృత్తిగా మలచుకుంటే బావుంటుందని తలిచారు. నిత్యం 250 కిలోల బరువైన 'ఎనభై క్యారేజీలను పాఠశాలలకు వెళ్లి అందిస్తుంటాను. ప్రస్తుతం పది పాఠశాలలకు చెందిన నలభై మంది విద్యార్థులకు క్యారేజీలు అందిస్తూ ఉపాధి పొందుతున్నాను' అని వివరించారు.

- **కుటుంబ పోషణకు తోడ్పాటు ఇచ్చింది:** ఈశ్వర్‌రెడ్డినగర్‌కు చెందిన **పబ్బతికుళ్లాయిశెట్టి** వయస్సు 75 ఏళ్లు. ఆర్యవైశ్య పఠనాలయంలో పనిచేసేవారు. అక్కడ అందించే వేతనం కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. ఆ సమయంలో పఠనాలయ కమిటీ సభ్యుడి పిల్లలకు క్యారియర్లను ఇచ్చి వచ్చే పని తొలుత అంగీకరించారు. ఆ సంఖ్య క్రమేపీ పెరిగింది. 'తొలినాళ్లలో సైకిల్‌పై డబ్బాలు సేకరించి అందించేవాడిని. ఇప్పుడు మోటారు ద్విచక్ర వాహనం వినియోగిస్తున్నాను. ఈ వృత్తిపై వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు ఎంతో తోడ్పాటునందిస్తోంది' అంటారు.

గండికోట రహస్యం ఇకనైనా వీడేనా!

గుజరాత్‌లో నార్కో అనాలసిస్ పరీక్షలు

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోటలో గతేడాది జులై 14న ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. 15న రంగనాథస్వామి ఆలయం వెనుక మృతదేహాన్ని గుర్తించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేశాయి. ఘటన చోటుచేసుకుని ఏడు నెలలు గడిచినా నిందితులు ఎవరనేది ఇప్పటికీ తేలలేదు. జిల్లా పోలీసులకు ఈ కేసు దర్యాప్తు ఓ సవాల్‌గా మారింది.

- సరైన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు సాంకేతికతపై ఆధారపడ్డారు.
- ఘటన చోటుచేసుకున్న రోజు గండికోట టవర్ల లోకేషన్ పరిధిలో ఉన్న సుమారు 350 మందిని విచారించారు.
- డివిజన్ పరిధిలోని సీఐలు బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టారు. అయినా ఫలితం లేకపోయింది.
- దీంతో పోలీసులు పాలిగ్రాఫ్ పరీక్షను ఎంచుకున్నారు.
- గత ఏడాది ఆగస్టు 26న జమ్మలమడుగు కోర్టులో జడ్జి ఎదుట పాలిగ్రాఫ్ పరీక్షకు విద్యార్థిని కుటుంబ సభ్యులు ఇద్దరితో పాటు ఆమె స్నేహితుడు అంగీకరించారు.
- ఆ ముగ్గుర్నీ అక్టోబర్ 9, 10 తేదీల్లో మంగళగిరిలో పాలిగ్రాఫ్ పరీక్ష చేయించారు.
- అయినా దర్యాప్తునకు ఉపయోగపడే సమాచారం లభించలేదు.
- ఇద్దరిని నార్కో అనాలసిస్ పరీక్షకు ఫిబ్రవరి 14న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు తీసుకెళ్లినట్లు తెలిసింది.
- ఫిబ్రవరి 14 నుంచి 28వ తేదీ వరకు అక్కడ పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. ఈ పరీక్షలైనా హంతకులు ఎవరనే రహస్యాన్ని తెలుస్తాయో లేదో వేచి చూడాల్సి ఉంది.

ఘటన తర్వాత గండికోటలో పరిశీలిస్తున్న కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, అప్పటి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

నిధులు మింగి కన్నీళ్లు మిగిల్చారు

జగనన్న ఇళ్లలో అక్రమాలు ● నిగ్గు తేల్చిన విజిలెన్స్ అధికారులు

ఈనాడు, కడప, న్యూస్‌టుడే- పులివెందుల: రాళ్లగుట్టలు.. చిట్టడవులను తలపించే జగనన్న కాలనీలను చూస్తే.. గత వైకాపా ప్రభుత్వ పాలకులు పేదలను ఎంతగా దగా చేసిందీ తెలుస్తుంది. తాము ఇళ్లు కాదు ఊళ్లు నిర్మిస్తున్నామంటూ నాడు బాకాలూదారు. పేరు గొప్ప కాలనీలు, అధ్వాన పనులతో వారి సొంతింటి కలలను కూల్చి చివరికి కన్నీళ్లు మిగిల్చారు.

పులివెందులలో పునాదులకు పరిమితమైన ఈ ఇళ్ల పేరుతో బిల్లులు స్వాహా చేశారు..

- **బాధ్యులుగా వార్డు సెక్రటరీలు:** పులివెందుల, కడప, ఎర్రగుంట్ల పురపాలక సంఘాల్లో సంబంధిత వార్డు సెక్రటరీల ద్వారానే గుత్తేదారు సంస్థ రాక్రీట్‌కు ప్రభుత్వ నిధులు, సిమెంట్, స్టీల్, ఇసుక సరఫరా అయినట్లు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ గుర్తించింది. పులివెందులలో 264 ఇళ్లు నిర్మించకనే బిల్లులు స్వాహా చేశారని, మెటీరియల్, కార్మిక ఖర్చుల కింద రూ. 1.22 కోట్ల నిధులు స్వాహా చేసినట్లు నిగ్గు తేల్చింది. ఇతరత్రా అక్రమాల ద్వారా రూ. 6 కోట్లకు పైగా మింగేశారని వెల్లడించింది. వార్డు సెక్రటరీలపై చర్యలకు ఆయా కమిషనర్లకు తాజాగా లేఖలు జారీ అయ్యాయి. కడప, ఎర్రగుంట్లలోనూ ఇదే తరహా చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు.
- **ఉన్నతాధికారుల మల్లగుల్లాలు:** ప్రజాధనంతో పాటు లబ్ధిదారుల నుంచీ గతంలో వసూళ్లకు పాల్పడ్డారు. చేపట్టిన నిర్మాణాలేమో నాసిరకంగా ఉంటున్నాయి. దీంతో తదుపరి నిర్మాణ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వీటిని రాక్రీట్ సంస్థ నిర్మించడం, లేదంటే లబ్ధిదారులే తదుపరి బిల్లులు తీసుకుని నిర్మాణాలు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. లబ్ధిదారులు ముందుకురాని పక్షంలో ఇళ్లు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంది. దీనిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పోలీసు చర్య ద్వారా తదుపరి నిర్ణయానికి రావాలనే అభిప్రాయంతో ఉన్నారు.

WANTED
TEACHERS & PRO's
* Principal
* High School
* Primary
* Pre-Primary
PG/Degree + B.Ed. with 3 to 5 years Experience and Good Communication Skills
* Music and Dance Masters
* Hostel Wardens Male Only
* Security Guards
PRO's For Admissions (Volunteers Preferred Good Amount Given)
Contact: 7989434503

కమనీయం.. కల్యాణం

గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి మాస కల్యాణాన్ని బి.మఠంలో శనివారం కనులపండువగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. - న్యూస్‌టుడే, బ్రహ్మంగారిమఠం

పరీక్షకు 4,470 మంది హాజరు

రోజు: శనివారం, పరీక్ష: ఇంటర్ ద్వితీయ
పాఠ్యాంశాలు: వృక్షశాస్త్రం, చరిత్ర-2
కేంద్రాలు: 62
జనరల్ హాజరు: 3,383 మంది
ఒకేషనల్ హాజరు: 1,087 మంది
మొత్తం పరీక్ష రాసింది: 4,470 మంది
గైర్హాజరు: 156 మంది - న్యూస్‌టుడే, కడప విద్య

పరీక్షా కాలం

రంజాన్ వేళలు

	ఇఫ్తార్ ఆదివారం (సాయంత్రం)	సహర్ సోమవారం (ఉదయం)
కడప	6.29	5.15
ప్రొద్దుటూరు	6.30	5.19

అన్నదాతకు దొంగదెబ్బ

ధ్వంసమవుతున్న విద్యుత్తు నియంత్రికలు

కడప, న్యూస్‌టుడే: పచ్చని పొలాల్లోని విద్యుత్తు సామగ్రిపై గుర్తుతెలియని వ్యక్తులు కన్నేసి కాజేస్తున్నారు. వ్యవసాయ విద్యుత్తు సరఫరా చేస్తున్న నియంత్రికలను ధ్వంసం చేసి రాగి తీగ, పరికరాలు అపహరిస్తున్నారు. దొంగల ధాటికి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంటలకు తడులు అందించుకోలేక పోతున్నారు. ఫలితంగా పంటలు వాడుముఖం పట్టి నష్టపోతున్నారు.

దొంగలు పగులకొట్టిన విద్యుత్తు నియంత్రిక

- **కేసుల నమోదులో జాప్యం:** విద్యుత్తు సామగ్రి చోరీకి గురైన వెంటనే బాధిత రైతులు ఎస్పీడీసీఎల్, అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. దుండగుల ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తక్షణమే కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ పత్రం ఉంటేనే దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్లు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. రక్షకభటులు ఆలస్యం చేయడంతో సకాలంలో తిరిగి విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు కావడం లేదు.

రాత్రి వేళల్లో చెలగాటం

విపణిలో రాగి సామగ్రికి మంచి ధర పలుకుతోంది. దీంతో రాత్రి వేళ చోరులు రెచ్చిపోతున్నారు. వ్యవసాయ పొలాల్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను పగులకొట్టి అందులోని రాగి, ఇతర సామగ్రి తీసుకెళ్తున్నారు. మార్కెట్లో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో 2019 ఏప్రిల్ 1 నుంచి 2026 జనవరి 20 నాటికి 544 ఇలా ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. అందులో బాధిత రైతుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు 181 కేసులు నమోదు చేశారు. మాయమైన సామగ్రి విలువ రూ. 17.80 కోట్లు ఉంటుందని దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ అధికారులు అంచనా వేశారు.

జిల్లాలో చోరీకి గురైన విద్యుత్తు నియంత్రికలు, కేసు నమోదు

సంవత్సరం	చోరీలు	కేసులు	విలువ(రూ.లలో)
2019-20	84	47	66,17,214
2020-21	100	57	75,08,806
2021-22	49	20	27,55,653
2022-23	32	19	56,11,921
2023-24	68	11	89,07,161
2024-25	126	15	3,32,50,000
2025-26	85	12	11,34,13,600

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

పద్మశాలి అవివాహితులకు సువర్ణావకాశం

నేడు పద్మశాలి అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' పద్మశాలి కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (ఆదివారం, మార్చి 01న) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
9154366099 & 9154772006
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

● వధూవరుల బయోడేటా & ఫోటోలను పక్కన ఇచ్చిన వాట్సాప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్‌లో యాప్ ద్వారా కూడా చూసుకోవచ్చు.

బాలలకు ఆరోగ్య భాగ్యం.. భవిత భద్రం

ప్రొద్దుటూరు, రాజుపాళెం, న్యూస్‌టుడే: ఆరోగ్య భావి సమాజాన్ని నిర్మించే ధ్యేయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందిస్తున్నాయి. అయినా కొందరు చిన్నారుల్లో పోషకాహార లోపాలు కనిపిస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు.

● పోషక లోపాలున్న చిన్నారులకు ప్రత్యేక చికిత్స

● అంగన్‌వాడీ కేంద్రాల చిన్నారుల ఎత్తు, బరువును ప్రతి నెలా తూకం వేసి ఆ లెక్కల వివరాలను యాప్‌లో నమోదు చేయాల్సి ఉంది. వయసుకు తగ్గ ఎదుగుదల, ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలను గుర్తించి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో చికిత్స చేయిస్తారు. అప్పటికీ పరిస్థితిలో మార్పు లేకుంటే కడప రిమ్స్‌లోని పోషకాహార పునరావాస కేంద్రం(ఎన్ఆర్సీ)కు పంపుతారు. అక్కడ తగిన వైద్యంతో పాటు పోషకాహారం అందిస్తారు. చిన్నారికి తోడుగా ఉండే తల్లికి సైతం ఆహారం అందించి, రోజుకు రూ.150 చొప్పున చెల్లిస్తారు. పిల్లల ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడిన తర్వాతే ఇంటికి పంపుతారు.

● జిల్లాలో 2,389 అంగన్‌వాడీ కేంద్రాలుండగా 1,18,609 చిన్నారులున్నారు. ప్రొద్దుటూరు ప్రాజెక్టు పరిధిలో 135 అంగన్‌వాడీ కేంద్రాలుండగా 2,243 మంది చిన్నారులున్నారు. కామనూరు, అమృతనగర్, యానాది కాలనీ తదితర గ్రామాల్లోని కేంద్రాల్లో పిల్లలు ఎత్తు, బరువు తక్కువ ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. స్థానిక పీహెచ్‌సీల్లో వైద్యం చేయిస్తున్నా మార్పు రాలేదు. అవగాహన లేక తల్లులు కడప రిమ్స్‌కు తీసుకెళ్లడం లేదు. దీంతో చిన్నారులు అనారోగ్యంతో బలహీనంగా కనిపించడం గమనార్హం.

ప్రొద్దుటూరులో చిన్నారి బరువును తూకం వేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్త

తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం

ఐసీడీఎస్ జిల్లా అధికారిణి రమాదేవి ఆదేశాల మేరకు పోషకాహారం లోపం, రక్త హీనతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. సీడీపీవోలు, సూపర్‌వైజర్లు చిన్నారులను దత్తత తీసుకొని వారి పరిస్థితిలో మార్పు తీసుకురావాలి. **- అరుణకుమారి, సీడీపీవో, ప్రొద్దుటూరు గ్రామీణ ఐసీడీఎస్ ప్రాజెక్ట్**

రామోజీ ఫిల్మ్‌సిటీలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు

ఈ నెల 31 వరకు అవకాశం

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: రంగమేదైనా తమకు సాటి లేదని మహిళామణులు చాటిచెబుతున్నారు. వారి స్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకునే వేళ రామోజీ ఫిల్మ్‌సిటీ మహిళా సందర్శకులను అతిథులుగా ఆహ్వానిస్తూ అంతకుమించి ఆనందించే అవకాశాలను అందిస్తోంది. నేటి నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక ఆఫర్లతో మహిళలను ఫిల్మ్‌సిటీ సందర్శనకు ఆహ్వానిస్తోంది. వివిధ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని వయసుల మహిళలు సినీ ప్రపంచంలో వినోదం, విహారం, సినిమాటిక్ వైభవాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. రామోజీ స్టూడియో టూర్‌లో అద్వితీయ సినిమా సెట్ల వీక్షణం, లైవ్ షోలు, రైడ్స్, సాహసాల నెలవు సాహస్ సందర్శన, అలరించే పక్షుల పార్కు, సీతాకోకచిలుకల గార్డెన్, మోషన్ క్యాప్చర్, వర్చువల్ షూట్, మాయాలోక్ ఇలా ఎన్నో ఆకర్షణలు తిలకించవచ్చు.

సద్వినియోగం చేసుకోండి..

రామోజీ ఫిల్మ్‌సిటీ మహిళా దినోత్సవ ఆఫర్‌లో భాగంగా అన్ని వయసుల మహిళలకు ఒక రోజికి రూ.1111 + జీఎస్టీ, కేవలం 11 మంది బృందంగా వస్తే ఒక్కొక్కరికి రూ.999 + జీఎస్టీతో ప్రవేశ రుసుం ఉంటుంది. బృందంగా వచ్చి వేడుకలు మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి ఇదే మంచి తరుణం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మహిళా మహోత్సవాల్లో పాల్గొని మరిచిపోలేని మధురానుభూతి పొందండి.

మరిన్ని వివరాలకు..
www.ramojifilmcity.comలో లాగిన్ అవ్వండి. లేదా **76598 76598**కు కాల్ చేయండి.

లోక్‌అదాలత్ విజయవంతం చేయండి

కడప న్యాయవిభాగం, న్యూస్‌టుడే: మార్చి నెల 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.యామిని, సీనియర్ జడ్జి బాబా ఫక్రుద్దీన్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం జిల్లాలోని బీమా కంపెనీ మేనేజర్లు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. మోటారు వాహన ప్రమాదాల పరిహారం కేసులపై చర్చించారు.

బీమా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని, సీనియర్ జడ్జి బాబా ఫక్రుద్దీన్

ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణకు డిమాండ్

కడప విద్య, న్యూస్‌టుడే: సమగ్రశిక్ష ద్వారా పనిచేస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయులను (ఐఈఆర్‌పీ) సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రెగ్యులర్ చేసి 2022 పీఆర్సీ జీతాలు చేయాలని నోబెల్ టీచర్స్ అసోసియేషన్ (ఎన్‌టీఏ) జిల్లా అధ్యక్షుడు ఏవీ రామకృష్ణంరాజు ప్రభుత్వాన్ని కోరారు. నగరంలో శనివారం ఎన్‌టీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక ఉపాధ్యాయుల (ఐఈఆర్‌పీ) సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, రామచంద్రారెడ్డి, సునీల్‌బాబు, వీరాస్వామి, షాహిద్‌బాషా, చంద్రమోహన్, సిద్దారెడ్డి, రమేష్‌రెడ్డి, కరుణాకర్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

నేరాల నియంత్రణకు కృషి చేయండి

● పోలీసు అధికారుల సమీక్షలో ఎస్పీ

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: మహిళల భద్రత, గంజాయి, డ్రగ్స్ నిర్మూలన, రహదారి భద్రతపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ పోలీసులకు సూచించారు. ఈ మేరకు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో కడప సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలతో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మట్కా, క్రికెట్ బెట్టింగ్, జూదం జరగకుండా కట్టుదిట్టమైన నిఘా ఉంచాలన్నారు. భూవివాదాలు, ఆర్థికపరమైన అంశాలు క్రిమినల్ కేసులు నమోదైతే వాటిని పరిశీలించి న్యాయనిపుణుల సలహాలు తీసుకుని కేసులను విచారించాలని వివరించారు. డ్రోన్ కెమెరాలతో గంజాయి, మత్తు, డ్రగ్స్ తదితర వాటిపై నిఘా పెట్టాలని సూచించారు. మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు, ఎస్సైలున్నారు.

జాతీయస్థాయి ప్రేరణ ఉత్సవ్ పోటీలకు ఎంపిక

సిద్దవటం, న్యూస్‌టుడే: స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థిని భావన జాతీయ స్థాయి ప్రేరణ ఉత్సవ్ పోటీలకు ఎంపికైనట్లు బాధ్య హెచ్ఎం సునీత శనివారం తెలిపారు. ప్రేరణ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 10న కడపలోని కేంద్రీయ విద్యాలయంలో జరిగిన పోటీల్లో ప్రతిభ చూపినట్లు వివరించారు. ఏప్రిల్‌లో గుజరాత్‌లో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు వెల్లడించారు. విద్యార్థినిని ఉపాధ్యాయులు అభినందించారు.

భావన

మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్, చిత్రంలో అధికారులు

భూసార పరీక్షల ఆధారంగా పంటల సాగు

చింతకొమ్మదిన్నె(కడప చిన్నచౌకు)న్యూస్‌టుడే: భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా పంటలను రైతులు సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ అన్నారు. సీకే దిన్నె మండలంలోని ఊటుకూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శనివారం ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యవసాయ సంచాలకులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానంతో పంటలను సాగు చేయాలని సూచించారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులు సాగు చేసే పంటల వివరాలు తెలుసుకున్నారు. పంట యాజమాన్య పద్ధతులు, తెగుళ్లు, వాటి నివారణ చర్యలను శాస్త్రవేత్తలు వివరించారు. కార్యక్రమంలో కేవీకే సమన్వయకర్త అంకయ్య కుమార్, ఊటుకూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త సునీల్‌కుమార్, పీడీ విజయలక్ష్మి, డీడీఏ నాగరాజు తదితరులున్నారు.

అంతర్జాలంలో సీనియారిటీ జాబితా

కడప విద్య, న్యూస్‌టుడే : జిల్లాలోని ప్రభుత్వ, జిల్లాపరిషత్, కడప నగరపాలక, ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతికి జనరల్ సీనియారిటీ జాబితా అంతర్జాలంలో పొందుపరిచినట్లు డీఈవో షంషుద్దీన్ పేర్కొన్నారు. ఇందులో ఏవైనా అభ్యంతరాలుంటే మార్చి 2 నుంచి 4వ తేదీ వరకు రాతపూర్వకంగా సరైన ఆధారాలతో డీఈవో కార్యాలయంలో ఫిర్యాదు చేయాలన్నారు. వివరాలకు www.kadapadeo.in ను సందర్శించాలని వివరించారు.

జీఏడీలో ప్రొద్దుటూరు ఆర్టీవో రిపోర్టు

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా 2018 గ్రూప్-1 నోటిఫికేషన్‌లో ఉద్యోగాలు సాధించిన వారందరూ రాష్ట్ర ప్రధాన కార్యాలయాల్లో రిపోర్టు చేసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు ఆర్టీవో మనీషా రెండు రోజుల కిందట రవాణాశాఖ కమిషనర్ కార్యాలయంలో రిపోర్టు చేసుకున్నారు. దీంతో ప్రొద్దుటూరు ఇన్‌ఛార్జి ఆర్టీవోగా బ్రేక్ఇన్‌స్పెక్టరు నారాయణనాయక్‌ను నియమించారు.

వైభవం.. వేంకటేశ్వరుని కల్యాణం

సుండుపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని ముడుంపాడులో ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా శనివారం శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణం నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల నడుమ వివాహ క్రతువు ఆద్యంతం కనుల పండువగా జరిగింది. ఉదయం నుంచి అభిషేకం, పూజలు నిర్వహించారు. సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఆర్ఎం జయరాంనాయక్ సరోజ దంపతులు స్వామి వారికి ఆభరణాలు సమర్పించారు. కల్యాణానంతరం భక్తులకు గోపాల్‌నాయక్ దంపతులు అన్నప్రసాద వితరణ చేశారు.

కల్యాణ వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి

వేడుకను తిలకిస్తున్న భక్తులు

మెడికల్ మాఫియాపై చర్యలకు డిమాండ్

మారుతీనగర్, న్యూస్‌టుడే: ప్రజలకు వైద్యాన్ని దూరం చేసి ప్రైవేట్ దోపిడీకి పాలక ప్రభుత్వాలు ద్వారాలు తెరుస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మండిపడ్డారు. మెడికల్ మాఫియాను అరికట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద శనివారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మామూళ్ల మత్తులో ఉన్నారని ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేకుంటే సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు పాల్గొన్నారు.

నినాదాలు చేస్తున్న సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, నాయకులు

గొర్రెలకు పీపీఆర్ టీకాలు

కడప వ్యవసాయం, న్యూస్‌టుడే: జిల్లాలో గొర్రెలకు పీపీఆర్ టీకాలు వేసే కార్యక్రమం జరుగుతోందని పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారి శ్రీనివాసులు తెలిపారు. మార్చి 13 వరకు కొనసాగుతుందన్నారు. యజమానులు తప్పనిసరిగా జీవాలకు టీకాలు వేయించాలని సూచించారు. జిల్లాకు 3,63,450 డోసుల టీకా వచ్చిందని అన్ని పశువైద్యశాలలకు పంపామని ఆయన స్పష్టం చేశారు.

అనుమతి లేని క్లినిక్ సీజ్

దువ్వూరు, న్యూస్‌టుడే: దువ్వూరులో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు క్లినిక్‌ను శనివారం డీడీఎంహెచ్‌వో డాక్టర్ మల్లేష్ తనిఖీ నిర్వహించి సీజ్ చేశారు. క్లినిక్‌ను తనిఖీ చేసి అనుమతి లేకుండా నిర్వహించడంతో గుర్తించి మూసివేశారు. నిబంధనలు అతిక్రమించి ప్రజారోగ్యానికి విఘాతం కలిగించేలా వైద్య సేవలు అందిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సురేష్ బాబు, ఆరోగ్య విస్తరణాధికారి రాజగోపాల్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సీజ్ చేసిన క్లినిక్ వద్ద డీడీఎంహెచ్‌వో మల్లేష్, సిబ్బంది

జ్ఞానామృత ప్రదాత జానమద్ది

వైవీయూ, న్యూస్‌టుడే: సీపీబ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలోని బ్రౌన్ స్మారక గ్రంథాలయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి వర్ధంతిని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జానమద్ది చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైవీయూ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ ఆచార్య పద్మ మాట్లాడుతూ అధ్యాపకులుగా, సాహితీవేత్తగా, గ్రంథాలయోద్యమశీలిగా బహుముఖంగా సమాజసేవ చేసిన అత్యున్నత వ్యక్తి జానమద్ది అని కొనియాడారు. కార్యక్రమంలో ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి, పార్వతి, సలీంబాషా, గోపాలకృష్ణశాస్త్రి, శివారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

జానమద్ది చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న వైవీయూ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ ఆచార్య పద్మ తదితరులు

పట్టుబడిన నగదు ట్రెజరీకి అప్పగింత

ఎర్రగుంట్ల, న్యూస్‌టుడే: ఎర్రగుంట్ల రాణా సమీపంలో కారులో పట్టుబడిన రూ.2.52 కోట్ల నగదును కడప ట్రెజరీలో భద్రపరచినట్లు శనివారం పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి వస్తున్న వారి నుంచి ఈ నగదు శుక్రవారం స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. ట్రెజరీలో భద్రపరచిన ఈ నగదుకు సంబంధించిన కేసు పత్రాలను ఐటీ అధికారులకు పంపామని చెప్పారు. తదుపరి ఆ మొత్తం నగదుకు సంబంధించిన బిల్లులపై ఐటీ శాఖ విచారణ చేస్తోందని పోలీసు అధికారులు వివరించారు. ఈ సంఘటన జరిగిన తీరును పరిశీలిస్తే భారీస్థాయిగా ప్రొద్దుటూరు నుంచి ఇతర ప్రాంతాలకు అక్రమ పద్ధతిలో బంగారం, నగదు, తదితర లావాదేవీలు జరుగుతున్నాయన్న అనుమానలు వ్యక్తమవుతున్నాయి.

నగదుతో పట్టుబడిన కారు

ఉరేసుకుని లారీ డ్రైవర్ బలవన్మరణం

బాబురాజు (పాత చిత్రం)

సిద్దవటం, న్యూస్‌టుడే: మండలంలోని మాధవరం-1 పరిధి ఎస్కే ఆర్‌నగర్‌కు చెందిన కోటపాటి బాబురాజు (48) ఉరేసుకుని బలవన్మరణం చెందినట్లు ఎస్సై హారిక శనివారం తెలిపారు. వారి వివరాల మేరకు గ్రామానికి చెందిన రాజు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడేవారు. శుక్రవారం సాయంత్రం యథావిధిగా మద్యం దాగి భార్యతో ఘర్షణ దిగారు. ఈ క్రమంలో ఆమె వేధింపులు తాళలేక సమీపంలోని దుకాణానికి వెళ్లి కొద్ది సేపటికి తిరిగి వచ్చారు. ఎమైందో తెలియదు కానీ అప్పటికే రాజు ఫ్యానుకు ఉరేసుకుని మృతి చెందారు. ఒంటిమిట్ట సీఐ నరసింహారాజు, సిద్దవటం ఎస్సై హారిక ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని కడప సర్వజన ఆసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. బాబురాజుకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

సీవీ రామన్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న వీసీ రాజశేఖర్, ప్రొఫెసర్లు

సైన్స్ దినోత్సవ ప్రాముఖ్యతపై అవగాహన

మారుతీనగర్, న్యూస్‌టుడే: విద్యార్థులు విభిన్న అంశాల్లో పరిశోధనలు చేయాలని యోగివేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ అన్నారు. వైవీయూలో శనివారం జాతీయ శాస్త్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన వీసీ రాజశేఖర్, ప్రిన్సిపల్ శ్రీనివాస్, సైన్స్ విభాగం డీన్ ఏపీ దాములు సీవీ రామన్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సైన్స్ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు ప్రయోగశాలలో చేసిన పరిశోధనలను పరిశీలించారు. కార్యక్రమంలో హెచ్‌సీయూ ప్రొఫెసర్లు రెడ్డెన్న, నాగేంద్రకుమార్, రామాచారి, నాగేశ్వరరావు, తదితరులు హాజరయ్యారు.

నిర్వాసితులను కట్టు వస్త్రాలతో పంపేసిన ఘనత వైకాపాది

కొండాపురం, న్యూస్‌టుడే: గండికోట జలాశయంలో 26 టీఎంసీల నీరు నింపి తాళ్లప్రొద్దుటూరు, ఎర్రగుడి, చామలూరు నిర్వాసితులను గ్రామాల నుంచి కట్టు వస్త్రాలతో గత వైకాపా ప్రభుత్వం బయటకు పంపించారని తెదేపా జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి గుర్తుచేశారు. శనివారం ముచ్చుమర్రి ఆర్అండ్ఆర్ కాలనీలో రూ.7.9 లక్షలతో నూతనంగా నిర్మించిన ఆర్వో ప్లాంట్లను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. గండికోట నిర్వాసితులకు తెదేపా ప్రభుత్వం రూ.6.75 లక్షలు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, కటాఫ్ డేట్ పెంచి ముఖ్యమంత్రి ఇచ్చారని అన్నారు. నిర్వాసితుల సమస్యలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతున్నారన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో కమిటీలుగా ఏర్పడి సమస్యలను మా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు.

మాట్లాడుతున్న తెదేపా జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి, పక్కన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి

EENADU e Classifieds

AUTO

VEHICLES FOR SALE

EICHER TIPPERS FLEET for Sale Pro 6028T (500 CFT) 8Nos & Pro 2055T (100 CFT) 6Nos Good Condition. Ph: 9704699042.

BUSINESS SERVICES

BUSINESS OFFER

బంగారం,వెండి, డైమండ్స్ బ్యాంక్, ఫైనాన్స్‌లో తాకట్టులో ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొనబడును. (రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్) గోల్డెన్ ట్రేడింగ్ కంపెని ✆ 7382114647

బుక్ డిస్ట్రిబ్యూటర్స్ కొరకు మీ ప్రాంతములో ప్రైవేట్ స్కూల్స్ పరిచయం ఉండి అనుభవమున్న వారికి ప్రాధాన్యత. ఉమా పబ్లిషర్స్, గుంటూరు @ 98493 70729.

స్త్రీ/పు 2,50,000 పెట్టుబడితో మీ ఆఫీసు/ ఇంటిపక్కే Dr.Tea/ Dr.Coffee/Dr.Cool Drink యొక్క ఫ్రాంచైజీ నిర్వహిస్తూ, ప్రతినెల 25,000/- ఫిక్స్‌డ్ అలవెన్సు + అన్‌లిమిటెడ్ వీక్లీ ఆదాయం కలదు. ✆ 78420 02046 /63095 72064

HEALTH & CARE

మనోహరి సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్
యూరాలజీ & ఐవిఎఫ్ సెంటర్
548, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి.
0877-2220244, 7659077770
కిడ్నీలో రాళ్ళు?
ఇప్పుడు ప్రపంచంలోనే అత్యాధునిక థూలియం లేజర్ ద్వారా కుట్లు, కోత లేకుండా చికిత్స
కిడ్నీ, మూత్ర, లైంగిక, సంతాన లేమి & క్యాన్సర్ సమస్యలు
యూరాలజీ, గైనకాలజీ, గ్యాస్ట్రో, ల్యాపరోస్కోపి, టెస్ట్‌ట్యూబ్ బేబి సెంటర్
Dr. K.HARSHA MBBS, MS, MCH(Urology), FEU, FMAS, DMAS CONSULTANT UROLOGIST & ANDROLOGIST

GYNAECOLOGY

ఇందిర హాస్పిటల్
స్త్రీ సంబంధిత వ్యాధులు, ప్రసూతి వైద్యశాల
శివశక్తి కళ్యాణ మండపం దగ్గర, ప్రశాంతి నగర్, తిరుపతి.
గత 20 సం॥లుగా రెడ్డి & రెడ్డి కాలనీ ఇందిర క్లినిక్‌లో సేవలందించిన డా॥ యం.మమత గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించబడుతున్న హాస్పిటల్
డా॥ యం.మమత MBBS, MD(OBG) స్త్రీల వైద్యనిపుణులు
0877-2222606
7337556382

CARDIOLOGY

డా॥సి.వెంకటరమణ, M.D., D.M., (కార్డియాలజీ) ప్రముఖ గుండె వైద్యనిపుణులు, సంపూర్ణ గుండె చికిత్స ఇ.సి.జి.2D & కలర్ డాప్లర్, చిన్నపిల్లలు గుండె స్కానింగ్, పేస్‌మేకర్, ఇంప్లాంటేషన్, 24 గం.లు ఇంటెన్సివ్‌కేర్ స్త్రీ వైద్యనిపుణులు డా॥ఆర్.నిరుపమ MBBS, D.G.O. (24 గం.లు ఎమర్జెన్సీ, ICU, Cathalab CTOT OT, అడ్వాన్స్‌డ్ సర్జికల్, లేబర్‌రూమ్ కలదు.) Dr.ఎన్.టి.ఆర్.ఆరోగ్యశ్రీ, EHS, WJHS, All Types of ఇన్సూరెన్స్ కలవు. APSPDCL, ప్రభుత్వ ఉద్యోగులకు రీ ఎంబర్స్‌మెంట్ కలదు. వెంకటరమణ హార్ట్ & మెటర్నిటి హాస్పిటల్, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి ✆ 0877-2258183, 94901 09100.

CHEST PHYSICIAN

S.V. అలర్జీ & చెస్ట్ హాస్పిటల్, డా॥ ఎన్. సుబ్బారావు, M.D. (చెస్ట్) శ్వాసకోశ వ్యాధుల నిపుణులు New Address. 1st లైట్‌క్రాస్, D.B.R. రోడ్, తిరుపతి. ✆ 74161 10259.

డా॥ గండికోట గురుప్రసాద్, M.D., (చెస్ట్), ఊపిరితిత్తుల వ్యాధుల ప్రత్యేక నిపుణులు. శ్రీ సన్‌సైన్ హాస్పిటల్, # 18-1-50, (రిలయన్స్ ఫుట్‌ప్రింట్ ప్రక్కన), కె.టి.రోడ్డు, తిరుపతి. ✆ 80999 37392, 80999 37393.

NEURO

సుధాకర్ న్యూరో క్యూర్
★ పక్షవాతం, మూర్ఛ వ్యాధి
★ తలనొప్పి, మెడ నొప్పి నడుమునొప్పి
★ నరములు, కండరముల జబ్బులు
★ మెదడు & వెన్నెముక ఇన్‌ఫెక్షన్
★ తల, కాళ్లు చేతులు వణుకుట
★ మతిమరుపు, నిద్ర & మానసిక సమస్యలు
డా॥ యమ్. సుధాకర్ రావు MD(GOLD MEDALIST), DM (NEURO), EX-ASSISTANT PROFESSOR (SVIMS) CONSULTANT NEUROLOGIST
మెదడు, వెన్నెముక, నరముల వైద్య నిపుణులు
10-3-206/ఎ2, వెంకటరమణ హార్ట్ మెటర్నటీ హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి
0877-2250600
9246770603

Dr. T.M.NAGESH, M.D., D.M. (Neuro), 24 Hrs. స్ట్రోక్ కేర్ సెంటర్, న్యూరో ఎమర్జెన్సీ, ఐ.సి.యూ, పక్షవాతం, మూర్ఛ, తలనొప్పి, వెన్నునొప్పి, వంటి సమస్యలకై APSPDCL, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రీఎంబర్స్‌మెంట్ సౌకర్యం కలదు. సంప్ర॥ పద్మావతి మల్టీ స్పెషాలిటీ, 1-6-12E, ఆర్.ఎస్. గార్డెన్, పాత మెటర్నిటీ హాస్పిటల్ రోడ్ ప్రక్కన, రాఘవేంద్ర స్వామి మఠం దగ్గర, తిరుపతి. ✆ 0877-2231599, 2230331, 85005 15515.

డా॥ నిరంజన్‌బాబు, MD (MED), DM, Neuro, పక్షవాతం Stokes, I.C.U (24 hrs), ఫిట్స్ (మూర్ఛ), తలనొప్పి, మైగ్రేన్, తల తిరుగుట, తిమ్మిర్లు, మెడ, నడుము, కండరాల నొప్పులు. సంప్ర॥ సాయినారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, DBR హాస్పిటల్ వెనుక, మారుతీ నగర్, తిరుపతి. ✆ 94944 03825.

PEOPLE CARE

OLD AGE HOME

శివకేశవ హోమ్‌కేర్ సర్వీసెస్ ఇంటిపని, వంటపని, బేబీకేర్, మంచాన వున్న వృద్ధులకు 24 గం॥ మీ ఇంటి వద్దనే ఉండి సేవచేయుటకు పంపించబడును. విజయవాడ. ✆ 9676038666

REAL ESTATE

గుంటూరుసిటీలో, గోరంట్లలాం, JKCరోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్, వెనిగండ్ల, పెదకాకాని,నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచిన వారు సంప్ర: 93999 55545.

LAND FOR SALE

సూరప్పగూడెం, భీమడోలు, ఏలూరు జిల్లా - 15 ఎకరాల కొబ్బరి తోట, 2 బోర్లు, డ్రిప్, NH-16 కి దగ్గరలో, ప్లాట్స్ /రియల్ ఎస్టేట్‌కి అనుకూలం. సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్: 9704322999, 7337228262.

JOBS

WANTED
A leading Construction company required
SITE ENGINEERS, SITE SUPERVISORS
Qualification: Diploma / B.Tech.,(Civil)
2 - 5 years Experience to Work in Irrigation Projects in and around Tirupati
-: CONTACT :-
9100505850

Wanted Female Telecallers, Q: Degree/B.Tech/Any PG. Salary: 13K to 18K, Exp/Freshers, Kadapa. Ph: 9032052758, 9700957573.

ఏపీలో ప్రముఖ మద్యం పంపిణీ సంస్థకు జిల్లా వారీగా అనుభవజ్ఞులైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అవసరం. జీతం: 30వేలు, TA/DAతో సహా ✆ 92463 63624, jobsimfl@gmail.com

పల్లా హాస్పిటల్ 7 రోడ్స్ సర్కిల్, కడప నందు పనిచేయుటకు డ్యూటీ డాక్టర్ (MBBS), స్టాఫ్ నర్స్, OT స్టాఫ్, వార్డ్ బాయిస్, ఆయమ్మలు కావలెను. Contact : 9849040153.

ఫీల్డ్ మేనేజర్స్, Gold వాల్యూయర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీస్టార్ గోల్డ్ కంపెనీకి కావలెను. ఏజ్: 22 to 35, ఫ్రెషర్స్ కూడా ✆ 62810 37879/ 90353 37879

గుంటూరులో మాస్టర్‌మైండ్స్ కాలేజి నందు వార్డెన్స్, హాస్టల్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 12000/- నుండి 15000/- వరకు ఇవ్వబడును. (ఉచిత భోజనము వసతి కల్పించబడును) విద్యార్హతలు: ఇంటర్ మరియు డిగ్రీ, వయస్సు: 22 సంవత్సరముల పైన ఉండవలెను. వివరములకు సంప్ర: ✆ 92487 22279.

ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థకు 10th/ఇంటర్/డిగ్రీ చదివిన (M/F) టార్గెట్ తో పని చేయగల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. కష్టపడే అభ్యర్థులు తమ బయోడేటాను వాట్సాప్ చేయండి. ✆ 9391296125.

పనిమనిషి కావలెను. ఇంట్లో సంవత్సరంలోపు ఇద్దరు పిల్లల ఆలనా పాలనా చూసుకొనుటకు 35 నుండి 45సం॥ ల బాధ్యత కలిగిన లేడి ఆయా కావలెను. జీతం: 10-12 వేలు. ✆ 9849794289, 9059119923.

కర్నూలులో నెలకొల్పబడిన ప్రసిద్ధమైన KPS హాస్పిటల్ కోసం కడప జిల్లా వ్యాప్తంగా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. జీతం: 20,000+ TA. ✆ 7013158098.

CCTV షాపులో పని చేయుటకు 2 వీలర్ ఉన్న టెక్నీషియన్స్-2, హెల్పర్స్-2, కావలెను. Cont: 9010795735, 9652470124.

WE ARE HIRING
• ADMIN MANAGER 5 years experience
• Sr TECHNICIANS 3 years experience
• HELPER EXPERIENCE PERSONS
NAVATA AUTOMOTIVES
308/2A, 316/1 & 317/1, Kadapa, Ukkayapalle, Patha Kadapa.
✆ 9246494959

Urgent Requirement
EUROPE FOR BULGARIA

AC Mechanic for Vehicle	1200 EURO
Heavy & Light Vehicle Driver	2000 EURO
Electrician In Industry	800 EURO
CHEF - M/F	1000 EURO
PET GROOMER	1000 EURO
Hotel Worker	650 EURO
Mason	800 EURO

UAE - DUBAI

Taxi Cab Driver	13000 AED
Bike Rider (Food Delivery)	4000 AED
Metro Cleaner	1500 AED
Super Market Helper	1400 AED

Contact No: 95605 08757, 83410 93576
BZA MANPOWER SERVICES
Eluru Road, Vijayawada

FACULTY/ TEACHERS

Wanted Teachers for all the Subjects. Pre-Primary, Primary and Higher Classes. Contact: 7989434503.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్‌లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన రూ॥ 350/- మాత్రమే
Contact: KDP: 9989997626, 8008514248 PDTR: 8008597620
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

రాజంపేట

•రాజంపేట • బద్వేలు

ఆలయాల నిర్మాణంతో ఆధ్యాత్మిక భక్తి భావం

రాయవరం(సుండుపల్లి), న్యూస్‌టుడే: ఆలయాల నిర్మాణంతో ప్రజల్లో ఆధ్యాత్మిక భక్తి భావం పెరుగుతుందని తెదేపా రాజంపేట నియోజకవర్గ బాధ్యుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు అన్నారు. మండలంలోని కుడుంవాడ్లపల్లిలో నూతన రామాలయ నిర్మాణానికి జరిగిన భూమి పూజల్లో శనివారం ఆయన పాల్గొని మాట్లాడారు. దైవచింతన మనిషిని సన్మార్గంలో నడిపిస్తుందని.. రామాలయ నిర్మాణానికి తనవంతు సాయం చేస్తానన్నారు. పలువురు తెదేపా నాయకులు పాల్గొన్నారు.

భూమిపూజలో పాల్గొన్న చమర్తి, నాయకులు

ఎస్సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన అవసరం

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: ఎస్సీ, ఎస్టీ, చట్టాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని మన్నూరు సీఐ లింగప్ప, ఎంపీడీవో వరప్రసాద్‌లు అన్నారు. మండలంలోని గుండ్లూరు పంచాయతీ దళితవాడలో శనివారం ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ప్రజలు ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులపై అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పలు సమస్యలపై అర్జీలు స్వీకరించారు. మండల అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సీఐ లింగప్ప, అధికారులు

వీబీ జీ రామ్‌జీతో ప్రత్యేక సదుపాయాలు

వీరబల్లి: కేంద్రం అమలు చేస్తున్న వీబీజీ రామ్ జీ పథకంతో కూలీలకు అదనపు పనిదినాలు, ప్రత్యేక సదుపాయాల కల్పన జరుగుతుందని ఎంపీడీవో జవహర్‌బాబు, ఏపీవో చంద్రకళలు అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శనివారం వారు మాట్లాడుతూ.. కూలీలకు 125 రోజుల పనిదినాలు కల్పిస్తారన్నారు. పని చేసిన తక్షణం నిర్ణీత సమయంలో వేతనం చెల్లించే అవకాశం ఉందన్నారు. ఆలస్యమైతే తగు పరిహారం ఇస్తారన్నారు. గ్రామసభల ద్వారా గుర్తించిన పనులనే ఆమోదించడం జరుగుతుందని తెలిపారు.

ఎంపీడీవోకు సన్మానం

బద్వేలు గ్రామీణ, న్యూస్‌టుడే: బద్వేలు ఎంపీడీవోగా పనిచేస్తున్న ఎం.మల్లేశ్వరిని స్థానిక కార్యాలయంలో తహసీల్దారు ఉదయభాస్కర్‌రాజు మండల అధికారులు, సిబ్బంది శనివారం సన్మానించారు. ఎంపీడీవో మాట్లాడుతూ..బద్వేలులో నాయకులు, ప్రజలు, అధికారుల సహకారం మరువ లేనిదన్నారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ఎంపీడీవో కృష్ణ, వైకాపా నాయకుడు రామసుబ్బారెడ్డి, పలువురు మండల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

నాసిరకంగా పనులు..
ఆందోళనలో ప్రజలు

నందలూరు, న్యూస్‌టుడే: మండలంలోని నాగిరెడ్డిపల్లె మేజర్ పంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం ఇటీవల పూర్తవగా. . ట్రైల్ రన్ నిర్వహిస్తున్నారు. కానీ, కొన్ని రోజులకే రహదారిపై గుంతలు పడటం, పైకప్పు పెచ్చులూడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నాసిరకంగా పనులు చేపట్టారని విమర్శిస్తున్నారు. ప్రారంభంలోనే ఈ దుస్థితి నెలకొనడంపై అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ప్రారంభంలోనే ఆటంకం

నాగిరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలో గతంలో చిన్న రైల్వే అండర్ బ్రిడ్జి ఉండేది. దీని ద్వారా నాగిరెడ్డిపల్లి, పాటూరు తొగురుపేట తదితర పంచాయతీ ప్రజలు రాకపోకలు సాగించే వారు. వంతెన చిన్నదిగా ఉండటం, చెయ్యేరు, కన్యకా చెరువుల ప్రధాన కాలువ పక్కనే ఉండటంతో సమస్యగా మారేది. వర్షాల సమయంలో నీరు చేరి రాకపోకలు స్తంభించేవి. గమనించిన అధికారులు నూతన బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. సుమారు రూ. 8.1 కోట్ల వ్యయంతో 2023 డిసెంబర్‌లో పనులు చేపట్టారు. వారం కిందట పూర్తి కావడంతో ట్రైల్ రన్ నిర్వహిస్తున్నారు. కొన్ని రోజులకే రహదారిపై గుంతలు పడ్డాయి. పైకప్పు అక్కడక్కడ పెచ్చులూడుతోంది. ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి బ్రిడ్జిలోకి ప్రవేశించే సమయంలో ఎక్కువ లోతు ఉండటంతో ద్విచక్రవాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జి గోడలు బీటలు వారి రంధ్రాలు పడ్డాయి. వాటి నుంచి నిత్యం ఊట నీరు కుళాయిలో వచ్చినట్లు వస్తోందని స్థానికులు చెబుతున్నారు.

ఊటనీరుతో బురదమయంగా మారిన అండర్ బ్రిడ్జి

మరమ్మతులు చేయిస్తాం

అండర్ బ్రిడ్జి నిర్మాణం ఇటీవలే పూర్తయింది. అధికారికంగా ప్రారంభించలేదు. ట్రైల్ రన్ నిర్వహిస్తున్నాం. ఏవైనా సమస్యలు, లోపాలు గుర్తిస్తే మా దృష్టికి తీసుకురావాలి. **- వాసుదేవ నాయుడు, అడిషనల్ డివిజనల్ ఇంజినీర్**

మూఢ నమ్మకాలకు స్వస్తి పలుకుదాం

సిద్దవటం, న్యూస్‌టుడే: మూఢనమ్మకాల చీకట్లను విజ్ఞాన దీప్తితో నివారించవచ్చని, అందరూ వాటిని స్వస్తి పలికేలా అవగాహన పెంచుకోవాలని జనవిజ్ఞానవేదిక జిల్లా అధ్యక్షుడు సమీర్‌బాష పిలుపునిచ్చారు. సిద్దవటం మండలం భాకరాపేట శివారులోని ఏప్పీఎస్పీ పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ విజ్ఞాన దినోత్సవం, జనవిజ్ఞానవేదిక ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జవివే అధ్యక్షుడు సమీర్‌బాష, హెచ్ఎం పోతులూరయ్య, ఉపాధ్యాయులు శాస్త్రవేత్త సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీవీ రామన్ సేవల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు.

ప్రశంసాపత్రాలు అందుకున్న విద్యార్థులతో జవివే నాయకులు, ఉపాధ్యాయులు

విజ్ఞాన వేడుకల్లో ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు

రాజంపేట: సైన్స్ ఎక్స్‌పోలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టు

అట్లూరు: ప్రశంసా పత్రాలు అందుకున్న విద్యార్థులతో ఎంఈవో విలియం రాజు, ఉపాధ్యాయులు

పోరుమామిళ్ల: నమూనాలను పరిశీలిస్తున్న డాక్టర్ రామచంద్ర

విద్యార్థుల సృజనకు సాంకేతికత జోడిస్తే అద్భుత ఫలితాలు వస్తాయని వక్తలు అన్నారు. రాజంపేట, బద్వేలు నియోజకవర్గాల్లో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం వేడుకలు నిర్వహించారు. ఒంటిమిట్ట జడ్పీ ఉన్నత పాఠశాలలో చిన్నారులు ఆవిష్కరించిన వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంఈవో-2 వల్లూరు బ్రహ్మయ్య, కలసపాడు కరణంవారిపల్లెలో ఎంఈవో మస్తాన్‌వలి పరిశీలించారు. అట్లూరులో విద్యార్థుల ప్రతిభ ఎంఈవో విలియంరాజు వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. **- న్యూస్‌టుడే, రాజంపేట క్లస్టర్ బృందం**

కువైట్‌లో ఇఫ్తార్ విందు

సుండుపల్లి, న్యూస్‌టుడే: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కువైట్‌లో ఎన్‌ఆర్‌ఐ తెదేపా ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు మండలానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ సుగవాసి ప్రసాద్, తెదేపా నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. పర్వానియా ప్రాంతంలోని ఒమేరియా పార్కులో నిర్వహించిన విందులో తెదేపా, జనసేన నాయకులు పాల్గొన్నట్లు వివరించారు. రంజాన్ మాసం అందరిలోనూ క్రమశిక్షణ, సహనం, దైవభక్తిని పెంపొందించాలని కాంక్షించారు.

విందులో పాల్గొన్న ముస్లిం సోదరులు

కూటమి పాలనలో సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం

బద్వేలు, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ముందుగానే అందించేందుకు కూటమి ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటోందని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, డీసీసీ బ్యాంకు చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి అన్నారు. లక్ష్మీపాళెంలో శనివారం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు రమణ మార్‌రెడ్డి, సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, యల్లయ్య పాల్గొన్నారు.

సుండుపల్లి: మండల వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. చెన్నంశెట్టిపల్లి, పెద్దబిడికిపల్లెలో జరిగిన పింఛన్ల పంపిణీలో తెదేపా మండల అధ్యక్షుడు చప్పిడి రమేశ్‌నాయుడు, జనసేన నాయకులు రెడ్డెరాజు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.

బద్వేలు: లక్ష్మీపాళెంలో పింఛను పంపిణీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే విజయమ్మ

సుండుపల్లి: నగదు అందజేస్తున్న కూటమి నాయకులు

రహదారిపై ఇసుక నిల్వల తొలగింపు

సిద్దవటం, న్యూస్‌టుడే: మండల కేంద్రంలోని ప్రధాన రహదారి, వంతెనపై నిల్వ ఉన్న ఇసుక, మట్టి తొలగింపునకు శనివారం ఆర్‌అండ్‌బీ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ సమస్యపై శుక్రవారం 'ఈనాడు'లో 'రహదారిపై ఇసుక నిల్వలు.. అధికారులు ఏవీ కదలికలు' శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన ఆర్‌అండ్‌బీ డీఈ 'పేక్' పావలి, ఏఈ రామాంజనేయులు వాటిని కూలీలు, యంత్రంతో తొలగించి శుభ్రం చేయించారు.

తీరిన సాంకేతిక సమస్య

సుండుపల్లి, న్యూస్‌టుడే: మండలంలో నిత్యావసర సరుకుల సరఫరా శనివారం నుంచి ప్రారంభమైనట్లు పౌరసరఫరాల డీటీ హరిప్రసాద్ తెలిపారు. సాంకేతిక సమస్య తీరడంతో సుండుపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన గోదాము నుంచి 15 దుకాణాలకు సరఫరా చేసినట్లు వివరించారు. ఆది, సోమవారాల్లో సుండుపల్లి, వీరబల్లి మండలాల్లో పంపిణీ ఉంటుందని అన్నారు. సమస్యపై 'ఈనాడు'లో శుక్రవారం వార్త ప్రచురితమైన విషయం విదితమే.

పట్టణ ప్రణాళిక అధికారులపై కౌన్సిలర్ల అసహనం

రాజంపేట, న్యూస్‌టుడే: పట్టణ ప్రణాళిక అధికారులపై పుర కౌన్సిలర్లు అసహనం వ్యక్తం చేశారు. స్థానిక పురపాలక సభాభవనంలో శనివారం పురపాలక కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ సూరి మాట్లాడుతూ పట్టణ బైపాస్‌లో ప్రభుత్వ స్థలంలో కాంప్లెక్స్ నిర్మాణ ప్రణాళిక రూపొందించాలని నెలలుగా అడుగుతున్నా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. పట్టణంలోని ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పాలని, వారి సందేహాలను నివృత్తి చేయాలని పురపాలక చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి వారిని ప్రశ్నించారు. పుర కమిషనర్ లక్ష్మీనారాయణ, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న పుర కౌన్సిలర్లు, అధికారులు

వైభవం.. శ్రీవారి బ్రహ్మోత్సవం

బద్వేలు గ్రామీణ, న్యూస్‌టుడే: మండలంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారు యాళివాహనంపై దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు భరద్వాజ్ స్వామి పూలతో అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ కమిటీ, గ్రామపెద్దలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

లక్ష్మీపాళెంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారు

● నేత్రపర్వం.. కోదండరాముడి అభిషేకం

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ అభిషేక క్రతువు ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా తితిదే పర్యవేక్షకుడు హనుమంతయ్య స్వామివారికి వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామిని అలంకరించారు.

● భక్తిశ్రద్ధలతో గంగమ్మ జాతర

వీరబల్లి: మండల కేంద్రంలోని గంగమ్మ ఆలయంలో అమ్మవారి జాతర శనివారం చల్ల కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్థానికులు ఊరేగింపుగా చల్ల తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. అనంతరం అభిషేకం నిర్వహించారు. వచ్చిన భక్తులకు ఆలయ నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు.

● వేడుకగా గ్రామోత్సవం

ముదంపాడు: ప్రసన్న వెంకటేశ్వరస్వామి గ్రామోత్సవం శనివారం వేడుకగా నిర్వహించారు. పూలతో అలంకరించిన బ్రహ్మరథంలో శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించారు. ముదంపాడు, కందులవారిపల్లె, బంగారుపాజనవాడ, ఆరోగ్యపురం, పరిశలవాడ బిడికి, ఎన్‌జీఆర్ గిరిజన కాలనీ, గోపాలకృష్ణాపురాలలో ఊరేగించారు.

ముదంపాడు: రథంలో ప్రసన్న వెంకటేశ్వరస్వామి

● కనుల పండువగా నరసింహస్వామి కల్యాణం

కాశినాయన, న్యూస్‌టుడే: జ్యోతి లక్ష్మీనరసింహస్వామి పునఃప్రతిష్ఠ మహోత్సవాలు శనివారం వైభవంగా నిర్వహించారు. ఉదయం యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అనంతరం స్వామి కల్యాణం భక్తులను కనువిందు చేసింది.

సిమెంట్ రహదారి నిర్మాణానికి భూమి పూజ

రాయవరం(సుండుపల్లి), న్యూస్‌టుడే: రాయవరం దిగువ మసీదు వీధిలో మండల పరిషత్తు నిధులు రూ.3 లక్షలతో ఏర్పాటు చేయనున్న సిమెంటు రహదారి నిర్మాణానికి శనివారం తెదేపా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యుడు చమర్తి జగన్మోహన్ రాజు భూమి పూజ చేశారు. మండల మాజీ అధ్యక్షులు రెడ్డెప్ప, నాయకులు ప్రసాదరాజు, కరీంబాషా, రమణయ్య పాల్గొన్నారు.

రామాలయ నిర్మాణానికి..

పెద్దినేనికాలువ(సుండుపల్లి), న్యూస్‌టుడే: తోటిదళిత వాడలో రామాలయ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ నిర్వహిస్తామని గ్రామస్థులు తెలిపారు. రామభక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఎస్ఎంసీ ఛైర్మన్ రాజీనామా

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఎస్ఎంసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు తెదేపా మైనార్టీ నాయకుడు షఫీ శనివారం తెలిపారు. తన రాజీనామా పత్రాన్ని హెచ్ఎంకు పంపినట్లు వివరించారు. తెదేపాలోని కొంతమంది నాయకుల పనితీరు నచ్చక ఎస్ఎంసీ నుంచి వైదొలిగినట్లు వెల్లడించారు.

ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి

వీరబల్లి: ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పని సరి అని ఎంపీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎంపీడీవో జవహర్‌బాబు అన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో ఏవోగా పని చేస్తూ పదవీ విరమణ పొందిన భసిరెడ్డిని శనివారం శాలువాతో కప్పి సత్కరించారు. అనంతరం కోడూరు ఎంపీడీవో నాగిరెడ్డి, జడ్పీటీసీ శివరాంగౌడ్, డిప్యూటీ ఎంపీడీవో జ్యోతీశ్వర్‌రాజు, ఆయా శాఖల అధికారులు, స్నేహితులు, బంధువులు ఆయన్ను ఘనంగా సన్మానించారు.

ఇంటర్ ఓపెన్ పరీక్షలపై నిఘా పెట్టాలి

రాజంపేట, న్యూస్‌టుడే: మార్చి 2 నుంచి నిర్వహించనున్న ఓపెన్ ఇంటర్ పరీక్షలపై జిల్లా కోఆర్డినేటర్ ప్రత్యేక దృష్టి పెట్టాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర కోరారు. స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పలువురు కోఆర్డినేటర్లు విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉందని.. జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని విన్నవించారు. సంఘ నాయకులు వెంకట్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 99899 97626
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 91771 11468

పరిసరాల స్వచ్ఛత అందరి బాధ్యత

కలసపాడు, న్యూస్‌టుడే: స్వచ్ఛత అందరి బాధ్యతని.. దానికి అందరి సహకారం కావాలని ఏపీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టరు సాధనకారి రంతూ అన్నారు. స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో శనివారం స్వచ్ఛ రథాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రంతూ, ఎంపీడీవో మహబూబ్‌బీ మాట్లాడుతూ గృహ వినియోగ వ్యర్థాలను రోజూ క్లాప్ మిత్ర ద్వారా సేకరిస్తారన్నారు. వీటికి సరిపడ నిత్యావసర వస్తువులు అందజేస్తారని తెలిపారు. ఏవో సీతారామిరెడ్డి, ఏపీవో శివశంకర్‌రెడ్డి, తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, శ్రవణ్‌కుమార్‌రెడ్డి, పట్టాభిరెడ్డి, సలీం తదితరులు పాల్గొన్నారు.

అట్లూరు: గృహ వినియోగ వ్యర్థాలు స్వచ్ఛరథానికి అందజేయాలని ఎంపీడీవో వెంగమునిరెడ్డి, డిప్యూటీ తహసీల్దారు శిరీష సూచించారు. మండల కార్యాలయాల వద్ద స్వచ్ఛ రథాన్ని వారు ప్రారంభించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

స్వచ్ఛ రథాన్ని ప్రారంభిస్తున్న రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రంతూ

విజ్ఞానయాత్రలో కేజీబీవీ విద్యార్థినులు

కలసపాడు, న్యూస్‌టుడే: మండలంలోని పెండ్లిమర్రి కేజీబీవీ విద్యార్థినులు విజ్ఞానయాత్రలో భాగంగా పర్యాటక కేంద్రాలైన గండికోట, మైలవరం డ్యాం, మ్యూజియంను సందర్శించారు. ప్రీ ఒకేషనల్ ట్రేడర్ విజిట్‌లో భాగంగా శుక్రవారం ఈ విజ్ఞానయాత్ర చేపట్టారని ఎస్‌వో రెడ్డిజ్యోతి తెలిపారు. ఈ సందర్భంగా మైలవరం డ్యాం గేట్లు, నీటి నిల్వ సామర్థ్యం, నీటి వినియోగం, గండికోటలోని కళాకృతులు పురాతన కట్టడాల విశేషాల గురించి ఉపాధ్యాయులు ఉమాదేవి, శ్యామల, ప్రభావతి, వాణి, అరుణ, భారతి, నారాయణమ్మ విద్యార్థినులకు వివరించారు.

గండికోటలోని ఆలయంలో కేజీబీవీ విద్యార్థినులు, ఉపాధ్యాయుల బృంద చిత్రం

ఉచిత ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

రాజంపేట, న్యూస్‌టుడే: ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాజంపేట ఎంఈవో-1, 2 రఘునాథ్‌రాజు, సుబ్బరాయుడు తెలిపారు. ప్రైవేట్‌లో ఉచితంగా ఒకటో తరగతి చేరితే ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుందని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల వివరాలను సమీప పంచాయతీ, వార్డు సచివాలయాల్లో, మీసేవ మండల విద్యాకేంద్రంలో కానీ నమోదు చేసుకోవాలని సూచించారు. అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నేడు ఒంటిమిట్టలో వైద్య శిబిరం

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట బస్టాండు ప్రాంతంలో ఉన్న కేర్ ఆసుపత్రిలో ఆదివారం శ్రీనివాస వైద్యాలయం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ గౌరి ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు జరుగుతుందని అన్నారు. అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

4 నుంచి సుందరకాండ పారాయణం

● ఒంటిమిట్ట రామాలయ ఉద్యాన వనంలో ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు సుందరకాండ సప్తాహ పారాయణం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆలయ తనిఖీ అధికారి నవీన్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. రోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 వరకు ప్రవచనకర్త డాక్టర్ శ్రీనివాస్ స్వామి ఉపన్యాసం చేస్తారని వివరించారు. భక్తులు విజయవంతం చేయాలని కోరారు.

సైనిక్ పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ

రాజంపేట, న్యూస్‌టుడే: ప్రభుత్వం నిర్వహించిన సైనిక్ పరీక్షల్లో రాజంపేటలోని ఓ కేంద్రంలో శిక్షణ పొందిన 11 మంది విద్యార్థులు ప్రతిభ చాటారు. 300 మార్కులకు అయాన్ 260, నిరీక్షిత్ 235, లావణ్య 234, దక్షిత్ 221, సూర్య 213, సాహిల్ 192, దివిజ 176, జాహ్నవి 166, గ్రీష్మ 158, రోహిత్ 151, ఉమేష్ 134 మార్కులు సాధించారు.

మద్యం మత్తులో యువకుల హల్‌చల్

బద్వేలు, న్యూస్‌టుడే: పట్టణంలోని నెల్లూరు రోడ్డులో శనివారం మద్యం మత్తులో యువకులు హల్‌చల్ చేశారు. రోడ్డుపై ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో దారిన వెళ్లే స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.

నిత్యం ట్రాఫిక్‌తో సతమతం

బద్వేలులోని సిద్దవటం రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. దాంతో పాటు ఇటీవల అక్కడ కొత్తగా రైతు బజారు ఏర్పాటు చేయడం, ట్రాఫిక్ పోలీసులు నిఘా లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలువురు రోడ్డుపైనే వ్యాపారాలు చేస్తుండటంతో వాహనాలు నిలిచిపోతున్నాయి. అధికారులు స్పందించి అక్కడ ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై బద్వేల్ సీఐ రామకృష్ణ మాట్లాడుతూ చర్యలు తీసుకుంటామన్నారు. **- న్యూస్‌టుడే, గోపవరం**

నిధులున్నా..
బడి నిర్మాణానికి ప్రయాసేనా!

బద్వేలు, న్యూస్‌టుడే: బద్వేలు మండలం చెన్నంపల్లె ఆదర్శ పాఠశాల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. నూతన పాఠశాల భవన నిర్మాణానికి అడుగులు పడక అద్దె ఇంట్లో కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. శిథిల గదుల్లో చదువులు సాగిస్తుండటంతో చిన్నారులు తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

● చెన్నంపల్లె ఆదర్శ పాఠశాలలో 65 మంది విద్యార్థులు.. అయిదుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో నూతన బడి భవనానికి నాడు నేడు కింద రూ.70 లక్షలు మంజూరయ్యాయి. అదే సమయంలో జాతీయ రహదారి సర్వేలో భాగంగా పాఠశాల స్థలం వెళ్లిపోయింది. ఉన్న స్థలం రహదారి విస్తరణకు వెళ్లడంతో నాడు నేడు నిధులూ వెనక్కు వెళ్లాయి. దాంతో అప్పటి నుంచి పాఠశాలకు సొంత భవనం లేదు. రహదారి నష్ట పరిహారం కింద రూ. 24,39,600 నిధులు అందినా.. సరైన స్థలం లేక ఆ దిశగా అడుగులు పడలేదు. దాంతో అద్దె భవనంలో విద్యాబోధన చేస్తున్నారు. శిథిల భవనం కావడంతో వర్షం వస్తే ఉరుస్తుంది. పైకప్పు పగుళ్లు బారింది. ఎప్పుడు కూలుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఇరుకుగా ఉండటంతో పక్కనే ఉన్న రామాలయంలో చిన్నారులకు చదువు చెబుతున్నారు. పలుమార్లు విన్నవిస్తున్నా అధికారులు దృష్టి సారించడం లేదని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో అయినా సమస్య తీరుతుందోనని ఎదురు చూస్తున్నారు. ● ఈ విషయమై సమగ్ర శిక్షా జిల్లా అదనపు సమన్వయకర్త నిత్యానందరాజుతో 'న్యూస్‌టుడే' ప్రస్తావించగా ప్రస్తుతం సెలవులో ఉన్నానని.. చర్యలు తీసుకుంటామని తెలిపారు.

శిథిలావస్థకు చేరిన అద్దె ఇంట్లో నడుస్తున్న ఆదర్శపాఠశాల

సృజనాత్మకతతో అవకాశాలు

వైవీయూ: క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఆర్థిక, సామాజిక పరంగా గుర్తింపు తెచ్చుకోవాలని వైవీయూ ఫైన్‌ఆర్ట్స్ శాఖ పూర్వ విద్యార్థి బొమ్మి వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక వైవీయూలో శనివారం ఇంటీరియర్ డిజైన్-అవకాశాలు అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ప్రొద్దుటూరు

• ప్రొద్దుటూరు • జమ్మలమడుగు • మైదుకూరు

సబ్ జైలును తనిఖీ చేస్తున్న రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి సత్యకుమారి

ఉప కారాగారం తనిఖీ

ప్రొద్దుటూరు వైద్యం, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరులోని ఉప కారాగారాన్ని రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి కె. సత్యకుమారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంట గదిని పరిశీలించారు. అనంతరం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జాతీయ న్యాయసేవా అధికార సంస్థ పథకాలు, లీగల్ సర్వీసెస్ హెల్ప్‌లైన్ నెంబర్ 15100, ఉచిత న్యాయ సహాయం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలి

మైదుకూరు, న్యూస్‌టుడే: మార్చి 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని మైదుకూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి షేక్ ఖాజామొయినుద్దీన్ కోరారు. శనివారం కోర్టు హాలులో న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. సివిల్, క్రిమినల్ కేసులతోపాటు ఇతర కేసులను లోక్‌అదాలత్‌కు తెచ్చి రాజీమార్గాన పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు శివప్రసాద్, న్యాయవాదులు పాల్గొన్నారు.

న్యాయవాదులతో సమావేశమైన న్యాయమూర్తి షేక్ ఖాజామొయినుద్దీన్

బాలాత్రిపుర సుందరీదేవికి విశేష పూజలు

ప్రత్యేకాలంకరణలో దర్శనమిస్తున్న బాలాత్రిపుర సుందరీదేవి

జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే: కన్యతీర్థంలో బాలా త్రిపురసుందరీదేవి వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఆలయాన్ని పునరుద్ధరించి తొమ్మిదేళ్లయిన సందర్భంగా శనివారం ఆలయ కమిటీ నిర్వాహకులు బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారికి వేడుకలను నిర్వహించారు. ఆలయ పురోహితులు హరిహరనాథ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి చక్రపూజ, అభిషేకాలు, సహస్ర నామార్చనలు, కుంకుమార్చన, కలశస్థాపన, గణపతి పూజ, నవగ్రహ పూజ, చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలతో పాటు ప్రత్యేక అలంకరణ చేశారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అన్నదాన చేశారు.

ఘనంగా అభయాంజనేయుడికి...

మైలవరం, న్యూస్‌టుడే: మండల పరిధిలోని జి. ఉప్పలపాడులో కొలువైన అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం చుట్టుపక్కల మండలాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆకుపూజ చేశారు. ఆలయంలో ఏర్పాటు చేసిన భజన కార్యక్రమం భక్తులకు అలరించింది. కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

పూజలందుకుంటున్న అభయాంజనేయస్వామి

విద్యార్థుల ప్రతిభకు పురస్కారం

మెమెంటోలు అందుకున్న విద్యార్థులతో ఎంఈవోలు సావిత్రమ్మ, శోభారాణి తదితరులు

ప్రొద్దుటూరు వైద్యం, న్యూస్‌టుడే: మండలంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 5వ తరగతి విద్యార్థులకు శనివారం స్థానిక అనిబిసెంట్ పురపాలక ఉన్నత పాఠశాలలో 'బాల ప్రతిభ పరీక్ష' నిర్వహించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల నుంచి 242 మంది విద్యార్థులు ఉత్సాహంగా పరీక్షల్లో పాల్గొన్నారు. పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 20 మంది విద్యార్థులకు మెమెంటోలు, సర్టిఫికెట్లు, నగదు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో డీడీఈవో మీనాక్షి, ఎంఈవోలు సావిత్రమ్మ, శోభారాణి, చిట్టిబాబు, ఏబీఎం హెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు గీత తదితరులు పాల్గొన్నారు.

కాలం చెల్లిన పైపుల్లో కాలకూట విషం

ప్రొద్దుటూరు ఎద్దుల వెంకటసుబ్బమ్మ పాఠశాల పక్కన మురుగు కాలువలో తాగునీటి గొట్టం

ప్రొద్దుటూరు పట్టణం, జమ్మలమడుగు, మైదుకూరు, న్యూస్‌టుడే: ప్రజలకు సరఫరా అయ్యే తాగునీటి గొట్టాలు మురుగు కాలువల్లో ఉన్నాయి. ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన పైపులైన్లు లీకేజీ కావడంతో తాగునీరు కలుషితమవుతోంది. వీటినే తాగుతున్న పట్టణ ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.

● ప్రొద్దుటూరు పురపాలక పరిధిలో ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన తాగునీటి గొట్టాలు మురుగు కాలువల్లో ఉండటంతో పాటు లీకేజీ అవుతున్నాయి. దీంతో పురవాసులకు కలుషిత నీరు సరఫరా అవుతోంది. ఈ విషయమై పురపాలక సంఘం ఏఈ సురేంద్రనాథరెడ్డి మాట్లాడుతూ కాలువల్లో ఉన్న తాగునీటి గొట్టాలను గుర్తించాలని సచివాలయ వార్డు ఇంజినీరింగ్ కార్యదర్శులకు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ఇళ్లకు వెళ్లే తాగునీటి పైపులైన్లు కాలువల్లో లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పట్టణం	కుటుంబాలు	జనాభా	కుళాయి కనెక్షన్లు
ప్రొద్దుటూరు	32,000	2,00,000	24,500
జమ్మలమడుగు	13,582	55,743	8,117
మైదుకూరు	14505	55403	5525

● జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోనూ కొన్ని ప్రాంతాల్లో తాగునీటి పైపులైన్లు డ్రైనేజీలోనే ఉన్నాయి. ఈ విషయమై పురపాలక కమిషనర్ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ తాగునీటికి సంబంధించి ఎలాంటి సమస్యలైనా తమ దృష్టికి తీసుకొస్తే 24 గంటల్లోనే పరిష్కరిస్తామన్నారు. మైదుకూరు పురపాలక సంఘంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

● **సచివాలయాల్లో జరగని నీటి పరీక్షలు:** ఇంజినీరింగ్ వార్డు కార్యదర్శులు తాగునీటిని పరీక్షించి ఫలితాలను ఉన్నతాధికారులకు నివేదించాలి. కానీ ఈ విధానాన్ని కొందరు మాత్రమే పాటిస్తున్నారు. ప్రతి ఇంజినీరింగ్ అధికారికి పరీక్ష కిట్లను అందచేసినా ప్రయోజనం లేదని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

జమ్మలమడుగు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఎదుట డ్రైనేజీ నుంచి వెళ్తున్న తాగునీటి పైపులైను

పింఛన్ల పంపిణీలో ఏపీ ప్రత్యేకం

వృద్ధురాలితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి

ప్రొద్దుటూరు వైద్యం, న్యూస్‌టుడే: సామాజిక పింఛన్ల పంపిణీలో ఏపీ ప్రత్యేక స్థానంలో నిలుస్తోందని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులురెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులోని బంగారయ్యకొట్టాలులో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రొద్దుటూరులో 14,355 మందికి రూ. 6.23 కోట్లు పింఛన్ల రూపంలో అందుతోందన్నారు. పురపాలక కమిషనర్ రవిచంద్రారెడ్డి, మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు ఎన్. రాఘవరెడ్డి, నాయకులు తోట మహేశ్వరెడ్డి, జాకీర్ అహ్మద్, చల్లా రాజగోపాల్‌యాదవ్, బచ్చల వీరప్రతాప్, శ్రీనివాసులురెడ్డి, జబీవుల్లా, ఈవీ. సుధాకర్‌రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

● పేదలకు సేవలందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి అన్నారు. స్థానిక ద్వారకా నగర్‌లో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు ఇబ్బందులు పడకుండా ఒక్క రోజు ముందే పంపిణీ చేస్తున్నారని తెలిపారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ భరోసా పేదలందరికీ వరం: కొండాపురం: కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పేదలకు వరంలా నిలుస్తోందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆదినారాయణరెడ్డి, తెదేపా జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి అన్నారు. శనివారం తిమ్మాపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. నాయకులు శివనారాయణరెడ్డి, బాబురెడ్డి, నాగేశ్వరరెడ్డి, శంకర్‌రెడ్డి, పద్మజ, నరసింహారెడ్డి, రామసుబ్బారెడ్డి, బాలనాగిరెడ్డి, అరుణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దేవర ఉత్సవానికి భారీ పోలీసు బందోబస్తు

జమ్మలమడుగులో మాట్లాడుతున్న డీఎస్పీ వెంకటేశ్వరరావు

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: పెద్దమ్మ దేవర సందర్భంగా ఫిబ్రవరి 28, మార్చి ఒకటో తేదీ వరకు పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పోలీసులకు విధులను కేటాయించారు. ఆయన మాట్లాడుతూ ఆ రెండు రోజులపాటు 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తామన్నారు.

స్వచ్ఛ రథం ప్రారంభం

ముద్దనూరు, న్యూస్‌టుడే: స్థానిక తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని క్లబ్ అవరణంలో శనివారం స్వచ్ఛరథాన్ని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తెదేపా జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి, ఎంపీడీవో రాధాకృష్ణవేణి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశుభ్రత అందరి బాధ్యతన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

యువత రాజకీయాల్లోకి రావాలి

ప్రొద్దుటూరు వైద్యం, న్యూస్‌టుడే: యువత ఎక్కువగా రాజకీయాల్లోకి, జనసేన పార్టీలోకి రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆశిస్తున్నారని అనంతపురం, హిందూపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (అహుడా) ఛైర్మన్ వరుణ్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక తల్లం సాయి రెసిడెన్సీలో 'జనసేన ఉద్యమి' నియోజకవర్గ సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమి, సాధక్, ప్రదాత పేరుతో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర్, పీవోసీలు శివకల్యాణ్, నాగార్జున, చిరంజీవి యువత అధ్యక్షుడు రామారావు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న అహుడా ఛైర్మన్ వరుణ్, నాగేంద్ర

వ్యాధి నిరోధక మందుల పంపిణీ

ప్రొద్దుటూరు గ్రామీణ, న్యూస్‌టుడే: స్థానిక రేగులపల్లెలో కోళ్లు, గొర్రెలు తెగుళ్లబారినపడకుండా రోగనిరోధక శక్తి బలోపేతానికి ఉచితంగా మందులను రైతులకు పంపిణీ చేశామని ప్రొద్దుటూరు రైతు ఉత్పత్తిదారుల సంఘం సీఈవో పవన్‌కుమార్ తెలిపారు. తెగుళ్లసోకడంతో అవి చనిపోతున్నట్లు కిసాన్ మిత్ర కాల్ నుంచి సమాచారం రావడంతో శనివారం గ్రామానికి వెళ్లి రూ. 20 వేలు విలువ చేసే మందులను తాళ్లమాపురం పశువైద్య ఆసుపత్రి డాక్టర్ వలీ చేతులమీదుగా అందజేశామన్నారు. వ్యాధి నిరోధకత ఏవిధంగా పెంపొందించుకోవాలో రైతులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం, రైతు సంఘం, రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రకృతి సేద్యం నిర్వాహకురాలు నాగవేణి, సునీత, రైతు సంఘం డైరెక్టర్లు భాస్కర్‌రెడ్డి, మల్లేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

కొండాపురం: విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టుల ప్రదర్శన

ప్రొద్దుటూరులోని వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో నృత్యం చేస్తున్న విద్యార్థినులు

సరోజిని పాఠశాలలో సైన్స్ నమూనాలను ప్రదర్శిస్తున్న విద్యార్థులు

ఘనంగా సైన్స్ దినోత్సవం

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యానిలయాల్లో విద్యార్థులు సైన్స్ నమూనాలు ప్రదర్శించారు. వాటి పనితీరు, ఉపయోగాలు వివరించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించారు. వక్తలు మాట్లాడుతూ ఇటువంటి ప్రదర్శనల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయన్నారు. భవిష్యత్తులో వారు గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు పునాదులవుతాయన్నారు. ఉపాధ్యాయుల బృందం, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు. **- న్యూస్‌టుడే, క్లస్టర్ బృందం**

చాపాడు: విజేతలతో డీఎంహెచ్‌వో నాగరాజు, ఎంఈవోలు

టోల్‌గేట్‌లో వసూళ్లపై గడువు కోరిన ఆర్డీవో కార్యాలయ ఏవో

జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే: పురావస్తుశాఖ పరిధిలోని గండికోటకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల నుంచి కోటకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో టోల్‌గేట్ నిర్వహిస్తూ, పర్యాటకుల నుంచి డబ్బులు వసూళ్లు చేయడంపై జమ్మలమడుగు న్యాయస్థానంలో జరుగుతున్న కేసు విచారణ మరోసారి వాయిదా వేశారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. తిరిగి శనివారం విచారణకు హాజరైన ఆర్డీవో కార్యాలయ ఏవో ఇక్బాల్ బాషా కేసు వివరాలను అందజేసేందుకు తగిన సమాచారం ఇచ్చేందుకు వ్యక్తిగతంగా గడువు కోరారు. కేసులో పొందుపరిచిన వివాదాంశాలన్నింటికీ పూర్తిస్థాయిలో వివరాలను అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం సంబంధిత అధికారుల విన్నపం మేరకు కేసు విచారణను మార్చి 28వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. కేసు నమోదైన పలు దఫాలుగా న్యాయమూర్తి ముందు హాజరైన పురా సుబ్బారావు తరఫున శ్రేయస్సులో అనధికారికంగా జరుగుతున్నాయని అంటూ అప్పు కోర్టులో వ్యాజ్యం చేశారు. ఈ విషయంలో తదుపరి విచారణలో అధికారుల స్పందన పైన తర్వాత చర్చనీయాంశంగా మారింది.

నిరుపేదలకు భూమి పంపిణీ చేయాలి

బ్రహ్మంగారిమఠం: సోమిరెడ్డిపల్లె, నరసన్నపల్లె, నేలటూరు, పలుగురాళ్లపల్లె, పాపిరెడ్డిపల్లె గ్రామాల్లో కబ్జాదారుల వద్ద ఉన్న భూములను నిరుపేదలకివ్వాలని వ్యాకాస జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి శివకుమార్, అన్వేష్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద వ్యకాస మండల కమిటీ ఆధ్వర్యంలో భూ సదస్సు నిర్వహించారు.

బైక్ అదుపు తప్పి వ్యక్తికి గాయాలు

ఖాజీపేట: మల్లాయపల్లెకి చెందిన శ్రీను అనే వ్యక్తి శనివారం రాత్రి బైక్‌పై తన సొంత పని నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా ఆంజనేయకొట్టాలు గ్రామం వద్ద స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ వేగంగా రావడంతో అదుపు తప్పి కింద పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

పురపాలక పెట్రోల్ బంక్ నిర్వాహకులపై కేసు

ప్రొద్దుటూకు పట్టణం: ప్రొద్దుటూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్‌లో నిధుల అవకతవకలపై కమిషనర్ చింతా రవిచంద్రారెడ్డి ఏఎస్పీ విభుకృష్ణకు ఈ నెల 24న ఫిర్యాదు చేసిన క్రమంలో ఆ బంక్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెట్రోల్ బంక్‌లో కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ్‌కుమార్, 2022 జనవరి నుంచి పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు. గతేడాది ఆడిటర్ పరిశీలనలో బంక్‌లో రూ. 1.23 కోట్ల నిధుల అవకతవకలు జరిగాయని బయటపడింది. కేఎంఆర్, హిందూ, మాతంగి, మధు, శ్రీలక్ష్మి, గంగాధర, పింకీ తదితర ప్రైవేటు ట్రావెల్స్‌లకు డీజిల్‌ను అప్పుగా ఇచ్చినట్లు ప్రవీణ్‌కుమార్ చెప్పారు. వారు సకాలంలో డబ్బు చెల్లించలేదన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సమీక్షలో ప్రస్తావించడంతో ప్రవీణ్‌కుమార్ సుమారు రూ. 50 లక్షల చెక్కులను కమిషనర్‌కు అప్పగించారు. ఈ చెక్కుల్లో రూ. 30 లక్షల చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో ఇటీవల ప్రవీణ్ ఆత్మహత్యాయత్నాని పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేశారన్నారు. ఈ మేరకు ఒకటో పట్టణ ఠాణాలో కేసు నమోదైనట్లు సీఐ తెలిపారు.

ప్రాంగణ ఎంపికల్లో ప్రతిభ

ఎంపికైన విద్యార్థులతో ప్రిన్సిపల్ రామచంద్రారెడ్డి

ప్రొద్దుటూరు వైద్యం: స్థానిక లేపాక్షి డిగ్రీ కళాశాలలో శనివారం టెక్‌మహీంద్ర కంపెనీ హెచ్.ఆర్. ప్రతినిధులు నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో లేపాక్షి డిగ్రీ కళాశాల విద్యార్థులు ఏడుగురు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ రామచంద్రారెడ్డి తెలిపారు. తృతీయ సంవత్సరం చదువుతున్న అబ్దుల్లా, సంజయ్‌రామిరెడ్డి, లోకేశ్‌కుమార్‌రెడ్డిలు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు రూ. 3.5 లక్షల ప్యాకేజీతో ఎంపికైనట్లు వివరించారు. విద్యార్థులను కరస్పాండెంట్ వీరరాఘవరెడ్డి, అధ్యాపకులు అభినందించారు.

8న దువ్వూరులో సభ, ర్యాలీ



నినాదాలు చేస్తున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు

దువ్వూరు: బ్రహ్మంగారిమఠం మండలంలో జరిగిన జంట మరణాల విచారణలో అవకతవకలకు జరిగాయని ఆరోపిస్తూ మార్చి 8వ తేదీన దువ్వూరులో జరిగే సభ, ర్యాలీని విజయవంతం చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు డి. రామకృష్ణమాదిగ కోరారు. దువ్వూరు ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఎమ్మార్పీఎస్ నాయకులతో సమావేశం నిర్వహించారు.

పశువైద్య కళాశాల సందర్శన

ప్రొద్దుటూరు గ్రామీణ, న్యూస్‌టుడే: స్థానిక ప్రభుత్వ పశువైద్య కళాశాలలోని జంతువులకు సంబంధించి వివిధ ప్రయోగశాలలను దువ్వూరు మండలంలోని మాచనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు పరిశీలించారు. శనివారం విద్యా పర్యటనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంక్షిప్త సమాచారం

● **వ్యవసాయానికి పగలు విద్యుత్తు సరఫరా చేయాలి: దువ్వూరు:** వ్యవసాయానికి పగలే తొమ్మిది గంటల విద్యుత్తును సరఫరా చేయాలని శనివారం విద్యుత్తు శాఖ సబ్ ఇంజినీరు నరేంద్రరెడ్డికి రైతులు వినతి పత్రం అందజేశారు. గత నాలుగు రోజుల నుంచి వ్యవసాయానికి రెండు షిఫ్టులుగా పగలు 7 గంటలు, రాత్రి 10-12 గంటల వరకు రెండు విడతలుగా విద్యుత్తు సరఫరా చేస్తున్నారన్నారు.

● **సాంకేతిక నైపుణ్యాలు పెంచుకోవాలి: చాపాడు:** విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవాలని కళాశాల డైరెక్టర్ అడ్మిన్ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. స్థానిక సీబీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ విభాగానికి చెందిన విద్యార్థులకు జాతీయ స్థాయి హ్యాకథాన్ అవిన్య 2.0 నిర్వహించారు. ఈ సందర్భంగా బెంగళూరుకు చెందిన డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అండ్ ఎఐకి చెందిన సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు కీర్తిరాజన్ మాట్లాడారు. ప్రిన్సిపల్ శృతి, సీఎస్ఈ విభాగ హెచ్‌వోడీ దశరథరామరెడ్డి పాల్గొన్నారు.

● **నిధులు కేటాయించాలని వినతి: ప్రొద్దుటూరు వైద్యం:** విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలని విశ్వబ్రాహ్మణ సాధికార సమితి నాయకులు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డిని కోరారు. ఈ మేరకు స్థానిక తెదేపా కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసాచారి, నాయకులు పుల్లయ్య, నాగరాజు, శ్రీకాంత్ పాల్గొన్నారు.

● **నాసిరకం మందులను అరికట్టాలని వినతి : ప్రొద్దుటూరు గ్రామీణ:** ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్న నాసిరకం మందుల తయారీ మాఫియా, అక్రమార్జనకు పాల్పడుతున్న నకిలీ డాక్టర్ల ఆగడాలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలని సీపీఐ నాయకులు డిమాండు చేశారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద వారు ధర్నా చేపట్టారు. నాయకులు రామయ్య, హరి, నరసింహులు, ప్రమీల, మద్దిలేటి, శ్రీను, వసంత, తదితరులు పాల్గొన్నారు.

● **సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్: కొండాపురం:** ఎంఈవో-1 ఓబులేసుపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని ఎస్టీయూ, ఏపీటీఎఫ్-257 మండల అధ్యక్షులు వేణుగోపాల్‌రెడ్డి, నాగరాజు డిమాండ్ చేశారు. శనివారం వారు మాట్లాడుతూ ఎంఈవో ఓబులేసు ఉపాధ్యాయుడుగా 15 ఏళ్లు, ఎంఈవోగా 10 ఏళ్లగా కొండాపురం మండలంలో పని చేస్తూ, స్థానికంగా నివాసం ఉంటూ విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

● **వృద్ధులను ఆదుకోవడం అందరి బాధ్యత: ఖాజీపేట:** మండలంలో మాస్టర్స్ అండ్ వర్కర్స్ ఆధ్వర్యంలో శనివారం భూమాయపల్లె సమీపంలోని అమ్మ అనాధ ఆశ్రమంలో టైలర్స్ డే సందర్భంగా వృద్ధులకు అన్నదానం చేశారు. నిర్వాహకులు మాట్లాడుతూ టైలర్ల వృత్తి సమాజంలో ముఖ్యమైనదని, ప్రజల అవసరాలకు అనుగుణంగా దుస్తులు తయారు చేస్తూ జీవనోపాధి సాగించే కష్ట జీవులని తెలిపారు.

● **తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణ: ఎర్రగుంట్ల:** ముద్దనూరు మండలం ఉప్పలూరులోని ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేశారని ఆ గ్రామస్థులు కాతా పుల్లారెడ్డి, రవిశంకర్‌రెడ్డి, శివమోహన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఎర్రగుంట్ల పట్టణంలోని వేంపల్లెరోడ్డులో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. పాఠశాలకు గతంలో తమ కుటుంబికులు స్థలాన్ని దానం చేశారన్నారు. ఈ విషయాన్ని గుర్తించి తమకు తగిన న్యాయం చేయాలని వారు కోరారు.

● **ఎలక్ట్రిసిటీ మీటర్ రీడర్స్ కార్యవర్గం ఎంపిక : ప్రొద్దుటూరు గ్రామీణ:** ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలో ఎలక్ట్రిసిటీ మీటర్ రీడర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)కి నూతన అధ్యక్షుడిగా వెంకటసుబ్బారెడ్డి ఎన్నికయ్యారు. శనివారం స్థానిక విద్యుత్తు కార్యాలయం ఆవరణంలో సంఘ నాయకుడు నాగరత్నాచారి ఆధ్వర్యంలో చేపట్టారు. కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా సుధాకర్, ధనవీర కుమార్, ప్రధాన కార్యదర్శిగా కిరణ్‌కుమార్, సంయుక్త కార్యదర్శిగా పవన్‌కుమార్, కోశాధికారిగా సుబ్బారావు, గౌరవ సలహాదారుగా రాజగోపాల్‌రెడ్డితో పాటు 12 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కస్తూర్బా పాఠశాలలో తప్పిన అగ్నిప్రమాదం

చాపాడు, న్యూస్‌టుడే: చాపాడులోని కస్తూర్బా బాలికల పాఠశాలలో గ్యాస్ సిలిండర్ లీకైన ఘటనలో సకాలంలో పోలీసులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. వంటగదిలోని సిలిండర్‌కు వాచర్ సరిగా లేక మంటలు వ్యాపించాయి. వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో ఎస్ఐ చిన్నపెద్దయ్య, సిబ్బంది వెళ్లి మంటలను ఆర్పివేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదు.

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ
M.A., M.Com., M.B.A., M.C.A., M.L.I.C., M.Sc (All Subjects)
అడ్మిషన్లు ప్రారంభమైనవి
Cont: 9705796063, 7702906263

పెద్దమ్మ సేవలో ఎంపీ

జమ్మలమడుగులో పెద్దమ్మకు టెంకాయ కొడుతున్న ఎంపీ అవినాష్‌రెడ్డి, పక్కన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, నాయకులు

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: జమ్మలమడుగులో దేవర సందర్భంగా కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితో కలిసి పెద్దమ్మను దర్శించుకుని పూజలు చేశారు. శనివారం వారికి దేవర కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. పెద్దమ్మ వద్ద టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం వైకాపా నాయకులు, దేవర కమిటీ సభ్యుల ఇళ్ల వద్ద వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. జమ్మలమడుగులో 17 ఏళ్ల అనంతరం కమిటీ ఆధ్వర్యంలో పెద్దమ్మ దేవరను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులు జమ్మలమడుగు, జిల్లా ప్రజలు, రైతులపై ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు గిరిధర్‌రెడ్డి, వెంకట శివారెడ్డి, మల్కిరెడ్డి హనుమంతరెడ్డి, ధన్నవాడ మహేశ్వరరెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లీకేజీ నీరు కాలువకు మళ్లింపు

మైదుకూరు, న్యూస్‌టుడే: తెలుగుగంగ రెండో ఉపజలాశయం నుంచి వచ్చే లీకేజీ నీటిని రైతులు చెన్నముక్కపల్లె కాలువకు మళ్లించారు. పురపాలక సంఘం శెట్టివారిపల్లె, చిన్నయ్యగారిపల్లె, ఎల్లంపల్లె రైతులకు ప్రయోజనం చేకూరనుంది. 2.44 టీఎంసీల సామర్థ్యం కలిగిన రెండో ఉప జలాశయంలో ప్రస్తుతం 1.02 టీఎంసీలు నీరు నిల్వ ఉండగా లీకేజీతో కొంత నీరు సమీప వంకలోకి చేరుతున్నాయి. వంకలో ప్రవహించే నీరు ఒకవైపు ఉత్సలవరం మరోవైపు చింతకుంట వైపు ప్రవహించేవి. శెట్టివారిపల్లె, చిన్నయ్యగారిపల్లె, ఎల్లంపల్లె పరిధిలోని వ్యవసాయబోర్లలో భూగర్భజల మట్టం తగ్గుముఖం పట్టడంతో సాగు చేసిన పంటలకు నీటితడులు అందించుకునేలా వంకలో ప్రవహిస్తున్న లీకేజీ నీటిని రైతులు చెన్నముక్కపల్లె కాలువకు మళ్లించుకుని సాగు తడులకు సమస్య లేకుండా చేసుకున్నారు.

ఉత్సలవరం వద్ద దిగువకు నీరు పోకుండా వేస్తున్న ఇసుక బస్తాలు

గోపాయపల్లెలో పరిశుభ్రత చర్యలు

రాజుపాలెం, న్యూస్‌టుడే: మండలంలో గోపాయపల్లెలోని నీటి గుంట వద్ద చెత్త చెదారాన్ని పంచాయతీ కార్యదర్శి లక్ష్మీతులసి శనివారం హరిత రాయబారులతో తొలగించేందుకు చర్యలు చేపట్టారు. 'స్వచ్ఛ సంకల్పానికి తూట్లు' అనే శీర్షికతో శుక్రవారం 'ఈనాడు'లో ప్రచురితమవడంతో కార్యదర్శి స్పందించారు. ఈ సమస్యపై డిప్యూటీ ఎంపీడీవో షాకర్ అలీ ఖాన్ మాట్లాడుతూ ఇతర గ్రామాల్లో కూడా ఇలాంటి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 99899 97626
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 91771 11468

(c) eenadu

కడప

• కడప • పులివెందుల • కమలాపురం

అంకితభావంతో పనిచేస్తేనే ఉద్యోగులకు గుర్తింపు

ఉద్యోగవిరమణ పొందిన సిబ్బందిని సన్మానిస్తున్న ఎస్పీ నచికేత్ విశ్వనాథ్

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: జిల్లా పోలీసుశాఖకు మీరందించిన సేవలను గుర్తించుకుంటామని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అన్నారు. కడప రెండో పట్టణ ఠాణాలో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వీఎస్ దేవప్రసాద్ శనివారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో హెడ్‌కానిస్టేబుల్‌ను ఎస్పీ సత్కరించారు. పోలీసుశాఖలో అంకితభావంతో విధులు నిర్వర్తిస్తే గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ప్రకాష్‌బాబు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉప్పు శంకర్ తదితరులున్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న భాజపా జిల్లా అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి, మహిళా నేతలు

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: ప్రస్తుత సమాజంలో పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని విభాగాల్లో ముందంజలో ఉన్నారని భాజపా జిల్లా అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి అన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం కడప ఎన్జీవో కాలనీలోని భాజపా కార్యాలయంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. మార్చి 6 నుంచి 10 వరకు శక్తి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. భాజపా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీ, రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు సుష్మా, శారద తదితరులున్నారు.

రచయిత పుల్లారెడ్డికి సత్కారం

మారుతీనగర్, న్యూస్‌టుడే: మహాభారత జ్ఞానాన్ని సమాజానికి అందిస్తున్న పుత్తా పుల్లారెడ్డికి ఆంధ్రజాతి ఎంతో రుణపడి ఉంటుందని ఎస్కేయూ విశ్రాంత ఆచార్యులు శలాక రఘునాథశర్మ తెలిపారు. జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఐఎంఏ సమావేశ మందిరంలో పుత్తా పుల్లారెడ్డి సాహిత్య సమాలోచన జాతీయ సదస్సును శనివారం ప్రారంభించారు. మహా భారతంపై పుల్లారెడ్డికి మొదట ఆసక్తి కల్గించిన ఆయన తండ్రి వెంకటసుబ్బయ్య చిత్రపటానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి, ఆచార్య ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పుల్లారెడ్డిని సత్కరించారు. ఆయన రచించిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య జయరామిరెడ్డి, ప్రొఫెసర్లు నిత్యానందరావు, మోహన్, మూల మల్లికార్జునరెడ్డి, రచయితలు పాల్గొన్నారు.

పుత్తా పుల్లారెడ్డి దంపతులను సత్కరిస్తున్న ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి, ఆచార్యులు, రచయితలు

శివారు ప్రాంతాలు.. సమస్యలకు నిలయాలు

హోంగార్డు కాలనీలో అధ్వానంగా పారిశుద్ధ్యం

కడప, చిన్నచౌకు, న్యూస్‌టుడే: నగర శివారు ప్రాంతాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. కాలువలు వ్యర్థాలతో నిండి మురుగు పారడం లేదు. ఇప్పటికీ మట్టి రహదారులే దర్శనమిస్తున్నాయి. మౌలిక వసతుల్లేక కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు.

● శివారు ప్రాంతాలైన లోహియానగర్, అహ్మదీయ నగర్, రామరాజుపల్లె, ఏఎస్ఆర్ నగర్, సంధ్యాల నాగిరెడ్డి కాలనీ, తిలక్‌నగర్, శాస్త్రినగర్, గౌస్‌నగర్, గంజికుంట, హోంగార్డు కాలనీ, బయనపల్లె తదితర ప్రాంతాల్లో సమస్యలు వేధిస్తున్నాయి. ఈ కాలనీలు నగరానికి దూరంగా ఉన్నాయి. చాలా వీధుల్లో ఇప్పటికీ సిమెంటు రహదారుల్లేవు. మట్టి రహదారులు కావడంతో వర్షాకాలంలో పరిస్థితి అధ్వానంగా ఉంటుంది. రహదారులపై గుంతలు పడడంతో రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖలీల్‌నగర్, కుమ్మరికుంట ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

● కేసీ కాలువలో టన్నుల కొద్దీ చెత్తాచెదారం, వ్యర్థాలు పేరుకుపోయాయి. నివాసాల మధ్య జమ్ము విపరీతంగా పెరగడంతో విషసర్పాలు సంచరిస్తున్నాయి. దోమల బెడద ఎక్కువైంది. ఈ కాలనీల్లోకి నగరపాలక పారిశుద్ధ్య సిబ్బంది సక్రమంగా రావడం లేదని వాపోయారు. కొన్ని కాలనీల్లో ఇప్పటికీ కాలువలు లేకపోవడంతో మురుగు రోడ్లపై పారుతోంది. మురాదియనగర్ వద్ద ఉన్న మురుగు కాలువ ప్రమాదకరంగా ఉండడంతో పాటు పూడికతో నిండిపోయింది. బయనపల్లెలో ఇప్పటికీ మట్టి దారులే దర్శనమిస్తున్నాయి.

వ్యర్థాలతో నిండిపోయిన కాలువలు

బయనపల్లెలో మట్టి రహదారి దుస్థితి

మట్టి దారులు బురదమయం

20 ఏళ్ల నుంచి లోహియానగర్‌లో ఉంటున్నాను. వీధుల్లో సిమెంటురోడ్లు, మురుగు కాలువల్లేవు. మట్టి రహదారులు కావడంతో వర్షాకాలంలో బురదగా మారుతున్నాయి. అధికారులు స్పందించి మౌలిక వసతులు కల్పించాలి.

- నిజాముద్దీన్, లోహియానగర్

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

కడపలో మహిళకు పింఛను అందిస్తున్న ఎమ్మెల్యే మాధవి

అరవిందనగర్ (కడప), వల్లూరు, న్యూస్‌టుడే: పేదల సంక్షేమం కోసమే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మాధవి పేర్కొన్నారు. శనివారం పాత మహిళా పోలీసుస్టేషన్ సమీపంలో తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో కలిసి పింఛన్లు పంపిణీ చేశారు. ఎర్రముక్కపల్లెలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్దన్‌రెడ్డి పాల్గొన్నారు. వల్లూరు మండలం మాచిరెడ్డిపల్లె దేవరాజుపల్లె పరిసర గ్రామాల్లో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

● నగరంలోని దండు సమీపంలోని భైరవకాలనీలో నూతనంగా పార్కు ఏర్పాటు చేశారు. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే మాధవి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, కమిషనర్ రాకేష్‌చంద్ర మొక్కలు నాటారు.

● కడప ఆలంఖాన్‌పల్లెలో రూ.1.50 కోట్లతో డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే మాధవి శ్రీనివాసరెడ్డితో కలిసి భూమి పూజ చేశారు.

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

సీవీ రామన్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కడప ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు

బహుమతులు పొందిన నగరపాలక ఉర్దూ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో అధికారులు

విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేస్తున్న ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్ కుమారస్వామి

కడప చిన్నచౌకు, విద్య, మారుతీనగర్, చక్రాయపేట, వేముల, న్యూస్‌టుడే: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శనివారం కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్ సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కడప నగరపాలక ఉర్దూ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనను డీఈవో షంషుద్దీన్ తిలకించారు. సీకేదిన్నె జడ్పీహెచ్ఎస్‌లో వివిధ రకాల నమూనాలను తయారు చేశారు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్ కుమారస్వామిగుప్త పాల్గొన్నారు. యురేనియం సంస్థలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు సంస్థ వివిధ పోటీలను నిర్వహించింది. విజేతలకు బహుమతులు అందజేశారు. కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ అటానమస్ కళాశాలలోనూ సైన్స్ ప్రదర్శన నిర్వహించారు.

పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు

పెండ్లిమర్రిలో సంపద సృష్టి కేంద్రాన్ని పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో ఓబులమ్మ

పెండ్లిమర్రి, న్యూస్‌టుడే: గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు చేపట్టాలని జడ్పీ సీఈవో ఓబులమ్మ అన్నారు. శనివారం పెండ్లిమర్రిలోని సంపద సృష్టి కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో చెత్త సేకరణ చేపట్టి పారిశుద్ధ్యం లోపించకుండా చూడాలన్నారు. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఎంపీడీవో జగన్మోహన్‌రెడ్డి, సర్పంచి నాగమల్లారెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాజీవ్‌రెడ్డి పాల్గొన్నారు.

● చక్రాయపేట(వేంపల్లె): నందిపల్లెలో నూతనంగా నిర్మించిన నందీశ్వరాలయంలో జడ్పీ సీఈవో ఓబులమ్మ, డీడీవో విజయలక్ష్మిలు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

నైపుణ్యాలు వెలికితీసేందుకే పోటీలు

జ్యోతి వెలిగిస్తున్న డీఈవో షంషుద్దీన్, అధికారులు

కడప విద్య, న్యూస్‌టుడే : ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో నైపుణ్యాలు వెలికితీసేందుకు వివిధ రకాల పోటీలు ఉపయోగపడతాయని డీఈవో షంషుద్దీన్, జిల్లా సమగ్రశిక్షా అదనపు పథక సమన్వయకర్త ప్రేమంతకుమార్ అన్నారు. స్థానిక శంకరాపురంలోని స్కౌట్‌హాలులో శనివారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఆర్ట్స్ అండ్ కల్చరల్ రెండు రోజుల కార్యక్రమం నిర్వహించారు. సెక్టోరియల్ అధికారులు రమణమూర్తి, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షికోత్సవం

ప్రత్యేక అలంకరణలో లక్ష్మీనరసింహస్వామి

వల్లూరు: మాచిరెడ్డిపల్లె నరసింహస్వామి ఆలయంలో పూజలు చేస్తున్న ఎమ్మెల్యే కృష్ణచైతన్యరెడ్డి కుటుంబ సభ్యులు

తొండూరు, న్యూస్‌టుడే: తొండూరు పాటిమీద వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం బండలాగుడు పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. **వల్లూరు:** మాచిరెడ్డిపల్లె నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి దంపతులు పాల్గొని పూర్ణాహుతి నిర్వహించారు.

ప్లాస్టిక్ వినియోగంతో అనర్థం

ర్యాలీ నిర్వహిస్తున్న ఫుడ్, సైన్స్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు

పులివెందుల, న్యూస్‌టుడే: ప్లాస్టిక్ మానేద్దాం.. జంతువులను బతకనిద్దాం.. అంటూ ఆహార విజ్ఞాన శాస్త్ర సాంకేతిక కళాశాల విద్యార్థులు శనివారం పులివెందులలో ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకంతో జంతువులు, ప్రజలు మృత్యువాత పడుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ బట్టతో తయారుచేసిన సంచుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జాతీయ సేవా పథకం కళాశాల అధికారి అరుణ, అధ్యాపకులు ఎన్.వి. సుబ్బారెడ్డి, కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.

అత్యాధునిక పరికరాలతో శస్త్రచికిత్సలు

మాట్లాడుతున్న జగదీశ్వర్‌రెడ్డి

మారుతీనగర్, న్యూస్‌టుడే: నగరంలోని జగదీష్ న్యూరోకేర్ ఆసుపత్రిలో 12 ఏళ్లుగా అత్యాధునిక వైద్య సేవలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని ఆసుపత్రి ఎండీ, న్యూరో సర్జన్ డాక్టర్ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆసుపత్రి వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలతో క్లిష్టతరమైన మెదడు, వెన్నెముక శస్త్రచికిత్సలు విజయవంతంగా చేశామన్నారు. వైద్యులు క్రాంతిరెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

ఉద్యోగ విరమణ తప్పనిసరి

రామాంజనేయులును సన్మానిస్తున్న ఉపాధ్యాయ బృందం

పులివెందుల గ్రామీణ, న్యూస్‌టుడే: ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అని అన్నమయ్య జిల్లా డీఎల్‌డీవో అమర్‌నాథ్ రెడ్డి అన్నారు. మండల పరిధి నల్లపురెడ్డిపల్లెలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేసిన రామాంజనేయులుకు శనివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయుడిగా ఆయన సేవలు మరువలేవని కొనియాడారు. అనంతరం తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయన్ను సన్మానించారు. కార్యక్రమంలో లింగాల ఎంఈవో రామకృష్ణ, ఏఎస్‌డబ్ల్యూవో రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

నేడు ఉచిత వైద్య శిబిరం

కమలాపురం, న్యూస్‌టుడే: కమలాపురం కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 1న స్థానిక వెన్నెల పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని కమలాపురం మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంక్షిప్త సమాచారం

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యుల ఎన్నిక: కడప ఏడురోడ్లు: సోషల్ జస్టిస్ ఇంటర్నేషనల్ సివిల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా సభ్యులుగా సల్మాబేగం, అఖిల్ అహ్మద్‌లు ఎన్నికయ్యారు. జాతీయ అధ్యక్షుడు మహమ్మద్ వారిని అభినందించారు.

ఎంఎస్ఎంఈ రాయితీ మంజూరుకు వినతి: కడప ఏడు రోడ్లు: ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఎంఎస్ఎంఈ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామ్మూర్తి నాయక్, రాజా, శాప్ మాజీ డైరెక్టర్ జయచంద్ర, బీఎస్పీ నాయకుడు గుర్రప్ప డిమాండ్ చేశారు.

గంగమ్మ తిరునాల ప్రశాంతంగా చేసుకోండి: లింగాల: గొడవలు లేకుండా గంగమ్మ తిరునాలను చేసుకోవాలని పులివెందుల గ్రామీణ సీఐ [illegible] అన్నారు. ఆదివారం పెద్దకుడాలను [illegible] జగదీశ్వరరెడ్డి పాల్గొన్నారు.

ఉచిత ప్రవేశాల దరఖాస్తులకు ఆహ్వానం : కమలాపురం: పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈవో బేబి శనివారం తెలిపారు. ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

స్వచ్ఛరథం ప్రారంభం: సింహాద్రిపురం: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో శ్రీనివాసులరెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు పోరెడ్డి ప్రభాకరరెడ్డిలు అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయం వద్ద స్వచ్ఛరథాన్ని ప్రారంభించారు.

విద్యాసామగ్రి పంపిణీ: చక్రాయపేట: విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి సతీమణి ఉమాదేవి అన్నారు. వేంపల్లె, చక్రాయపేట మండలాల్లోని పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రిని అందజేశారు.

ముమ్మరంగా వాహనాల తనిఖీ: కడప నేరవార్తలు: కడప ఏడురోడ్ల కూడలి వద్ద డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ చిన్నపెద్దయ్యలు శనివారం వాహనాల తనిఖీలు చేపట్టారు. రిమ్స్ ఠాణా పరిధిలో సీఐ రామకృష్ణారెడ్డి వాహనదారులకు అవగాహన కల్పించారు.

అన్నప్రసాద వితరణ పుణ్యకార్యం: అరవిందనగర్ (కడప): నగరంలోని 48వ డివిజన్ పరిధిలో నిర్వహించిన గంగమ్మ తిరునాలలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ భక్తులకు అన్నదానం చేశారు.

యువత అప్రమత్తంగా ఉండాలి: పులివెందుల: యువత మంచి మార్గంలో నడవాలని పులివెందుల పట్టణ సీఐ సీతారామిరెడ్డి అన్నారు శనివారం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద డ్రైవింగ్‌పై యువకులకు అవగాహన కల్పించారు.

రిమ్స్‌లో సీఎంఈ సదస్సు: కడప రిమ్స్: 'వాతావరణ మార్పులు-ఆరోగ్యంపై వాటి ప్రభావం' అనే అంశంపై ప్రభుత్వ వైద్య కళాశాలలో శనివారం సీఎంఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీసుశీల తెలిపారు.

సృజనాత్మకతతో విస్తృతంగా అవకాశాలు: వైవీయూ: క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఆర్థిక, సామాజిక పరంగా గుర్తింపు తెచ్చుకోవాలని వైవీయూ ఫైన్‌ఆర్ట్స్ శాఖ పూర్వ విద్యార్థి బొమ్మి వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక వైవీయూలో శనివారం ఇంటీరియర్ డిజైన్-అవకాశాలు అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

మరపురాని వ్యక్తి ఎలియాస్ హోవే: పులివెందుల : మరపురాని వ్యక్తి విలియం ఎలియాస్ హోవే అని పురపాలక ఛైర్మన్ వరప్రసాద్ అన్నారు. ప్రపంచ దర్జీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అరవిందనగర్: టైలర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని అమ్మవారిశాల వద్ద ఉన్న టైలర్ మహబూబ్ [illegible] తెదేపా నేతలు సత్కరించారు.

జగనన్న కాలనీల పరిశీలన: చెన్నూరు: కనపర్తి లేఅవుట్‌లో నిర్మాణ దశలో ఉన్న జగనన్న కాలనీలను జిల్లా హౌసింగ్ శాఖ పీడీ శ్రీనివాసులు శనివారం పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అదృశ్యంపై కేసు నమోదు: పులివెందుల: పట్టణానికి చెందిన అప్పాజీ వెంకట కార్తీక్(18) కనిపించడం లేదని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

శిక్షణకు దరఖాస్తు చేసుకోండి: వేముల: కడప ఐటీఐలో పీఎంకేవీవై కింద బ్యాటరీ సిస్టమ్ అసెంబ్లీ కోర్సులో శిక్షణ పొందేందుకు అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని ఐటీఐ ప్రిన్సిపల్ సుగుణావతి శనివారం తెలిపారు.

పక్షం రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ: లింగాల: రైతుల నుంచి కొనుగోలు చేసిన శనగలకు పక్షం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని డీసీఎం ప్రొక్యూర్‌మెంట్ ఇన్‌ఛార్జి రఘురామ్‌రెడ్డి, మేనేజరు ఖాదరవలి అన్నారు. శనివారం చిన్నకుడాల శనగల కొనుగోలు కేంద్రాన్ని వారు పరిశీలించారు.

మహారాజశ్రీ ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి గారి కోర్టులో, కడప
I.P. No.51/2025
శనివారపు బాలకృష్ణారెడ్డి, తండ్రి యస్.సంజీవరెడ్డి, వయస్సు 44 సంవత్సరాలు, హిందూ, డోర్ నెం.73/116-2, రామరాజుపల్లె, కడప, సెల్: 7702946904, ఆధార్ నెం.3056 3794 6209 ...పిటీషనరు
వర్సెస్
1. [illegible]
... (Doc No. 1353/2025) [illegible] రద్దు చేయుటంతో పై కనిన 1వ రెస్పాండెంట్ ఏదైనా అభ్యంతరములు వున్నచో పై కనిన కోర్టులో 10.03.2026న ఉదయం 10.30 గంటలకు స్వయముగా గాని, అడ్వకేట్ ద్వారా గాని హాజరు సంజాయిషీ ఇవ్వవలయును. మీరు హాజరు కాని పక్షంలో మీ పరోక్షమున తీర్మానం చేయుదురని ఇందుమూలంగా తెలియజేయడమైనది.
(కోర్టు వారి ఉత్తర్వుల మేరకు)
Sd/- యం.సుధాకర్‌బాబు, అడ్వకేట్, కడప.

ఘనంగా జాతీయ సాంకేతిక వారోత్సవాలు

బ్రోచర్లు ఆవిష్కరిస్తున్న కళాశాల ఛైర్మన్ శ్రీనివాసులు, సిబ్బంది

మారుతీనగర్, న్యూస్‌టుడే: నగర శివారులోని శ్రీనివాస అటానమస్ ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ సాంకేతిక వారోత్సవాలు, పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ టెక్ ఫెస్ట్ లాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపయోగంగా ఉంటుందన్నారు. కళాశాలలో ప్రతి ఏటా జాతీయ సాంకేతిక వారోత్సవాలు నిర్వహిస్తామని ప్రిన్సిపల్ నాగరాజ తెలిపారు. సమన్వయకర్తలు మదన్‌మోహన్‌రెడ్డి, కిరణ్‌కుమార్, చంద్రప్రసాద్, లక్ష్మీభరత్ పాల్గొన్నారు.

కొండ కింద గ్రామాలకు సాగునీటి కష్టాలు

లింగాల, న్యూస్‌టుడే: మండల పరిధిలోని వెలిదండ్ల బియాన్ తాతిరెడ్డిపల్లె ఎత్తిపోతల పథకం విద్యుత్తు నియంత్రిక మరమ్మతులకు గురికావడంతో కొండకింద గ్రామాలకు సాగు, తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె, దిగువపల్లె, మురారిచింతల, లోపట్నూతల గ్రామాలకు ఎత్తిపోతల పథకం నుంచి సాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. ఇక్కడి విద్యుత్తు నియంత్రిక మరమ్మతుకు గురికావడంతో సాగునీటి తరలింపు నిలిచిపోయింది. అరటి, టమాట దిగుబడులు చేతికందే సమయంలో సాగునీరు అందకపోవడంతో రూ.లక్షల దిగుబడులు నష్టపోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. సమస్యను ఆయా గ్రామాల రైతులు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో సొంత నిధులతో విద్యుత్తు నియంత్రికను పథకం వద్దకు చేర్చారు. అధికారులు విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని కర్షకులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ప్రభుత్వ హోమియో వైద్యశాల, కడప, వై.యస్.ఆర్. (జిల్లా)
స్వల్ప కాలపు టెండర్ నోటీసు
స్వల్ప కాలపు టెండర్ నోటీసు నెం.143/అక్కౌంట్స్/2026, తేదీ: 28.02.2026.
పర్యవేక్షకులు, ప్రభుత్వ హోమియో వైద్యశాల, కడప, వై.యస్.ఆర్. (జిల్లా) వారి పరిధి యందు వైద్యశాలలో వినియోగ నిమిత్తం కొన్ని హోమియోపతి మందులు మరియు కన్స్యూమబుల్ సుమారు రూ.3,16,000 (హోమియో మందులు సుమారు 2,20,000, కన్స్యూమబుల్ గాను 96,000-00) గాను స్వల్ప కాలపు టెండరు ద్వారా కొనుటకు నిర్ణయించడ మైనది.
టెండరులో పాల్గొను వారు 05.03.2026 తేదీ సాయంత్రం 3.00 గంటల లోపు దరావతు 500.00 రూపాయలు చెల్లించవలెను. ఈ టెండరును ఏ దశలోనైనా ఏ కారణము తెలుపకుండా టెండరును రద్దు చేయుటకు పర్యవేక్షకులు, ప్రభుత్వ హోమియో వైద్యశాల, కడప, వారికి సర్వ హక్కులు కలిగి వున్నారు.
టెండరు స్వీకరించుటకు చివరి తేదీ 05.03.2026 మరియు సాయంత్రం 5.00 గంటల తరువాత టెండర్లు టెండరుదారుల అందరి సమక్షములో తెరువబడును. ఈ వైద్యశాలకు అవసరమగు మందుల వివరములను మరియు కన్స్యూమబుల్ వివరములు కావలసిన వారు 01.03.2026 నుండి 05.03.2026 వరకు కార్యాలయములో సంప్రదించి తీసికొనగలరు. ఇతర వివరముల కొరకు Watsapp No.9948612329ను మరియు E.mail.ld-ghhkadapahomoeo@yahoo.com అను వాటిని సంప్రదించగలరు.
Sd/- SUPERINTENDENT, GOVT. HOMOEO HOSPITAL, OLD RIMS, Y.S.R. KADAPA Dt.

రైతుబజారులో కూరగాయల ధరలు

కడప వ్యవసాయం, న్యూస్‌టుడే: రైతుబజారులో కూరగాయల ధరలు కిలో (నిన్నటివి) ఇలా బంగాళదుంప-30, క్యాబేజీ-25, క్యారెట్-35, బీన్స్-40, బీట్‌రూట్-30, కీర-35, దోస-35, దొండకాయలు-40, ముల్లంగి-30, అల్లం-90, కాలీఫ్లవర్-25, క్యాప్సికం-60, టమాట-8, మిరపకాయలు 35, వంకాయలు-20, బెండకాయలు-20, బీర-30, కాకర-30, మటిక్కాయ-25, చిక్కుడు-20, అలసందకాయలు-30, అనపకాయలు-30, ఉల్లిపాయలు-15

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 99899 97626
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 91771 11468

అందని ఔషధం.. పోషకులపై భారం

పశువైద్యశాలలో ఖాళీగా కన్పిస్తున్న ర్యాక్

పులివెందుల గ్రామీణ, న్యూస్‌టుడే: నియోజకవర్గంలోని పశువైద్యశాలల్లో ఔషధాల కొరత తీవ్రంగా ఉంది. పశువుల ప్రాథమిక చికిత్సకు అవసరమైన కనీస మందులు సైతం దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో జీవనాధారమైన పశువులను కాపాడుకునేందుకు పోషకులు రూ.వేలు వెచ్చించి ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేసి వైద్యసేవలు చేయిస్తున్నారు. గత 10 నెలల నుంచి తలెత్తిన ఔషధాల కొరతతో పశుపోషకులపై తీరని భారం పడుతోంది.

● నియోజకవర్గంలో 60 వేలు పాడి పశువులు, ఆవులు, 2.40 లక్షల గొర్రెలు, మేకలు ఉన్నాయి. 3 నెలలకొకసారి ఆయా మండలాల్లో ఉన్న వైద్యశాలలకు కావాల్సిన మందులను సరఫరా చేయాల్సి ఉంది. కానీ 2025 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మందుల సరఫరా లేక వైద్యసేవలకు గ్రహణం పట్టింది. అలాగే రైతుభరోసా కేంద్రాల్లో ఏర్పాటుచేసిన ఆసుపత్రుల్లో కూడా మందుల్లేవు. దీంతో రోగాల బారినపడిన పశువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో నిరుపేద పశుజాతుల యజమానులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.

● ప్రైవేటు దుకాణంలో కొనుగోలు

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉండే పశువులకు కావాల్సిన మందులు చాలావరకు అందుబాటులో లేవు. ఈ మేరకు వాటికి చికిత్స చేసి నయం చేసేందుకు ప్రైవేటు దుకాణాల్లో తెప్పించుకోమని వైద్యులు మందుల స్లిప్‌లు రాయిస్తున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేసిన మందులకు రూ. 500 నుంచి రూ.1000లు వ్యయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

● వైద్యులు లేరు

నియోజకవర్గ పరిధిలో మూడు ప్రాంతీయ, 13 పశువైద్యశాలలున్నాయి. వాటిలో పనిచేస్తున్న చాలామంది వైద్యులు పదోన్నతి, బదిలీ వంటి కారణాలతో వెళ్లారు. ఇక్కడ 13 మంది వైద్యులకు గాను 6 మంది మాత్రమే ఉన్నారు. వైద్యుల కొరత కారణంగా కూడా పశువులకు మెరుగైన వైద్యసేవలు అందడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై పశువైద్య శాఖ ఇన్‌ఛార్జి డిప్యూటీ డైరెక్టర్ అమర్‌నాథ్‌ను వివరణ కోరగా ప్రస్తుతం మందుల కొరత ఉన్న మాట వాస్తవమేనన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలపగా త్వరలోనే మందులు సరఫరా చేస్తామని వారు చెప్పారన్నారు.

శ్రద్ధాంజలి

మంచికి, మానవత్వానికి మారుపేరుగా నిలిచి, యాదవుల అభివృద్ధికి నిరంతరం కృషి చేసి అణగారిన వర్గాలకు అండగా నిలిచిన మహనీయుడు, రాయలసీమ యాదవ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు
శ్రీ గంగదారి నారాయణ యాదవ్
గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ...
కీ॥శే॥ గంగదారి నారాయణ యాదవ్ గారు
అడ్వకేట్
ప్రెసిడెంట్: రాయలసీమ యాదవ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్, కడప.
మరణం : 28.02.2026
అంత్యక్రియలు:
02.03.2026వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు Splendour Apartments, Mettakanigudem, Hyderabadలో జరుపబడును.
Cell: 9573665559, 9949992039
ఇట్లు :
రాయలసీమ యాదవ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కడప.